ఈనాడు
అల్లూరి సీతారామరాజు

జారిపడిన కొండచరియలు

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కొయ్యూరు నుంచి కృష్ణదేవిపేట వెళ్లే జాతీయ రహదారిపై చింతాలమ్మ ఘాటీలో సోమవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారిపై మట్టి అడ్డంగా పడటంతో కొంతసేపు వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. కొయ్యూరు పోలీసులు జాతీయ రహదారి నిర్మాణ సిబ్బందికి ఈ విషయాన్ని తెలిపారు. సిబ్బంది పొక్లెయిన్‌తో మట్టిని తొలగించారు. రక్షణ గోడలు నిర్మించాలని వాహన చోదకులు కోరుతున్నారు. - కొయ్యూరు, న్యూస్‌టుడే

సిగినాపల్లి క్వారీలో తవ్వకాలు నిషేధం

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: సిగినాపల్లి రంగురాళ్ల క్వారీలో తవ్వకాలు నిషేధించామని తహసీల్దార్ అన్నాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిగినాపల్లి పరిసరాల్లోని దొడ్డికొండ, తీములబంద, సంకాడ, అసరాడ, రింతాడ, సిగినాపల్లి, గండెంపల్లి, నల్లబెల్లి, ఎస్.కొత్తూరు, కడుగుల, పులుసు మామిడి, గుర్రాలగొంది గ్రామాల్లో 163 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సెక్షన్‌ను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు దామనాపల్లి, రింతాడ, సంకాడ పంచాయతీల వీఆర్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.

ప్రయాణం దూరం.. రవాణా భారం.. రహదారి ఘోరం

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

కాలం మారుతున్న కొద్దీ ఎక్కడైనా రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి. ప్రయాణం వేగవంతం, సులభతరం అవుతుంది. కానీ పాడేరు నుంచి విశాఖపట్నం నడుమ ప్రయాణం విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉంది. అల్లూరి జిల్లా మన్యం ప్రజలు అన్ని ముఖ్య అవసరాలకు విశాఖపైనే ఆధారపడతారు. దశాబ్దం కాలంతో పోలిస్తే ఇప్పుడు పాడేరు నుంచి విశాఖ వెళ్లడానికి అన్నివిధాలుగా అవస్థలు రెట్టింపు కావడం గమనార్హం.

రోజూ చుట్టుతిరుగుడే..

● పాడేరు నుంచి విశాఖపట్నం సుమారు 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులో ఘాట్‌రోడ్డు 23 కిలోమీటర్లు. ఈ దూరం ఇరుకైన మలుపులతో ఉండడంతో బస్సు ప్రయాణానికి గంట సమయం పట్టేది. ఘాట్ దిగిన తర్వాత రెండున్నర గంటల వ్యవధిలో బస్సు విశాఖ చేరేది. మొత్తంగా ప్రయాణానికి 3.30 గంటలు సరిపోయేది. కారు, ద్విచక్రవాహనంపై వెళ్లేవారు 3 గంటలలోపే గమ్యాన్ని చేరేవారు.

● బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద వంతెన కుంగిపోవడంతో బస్సులు కె.జె.పురం, అగ్రహారం, చీడికాడ మీదుగా 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి మొత్తం 135 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఇవి సింగిల్‌రోడ్లు, ఇరుకు మార్గాలు కావడంతో బస్సు వెళ్లడానికి గంటన్నరపైనే పడుతోంది. ఇప్పుడు పాడేరు నుంచి విశాఖ బస్సు చేరడానికి ఐదు గంటలకు పైనే పడుతోంది. కారు, ద్విచక్రవాహనంపైనా నాలుగు గంటలకుపైనే ప్రయాణించాల్సి వస్తోంది.

జేబుకు చిల్లు..

● పాడేరు-వడ్డాది-వెంకన్నపాలెం రోడ్డు బాగున్న సమయంలో ఇన్నోవా కారు లీటర్ డీజిల్ 12 కిలోమీటర్ల వరకూ వచ్చేది. రూ. 2500 డీజిల్ బండిలో వేయిస్తే విశాఖపట్నం వెళ్లి, వచ్చేందుకు సరిపోయేది. బళ్లు తొందరగా పాడయ్యేవి కావు. నిర్వహణ వ్యయం తక్కువగా ఉండేది.

● ప్రస్తుతం రోడ్డు గుంతలతో నిండిపోవడంతో ఇక్కడ ప్రయాణమంతా రెండోగేరులోనే సాగుతోంది. దీంతో లీటరు డీజిల్ ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు మాత్రమే వస్తోంది. విజయరామరాజుపేట కల్వర్టు దెబ్బతిన్నాక చుట్టుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో పాడేరు నుంచి విశాఖ వెళ్లొస్తే రూ. 1500 వరకూ అదనపు భారం పడుతోందని టాక్సీ డ్రైవరు త్రినాథ్ తెలిపారు. చిన్న కార్ల యజమానులు రూ. 1000 నుంచి రూ. 1200 మధ్య అదనంగా భరించాల్సి వస్తోంది. పాడేరు నుంచి విశాఖకు రోజూ సొంత, అద్దె కార్లు.. ప్రభుత్వ వాహనాలు కలిపి 400 నుంచి 500 వరకు రాకపోకలు సాగిస్తాయి. ఇంకా ద్విచక్రవాహనాలు 2 వేలకు పైనే ఉంటాయి. అధికంగా అవుతున్న ఇంధనం, వాహనాల మరమ్మతులు కలిపి జిల్లా ప్రజలంతా నెలకు రూ. లక్షల్లో నష్టపోవాల్సి వస్తోంది.

చీడికాడ మీదుగా ఇరుకు రోడ్డులో వస్తున్న బస్సు

బండి గుల్ల..

● తాటిపర్తి-మాడుగుల ఘాట్‌రోడ్డు జంక్షన్-వడ్డాది నడుమ దూరం సుమారు 15 కిలోమీటర్లు. ఈ దూరంలో గుంతలు వందకు పైనే ఉంటాయి. గత వైకాపా పాలనలోనే ఈ రహదారి దారుణంగా తయారైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణానికి టెండర్లను పిలిచారు. టెండర్ల పూర్తయి పనులు చేపట్టిన గుత్తేదారు 2025 మార్చి నాటికి పూర్తిచేస్తామని ప్రకటించారు. రోడ్డు విస్తరణ పేరుతో రోడ్డుకు ఎడమ, కుడివైపులా ఒకటిన్నర అడుగులు తవ్వేశాడు. ఆ తరవాత పత్తా లేకుండా పోయాడు.

కోడూరు వద్ద ప్రమాదభరితంగా తయారైన గుంతలు

● తాటిపర్తి నుంచి వడ్డాది వరకూ 15 కిలోమీటర్ల దూరం. ఈ కాస్త దూరం ప్రయాణానికి పడుతున్న సమయం గంటపైనే. లోతైన గుంతల కారణంగా వాహనాల అడుగు భాగం రోడ్డు అంచుకు తగులుతున్నాయి. వాహనాల సస్పెన్షన్‌లు, టైర్లు పాడయిపోతున్నాయి. చోడవరం-వెంకన్నపాలెం నడుమనా దాదాపుగా ఇదే పరిస్థితి. అంబులెన్స్‌లు సైతం గంటకు పదిహేను కిలోమీటర్ల వేగం మించి ప్రయాణించలేకపోతున్నాయి.

కేఎంపీఎల్ తగ్గింది..

పాడేరు-చోడవరం-విశాఖపట్నం నడుమ సుమారుగా 28 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇంతకుముందు లీటరు డీజిల్ 4.3 కిలోమీటర్లు (కేఎంపీఎల్) వచ్చేది. ప్రస్తుతం రోడ్డు బాగోలేని కారణంగా 4 కిలోమీటర్లు మాత్రమే వస్తోంది. దీంతో పాడేరు, విశాఖపట్నం డిపోలకు రూ. 40 వేల వరకూ అదనపు డీజిల్ భారం పడుతోంది. ఇది కాకుండా బస్సు నిర్వహణ ఛార్జీలకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.

శ్రీనివాస్, డిపో మేనేజర్, పాడేరు

బైక్ అదుపుతప్పి ఇంటర్ విద్యార్థి దుర్మరణం

సాగర్ (పాతచిత్రం)

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుడుముసారి పంచాయతీ కోటగున్నలు గ్రామానికి చెందిన మర్రి సాగర్ తన ద్విచక్రవాహనంపై ఆదివారం అర్ధరాత్రి చింతపల్లి నుంచి స్వగ్రామం కోటగున్నలు వెళుతున్నాడు. చౌడుపల్లి-సత్యవరం వంతెన వద్దకు వచ్చేసరికి ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమీప గ్రామస్థులు ఆటోలో చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందాడు. సాగర్ చింతపల్లి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో వారు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో విషాదం అలముకుంది.

హైడ్రో ప్రాజెక్టుపై అపోహలొద్దు

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: హైడ్రోపవర్ ప్రాజెక్టుపై అపోహలు వద్దని, గిరిజనులకు నష్టం కలిగించే పనులు జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం చేయదని కలెక్టర్ దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. హైడ్రోపవర్ ప్రాజెక్టుపై అరకులోయ, అనంతగిరి, హుకుంపేట మండలాల్లోని ప్రభావిత గ్రామాల పెద్దలు, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన ప్రజా సంఘాల నాయకులతో స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం సమావేశం నిర్వహించారు. గిరిజన సంఘం, సీపీఎం నేతలు అప్పలనర్స, సురేంద్ర, జడ్పీటీసీ సభ్యులు రోషిణి, గంగరాజు, బస్కి సర్పంచి రమేశ్, పలు గ్రామాల ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఏజెన్సీలో హైడ్రోప్రాజెక్టుకు నవయుగ కంపెనీకి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గ్రామసభలు నిర్వహించకుండా.. సరిహద్దు రాళ్లు పాతుతున్నారని, డ్రోన్లతో సర్వే చేపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హుకుంపేట మండలం మజ్జివలస గ్రామానికి చెందిన మహిళ మాట్లాడుతూ.. పోలీసులు తమ గ్రామానికి వచ్చి చంటి పిల్లకు పాలు ఇస్తుండగా బూట్లతో ఇళ్లలోకి ప్రవేశించి ధాన్యం బస్తాల్లో గంజాయి ఉందంటూ బస్తాలను చింపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేనివిధంగా పోలీసులు, కంపెనీ ప్రతినిధులు ప్రవర్తించారని ఆరోపించారు. దీనిపై ఎస్పీ అమిత్ బర్దార్ స్పందిస్తూ.. పోలీసులు కేవలం గ్రామస్థులతో మాట్లాడటానికి వచ్చారని తెలిపారు. ఆ రోజు జరిగిన ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశం అనంతరం కలెక్టర్ దినేష్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. గ్రామసభలు నిర్వహించకుండా హైడ్రోపవర్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్న అపోహలు గిరిజనుల్లో ఉన్నాయన్నారు. గత రెండునెలలుగా జరుగుతున్న పరిణామాలు, ఆందోళనల నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిరిజనులకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఉందని భరోసా ఇచ్చారు. సమావేశంలో చర్చకు వచ్చిన అన్ని వివరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అక్టోబరు 15 నాటికి సమగ్ర వివరాలతో మరోమారు ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతినిధులతో చర్చలు జరుపుతామని తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీపూజ, సంయుక్త కలెక్టరు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న హుకుంపేట మండలం మజ్జివలస గ్రామస్థులు

నీటి విడుదల నిలిపివేత

మోతుగూడెం, న్యూస్‌టుడే: సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని డొంకరాయి ప్రధాన ఆనకట్ట నుంచి నీటి విడుదలను నిలిపివేసినట్లు సివిల్ ఏఈ శివశంకర్ తెలిపారు. జలాశయానికి వరద నీరు భారీగా చేరడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ఏడో గేటును 2.90 అడుగుల మేర ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆదివారం దానిని 2 వేల క్యూసెక్కులకు తగ్గించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు జలాశయం నీటిమట్టం సాధారణ స్థాయికి (1034.40 అడుగులకు) చేరడంతో ఏడో గేటును పూర్తిగా మూసేశామని ఏఈ పేర్కొన్నారు.

ఇండియా కాఫీ యాప్‌లో రైతుల వివరాలు

చింతపల్లి, న్యూస్‌టుడే: అల్లూరి జిల్లాలో కాఫీ సాగు చేస్తున్న ప్రతి గిరిజన రైతూ ఇండియా కాఫీ యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని కేంద్ర కాఫీ బోర్డు విస్తరణ విభాగం సీనియర్ లైజన్ అధికారి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రాయితీలు పొందటంతోపాటు కాఫీ ఎగుమతులు చేసేందుకు ఈ యాప్ రూపొందించినట్లు చెప్పారు. రైతులు తమ ఆధార్ కార్డు, కాఫీ పట్టా, కుల ధ్రువీకరణపత్రం, బ్యాంకు ఖాతా వంటి వివరాలను డిసెంబరు 30వ తేదీలోగా కేంద్ర కాఫీ బోర్డు విస్తరణ విభాగం కార్యాలయాల్లో సమర్పించాలన్నారు. వివరాలకు కాఫీ బోర్డు మినుములూరు 73826 27060, చింతపల్లి 73826 04415, అరకులోయ 73826 26897 నంబర్లను సంప్రదించాలని కోరారు.

ఒక్కరే అధికారి.. పర్యవేక్షించేవారేరి?

చింతపల్లి, న్యూస్‌టుడే: అల్లూరి జిల్లాలో గృహనిర్మాణ సంస్థను అధికారుల కొరత వేధిస్తోంది. మొత్తం 22 మండలాలకు కేవలం నలుగురు మాత్రమే రెగ్యులర్ అధికారులున్నారు. అదే శాఖలో పనిచేస్తున్న బాబూనాయక్ మూడు బాధ్యతలను నిర్వహించాల్సి వస్తోంది. జిల్లా మొత్తానికీ ఆయన గృహనిర్మాణసంస్థ పీడీగా వ్యవహరిస్తుండగా.. పాడేరు డివిజన్‌లోని 11 మండలాలకు ఈఈగా, చింతపల్లి, పాడేరు, జి.మాడుగుల, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలకు సంబంధించి డీఈగానూ ఆయనే పనిచేస్తున్నారు.

ప్రస్తుతం అల్లూరి జిల్లాలో వివిధ పథకాల కింద గృహనిర్మాణాలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో పీఎం జన్‌మన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0, పీవీటీజీ, ఆవాస్‌ప్లస్ వంటి పథకాలు అమలులో ఉన్నాయి. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తిస్థాయిలో లేరు. గతంలో పొరుగు సేవల కింద నియమించిన వర్క్ ఇన్‌స్పెక్టర్లే ఉన్నారు. సీనియర్లుగా ఉన్న వర్క్ ఇన్‌స్పెక్టర్లకే నిన్నమొన్నటి వరకూ సహాయ ఇంజినీరింగ్ అధికారులు (ఏఈ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండేళ్ల గడువు పూర్తి కావడంతో వీరిని మళ్లీ ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ★ తాజాగా సచివాలయ ఇంజినీరింగ్ సహాయకులకు జిల్లాలోని 14 మండలాలకు సంబంధించి గృహనిర్మాణ ఏఈలుగా బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. వారంతా బాధ్యతల్లో చేరారు. ఇప్పటివరకూ ఆయా సచివాలయాల్లో ఇంజినీరింగ్ సహాయకులుగా పనిచేస్తున్న వారంతా ఇప్పుడు మండలస్థాయిలో గృహనిర్మాణశాఖ ఏఈలుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

లక్ష్యాలను చేరుకుంటాం: గృహనిర్మాణ సంస్థకు సంబంధించి ప్రస్తుతం ఉన్న పలు పథకాల పనులు గడువులోగా పూర్తిచేయాల్సి ఉంది. సిబ్బంది కొరత కారణంగా జాప్యం జరుగుతోంది. ఉన్నతాధికారులు తాజాగా సచివాలయ ఇంజినీరింగ్ సహాయకులకు గృహనిర్మాణ ఏఈలుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో క్షేత్రస్థాయిలో లక్ష్యాలను పూర్తి చేస్తాం. - బాబూనాయక్, గృహనిర్మాణసంస్థ పీడీ

వీడని వరద కష్టాలు

చింతూరు, న్యూస్‌టుడే: విలీన మండలాలను గత వారం రోజులుగా వరదలు వీడటం లేదు. వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం తగ్గుతూ.. పెరుగుతోంది. శబరి నది ఎగపోటుకు గురై వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన రహదారులపై వారం రోజులుగా నీరు నిలిచిపోయింది. చింతూరు, వరరామచంద్రాపురం మండలాల మధ్య చీకటివాగు, సోకులేరు వాగుల వద్ద వరద ఉద్ధృతి తగ్గకపోవడంతో సుమారు 40 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి 326పై వరద నీరు కొంచెం తగ్గడంతో వరద నీటిలోనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు.

మహిళకు పాముకాటు: పెదసీతనపల్లి గ్రామానికి చెందిన శ్యామల రత్తమ్మ పొలం పనులు చేస్తున్న సమయంలో పాముకాటుకు గురికావడంతో హుటాహుటిన చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సోకులేరులో ఏర్పాటు చేసిన పడవలో చింతూరు తీసుకెళ్లారు. సకాలంలో ఆసుపత్రికి రావడంతో ప్రాణాపాయం తప్పింది.

జాతీయ రహదారిపై వరద నీటిలో రాకపోకలు

అంబరాన్నంటిన బతుకమ్మ సంబరం

ఎటపాక, న్యూస్‌టుడే: గౌరిదేవిపేట, ముమ్మడివరం గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు సోమవారం ఘనంగా ముగిశాయి. మహిళలు బతుకమ్మలు తయారు చేసి ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. డీజేలతో పాటలకు నృత్యం చేశారు. అనంతరం గ్రామ శివారులోని చెరువులో బతుకమ్మను కలిపారు.

సందడిగా సామూహిక అక్షరాభ్యాసాలు

హుకుంపేట, న్యూస్‌టుడే: సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో గడుగుపల్లి గ్రామంలో సామూహిక అక్షరాభ్యాసాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ.. విద్యార్థులంతా మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సమితి సభ్యులు ప్రతాప్, రాధాకృష్ణ, సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

చింతపల్లి, న్యూస్‌టుడే: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం గొందిపాకలు గ్రామంలోని సరస్వతీదేవి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. భవానీ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అన్నసమారాధన జరిగింది. పాఠశాల విద్యాకమిటీ అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యాయులు వెంకటగిరి, రాజేశ్వరి, చింతపల్లి మార్కెట్‌కమిటీ ఉపాధ్యక్షుడు హస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

గడుగుపల్లిలో పిల్లలతో తల్లిదండ్రులు

మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు

అరకులోయ, న్యూస్‌టుడే: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితాలను ఉన్నతంగా మలుచుకోవాలని ఎస్పీ అమిత్ బర్దార్ పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ఎన్‌సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో సోమవారం అరకులోయలో ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు యువత జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నాయన్నారు. గంజాయి రవాణాలో గిరి యువతను అక్రమార్కులు పావులుగా వాడుకుని వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ముందడుగు వేయాలని కోరారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఎన్‌సీసీ క్యాడెట్లు ఆయా రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్‌తో అనర్థాలను వివరించాలని కోరారు. సీఐ హిమగిరి, ఎస్సైలు గోపాలరావు, పాపానాయుడు, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

ర్యాలీలో మాట్లాడుతున్న ఎస్పీ అమిత్ బర్దార్

సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దు

రంపచోడవరం, న్యూస్‌టుడే: గిరిజనులు అందించిన వినతుల పరిష్కారంపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యం విడనాడాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి స్మరణ్‌రాజ్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం సహాయ ప్రాజెక్ట్ అధికారి డి.ఎన్.వి రమణతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై 82 వినతిపత్రాలు అందాయి. రంపచోడవరం మండలం పెదగెద్దాడ పంచాయతీలో అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు ఇచ్చిన వారికి భూమి సరిహద్దులు చూపించాలని, నిమ్మలకాలువ చెక్‌డ్యామ్‌కు మరమ్మతులు చేయించాలని పెసా కమిటీ ఉపాధ్యక్షుడు కడబాల ఈశ్వరరావు, గిరిజనులు కోడె రవి, అన్నిక పాపారావు తదితరులు విన్నవించారు. పెదగెద్దాడ, చెరువుపాలెం గ్రామాల మధ్యలో నాలుగు కిలోమీటర్ల తారురోడ్డు నిర్మించాలని స్థానికులు కోరారు. రేషన్ డీలర్లుగా ఎంపికైన వారికి వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థులు విన్నవించారు. మారేడుమిల్లి మండలం వేటుకూరు పంచాయతీలోని ఇవ్వంపల్లిలో అంగన్‌వాడీ కేంద్రానికి భవనం నిర్మించాలని గిరిజనులు రేవుల జానకిరెడ్డి, పల్లాల భూపతిరెడ్డి వినతిపత్రం అందజేశారు. వై.రామవరం మండలం చింతలపూడి పంచాయతీ బొడ్డగుంట, కన్నేరువాగుపై వంతెన నిర్మించాలని సర్పంచి పల్లాల సన్యాసమ్మ కోరారు. గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక ఉప కలెక్టర్ అంబేడ్కర్, కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీనివాసరావు, తహసీల్దారు బాలాజీ, వెటర్నరీ ఉప సంచాలకులు షరీఫ్, సబ్ డీఎఫ్‌వో అనూష, ఏజెన్సీ డీఈఓ మల్లేశ్వరరావు, డివిజనల్ అభివృద్ధి అధికారి కోటేశ్వరరావు, వెలుగు ఏపీడీ దేగలయ్య తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ స్మరణ్‌రాజ్‌కు సమస్యలు వివరిస్తున్న గిరిజనులు

(c) eenadu

మూడు రోజులుగా ముంపులోనే..!

నందిగామ వద్ద ముంపులో మిరప పంట

ఎటపాక, న్యూస్‌టుడే: గోదావరి వరద ఉద్ధృతికి విలీన మండలాల్లో పంట పొలాలన్నీ మూడు రోజులుగా ముంపులోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 45 అడుగులు ఉంది. దీంతో విలీన మండలాల్లోని లోతట్టు ప్రాంతంలో పత్తి, మిరప, వరి ఇతరత్రా పంటలు ముంపునకు గురయ్యాయి. అప్పులు చేసి మరీ సాగు చేశామని, తీరా ముంపుతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. మురుమూరు ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం నుంచి ఎటపాక మీదుగా కూనవరం, వరరామచంద్రాపురం మండలాలకు రాకపోకలు నిలిచాయి.

కూనవరం, న్యూస్‌టుడే: పోలిపాక, కోండ్రాజుపేటల వద్ద ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టువాసులకు హెచ్చరికలు జారీ చేశారు.

దేవీపట్నం, న్యూస్‌టుడే: గండిపోశమ్మ ఆలయం వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతోంది. అమ్మవారి ఆలయం పూర్తిగా ముంపులోనే ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ఎగువ కాఫర్ డ్యాం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. అమ్మవారి దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు.

పోశమ్మగండి వద్ద ఉద్ధృతంగా గోదావరి

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: ఇప్పూరు, శ్రీరామగిరి, కన్నాయిగూడెం, వడ్డిగూడెం, తుష్టివారిగూడెం, రామవరం రహదారులు వరదనీటిలోనే ఉన్నాయి. వరిపైరు మునిగిపోవడంతో సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడవలపై రాకపోకలు సాగుతున్నాయి.

వడ్డిగూడెం రహదారిపై వరదనీటిలో రాకపోకలు

సాగు మంత్రం..

రాయితీపై యంత్రం

రైతేరాజు

దుక్కు నుంచి నూర్పు వరకు రైతులు అధికంగా యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. కూలీల కొరత తీవ్రంగా ఉండటంతో ఇవి లేకపోతే సాగు చేయలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వం రాయితీపై యంత్రాలు, ఉపకరణాలు ఇస్తోంది.

న్యూస్‌టుడే, అనకాపల్లి

● అర్హులైన రైతులు తమ వాటా చెల్లిస్తే రాయితీ మొత్తాన్ని సంబంధిత కంపెనీలకు ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది.

అందించే పరికరాలివీ..: పవర్ టిల్లర్, బ్యాటరీ స్ప్రేయర్, పవర్ స్ప్రేయర్, ట్రాక్టర్‌కు అమర్చేవి, రొటావేటర్, పవర్ వీడర్, బుష్ కట్టర్ అందజేయనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి బి.మోహనరావు చెప్పారు. పవర్ టిల్లర్ చిన్న కమతాలకు ఎంతో ఉపయోగపడుతుంది. దుక్కు నుంచి బోదెలు తీయడం వరకూ అన్నింటికీ పనికొస్తుంది. ఇంధన ఖర్చు తక్కువే. రొటావేటర్ పొలంలో మిగిలిన పంట అవశేషాలను ముక్కలు చేస్తుంది.

బృందాలతో పనిలేదు..

వైకాపా ప్రభుత్వం కస్టమ్ హైరింగ్ కేంద్రాలు (సీహెచ్‌సీ)ను ఏర్పాటు చేసింది. రైతు బృందాలకే యాంత్రీకరణ పరికరాలు అందించింది. అందులోనూ వైకాపా వారికే కట్టబెట్టింది. బృందం వల్ల ఇబ్బందులు ఉన్నాయని, వ్యక్తిగతంగా ఇవ్వాలని రైతులు కోరినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రైతులకు వ్యక్తిగతంగా యంత్రాలను అందజేయాలని నిర్ణయించింది.

గత ఏడాది 1,011 రైతులకు అందజేసింది. వీటి విలువ రూ.6.14 కోట్లు కాగా.. ఇందులో రూ.2.58 కోట్లు రాయితీగా ఇచ్చింది. ఈ ఏడాదీ ఇవ్వనుంది. జిల్లాకు ఎన్ని అవసరం, ఏఏ యంత్రాలు కావాలో రైతు సేవా కేంద్రాల వారీగా వ్యవసాయాధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

యంత్రంతో దమ్ము చేస్తున్న రైతు

రాయితీ ఇలా..: ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు, మహిళ, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం రాయితీపై యంత్రాలు అందిస్తాం. మిగిలిన వారికి 40 శాతం రాయితీ వర్తిస్తుంది. రాయితీగా రూ.లక్ష వరకు అందుతుంది. పవర్ టిల్లర్ ధర రూ.2.5 లక్షలు. రాయితీ పోను రైతు తన వాటాగా రూ.1.5 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. రోటావీటర్‌కు రూ.46 వేలు, పవర్ వీడర్‌కు రూ.35 వేలు రాయితీగా ఇస్తారు.

రైతు ప్రశ్న? శాస్త్రవేత్త సలహా

ఉద్యోగాలకు 80 మంది ఎంపిక

రంపచోడవరం: రంపచోడరంలో హెచ్‌డీఎఫ్‌సీ ఆధ్వర్యంలో అంబుజా ఫౌండేషన్ ద్వారా సోమవారం ఉద్యోగ మేళా నిర్వహించారు. 200 మందికి పైగా యువత హాజరయ్యారు. 80 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్, ప్లేస్‌మెంటు అధికారి తులసీరామ్, అంబుజా ఫౌండేషన్ ప్రతినిధులు ప్రశాంతి, భవిత, సుధీర్, భార్గవ్, సురేశ్, సన్నీ, వీరనాగబాబు పాల్గొన్నారు.

జాబ్‌మేళాకు హాజరైన నిరుద్యోగులు

ఘనంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ

కొయ్యూరు, న్యూస్‌టుడే: మూలపేట పంచాయతీ మర్రిపాలెం రామాలయంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు, పెసా కమిటీ ఉపాధ్యక్షుడు డి.రాజుబాబు, వివిధ పార్టీల నేతలు, భక్తులు పాల్గొన్నారు.


సీతారాముల విగ్రహాలకు భక్తుల పూజలు

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

పాడేరు, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయని కలెక్టర్ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పాడేరు జిల్లా ఆసుపత్రిలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి విశ్వేశ్వరరావునాయుడు, ఇన్‌ఛార్జి పర్యవేక్షకురాలు డాక్టర్ హేమలతాదేవి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, ఎంపీ తనూజారాణి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జనసేన కళలు, సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ గంగులయ్య ముఖ్య అతిథులుగా హాజరై దీన్ని ప్రారంభించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ శిబిరంలో మొత్తం 496 మందికి వైద్యసేవలందించారు. పాడేరు ఏఎంసీ ఛైర్మన్ బుజ్జిబాబు, డిప్యూటీ సూపరింటెండెంట్ నరసింహారావు, వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శిబిరానికి హాజరైనవారితో మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, ఎంపీ తనూజారాణి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తదితరులు

పనులు పునఃప్రారంభించండి

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: మన బడి- మన భవిష్యత్ రెండో విడతలో మంజూరై ఆగిన పనులు తిరిగి ప్రారంభించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మన బడి- మన భవిష్యత్, ఉపాధ్యాయుల జేసీలైన్ శిక్షణ కార్యక్రమానికి సంబంధించి అధికారులతో రవ్వలగుడ పాఠశాలలో ఐటీడీఏ పీవో శ్రీపూజ, సంయుక్త కలెక్టర్ అభిషేక్ గౌడలతో కలసి సోమవారం సమీక్ష నిర్వహించారు. మంజూరైన పనులపై ఆరా తీశారు. నిలిచిపోయిన పనులపై అక్టోబరు 10లోగా నివేదిక తయారు చేసి పంపాలని సూచించారు. ఉపాధ్యాయులకు జేసీలైన్ శిక్షణ విధిగా హాజరుకావాలన్నారు. ఐటీడీఏ పీవోలక్ష్మీ అకడమిక్ మోనిటరింగ్ సెల్ ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థుల్లో ఆశించిన ఫలితాలు రాబట్టేందుకు సంబంధిత ఉపాధ్యాయులు, ఏటీడబ్ల్యూలు, ఎంఈఓలపై చర్యలు తప్పవన్నారు. అనంతరం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీఓ తిరుమణి పూజలతో కలసి కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. సమగ్రశిక్షా ఏపీసీ స్వామినాయుడు, డీఈఓ బ్రహ్మాజీరావు పాల్గొన్నారు.

1,22,507 మందికి పింఛన్ల మంజూరు

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లాలో అక్టోబర్ నెలకు సంబంధించి 1,22,507 మందికి పింఛన్లు మంజూరైనట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళి తెలిపారు. ఒకటి నుంచి పంపిణీకి సిబ్బందిని సిద్ధం చేశామని చెప్పారు. సోమవారమే బ్యాంకులకు వెళ్లి నగదు డ్రా చేసుకున్నారని పేర్కొన్నారు.

జీఎస్టీ తగ్గింపుతో మేలు

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ విధానంతో ప్రజలందరికీ మేలు చేకూరిందని, చాలారకాల వస్తువుల ధరలు తగ్గాయని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఛైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. కాశీపట్నం గ్రామంలో సోమవారం దుకాణదారులకు అవగాహన కల్పించారు. మందుల దుకాణ యజమానితో మాట్లాడుతూ.. ధరల తగ్గుదలపై ఆరా తీశారు. కిరాణా దుకాణదారులకు వద్దకు వెళ్లి మాట్లాడారు. సర్పంచి జనపరెడ్డి లక్ష్మి, తెదేపా నేతలు పుష్పానందం, బుజ్జిబాబు, ఆనంద్, జోగులు, నిర్మల, శివ, నరేంద్ర, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

కాశీపట్నంలో అవగాహన కల్పిస్తున్న జీసీసీ ఛైర్మన్ కిడారి

అంతర పంటలతో..

రబ్బరు రైతుకు ఆదాయం

మొదటి ఏడేళ్లు తోటలను ఖాళీగా ఉంచొద్దు

రబ్బరు సాగు చేసే రైతులకు ఏడేళ్ల వరకు పైసా రాబడి ఉండదు. అప్పటివరకు తోటలను అలాగే వదిలేయకుండా అంతర పంటల సాగు ద్వారా ఆదాయం పొందవచ్చని ఉద్యాన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రాష్ట్రంలో మారేడుమిల్లి ప్రాంతం రబ్బరు సాగుకు అనువైన ప్రాంతం. ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రబ్బరు బోర్డు, రంపచోడవరం ఐటీడీఏ రైతులను ప్రోత్సాహిస్తోంది.

★ మారేడుమిల్లి, రంపచోడవరం, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతాల్లో 22 గ్రామాలకు చెందిన 271 మంది రైతులు సుమారు 370 ఎకరాల్లో రబ్బరు సాగు చేస్తున్నారు. కొత్తగా 24 గ్రామాలకు చెందిన 309 మంది రైతులను గుర్తించి 516 ఎకరాల్లో సాగు చేయించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే సాగవుతున్న 370 ఎకరాల్లో ప్రస్తుతం 50 ఎకరాల్లోనే రైతులు అంతర పంటలు పండిస్తూ ఆదాయం పొందుతున్నారు.

దొనిరాయిలో రబ్బరు మొక్కల మధ్య మొక్కజొన్న సాగు

ఏఏ పంటలు పండించొచ్చు..

అరటి : హెక్టారుకు 1200 మొక్కలు నాటవచ్చు.

అనాస పనస : హెక్టారుకు 13,500 నాటుకోవచ్చు. దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి.

కూరగాయలు: వంగ, బెండ, పచ్చిమిర్చి, గోరుచిక్కుళ్లు.

వాణిజ్య పంటలు : పసుపు, అల్లం

ఏడేళ్ల తర్వాత : రబ్బర్ మొక్కలు నాటిన ఏడేళ్ల తర్వాత అంతర పంటలుగా కోకో, కాఫీ తోటలతోపాటు నీడలో పెరిగే ఔషధ మొక్కలను సాగు చేయవచ్చు. తోట చుట్టూ కంచెగా జాఫ్రా మొక్కలను పెంచవచ్చని రబ్బరు బోర్డు క్షేత్రాధికారి సాల్మన్‌రాజు పేర్కొన్నారు.

వరి, మొక్కజొన్న సాగు చేస్తున్నా..: గుజ్జుమామిడివలస పంచాయతీ దొనిరాయి గ్రామంలో నాలుగు ఎకరాల్లో రబ్బరు తోట ఉంది. గతేడాది వరితోపాటు మొక్కజొన్న, జొన్న అంతర పంటలుగా సాగు చేశా. ప్రస్తుతం మొక్కజొన్న, జొన్న వేశా.
– బూసారపు వెంకటరెడ్డి, రైతు

? కొత్తగా జాఫ్రా సాగు చేపట్టా. అధిక వర్షాల వల్ల కలుపు సమస్య ఎక్కువైంది. నివారణకు రసాయన మందులున్నాయా.
– డి.సత్యనారాయణ, యు.చీడిపాలెం, కొయ్యూరు మండలం

✔ కలుపు సమస్య అధికంగా ఉంటే ఏ మందులు వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. పవర్ టిల్లర్ ఉపయోగించి లేదా ఉపయోగించడం ద్వారా సమస్యను నివారించవచ్చు. జాఫ్రా మొక్కలకు నష్టం వాటిల్లకుండా కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.

జాఫ్రాలో కలుపు నివారణ ఇలా..

? ఏడాది వయసున్న కొబ్బరి మొక్కలను మొవ్వు పురుగు ఆశించింది. నివారణకు ఏం చేయాలి.
– గంటా ఈశ్వరరావు, రావికమతం

✔ కొమ్ము పురుగు మొవ్వు భాగంలో చేరి నష్టపరుస్తుంది. నివారణకు తోటలో పశువుల ఎరువు కుప్పలు ఉండకుండా చూసుకోండి. తెగులు ఆశించి పడిపోయిన మొక్కలను కాల్చేయాలి. మూడు నెలలకోసారి కొబ్బరి మొక్కల మొవ్వల్లో వేపపిండి, ఇసుక మిశ్రమం వేయాలి. పురుగులను ఆకర్షించే 'రైనోల్యూర్' అనే ఫిరమోన్ లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి.

? వరి చేను పసుపు రంగులోకి మారుతోంది. నివారణ చర్యలు తెలపండి.
– రామ్మూర్తి, చోడవరం

✔ వరి దుబ్బుల మొదళ్లలో సుడి దోమ పురుగులు ఏర్పడతాయి. ఇవి రసం పీల్చడం వల్ల మొక్కలు బలహీనపడి పసుపు రంగులోకి మారుతుంటాయి. నివారణకు పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేపాకుల కషాయం, వేపనూనె వంటివి సమయానుకూలంగా వేసుకోవాలి.

బెల్లం ధరలు తగ్గుముఖం

అనకాపల్లి మార్కెట్ యార్డ్‌కు గత వారం రోజులుగా

రకం	గత వారం	ఈ వారం
రంగులు	4,890	4,615
మధ్య	3,750	3,790
నాసి	3,625	3,550

రంగు, నాసి రకాల బెల్లం ధరలు తగ్గాయి. రంగులు వంద కేజీలకు రూ.275 ధర తగ్గగా, నాసి రకాలు రూ.75 తగ్గాయి. మధ్య రకాలు రూ.40 ధరలు పెరిగాయి.
–న్యూస్‌టుడే, అనకాపల్లి

సాగులో సందేహాలా.. ఫోన్ చేయండి

రైతుల ప్రశ్నలు, సందేహాలకు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం విస్తరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ భారతీస్వారెడ్డి సమాధానాలు ఇచ్చారు.
– న్యూస్‌టుడే, చింతపల్లి

రైతుల ప్రశ్నలు, సందేహాలకు అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త కేవీ రమణమూర్తి సమాధానాలిస్తారు. మంగళవారం ఉ. 10- సా. 4 గంటలకు వరకు 98496 36324 నంబరుకు ఫోన్ చేయవచ్చు.

మహిళ కడుపులో కణితి తొలగింపు

పాడేరు, న్యూస్‌టుడే: గిరిజన మహిళకు శస్త్ర చికిత్స చేసి అరుదైన కణితిని తొలగించినట్లు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హేమలతాదేవి తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జి.మాడుగుల మండలం పాలమామిడి గ్రామానికి చెందిన 70 సంవత్సరాల వృద్ధురాలు ముప్వల చిలకమ్మ కడుపులో ఉన్న 9.5 కేజీల కణితిని బయటకు తీశామన్నారు. థైరాయిడ్‌తో బాధపడుతున్న ఎస్.లక్ష్మి మెడ భాగంలో రెండున్నర కేజీల కణితిని తొలగించామని చెప్పారు. గతంలో ఇలాంటి శస్త్రచికిత్సల కోసం విశాఖ కేజీహెచ్, ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం వైద్య కళాశాల ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో శస్త్రచికిత్సలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రొఫెసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆదివాసీల జీవన విధానాలతో క్యాన్సర్లు సోకుతున్నాయని, పొగ, ఖైనీ వాటికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నిత్య వ్యాయామంతో హృదయం పదిలం

విశాఖపట్నం: ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్‌రోడ్డు కాళీమాత ఆలయ ఆవరణలో సోమవారం ఉదయం అవగాహన నడక చేపట్టారు. మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, తదితరులు వెయ్యి మంది వరకు పాల్గొని కాళీమాత ఆలయం నుంచి వై.ఎం.సి.ఎ. వరకు ర్యాలీ నిర్వహించారు. గుండె ఆరోగ్యంపై అవగాన కల్పించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రంగనాయకులు, డాక్టర్ శ్రీకర సమీరానందన్ పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: రాజవొమ్మంగిలో భవానీ మాలధారుల ఆధ్వర్యంలో సోమవారం బోనాల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. బోనాలను తలపై ఉంచి గ్రామ వీధుల్లో ఊరేగించి శివాలయం కొండపై వెలసిన దుర్గమ్మకు సమర్పించారు. గురు భవానీలు నాని, శ్రీను, మహిళలు, భవానీ మాలధారులు పాల్గొన్నారు.

రాజవొమ్మంగిలో బోనాలను ఊరేగిస్తున్న భక్తులు, మాలధారులు

కొయ్యూరు, న్యూస్‌టుడే: కొయ్యూరు కొండపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో సోమవారం చండీ హోమం, సరస్వతీ పూజలు నిర్వహించారు. మంపలో అమ్మవారికి మహిళలు ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

కొయ్యూరులో..

ఆంధ్రాఊటీలో పర్యాటక సందడి

అరకులోయ, న్యూస్‌టుడే: ఆంధ్రాఊటీ అరకులోయ సందర్శకులతో సోమవారం కళకళలాడింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో రహదారులు కిటకిటలాడాయి. గిరిజన మ్యూజియం వద్ద రాత్రి 8 దాటుతున్నా సందర్శకుల సందడి కనిపించింది. పద్మాపురం ఉద్యానం, కాఫీ తోటలు, వ్యూపాయింట్ తదితరాల్లో రద్దీ నెలకొంది. దసరా సెలవులు కావడంతో పర్యాటకుల రద్దీ పెరుగుతోంది.

రాత్రి 7 గంటలకు గిరిజన మ్యూజియం వద్ద సందర్శకులు

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని అఖిల భారతీయ వనవాసీ కల్యాణాశ్రమమ్ సంఘటన్ మంత్రి అతుల్‌జోగ్ అన్నారు. వనబసింగి గ్రామంలో ఆంధ్ర వనవాసీ కల్యాణాశ్రమ్ ద్వారా చేపట్టిన మహిళా సమ్మేళనంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. గ్రామస్థులతో కలసి దుర్గాష్టమి పూజలు చేశారు. మహిళలకు దుర్గమ్మతల్లి చిత్రపటాలతో పాటు పూజా సామగ్రి పంపిణీ చేశారు. గిరిజనుల ఆచార, సంప్రదాయాలు తెలుసుకునేందుకు ముంబయి నుంచి వచ్చానని చెప్పారు. సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. సర్పంచి లక్ష్మణ్, ఆదినారాయణ, అచ్చమ్మ, భగత్‌రామ్, బాలకృష్ణ, శ్రీను, కాంతిరాజు, జగన్నాథం, బలోక్‌దొర తదితరులు పాల్గొన్నారు.

గిరి మహిళలకు దుర్గమ్మ చిత్రపటాలు, పూజాసామగ్రి అందిస్తున్న అతుల్‌జోగ్

మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఏజెన్సీ ప్రాంతంలో మాదకద్రవ్యాలు నిర్మూలించే బాధ్యత అందరిపై ఉందని రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం సాయంత్రం మాదకద్రవ్యాల నిర్మూలనపై డీఎస్పీ సాయిప్రశాంత్, సబ్ డీఎఫ్‌వో అనూష, సీఐ సన్యాసినాయుడు, ఎక్సైజ్ సీఐ శ్రీధర్‌తో కలిసి సమీక్ష జరిపారు. పీవో మాట్లాడుతూ.. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. చెక్‌పోస్టులను పటిష్ఠం చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యాన అధికారులు గ్రామాల్లో పర్యటించి గంజాయి మొక్కలు పెంచకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు, డీడీ కార్యాలయ పర్యవేక్షకులు కిషోర్, వ్యవసాయ ఏడీ సావిత్రి, ఎంపీడీవో రాజబాబు, పీహెచ్‌వో దేవదానం, ఉద్యాన అధికారి ముత్తయ్య, ఎంఐఎం ఈఈ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


అధికారులతో సమీక్షిస్తున్న పీవో స్మరణ్‌రాజ్

భవానీ భక్తుల అగ్నిగుండం దీక్ష

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక ఉమానీలకంఠేశ్వరస్వామి సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అగ్ని గుండం దీక్షను భవానీ భక్తులు చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు రమాదేవి, రత్నం, కొట్టగుల్లి రామారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు దుర్గామాతను తలచుకుని నిప్పుల్లో నడిచారు. అంతకుముందు శూలాలు శరీరంపై ధరించిన భక్తులు పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రతువును వీక్షించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.

అగ్ని గుండం దాటుతున్న భవానీ భక్తులు

383 కిలోల గంజాయి స్వాధీనం

కాకినాడ: కారులో తరలిస్తున్న 383.820 కిలోల గంజాయిని కాకినాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్ సోమవారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉన్న ఓ కారులో కొందరు గంజాయి రవాణా చేస్తూ భీమునిపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని జొన్నాడ టోల్‌ప్లాజా వద్ద సిబ్బందిని గుద్ది పరారయ్యారు. అక్కడి పోలీసుల సమాచారంతో జగ్గంపేట, కిర్లంపూడి పోలీసులు కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పోలీసులను చూసి కారు డ్రైవర్ వెనక్కి తిప్పే క్రమంలో లారీని ఢీకొట్టి వేగంగా ప్రతిపాడు వైపు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో చినబ్రహ్మదేవం వెళ్లే రోడ్డులో పొలాల్లో ప్లాస్టిక్ కవర్లో ప్యాకెట్లు ఉన్నాయనే సమాచారంతో అక్కడకి వెళ్లి పరిశీలించగా 350 కిలోల బరువు గల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. నిందితుల కారును ముక్కోలు పుంత రోడ్డులో సోమవారం పట్టుకున్నారు. అందులో 28.250 కిలోల దొరికింది. 13 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. నిందితులు రాజస్థాన్ నుంచి విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగులకు వ్యాపార నిమిత్తం వలస వచ్చారు.

JOBS

రామకృష్ణ గ్రూప్ (AP NO:1) HYD, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం.ఇంటర్వ్యూ VJA ✆ 9502591122, 9573691122

ఉచిత శిక్షణ & ఉద్యోగావకాశాలు, భోజనం మరియు వసతి సౌకర్యం. అర్హత: 10th- డిగ్రీ. సంప్రదించండి. 9573366622, 9959617457.

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

క్యాన్సర్‌పై అప్రమత్తం

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: పెదబయలు జీటీడబ్ల్యూ పాఠశాలలో సోమవారం అపోలో క్యాన్సర్ సెంటర్, ఆక్సిజన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్, తలసేమియా స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. వైద్యులు నసిరిన్, రాంభూపాల్ శిబిరంలో సేవలందించారు. 105 మందికి వైద్య పరీక్షలు చేసి 15 అనుమానాస్పద కేసులను గుర్తించారు. క్యాన్సర్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపోలో అసిస్టెంట్ మేనేజర్ ఎస్.అనిల్‌గోపి, ఎస్.రవి, సిబ్బంది పాల్గొన్నారు.

పెదబయలులో సేవలందిస్తున్న వైద్యులు

కూనవరం, న్యూస్‌టుడే: కూటూరు పీహెచ్‌సీ వైద్యుడు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో రేగులపాడులో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కంటి వైద్య నిపుణుడు కిశోర్ సేవలు అందించారు. సర్పంచి రామారావు, వైద్య సిబ్బంది రమణకుమారి, రాము, అరుణకుమారి, రాజమ్మ, అంజి, అంగన్‌వాడీ, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.

కూటూరులో ..

ఫీడర్ అంబులెన్సులతో మెరుగైన సేవలు

మారేడుమిల్లి, రంపచోడవరం, న్యూస్‌టుడే: గిరిజన గ్రామాల్లో ఫీడర్ అంబులెన్సుల ద్వారా మెరుగైన సేవలు అందించాలని స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ ఫణీంద్ర పిలుపునిచ్చారు. మారేడుమిల్లి మండలంలో ఫీడర్ అంబులెన్సుల పనితీరును సోమవారం ఆయన పరిశీలించారు. మారేడుమిల్లి, మద్దులూరు, బోదులూరు, వేటుకూరు, పెద్దగెద్దాడల్లో ఫీడర్ అంబులెన్సులను తనిఖీ చేశారు. దస్త్రాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మన్యంలో ఫీడర్ అంబులెన్సుల అవసరం చాలా ఉందని, సకాలంలో స్పందించాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఈఎంటీలు సత్తిబాబు, కుమారస్వామి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

మారేడుమిల్లిలో ఫీడర్ అంబులెన్సును తనిఖీ చేస్తున్న ఎస్పీఎం ఫణీంద్ర

కష్టాల మజిలీలతో కడపటి ప్రయాణం

ఓవైపు అయినవారిని పోగొట్టుకున్న ఆవేదనతో ఉబికి వచ్చే దుఃఖం..
మరోవైపు ప్రాణాలు పణంగా పెట్టాల్సి రావడంతో కలిగే భయం..
ఆవేదనను మనసులో.. భారాన్ని భుజాలపై మోస్తూ
అవస్థల మధ్య అంతిమ వీడ్కోలు పలకాల్సిన విషాదం..
ఒకసారి కాదు.. మళ్లీమళ్లీ ఎదురవడమే దయనీయం

వడ్డాదిలో పెద్దేరుపై గ్రోయిన్ సమీపంలో కాలువ అవతల వైపు శ్మశాన వాటిక ఉంది. ఇక్కడ దళితులు, దేవాంగులు, స్వర్ణకారులు, కుమ్మర కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే అక్కడికే తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువపై గొట్టాలు కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో అంత్యక్రియల నిమిత్తం శ్మశానవాటికకు చేరుకోవడానికి స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పీకల్లోతు నీటిలో దిగి పాడె మోయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు మార్గంలో పెరిగిపోయిన తుప్పలు, డొంకలు ఇబ్బందులను మరింత తీవ్రం చేస్తున్నాయి. దీనిపై పాలకులు దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.– బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	122	115
లైవ్	144	135
డ్రెస్డ్	209	240
స్కిన్‌లెస్	238	250

(c) eenadu

అర్హులందరికీ పరిహారం

బాధితులకు సరకులు అందిస్తున్న పీవో శుభం నౌఖ్వాల్, ఏఎస్పీ మీనా తదితరులు

కూనవరం, న్యూస్‌టుడే: శబరికొత్తగూడెంలో వరద బాధితులకు ఏఎస్‌డీఎస్ సంస్థ డైరెక్టర్ గాంధీబాబు నిత్యావసర సరకులు సమకూర్చారు. చింతూరు ఐటీడీఏ పీవో శుభం నౌఖ్వాల్, ఏఎస్పీ పంకజ్‌కుమార్ మీనా, ఎంపీపీ పాయం రంగమ్మ వీటిని లబ్ధిదారులకు అందించారు. పీవో మాట్లాడుతూ.. వరదలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామన్నారు. పోలవరం పరిహారం విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతిఒక్కరికీ పరిహారం అందిస్తామని చెప్పారు. సర్పంచి కట్టం లక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాథరావు, తెదేపా నియోజకవర్గ అధికార ప్రతినిధి భాస్కర్‌రావు పాల్గొన్నారు.

చింతూరు, న్యూస్‌టుడే: మామిళ్లగూడెం గ్రామంలో 200 వరద బాధిత కుటుంబాలకు జేకేసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ట్రస్టు ఛైర్మన్ జమాల్‌ఖాన్, తెదేపా నాయకులు జహంగీరు, సాల్మన్‌రాజు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

అందుబాటులో వైద్య సిబ్బంది

హుకుంపేట ఆసుపత్రిని తనిఖీచేస్తున్న డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు

హుకుంపేట, న్యూస్‌టుడే: వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు పేర్కొన్నారు. స్థానిక ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది పనితీరు, రికార్డులు, వైద్య పరీక్షలు పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పన్నెడ.. తమరాడ.. గుండెదడ

పెదబయలు, న్యూస్‌టుడే

పాడేరు- పెదబయలు- ముంచంగిపుట్టు ప్రధాన రహదారిలో తమరాడ నుంచి పెదబయలు, ముసిడిపుట్టు, పన్నెడ, బంగారుమెట్ట వరకు ఐదుకిలోమీటర్ల రహదారి ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది. అడుగుకో గుంతతో వాహనదారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం పెదబయలు మండలం గంపరాయి నుంచి బంగారుమెట్ట వరకు, ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు నుంచి ముంచంగిపుట్టు వరకు రహదారి విస్తరించి.. రెండులైన్ల రోడ్డు నిర్మించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా హయాంలో ముంచంగిపుట్టు నుంచి కుజభంగి, తమరాడ వరకు విస్తరణ పూర్తిచేశారు. ఈ ఐదు కిలోమీటర్ల రహదారిని విడిచిపెట్టడం వల్ల ఈ మార్గమంతా పూర్తిగా గోతులమయమైంది. రోడ్డు కోతకు గురై ఎదురెదురుగా వాహనాలు వస్తే ద్విచక్రవాహనం కూడా వెళ్లడానికి అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఐదు కిలోమీటర్ల రహదారిని విస్తరిస్తే జోలాపుట్టు నుంచి పాడేరు వరకు ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగించవచ్చు. కనీసం గోతులు, అంచుల వద్ద మట్టిని పూడ్చాలని ప్రయాణికులు, వాహనదారులు కొన్నేళ్లుగా వేడుకుంటున్నా ఉపయోగం లేకుండా పోయింది. కనీసం గోతులు సైతం పూడ్చకపోవడంతో గర్భిణులు, రోగులను ఆసుపత్రికి తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మార్గంలోనే ఎమ్మెల్యేలు, జిల్లాపరిషత్ ఛైర్‌పర్సన్, కలెక్టర్, ఐటీడీఏ పీవో, ఇతర అధికారులు ప్రయాణిస్తున్నా ఎవరికీ పట్టకపోవడం దారుణం. రెండేళ్లుగా ప్రతిపాదనలు పంపామని చెబుతున్న ఆర్‌అండ్‌బీ అధికారులు ఎప్పటికి పనులు పూర్తిచేస్తారో అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రహదారిని విస్తరించాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు.

పన్నెడ వద్ద రహదారి దుస్థితి

చిట్రాయిపుట్టు వద్ద ఎదురెదురుగా వాహనాలు వస్తే ఇదీ పరిస్థితి..

వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

రంపచోడవరం, న్యూస్‌టుడే: మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని స్థానిక నారాయణగిరిపై వేంచేసిన వేంకటేశ్వరుని ఆలయంలో అర్చకులు అద్దంకి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.

రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం గోవిందగిరిపై వేంకటేశ్వరుని ఆలయాన్ని రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామలింగేశ్వర్ కుటుంబంతో కలిసి సోమవారం సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అధికారి నారాయణరాజు ఆధ్వర్యంలో సిబ్బంది స్వాగతం పలికారు. మధ్యాహ్నం అన్నసంతర్పణలో పాల్గొన్నారు. ధర్మప్రచార భక్త మండలి సమన్వయకర్త నల్లమిల్లి వేంకటరామారెడ్డి పాల్గొన్నారు.

పూజల్లో మహిళలు

కల్వర్టు పనులు ప్రారంభం

స్పందనకు వందనం

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లిలోని చెలకవీధికి వెళ్లే దారిలో డ్రైనేజీ నిర్మించి సిమెంటు తూరలతో కల్వర్టు ఏర్పాటు చేశారు. దీని పైనుంచి భారీ వాహనాలు వెళ్లడంతో తూరలు పగిలిపోయి, రంధ్రాలు పడి ప్రమాదకరంగా మారాయి. దీనిపై ఈనెల 29న 'ఈనాడు'లో 'కల్వర్టుపై రంధ్రాలు.. ప్రమాదాలకు నిలయాలు' శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి అధికారులు, పంచాయతీ సర్పంచి స్పందించారు. శాశ్వత కల్వర్టు నిర్మాణ పనులను సోమవారం సర్పంచి కొండా జాకబ్, ఉప సర్పంచి వీరబాబు ప్రారంభించారు. స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

పనులు పరిశీలిస్తున్న సర్పంచి జాకబ్

గిట్టుబాటు ధర గగనం

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: గిరిజన రైతులకు వ్యవసాయ మార్కెట్ కార్యాలయాలు భరోసానివ్వడం లేదు. గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేశారు. వీటి ఆదాయ వనరులను దోచుకున్నారు. గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు చేపట్టాల్సిన అధికారులు.. అప్పటి అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై, అక్రమాలకు పాల్పడ్డారు. వారపుసంతల్లో వ్యాపారులతో అంటకాగి నిధులను దుర్వినియోగం చేశారు. కూటమి ప్రభుత్వం కొత్త వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించింది. అయితే గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులకు స్థానచలనం లేకపోవడంతో సంతల్లో వ్యాపారులతో కుమ్మక్కై.. వసూళ్లకు పాల్పడుతూ.. తమకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకులో వ్యవసాయ మార్కెట్ కార్యాలయం చాలారోజులుగా మూతబడి ఉండడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాలను ప్రక్షాళించాలని పలువురు కోరుతున్నారు.

మూతబడిన అరుకు వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ కార్యాలయం

పెద్దూరులో తాగునీటి పాట్లు

మారుమూల పెద్దూరులో నెలరోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాస్టిక్ ట్యాంకు లీకేజీల కారణంగా నీరు వృథాగా పోతోంది. మోటార్ మరమ్మతులకు గురైంది. గ్రామంలో దాదాపు 120 కుటుంబాలు ఉన్నాయి. సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. - దేవీపట్నం, న్యూస్‌టుడే

మరమ్మతులకు గురైన తాగునీటి ట్యాంకు

ఉపాధి నిధులతో డ్రాగన్‌ఫ్రూట్ సాగు

గిరిజన ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ సాగు చేపట్టి రైతులకు చేయూత అందిస్తున్నారు. ముంచంగిపుట్టు మండలంలోని వనబసింగి పంచాయతీలో ఉపాధిహామీ నిధులతో రైతులు ఈ సాగు చేపట్టారు. లుంగాపుట్టు సమీపంలో మొక్కలు నాటి సాగు చేశారు. దీనికి రూ.1.97 లక్షలు వెచ్చించారు. లుంగాపుట్టు, కొండపడ గ్రామాల మధ్య మరో రెండు ప్లాట్లు ఏర్పాటు చేసి దీన్ని పండిస్తున్నారు. పంట చేతికందితే కిలో రూ.200 నుంచి రూ.250 వరకు విక్రయాలు సాగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. - ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

వనబసింగి సమీపంలో డ్రాగన్‌ఫ్రూట్ తోట

5500 లీటర్ల నాటుసారా ధ్వంసం

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: పెదబయలుకు ఆనుకొని ఒండ్రుగెడ్డ సమీపంలో 5500 లీటర్ల నాటుసారా, 500 లీటర్ల బెల్లం ఊటను ఒడిశా, ఆంధ్రా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఇరురాష్ట్రాల అధికారులు సంయుక్తంగా సారాబట్టీలపై దాడులు చేశారు. పాడేరు ఎక్సైజ్ సీఐ ఆచారి, ఒడిశా ఎక్సైజ్ ఎస్సై అన్నపూర్ణ రతినాయక్, సిబ్బంది లక్ష్మి, గణేష్, వీరరాజు తదితరులు పాల్గొన్నారు.

సారా స్వాధీనం చేసుకున్న ఆంధ్రా, ఒడిశా అధికారులు

డ్రైనేజీ, రోడ్డు పనులు ప్రారంభం

జి.మాడుగుల, న్యూస్‌టుడే: వంతాల పంచాయతీ పెదవలస గ్రామంలో డ్రైనేజీ, సీసీ రహదారి పనులను సర్పంచి పద్మ సోమవారం ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఉప సర్పంచి తిరుపతమ్మ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

వైకాపా డిజిటల్ బుక్ ఆవిష్కరణ

కొయ్యూరు, న్యూస్‌టుడే: రాజేంద్రపాలెం గిరిజన భవనంలో సోమవారం వైకాపా డిజిటల్ బుక్ కరపత్రాలను ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు. వైకాపా మండల అధ్యక్షుడు బి.అప్పారావు, సర్పంచి ముసిలినాయుడు పాల్గొన్నారు.

ఎటపాక, రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: ఎటపాక మండలం రాజుపేటలో డిజిటల్ బుక్‌ను వైకాపా నేతలు ఆవిష్కరించారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరామారావు, ఎంపీపీ కామేశ్వరి, జడ్పీటీసీ సభ్యురాలు సుస్మిత పాల్గొన్నారు. రాజవొమ్మంగిలో జరిగిన కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ రామకృష్ణ, ఎంపీపీ వెంకటలక్ష్మి, వెంకటేష్, వెంకటరమణ పాల్గొన్నారు.

పశువులకు టీకాలు

ఎటపాక, న్యూస్‌టుడే: గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు చేపడుతున్నట్లు సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ వెంకన్నబాబు అన్నారు. గన్నవరం సచివాలయం పరిధిలో పశువులకు సోమవారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. వెటర్నరీ అసిస్టెంట్లు సత్యనారాయణ, వెంకన్నబాబు, రాజు పాల్గొన్నారు.

సరస్వతీ నమస్తుభ్యం!

అరకులోయలో అమ్మవారి ఊరేగింపు

గుర్తేడులో..

రాజవొమ్మంగిలో సరస్వతి దేవికి పూజలుచేస్తున్న విద్యార్థులు

మోతుగూడెం, ఎటపాక, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మోతుగూడెం శ్రీలక్ష్మీ గణపతి, వనదుర్గ, పొల్లూరులోని దుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయాల్లో అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లిపాక, గన్నవరం, కృష్ణవరం, తోటపల్లి, నందిగామ గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గమ్మ మండపాల్లో భక్తులు పూజలు చేశారు.

రాజవొమ్మంగి, మారేడుమిల్లి, న్యూస్‌టుడే: రాజవొమ్మంగి, దూసరపాము, వట్టిగెడ్డ, జడ్డంగి, లాగరాయి తదితర గ్రామాల్లో భక్తులు దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల వద్ద చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. దూసరపాములోని కొలువైన ఉన్న దుర్గమ్మకు గ్రామస్థులు సారె సమర్పించారు. గుర్తేడులో అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది. చిన్నారుల దేవతామూర్తుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.

రంపచోడవరం, వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: సీతపల్లి బాపనమ్మతల్లి ఆలయంలో సరస్వతీ పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ కుంజం బాపన్నదొర, సభ్యులు వెంకన్నదొర, భవానీ, ఈవో సత్యరమేష్ తదితరులు పాల్గొన్నారు. రేఖపల్లి, వడ్డిగూడెం శివాలయంలో, శ్రీరామగిరి, చింతరేవుపల్లి, రాజుపేట ఉత్సవ మండపాల్లో విద్యార్థులతో అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. మహిళలు బతుకమ్మలు తయారుచేసి.. ఉత్సవ మండపాలకు తీసుకొచ్చి ఆటపాటలాడారు.

జి.మాడుగుల, న్యూస్‌టుడే: జి.మాడుగులలో దుర్గమ్మను తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సుబ్బారావు సోమవారం దర్శించుకున్నారు. దుర్గమ్మ పీఠంలో మత్స్య మాడుగులమ్మ తల్లి వర్తక సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాసరావు విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు అందజేశారు.

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అరకులోయలో దుర్గాంబికా అమ్మవారి ఊరేగింపు మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురుభవానీ చందుపాడి, భవానీ మాలధారులు, భక్తులు హాజరయ్యారు.

గొందిపాకలులో సరస్వతీ దేవి ఆలయం వద్ద..

జి.మాడుగులలో..

రేఖపల్లిలో బతుకమ్మతో మహిళలు

ఘనంగా అక్షరాభ్యాసాలు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానిక విజ్ఞాన భారతి పాఠశాలలో మూలా నక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. 33 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించినట్లు ప్రిన్సిపల్ వెంకటేష్, కరస్పాండెంట్ గెమ్మెల మోహన్ తెలిపారు.

అరకులోయ బీవీకే పాఠశాలలో..

చింతపల్లి విజ్ఞానభారతి పాఠశాలలో...

అరకులోయ, న్యూస్‌టుడే: అరకులోయలో భారతీయ విద్యాకేంద్రం ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు, తల్లిదండ్రులతో పాఠశాల కళకళలాడింది. ప్రధానోపాధ్యాయులు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

పొరుగుసేవల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఏజెన్సీలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేశారు. ముందుగా ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి లేఖ రాస్తానని పీవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శాంతిరాజు, ప్రతినిధులు లక్ష్మణ్, సిరిమల్లి రెడ్డి, రామరాజు, గిరిజన సంఘం నేతలు సుబ్బారావుదొర, హాస్టల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వీరయ్య, చంద్రమ్మ, రాజమణి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆందోళనలో ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల పొరుగుసేవల ఉద్యోగులు

అతివలకు అండగా ఐద్వా

ఎటపాక, న్యూస్‌టుడే: అతివలకు అండగా ఐద్వా ఉంటోందని, మహిళల హక్కుల సాధనలో కీలకపాత్ర పోషిస్తోందని సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమణి అన్నారు. అమరవీరులనగర్‌లో సోమవారం ఐద్వా 4వ మహాసభ నిర్వహించారు. రమణి మాట్లాడుతూ.. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని చెప్పారు. అక్టోబర్ 5న చింతూరులో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. పద్మావతి, వీరమ్మ, కమల, రత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఐద్వా మహాసభలో మహిళల సంఘీభావం

పోషకాహారంతో ఆరోగ్యం పదిలం

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకుంటే మానసిక, శారీరక ఎదుగుదల ఉంటుందని సీడీపీవో శ్రీదేవి తెలిపారు. లోతుగెడ్డ సెక్టారు పరిధిలోని మేదూరు అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆకుకూరలు, కోడిగుడ్లు, పాలు వంటివి తీసుకోవాలన్నారు. సూపర్‌వైజర్ తులసి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మేదూరులో అవగాహన కల్పిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది

గతుకుల రోడ్డులో అవస్థలు

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: గుల్లేలి పంచాయతీ సీమకొండ ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలని గిరిజన విద్యార్థి సంఘ నాయకులు మణుగూరు బాబూజీ, బూడిదే మాధవరావు డిమాండ్ చేశారు. సోమవారం ఈ రహదారిలో గ్రామస్థులతో కలిసి నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. ఈ రహదారిలో సుమారు 30 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని చెప్పారు. ఈ రహదారిని బాగు చేయకపోడంతో అత్యవసర వేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తారాబు జలపాతానికి వెళ్తూ పలువురు ప్రమాదాలకు గురయ్యారని చెప్పారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరారు.

గిరిజన విద్యార్థి సంఘ నాయకులు, గ్రామస్థుల నిరసన

మేమున్నాం.. మీకు తోడుగా

పాడేరు 89853 66570 | అరకులోయ: 63034 86346 | రంపచోడవరం: 94908 77172

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ?: మాకవరం పంచాయతీలోని లబడపుట్టు గ్రామానికి వెళ్లే రోడ్డు మధ్యలో గొయ్యి పడి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. లబడపుట్టు, మొక్కాపుట్టు గ్రామాల మధ్య కల్వర్టు కుంగి రాకపోకలు నిలిచిపోయాయి. - ధనుర్జయ్, స్థానికుడు ✓: మరమ్మతులు చేయిస్తాం. - చిన్నన్న, పంచాయతీ కార్యదర్శి, మాకవరం.

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: ?: మారేడుమిల్లి ప్రధాన రహదారుల్లో ఆక్రమణల తొలగింపు శిథిలాలతోపాటు డ్రైనేజీల్లో తొలగించిన వ్యర్థాలు అలాగే వదిలేయడంతో వాహనదారులు, స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. - కొండబాబు, మారేడుమిల్లి. ✓: ప్రధాన రహదారుల్లో శిథిలాలను తొలగించడానికి చర్యలు చేపడతాం. - శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: ?: అనంతగిరిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎప్పటికప్పుడు మంచినీటి పథకం మరమ్మతులకు గురవుతోంది. - జోగులు, అనంతగిరి ✓: ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. -దేవా పంచాయతీ కార్యదర్శి, అనంతగిరి

పెదబయలు గ్రామీణం న్యూస్‌టుడే: ?: సీకరి పంచాయతీ బంగారుమెట్ట నుంచి సీతగుంట పంచాయతీ సంపంగిపుట్టు వరకు రోడ్డు గుంతలమయంగా మారింది. వాహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. - నల్లా సాంబశివరావు, పెదబయలు. ✓: ఈ రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైతే పనులు చేపడతాం. - బాలసుందరం, ఆర్‌అండ్‌బీ ఈఈ

పెదబయలు, న్యూస్‌టుడే: ?: పర్రెడ కూడలి వద్ద కొన్నేళ్లుగా బస్సుషెల్టరు నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయింది. ప్రయాణికులకు నీడ లేకుండా పోయింది. - అప్పారావు, పర్రెడ ✓: నిధులు వచ్చిన వెంటనే పనులు పూర్తి చేయిస్తాం. - ఎల్.పూర్ణయ్య, ఎంపీడీవో, పెదబయలు

పుట్టచింతలో వివరాలు పరిశీలిస్తున్న పీడీ తదితరులు

త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని గృహనిర్మాణ సంస్థ పీడీ బాబూనాయక్ అన్నారు. కొత్తూరు పంచాయతీ పుట్టచింత గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సోమవారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. పేదల సొంతింటి కల నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. బిల్లుల మంజూరుకు ఇబ్బందుల్లేవని, నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నారు. అనంతగిరి ఏఈ నాగేశ్వరరావు, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఉపశమనం

అరకులోయ, అనంతగిరి, న్యూస్‌టుడే: నూతన జీఎస్టీ విధానంతో ధరలు తగ్గి ప్రజలకు ఉపశమనం లభించిందని జీఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ అజీజ్ అన్నారు. అరకులోయలో ఐసీడీఎస్ కార్యకర్తలకు, గిరిజన మ్యూజియం తదితర ప్రదేశాల వద్ద అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా నోడల్ అధికారి పద్మజ, జీఎస్టీ అధికారులు ప్రసాద్, శేషగిరి నాయుడు, ఐసీడీఎస్ పీవో శారద తదితరులు పాల్గొన్నారు. అనంతగిరిలో ఎంపీడీఓ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

కొయ్యూరు, న్యూస్‌టుడే: రాజేంద్రపాలెంలో జీఎస్టీ అధికారి జి.భాస్కరరావు మాట్లాడుతూ.. మందులపై 12 శాతం జీఎస్టీని ఐదు శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించిందన్నారు.

ఎటపాక, న్యూస్‌టుడే: గన్నేరుకొయ్యపాడు, ముమ్మిడివరం, గౌరిదేవిపేట తెదేపా నాయకుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గొల్లపల్లి అప్పలస్వామి, వీరవెంకటకిరణ్‌కుమార్ పాల్గొన్నారు. ఎటపాకలో జీఎస్టీ ఇన్‌ఛార్జి ఆనంద్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.

రంపచోడవరం, వై. రామవరం, దేవీపట్నం, న్యూస్‌టుడే: తెదేపా, భాజపా ఆధ్వర్యంలో బందపల్లిలో ర్యాలీ చేశారు. నేతలు కారం సింహాచలందొర, పారా వెంకన్నబాబు పాల్గొన్నారు. వై. రామవరం మండలం యార్లగడ్డలో సర్పంచి పద్మావతి మాట్లాడుతూ.. జీఎస్టీ సవరణలతో ప్రయోజనాలు వివరించారు. ఇందుకూరుపేటలో జరిగిన కార్యక్రమంలో కూటమి నేతలు జి.చంటిబాబు, రాయుడు పాల్గొన్నారు.

వరరామచంద్రాపురం, కూనవరం, న్యూస్‌టుడే: వీఆర్‌పురం సంతలో ఎంపీడీవో ఇమ్మానుయేల్, జీఎస్టీ ప్రత్యేక అధికారి సత్యనారాయణ ప్రజలకు అవగాహన కల్పించారు. కూనవరంలో తెదేపా నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎడవల్లి భాస్కర్‌రావు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఉమామహేశ్వరరావు, కృష్ణ పాల్గొన్నారు.

అరకులోయ గిరిజన మ్యూజియం వద్ద ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

వై.రామవరం మండలం యార్లగడ్డలో..

(c) eenadu

ఆమూలాగ్రం.. ఆనంద పరవశం..

సరస్వతీ దేవిగా దుర్గమ్మ దర్శనం

- ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా రాక
- జగన్మాత సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు

దుర్గమ్మ జన్మ నక్షత్రమైన... మూలానక్షత్రం వేళ ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రమైంది. సరస్వతీదేవి రూపంలోని దుర్గమ్మను దర్శించుకునేందుకు.. లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 7 గంటలకే 50 వేల మంది దర్శనాలు పూర్తిచేసుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లక్ష దాటిపోయారు. వినాయక ఆలయం, కుమ్మరిపాలెం జంక్షన్ నుంచి రెండు వైపులా క్యూలైన్లు కిక్కిరిశాయి. సీతమ్మవారి పాదాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంపార్ట్‌మెంట్లు ఆదివారం రాత్రి 10 గంటల నుంచే భక్తులతో నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకూ క్యూలైన్లు రద్దీగానే నడిచాయి.



అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న ముఖ్యమంత్రి దంపతులు

ఒక్క రోజులోనే రెండు లక్షల మందిపైగా భక్తులు జగన్మాతను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా చదువుల తల్లిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. సరస్వతీ దేవినిదర్శించుకునేందుకు విద్యార్థులు, యువత అధికంగా తరలివచ్చారు. దసరా ఉత్సవాల ఎనిమిది రోజుల్లో ఎనిమిది లక్షల మందికిపైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు.

నేడు శ్రీ దుర్గాదేవి అలంకారంలో..

శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదో రోజు మంగళవారం అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈనాడు అమరావతి

చిన్నారి భవానీ..

ఈనాడు
అమరావతి
గుంటూరు

సాంస్కృతిక వేదిక.. సుస్వరాల గీతిక

ధనుంజయ్ గానాలాపన..

భవానీపురం, విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా పున్నమిఘాట్, గొల్లపూడి ఎక్స్‌పోలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డ్రోన్ షో అబ్బురపరిచింది. కళాకారుల ఆటపాట అలరించింది. గొల్లపూడిలో మణిశర్మ సంగీత కార్యక్రమం ఆహూతులను ఓలలాడించింది. కళాకారుల తప్పెటగుళ్ల నృత్యం ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

విజయవాడ ఐడల్‌గా రెహాన్ : పున్నమిఘాట్ వేదికగా 'విజయవాడ ఐడల్'గా రెహాన్, రన్నర్‌గా మైథిలీ నిలిచారు. విజయవాడ ఛాంప్స్ విజేతగా నలంద విద్యా సంస్థల బృందం, రన్నర్‌గా తన్మయి బృందం నిలిచాయి. 24, 25 తేదీల్లో కేఎల్ విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన ఆడిషన్స్‌లో విజయవాడ ఐడల్‌లో వెయ్యి మంది, విజయవాడ ఛాంప్స్‌లో 600 మంది పాల్గొన్నారు. విజేతలకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తదితరులు బహుమతులు అందజేశారు.

పున్నమిఘాట్‌లో మైథిలీ నృత్యం

పొంగిన కృష్ణమ్మ

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - కలెక్టరేట్, దుగ్గిరాల, కొల్లిపర, తాడేపల్లి

కృష్ణా నది శాంతిస్తోంది. ప్రకాశం బ్యారేజి వద్ద సోమవారం ఉదయం 6.87 లక్షల క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం రాత్రి 8 గంటల సమయానికి 6.40 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. జిల్లాలో వర్షాల్లేకపోవడం. . వరద తగ్గుతుండడంతో పరిస్థితి అదుపులోనే ఉందని యంత్రాంగం చెబుతోంది. ప్రస్తుతం లంక గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. కొన్ని లంకల్లో రాకపోకలకు ఇబ్బందిగా ఉండడంతో పడవల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 16 గ్రామాల్లో వరద ప్రభావం కొంత మేర కనిపించింది. జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావడంతో ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. తీర గ్రామాల్లోని ప్రజలను హెచ్చరించి, వరద సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి యంత్రాంగం ద్వారా తెలియజేస్తున్నారు. నదికి 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తే లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. పంటల నష్టం ఎక్కువగా ఉంటుంది. కలెక్టర్ తమీమ్ అన్సారియా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

లంకగ్రామం నుంచి గర్భిణీని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న వైద్యాధికారులు

☛ తాళ్లాయపాలెం, ఉద్దండరాయుని పాలెం పరిధిలో 802 మంది వరదకు ప్రభావితమయ్యారు.

☛ అన్నవరపులంకలో రాష్ట్రవిపత్తు స్పందన బృందం అందుబాటులో ఉంది. 7 ప్రైవేటు పడవల ద్వారా 580 మందిని తీరానికి తరలించారు. 180 మందికి పునరావాసం కల్పించారు.

☛ తుళ్లూరు ప్రాంతంలో ఏడు బోట్లు సిద్ధంగా ఉంచారు.

☛ వరద తగ్గే వరకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ (నంబరు 0863-2234014) కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.

రైల్వే వంతెన వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది వరద

వరద ప్రభావిత మండలాలు, గ్రామాలు ఇలా..

మండలం	గ్రామాలు
తుళ్లూరు	ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం, వెంకటపాలెం, పెదలంక
తాడేపల్లి	తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక, పాతూరు, గుండెమెడ, చిర్రావూరు
కొల్లిపర	బొమ్మువానిపాలెం, అన్నవరపులంక, కొల్లూరులంక
మంగళగిరి	రామచంద్రాపురం
దుగ్గిరాల	పెదకొండూరు, గొడవర్రు

సోమవారం రాత్రి కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టింది.

☛ పెదకొండూరుకు చెందిన రైతు మొలబంటి అప్పారావు దేవాదాయశాఖకు చెందిన 1.30 ఎకరాలను ఏడాదికి రూ.75 వేల కౌలుకు తీసుకుని రెండు నెలల క్రితం వంగ, మినుము వేశారు. తాలికోతకు సిద్ధమైన తరుణంలో చేలో రెండు అడుగుల ఎత్తున నీరు నిలిచింది. పూర్తిగా నష్టపోయానని రైతు వాపోతున్నారు. ☛ గొడవర్రుకు చెందిన నడకుదుటి వెంకట్రావు 1.50 ఎకరాల్లో పసుపు వేశారు. ఇప్పటికి రూ.లక్ష ఖర్చు పెట్టారు. ప్రస్తుతం చేనంతా వరదలో మునిగిపోయింది. ☛ కొల్లిపర మండల పరిధిలో 408 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. అన్నవరపులంక, కొత్తూరులంక నదిమ రహదారిని ముంచేసింది. ☛ ప్రకాశం బ్యారేజీ దిగువ గ్రామాల్లోకి నీరు చేరింది. తాడేపల్లి మండలం పాతూరు, చిర్రావూరు, గుండిమెడ, రామచంద్రాపురం పరిధిలో కరకట్ట లోపలున్న ఉన్న పంటలు నీట మునిగాయి. ఇప్పటికే కలెక్టర్ సీతానగరంలో వరద పరిశీలించారు. కృష్ణా నీరు ఇళ్లను ఆనుకుని ప్రవహిస్తోంది. ☛ సీతానగరంలోని పుష్కరఘాట్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లో హైమాస్ లైట్లు వెలిగేలా చర్యలు చేపట్టారు.

పూర్తిగా మునిగాం ఆదుకోండి

పెదకొండూరులో పూర్తిగా మునిగిపోయిన వంగ, మినుము చేనులో రైతు మొలబంటి అప్పారావు

గొడవర్రులో నీట మునిగిన పసుపు చేనులో రైతు నడకుదుటి వెంకట్రావ్

అయితే గుంటూరు.. లేదా గూడూరు!

నిబంధన: రైల్వేబోర్డు ఉత్తర్వుల ప్రకారం ప్రతి 200 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో రైళ్లకు తప్పనిసరిగా వాటరింగ్ స్టేషన్ ఉండాలి.

అమలు: గుంటూరు రైల్వే డివిజన్‌లో ఎక్కడా అమలు కాలేదు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే రైళ్లకు 274 కిలోమీటర్ల దూరంలోని గుంటూరు వచ్చేంతవరకు మధ్యలో వాటరింగ్ సదుపాయం లేదు. రైళ్లలో నీళ్లు అయిపోయి.. ప్రయాణికులు అత్యవసర సమయాల్లో ఇబ్బంది పడుతున్నారు.

☛ తిరుపతి-గుంటూరు మధ్యలో గూడూరులో వాటరింగ్ సదుపాయం ఉన్నా.. అక్కడి నుంచి బయల్దేరే రైళ్లలో మాత్రమే నింపుతున్నారు. తరువాత సుమారు 380 కిలోమీటర్ల దూరం వరకు అందని దుస్థితి.

మధ్యలో వాటరింగ్ స్టేషన్ లేక రైళ్లలో నీటి కష్టాలు

కాగితాలకే పరిమితమైన నడికుడిలో ఏర్పాటు ప్రతిపాదన

ఈనాడు - అమరావతి

గుంటూరు లేదా గూడూరు మధ్యలో వాటరింగ్ స్టేషన్ లేక రైళ్లలో నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. పల్నాడు జిల్లాలోని నడికుడి వద్ద ఏర్పాటుకు గతంలో ప్రతిపాదన వచ్చినా.. కాగితాలకే పరిమితమైంది. గుంటూరు రైల్వేడివిజన్ పరిధిలో దాదాపు 90 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.. చాలావాటిలో నీటి సమస్య తలెత్తుతోంది. ఈ విషయాన్ని ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో ప్రస్తావించింది. గంటల తరబడి ఆలస్యంగా నడిచే ప్రత్యేక రైళ్లలో నీటి కష్టాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.

ప్రతిపాదనల అమలేదీ? : నడికుడి రైల్వేస్టేషన్‌లో క్విక్ వాటరింగ్ సదుపాయం కల్పించాలన్న ప్రతిపాదనకు కారణం.. ఇక్కడకు పదికిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా నది నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉండడమే. తిరుపతి-గుంటూరు మధ్య గూడూరులో సదుపాయం ఉన్నా.. జోన్ అనుమతి కీలకంగా మారింది. తిరుపతి, విజయవాడ, కర్నూలులోనూ జోన్ కష్టాలు వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల సాధారణ వాటరింగ్ సదుపాయం వల్ల నీరు నింపడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో క్విక్ వాటరింగ్ కల్పించాలని చాలాకాలంగా యోచిస్తున్నారు. ఇదీ అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది.

గుంటూరు రైల్వేస్టేషన్‌లో రైలుకు నీటి సదుపాయం

బయోమైనింగ్ అయోమయం

న్యూస్‌టుడే - తెనాలి (కొత్తపేట)

పూర్తికాని వ్యర్థాల గుట్టల తొలగింపు

గడువులోగా తరలింపు అసాధ్యమే

జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో ఉన్న కంపోస్టుయార్డుల్లో అనేక ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాల బయోమైనింగ్ పనులు అక్టోబరు 2నాటికల్లా పూర్తి చేయనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు ఏడాది కిందట ప్రకటించారు. ఏ రోజుకారోజు చెత్తను జీరో గార్బేజ్ పరిశ్రమకు తరలించేలా చూడాలని కమిషనర్లకు సూచించారు. గడువు సమీపిస్తున్నా ఇంకా దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు యార్డుల్లో మిగిలిపోయాయి. ఇక మూడు రోజులే సమయం ఉండడంతో అప్పటిలోగా బయోమైనింగ్ పూర్తి చేయడం సాధ్యంకాదంటున్నారు. ఈలోగా పేరుకుపోయిన చెత్త పరిమాణంపై అంచనాలు తయారు చేసి, తొలగింపునకు టెండర్లు పిలవాల్సి ఉంది. దీనికి సమయం పడుతుంది. సరైన ప్రణాళిక లేకపోవడంతో అనుకున్న లక్ష్యం పూర్తి కావడం లేదు.

తెనాలిలో వ్యర్థాల గుట్ట

☛ తెనాలి పురపాలకసంఘంలో లక్ష మెట్రిక్ టన్నుల చెత్తలో దాదాపుగా 64 వేల టన్నులు బయోమైనింగ్ చేశారు. 34 వేల టన్నుల మట్టిని అమ్మేసుకుని కొంతమంది సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలొచ్చాయి. ప్రస్తుతం 40 వేల టన్నుల వ్యర్థాలను బయోమైనింగ్ చేయాల్సి ఉంది. ఈ పనులు అధికారులు చూడకపోవడంతో నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలు బిగించాల్సి ఉన్నా.. ఆ పని చేయలేదు. అక్రమాలు ఎక్కడ బయటపడతాయేమోనన్న కారణంతో వాటిని పక్కన పెట్టేశారు. ☛ గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 4.80 లక్షల మెట్రిక్ టన్నుల బయోమైనింగ్ పూర్తయింది. ప్రస్తుతం 9 వేల టన్నుల వ్యర్థాలు ఆ ప్రక్రియలో ఉన్నాయి. ఇంకా 1.50 లక్షల టన్నులు వరకు నిల్వ ఉంది. ☛ పొన్నూరు మున్సిపాల్టీలో 18 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలున్నాయని అంచనా వేసి 9 వేల బయోమైనింగ్ చేయించారు. మిగిలినది డ్రోన్ సర్వే ద్వారా గుర్తించి టెండర్లు పిలవాల్సి ఉందని చెబుతున్నారు. ☛ నగర, పురపాలక సంఘాల్లో తొలుత ఈ పనులను ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించారు. వీరిపై ఆరోపణలు రావడంతో ఆ బాధ్యత ప్రజారోగ్యశాఖ ఇంజినీర్లకు అప్పగించారు. తెనాలి డివిజన్ ప్రజారోగ్యశాఖ డిప్యూటీ ఇంజినీరు జె.శివరామకృష్ణను వివరణ కోరగా.. పబ్లిక్ హెల్త్ ఎస్ఈ, ఇంజినీరు ఇన్ చీఫ్ టెండర్లు పిలిచి గుత్తేదారులను ఎంపిక చేస్తారని చెప్పారు. వారితో సక్రమంగా పనులు చేయించడమే తమ బాధ్యతగా పేర్కొన్నారు.

ఒప్పుకోలేదని.. ఒక్కటవ్వలేమని..

- ప్రేమను పెద్దలు తిరస్కరించడంతో మనస్తాపం
- రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్య

గోపీకృష్ణ, లక్ష్మీప్రియాంక (పాతచిత్రం)

మేడికొండూరు, న్యూస్‌టుడే: క్షణికావేశంలో తీసుకునే ఏ నిర్ణయమైనా కన్నీటినే మిగులుస్తుంది. ఎంత కష్టమొచ్చినా ఒక్క క్షణం ఓర్పుతో చేసే ఆలోచన జీవితాన్ని నిలబెట్టుకునే నేర్పునిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించలేని ఆ ప్రేమ జంట తనువులు చాలించింది.

పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంగా ఓ ప్రేమ జంట వేర్వేరుగా బలవన్మరణాలకు పాల్పడిన విషాదకర సంఘటన మేడికొండూరు మండలంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు..పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన కోటె గోపీకృష్ణ(20), తెనాలి మండలం అత్తోటకు చెందిన బొల్లిముంత లక్ష్మీ ప్రియాంక(20) ఎన్ఆర్ఐటీ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. పేరేచర్లలో వేర్వేరు వసతి గృహాల్లో ఉంటున్నవారు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 5న గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. వారు ఈ పెళ్లికి అంగీకరించకపోవడంతో తమకు ఎవరి ప్రోత్సాహం అవసరం లేదని, సొంతంగా బతుకుతామని విద్యార్థులిద్దరూ వెళ్లిపోయారు. ఈలోగా ఏం జరిగిందో తెలియదు కానీ ఈ నెల 27న సాయంత్రం గుంటూరు నుంచి మార్కాపురం వైపు వెళ్లే ఓ రైలుకు గోపీకృష్ణ ఎదురుగా వెళ్లాడు.. లోకో పైలట్ గమనించి హారన్ కొడుతున్నా పట్టించుకోలేదు. దీంతో రైలు ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం లక్ష్మీ ప్రియాంకకు తెలిసింది. మర్నాడుదయం ఆమె కూడా అదే ప్రాంతంలో రైలు కింద పడి మృతి చెందింది. రైల్వే పోలీసులు మృతదేహాలను నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రి తరలించారు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ప్రేమ విషయంలో మనస్తాపంతోనే ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉంటారని రైల్వే పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

దుస్సాహసం

ప్రమాదకర రీతిలో బైక్‌పై యువకుడి విన్యాసాలు

ఇటీవల సామాజిక మాధ్యమాల మోజులో చేస్తున్న చర్యలు వారితోపాటు చుట్టుపక్కల వారికి కూడా ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం - కాజ టోల్‌గేట్ మధ్య జాతీయ రహదారిపై ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై విన్యాసాలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సోమవారం వైరల్‌గా మారింది. అతడు వాహనంపై పడుకుని రెండు కాళ్లను హ్యాండిల్‌పై పెట్టడం, హ్యాండిల్ వదిలేసి వెనక సీటుపై ఒకవైపు తిరిగి కాలుమీద కాలేసుకుని కూర్చొని వాహనం నడుపుతూ కనిపించిన ఆ దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగించాయి. అతని విన్యాసాలను మరికొంతమంది సెల్‌ఫోన్లో చిత్రీకరిస్తూ వెనుక వచ్చారు. ఈ ఘటనపై మంగళగిరి పోలీసులు ఆరా తీస్తున్నారు. దసరా నేపథ్యంలో రోడ్లన్నీ ఎంతో రద్దీగా ఉన్నాయి. ఈ సమయంలో ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలు పెను ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, మంగళగిరి

నేటి నుంచి మిర్చియార్డుకు దసరా సెలవులు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: గుంటూరు మిర్చియార్డుకు దసరా సెలవులు ప్రకటించారు. మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా సెలవు కావడంతో క్రయవిక్రయాలు జరగవు. బుధవారం కార్మిక సంఘాల అభ్యర్థన మేరకు అధికారులు సెలవు ప్రకటించారు. గురువారం గాంధీ జయంతి, విజయదశమి సందర్భంగా సెలవు ఇచ్చారు. ఒక్క శుక్రవారం మాత్రమే విక్రయాలు జరుగుతాయి. శని, ఆదివారాలు వారాంతపు సెలవుల కారణంగా క్రయవిక్రయాలు జరగవు. ఇది గమనించి రైతులు శుక్రవారం మాత్రమే యార్డుకు మిర్చి బస్తాలు విక్రయాల నిమిత్తం తరలించాలని అధికారులు సూచించారు. ☛ మిర్చియార్డులో సోమవారం క్రయవిక్రయాలు జరిగాయి. రైతులు 26,167 బస్తాలు యార్డుకు తరలించగా.. అందులో 25,839 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 4,715 బస్తాలు నిల్వ ఉన్నాయి.

గుంటూరు ఛాంబర్ అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు

656 ఓట్ల మెజారిటీతో విజయం

అర్ధరాత్రి ఒంటి గంటకు ఫలితం వెల్లడి

వెంకటేశ్వర్లు

పట్నంబజారు, న్యూస్‌టుడే: గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా యేల్చూరి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఆయన తన సమీప ప్రత్యర్థి రంగా బాలకృష్ణపై 656 ఓట్ల మెజారిటీ సాధించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిన్నా టవర్‌లోని ఛాంబర్ కార్యాలయంలో పోలింగ్ నిర్వహించారు. మొత్తం 3,148మందికి గాను 806 మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 20 ఓట్లు చెల్లలేదు. మూడు దశాబ్దాలకు పైగా ఛాంబర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆతుకూరి ఆంజనేయులు ప్రస్తుతం ఛాంబరు శాశ్వత గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. సోమవారం రాత్రి 10 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. అర్ధరాత్రి ఒంటిగంట సమయానికి లెక్కింపు పూర్తయ్యాక ఫలితం ప్రకటించారు. పోలైన ఓట్లలో వెంకటేశ్వర్లుకు 721 ఓట్లు రాగా.. బాలకృష్ణకు 65 ఓట్లు వచ్చాయి. కార్యదర్శులుగా ఆతుకూరి నగేష్, గార్లపాటి సత్యనారాయణ, గొల్లపూడి కాశీవెంకట రాంబాబు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా 8మంది పోటీ చేయగా.. రామ సుబ్బారావు, కండె కాంతారావు, టీఎల్‌వీ వీరాంజనేయులు, వజ్రాల వెంకట నాగిరెడ్డి, షేక్ సౌకత్, కొత్త రాజేంద్రప్రసాద్ గెలిచారు. పోలింగ్ సందర్భంగా కొత్తపేట పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

అర్జీల పరిష్కారానికి కలెక్టర్ కొత్త పంథా

జిల్లాపరిషత్తు, న్యూస్‌టుడే: ఇప్పటివరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు నేరుగా కలెక్టర్‌కు అర్జీలు అందించేవారు. వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు పంపేవారు. ఈ విధానంలో సమస్యల పరిష్కారంలో కొంత జాప్యం చోటుచేసుకుంటుందని భావించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా కొత్త విధానానికి తెర తీశారు. రెవెన్యూ, గ్రామ-వార్డు సచివాలయాలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, విద్య, పోలీస్, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి ఎక్కువ అర్జీలు వస్తున్నట్లు గుర్తించారు. వాటికి సమావేశ మందిరం లోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయించి అక్కడ ఆయా శాఖల అధికారులు ఉండాలని ఆదేశించారు. ఆయా శాఖల జిల్లా అధికారులు వాటిని పరిశీలించిన తర్వాతే కలెక్టర్ వద్దకు పంపాలన్నారు. దీంతో సోమవారం అధికారులు సమావేశ మందిరానికి రెండు వైపులా కూర్చుని వారే అర్జీలను స్వీకరించి పరిశీలించారు. వాటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తూ కలెక్టర్ వద్దకు పంపారు. వాటిని కలెక్టర్ పరిశీలించి నిర్దేశిత సమయం లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

పీజీఆర్ఎస్ నిర్వహణ తీరు పరిశీలన : కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్న తీరు, ఫిర్యాదులు పరిష్కరిస్తున్న విధానాన్ని కలెక్టర్ తమీమ్ అన్సారియా కౌంటర్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఇంకా ఏమన్నారంటే... ☛ ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలి. ☛ సోమవారం వచ్చిన వాటిని శుక్రవారం నాటికి పూర్తి చేసి డేటా అప్‌లోడ్ చేయాలి. ☛ అర్జీలు స్వీకరించినట్లు రసీదులు ప్రతి ఒక్కరికీ ఇచ్చేలా చూడాలి. ☛ కార్యక్రమంలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి గంగరాజు, డిప్యూటీ కలెక్టరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

జీఎస్టీ ప్రయోజనాలు ఇంటింటా తెలియజేయాలి

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జీఎస్టీ ప్రయోజనాలు ఇంటింటా తెలియజేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. కలెక్టరేట్‌లో వీసీ హాలులో జీఎస్టీ 2.0 ప్రయోజనాలు తెలియజేసే పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. డీఆర్వో ఖాజావలి, సాంఘిక సంక్షేమ డీడీ చెన్నయ్య, డిప్యూటీ సీఈవో కృష్ణ, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి పాల్గొన్నారు.

ANDHRA PRADESH STATE CIVIL SUPPLIES CORPORATION LIMITED
District Office:
Head Office:10-152/1, Sri Sai Towers, Bandar Road, Kanuru,Vijayawada-520007

SHORT TERM TENDER NOTIFICATION

Lr. No.PDS/Packing/OWS/2025–26 తేదీ: 29.09.2025

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/గోదాములలో ఆరు నెలల పాటు అంటే 31.03.2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.

ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్సైట్ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

టెండర్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూప్ను ఫోన్ నంబర్లు (+91-22) - 48810500/ 9962059599/ 9032429420 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్లైన్ టెండర్లను సమర్పించడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేదీ 05.10.2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

సం/– జాయింట్ కలెక్టర్ & EOED
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, గుంటూరు జిల్లా.

రూ.10 కోట్ల ఆస్తి కబ్జా చేసి పెట్రోలు బంకు పెట్టారు

✤ వైకాపా హయాంలో నాటి మంత్రి, ఎమ్మెల్సీల ప్రమేయం ✤ ఎంతమందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ✤ గుంటూరు పోలీసులకు వృద్ధ జంట వినతి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో కొంతమంది రూ.10 కోట్ల విలువైన పొలాన్ని కబ్జా చేసి పెట్రోలు బంకు పెట్టారని, అడ్డుకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని అంకిరెడ్డిపాలేనికి చెందిన వృద్ధ దంపతులు వణుకూరి అమ్మిరెడ్డి, అన్నపూర్ణమ్మ సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 90 ఏళ్ల వయసులో చేతికర్ర సాయంతో వచ్చిన వారు అసలేం జరిగిందో విలేకరులకు వివరించారు. అమ్మిరెడ్డి మాట్లాడుతూ.. ‘కష్టార్జితంతో 1961లో మిర్చియార్డు రోడ్డులో ఒకటిన్నర ఎకరం పొలాన్ని కొన్నాం. మిర్చి, వరి సాగు చేసేవాళ్లం. ఓ టీవీ విలేకరి (ఈటీవీ కాదు) సహా ముగ్గురు సభ్యుల ముఠా ఆ స్థలం కాజేసేందుకు కుట్ర పన్నారు. మా అనుమతి లేకుండా మా కుమారుడికి మాయమాటలు చెప్పి 25 సెంట్లు అద్దెకు తీసుకున్నట్టు రాయించుకుని మొత్తం స్థలం ఆక్రమించేసి, అందులో పెట్రోలు బంకు నిర్మించారు. అడ్డుకున్న మాపై కేసు పెట్టారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి దురుసుగా ప్రవర్తించడంతో నా భార్య రొమ్ముకు గాయమైంది. రెండురోజుల పాటు ఇబ్బందులు పెట్టి వదిలారు. కలెక్టర్, ఎస్పీ, తహసీల్దారు, వీఆర్వోల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. 23 సార్లు స్పందనలో ఫిర్యాదులు చేశాం. ఎవరూ స్పందించలేదు. పెట్రోలు బంకు పెట్టాలంటే స్థలం యజమాని అంగీకారం తీసుకోవాలి. అది లేకుండా ఏర్పాటుకు ఎలా అనుమతులిచ్చారని అధికారులను అడిగాం. అప్పటి వైకాపా మంత్రి, మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్సీతోపాటు ఓ ఎమ్మెల్సీ కలిసి ఆ ముఠాకు సిఫార్సు చేశారని చెప్పారు. గుంటూరుకు చెందిన అప్పటి వైకాపా ఎమ్మెల్సీ మాకు బంధువు. ఆయన్ను అడిగినా.. స్థలం జోలికి వెళ్తే చంపేస్తారని బెదిరించారు. పొలం కౌలుకిద్దామంటే వారు ఖాళీ చేయడం లేదు. అక్కడ మేం 30 రోజుల పాటు నిరసన దీక్ష చేస్తే దౌర్జన్యం చేసి వెళ్లగొట్టారు. కొన్ని నెలల కిందట మమ్మల్ని చంపడానికి కిరాయి వ్యక్తులను పంపించారు. గత వైకాపా ప్రభుత్వం పింఛను తొలగించింది. మా పిల్లాడు పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇస్తున్న రూ.4 వేల పింఛనే ఆధారమని వివరించారు.

ఆస్తిపత్రాలు చూపుతున్న వృద్ధ జంట

సరళమైన హిందీ పదాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు

ప్రసంగిస్తున్న సుధేష్ణసేన్

గుంటూరు రైల్వే: అధికారిక కార్యకలాపాల్లో సామాన్యులకు అర్థమయ్యే విధంగా సరళమైన హిందీ పదాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని మండల రైల్వే అధికారి సుధేష్ణసేన్ సూచించారు. హిందీ పక్షోత్సవాల ముగింపు సందర్భంగా రైల్ వికాస్ భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో సుధేష్ణసేన్ మాట్లాడుతూ హిందీ భాష నేర్చుకునేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలన్నారు. ద.మ.రైల్వే డీజీఎం శ్యామసుందర్‌సాహు, ఏడీఆర్‌ఎం రమేష్‌కుమార్ పాల్గొన్నారు.

PUBLIC NOTICE

This Notice is hereby given to the general public that **Eluru Jute Mills Private Limited** is the absolute owner of the residential land admeasuring 5 Acres and 28 Cents (79 Cents in Survey No. 52A, 4 Acres in Survey No. 97/A and 49 Cents in Survey No. 97/1C), situated in Ward No. 18, Block No. 16, Nallapadu Revenue Village, Guntur, Andhra Pradesh.

Eluru Jute Mills Private Limited has entered into a registered Development Agreement-cum-Irrevocable General Power of Attorney (DAIGPA), with Bajrang Urban Infra Private Limited and Mr. Ambati Murali Krishna on 07.11.2023. This development project is known as "Project Green Grace" and is being undertaken solely by the project proponents, namely, Bajrang Urban Infra Private Limited and Mr. Ambati Murali Krishna.

Eluru Jute Mills Private Limited is neither the project proponent nor developer of the Project Green Grace.

Accordingly, the public at large, including homebuyers, creditors, contractors, suppliers, vendors, statutory authorities, and financial institutions, are hereby informed that Eluru Jute Mills Private Limited has no responsibility or liability, whatsoever, with respect to the Project Green Grace or any part of its development. Any and all dealings, transactions, claims, demands, or proceedings relating to the Project Green Grace in whatsoever manner must be directed solely towards Bajrang Urban Infra Private Limited.

Eluru Jute Mills Private Limited is not responsible or liable on matters relating to the Project Green Grace being developed by Bajrang Urban Infra Private Limited.

Any claims or representations that Bajrang Urban Infra Private Limited or Mr. Ambati Murali Krishna are representatives/agents of Eluru Jute Mills Private Limited for the purpose of initiating any legal/statutory proceedings and/or any other claims by virtue of a General Power of Attorney is completely incorrect and false.

-For Eluru Jute Mills Private Limited
M/s VERITAS LEGIS
ADVOCATES & CONSULTANTS
O/a: No. 607-608, 6th Floor, Brigade Towers, Brigade Road, Ashok Nagar, Bengaluru-560025

ఆందోళన వద్దు.. అండగా ఉంటాం

తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి చేబ్రోలు మండలం శలపాడుకు చెందిన లక్ష్మీకాంతమ్మ అనే వృద్ధురాలు వచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని చూసిన సబ్ కలెక్టర్ సంజనా సింహ.. ఆమె దగ్గరకు వచ్చి కింద కూర్చుని, సమస్య తెలుసుకుని అర్జీ తీసుకున్నారు. తన మనుమరాలి భర్త, అతని కుటుంబ సభ్యులు తమ ఆస్తిని అక్రమంగా రాయించుకున్నారని.. న్యాయం చేయాలని ఆమె కోరగా, ఆందోళన వద్దు అండగా ఉండి సమస్యను పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. భోజనం పెట్టి జాగ్రత్తగా పంపాలని సిబ్బందికి సూచించారు.

- న్యూస్‌టుడే, తెనాలి టౌన్

ఏపీ కాటన్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఎన్నిక

మాట్లాడుతున్న కొర్రపాటి రామారావు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ కాటన్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొర్రపాటి రామారావు, గౌరవ అధ్యక్షుడిగా పెరవలి రాఘవరావు, ఉపాధ్యక్షులుగా పి.వీరనారాయణ, డి.ఎల్.ఎస్.ప్రసాద్, గౌరవ కార్యదర్శిగా ఎం.సురేంద్రబాబు, సంయుక్త కార్యదర్శులుగా రంగారావు, సుబ్బారావు, కోశాధికారిగా సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రెండేళ్ల పాటు ఈ కార్యవర్గం పదవీ కాలంలో ఉంటుందని అధ్యక్షుడు రామారావు తెలిపారు. ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు తెలుసుకొని.. వారికి సహకారం అందజేస్తామన్నారు. శాస్త్రవేత్తలతో సలహాలు, సూచనలు అందజేసి తెగుళ్ల నుంచి పంటను కాపాడేందుకు రైతులకు వ్యవసాయం లాభదాయకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన వివరించారు.

పొన్నూరు వైకాపా కార్యాలయం కూల్చివేత

పొన్నూరు, న్యూస్‌టుడే: పొన్నూరు పట్టణ పరిధి ఒకటో వార్డులోని వైకాపా కార్యాలయాన్ని.. అదే పార్టీకి చెందిన ఆ స్థల యజమానులు సోమవారం కూల్చివేయించారు. మండల పరిధిలోని దండమూడి గ్రామ సర్పంచి, పొన్నూరు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ ఉపాధ్యక్షుడు, వైకాపా నాయకుడు భవనం శ్రీనివాసరెడ్డి, అతని కుటుంబ సభ్యుల పేరిట ఒకటో వార్డులో 9 సెంట్ల భూమి ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం అప్పటి నేతల సూచనల మేరకు ఆ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించారు. రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరెడ్డి మృతి చెందారు. అతని భార్య భవనం పద్మావతి ప్రస్తుతం ఎంపీపీగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత కాలం కిందట కార్యాలయాన్ని ఖాళీ చేయమని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు వైకాపా నేతలను కోరారు. వారు స్పందించకపోవడంతో పార్టీలోని పెద్దలను కలిసి చెప్పారు. ఎవరూ స్పందించకపోవడంతో కార్మికులతో కూల్చి వేయించారు.

హెచ్ఈఈవోలకు ఉద్యోగోన్నతి

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖలో హెచ్ఈఈవోలుగా పని చేస్తున్న పలువురిని పదోన్నతిపై బదిలీ చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ సోమవారం జీవో జారీ చేశారు. గుంటూరు పీవోడీటీటీ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రకాశరాజును కర్నూలు డీఎంహెచ్‌వో కార్యాలయంలో డెమోగా నియమించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో పని చేస్తున్న శ్రీనివాసరావును ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో డెమోగా మార్చారు. గుంటూరులో పని చేస్తున్న శ్రీనివాస్‌ను హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా పదోన్నతిపై ఇక్కడే నియమించారు. నల్లపాడులో పని చేస్తున్న శ్రీరామమూర్తిని అక్కడే మేనేజ్‌మెంట్ ఇన్‌స్ట్రక్టర్‌గా నియమించారు. ఏలూరులో పని చేస్తున్న చంద్రశేఖరరావును నల్లపాడులో కమ్యునికేషన్ అధికారిగా బదిలీ చేశారు.

కొలిక్కి రాని జిన్నర్ల వ్యవహారం

మిర్చియార్డు, న్యూస్‌టుడే: భారత పత్తి సంస్థ (సీసీఐ), జిన్నర్ల వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ప్రతిష్టంభన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇది దసరా తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సీసీఐ టెండర్లు ఆహ్వానించడం, జిన్నర్లు టెండర్లు దాఖలు చేసేందుకు ముందుకు రాకపోవడం షరా మామూలైపోయింది. నిబంధనలు సడలించాలని జిన్నర్లు కోరుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర జౌళి శాఖ అధికారులు, సీసీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీసీఐ సవరించిన షార్ట్ టెండర్‌తో వారు ఏకీభవించడం లేదు. కొన్ని నిబంధనలు ప్రతికూలంగా ఉన్నాయంటున్నారు.

✤ తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ ప్రాంతాల కంటే ఓవర్‌హెడ్ ఛార్జీలు అధికంగా ఉన్నాయి. ఇది భూమి వాస్తవాలకు అనుగుణంగా లేదని, గుంటూరులోని నేల, పర్యావరణ పరిస్థితులు ఖమ్మం, నల్గొండ కంటే భిన్నంగా ఉంటాయని చెబుతున్నారు.

✤ కొనుగోలుదారులకు కేటాయించిన వెయిటేజీ ఆధారంగా ఎల్1, ఎల్2 మొదలైన వాటిని నిర్ణయించే ప్రస్తుత పద్ధతిలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు.

✤ ఆలిండియా టెక్స్‌టైల్ కమిటీ ద్వారా స్టార్ రేటింగ్‌లు ఇవ్వాలని, ఫ్యాక్టరీ ఎంపికలో రేటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జి తప్పనిసరి చేయాలంటున్నారు. ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని జిన్నర్లు తెలిపారు. దసరా తర్వాతే ఈ వ్యవహారం కొలిక్కి వస్తుందని వారు వివరించారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 120, రిటైల్ ధర - 142, చికెన్ విత్‌స్కిన్ - 206, చికెన్ స్కిన్‌లెస్ - 234.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -117 రిటైల్ ధర 139 చికెన్ విత్ స్కిన్ - 202, చికెన్ స్కిన్‌లెస్ - 229. ఆమోదిత ఫార్మ్ ఫ్రెష్ & ఫీడ్స్ ... 125, 134, 146 ... 246

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SHRIRAM Finance)
రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్ చిరునామా: శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు - 522034.

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ... ఎన్.సి.ఎల్.టి బెంచ్-II, చెన్నై, తేది: 09-11-2022 యొక్క ... [illegible]

ఋణగ్రహీత(లు) / సహ ఋణగ్రహీతలు / హామీదారు(లు) పేరు	ఎన్.పి.ఏ తేది ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది బకాయి మొత్తం
1. ... 2. ... 3. ... 4. ... 5. ... [illegible]	10-05-2025 రూ. 20,00,000/- ... రూ.61,440/-...	06-09-2025 ... రూ. 15,25,641/- ...

ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. GNTR4TF2111300009

... [illegible]

తేది: 06-09-2025
ప్రదేశం: గుంటూరు
అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
స్ట్రెస్డ్ అస్సెట్స్ రికవరీ బ్రాంచి, 3వ అంతస్తు, కెఫ్‌సి మేడమీద, సూర్యప్రకాష్ స్క్వేర్, గురునానక్ నగర్ రోడ్డు, ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ – 520008. ఆంధ్రప్రదేశ్. ఫోన్ :0866-2546922

అధీకృత అధికారి వివరములు : పేరు : శ్రీ వై. ముక్తేశ్వరరావు (చీఫ్ మేనేజర్), మొబైల్ నెం. : 88866 40777
ఆస్తి తనిఖీ కొరకు : 92912 32223

Appendix – IV –A
[See Proviso to rule 8(6) R/w 9(1)]

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

(సెక్యూరిటీ ఇంటరస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 8(6)కు 9(1) లోని నిబంధనలతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన)

సెక్యూర్డ్ క్రెడిటార్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్) వారికి దిగువ తెలిపిన ఋణగ్రహీత(లు) వారు డిమాండ్ నోటీసు తేది 29-01-2025 ప్రకారం తేది.29-01-2025 నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తము రూ.40,61,900/- + తేది.30.01.2025 నుండి తదుపరి వడ్డీ, కాస్ట్లు మరియు ఇతర ఖర్చులు, ఛార్జీలు మొదలగునవి (తదుపరి జమలు ఉన్నచో తీసివేయబడును) వసూలు కొరకు సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి వారిచే స్వాధీనత పరుచుకోబడిన బ్యాంక్ తనఖా/అధీనంలో నున్న దిగువ వివరించిన స్థిరాస్తి "ఎక్కడ ఎలా ఉన్నది అలానే" ఏది ఎలా వుంటే అలానే" మరియు "అక్కడ ఏది ఉన్నదో అది" పద్ధతిపై" తేది: 06-11-2025న విక్రయించబడునని యావన్మంది ప్రజానీకములనకు మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) ఇందుమూలముగా సూచించటమైనది.

ఋణగ్రహీత'ల చిరునామా: బాస లక్ష్మి రజని, భర్త: కృష్ణ ప్రసాద్, ఇ.నెం.106, పోరంకి, రామాపురం కాలనీ, విజయవాడ – 521137. వేరొక చిరునామా: బాస లక్ష్మి రజని, భర్త: కృష్ణ ప్రసాద్, ఇ.నెం.57-11-5/6, ఎల్‌ఎమ్ ప్లాజా, 1వ ఫ్లోర్, న్యూ పి & టి కాలనీ, 7వ లైన్, పవన్ కార్డియక్ క్లినిక్ ప్రక్కన, పటమట, విజయవాడ – 520010, కృష్ణాజిల్లా. వేరొక చిరునామా: బాస లక్ష్మి రజని, భర్త: కృష్ణ ప్రసాద్, ఫ్లాట్ నెం.101, జెఎమ్‌సి ఆర్కా, తాడేపల్లి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆక్టోపస్ O/c దగ్గర, వడ్డేశ్వరం, గుంటూరు జిల్లా – 522501, ఆంధ్రప్రదేశ్.

ఇ-వేలం తేదీ : 06-11-2025, సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 05.00 గం॥ల వరకు
వేలం పూర్తయ్యే వరకు ప్రతి బిడ్‌కు 5 ని॥ల అపరిమిత పొడిగింపు కలదు

ఆస్తి తనిఖీ తేది మరియు సమయం : తేది:30-09-2025 నుండి 05-11-2025 వరకు ఉ॥10.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు

షెడ్యూలు ఆస్తి వివరములు

దాక్యుమెంట్ నెం.2175/2025, తేది.24.01.2025, మంగళగిరి ఎస్‌ఆర్‌ఓ ప్రకారం శ్రీ బాస లక్ష్మి రజని, భర్త : బాస కృష్ణ ప్రసాద్ గారిచే తనఖా పెట్టబడిన స్థిరాస్తి: ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, వడ్డేశ్వరం గ్రామం వద్ద సర్వే నెం.20/7, 20/10, 20/11 లోని 0.72 ½ సెంట్లు మొత్తం విస్తీర్ణంలో 44.47 చ॥గ॥లు లేదా 37.18 చ॥మీ॥ల అవిభాజ్యపు మరియు అనిర్దేశ్యపు వాటా భూమి (0.72 ½ సెంట్లు మొత్తంలో) విస్తీర్ణంతో నిర్మించిన "జెఎమ్‌సి ఆర్కా" క్రింది అంతస్తు నందు 952 చ॥అ॥ల ప్లింత్ ఏరియా, 248 చ॥అ॥ల కామన్ ఏరియా మరియు 100 చ॥అ॥ల కార్ పార్కింగ్ ఏరియాతో గల సెమి-ఫినిష్డ్ ఫ్లాట్ నెం.101 యావత్తు ఆస్తి శ్రీ బాస లక్ష్మి రజని గారి పేరున కలదు. భూమికి హద్దులు: తూర్పు : 40 అ॥లు వెడల్పు గల పంచాయితీ రోడ్డు మరియు 3వ అమ్మకందారుల భూమి – 249 అ॥లు, దక్షిణం : పఠాన్ మహమ్మద్ హనీఫ్ గారికి చెందిన భూమి – 126.8 అ॥లు, పడమర : రుద్రేశ్వర స్వామి గుడికి చెందిన భూమి – 259.5½ అ॥లు, ఉత్తరం : గుంపెన వెంకటేశ్వరరావు గారికి చెందిన భూమి – 126.2 అ॥లు. ఫ్లాట్‌కు హద్దులు: తూర్పు : కామన్ కారిడార్, దక్షిణం : ఓపెన్ టు స్కై, పడమర : ఓపెన్ టు స్కై, ఉత్తరం : ఓపెన్ టు స్కై.

రిజర్వు ధర : రూ.40,15,000/- ధరావత్తు : రూ.4,01,500/- బిడ్ పెంపుదల : రూ.10,000/-

ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు

1) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ సైట్ : www.sbi.co.in/web/sbi-in-the-news/auction-noticesలో ఏర్పాటుచేసిన లింకును రిఫర్ చేయండి. రిజిస్ట్రేషన్, ఇయండి, వేలం యొక్క వివరములు మొదలగు వాటి గురించి సర్వీసు ప్రొవైడర్ M/s. PSB Alliance & M/s. Baanknet యొక్క ఇ-వేలం పోర్టల్ : https://baanknet.com/eauction-psb/x-login & https://baanknet.com & టోల్ ఫ్రీ ఫోన్ నెం.: 91 - 8291220220, Mail ID : support.baanknet@psballiance.comను సంప్రదించండి.

2) ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వర్తించే స్టాంపు డ్యూటీలు బదిలీ ఛార్జీలు, ఫీజు వగైరా మరియు చట్టపరమైన/నాన్ స్టేటటరీ బకాయిలు, పన్నులు, రేట్లు, ఎస్సెస్‌మెంట్ ఛార్జీలు, ఫీజులు వగైరా కొనుగోలు దారే భరించవలెను.

గమనిక : ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం ముగిసేలోపు PSB Alliance నందు ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి (Pre-Bid EMD) జమ చేయవలెను. ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి మొత్తం PSB Alliance బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తరువాత మాత్రమే బిడ్డరు యొక్క "వాలెట్"లో చూపించబడుతుంది. బ్యాంకింగ్ ప్రక్రియలో ఇది జరుగుటకు సమయం పట్టవచ్చు, కావున బిడ్డర్లు చివరి నిముషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా తమ ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డీను సాధ్యమైనంత త్వరగా జమ చేసుకోవాలనీ సూచించటమైనది.

తేది: 29-09-2025, ప్రదేశం: విజయవాడ సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SHRIRAM Finance)
రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్ చిరునామా: శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు - 522034.

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ ప్రకటన

... [illegible]

ఋణగ్రహీత(లు) / సహ ఋణగ్రహీతలు / హామీదారు(లు) పేరు	ఎన్.పి.ఏ తేది ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది బకాయి మొత్తం
1. ... 2. ... 3. ... [illegible]	07-02-2025 రూ. 40,00,000/- ...	05-09-2025 ... రూ. 46,32,327/- ...

ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. GUNBRTF2212270003

... [illegible]

తేది: 05-09-2025
ప్రదేశం: గుంటూరు
అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

EENADU Classifieds

BUSINESS SERVICES
బంగారం కొనబడును. ... 8790741166.
బంగారం బ్యాంకులలో ... Ph: 81422 92071.

EDUCATION
Admissions Online - Phase 2, BA Hist or Spl Eng. BCom Comp App.BSc AI/ CSc, PLNM Degree College, Opp ANU, 91774 08565.

HEALTH & CARE
మద్యపానం మానేయడం ...

PEOPLE CARE
OLD AGE HOME
రామకృష్ణపురం VJA. ... 9603161177, 9704721122.

REAL ESTATE / **LAND FOR SALE**
గుంటూరు నారాకోడూరులోని ... 85209 77729, 85209 77759.

GENERAL
మోగా ఆఫర్ ... Ph: 9133574455.

JOBS
Walkin interviews Jayalakshmi NEXA autonagar GNT any graduate freshers/ experienced Whatsapp: 91007 87054.
Wanted B or D Pharmacy Candidates to work in a pharmacy in Guntur City PCI Registration mandatory. © 63009 75241.
Tata పవర్ ... 097777 46100.
రామకృష్ణాపురం (ApNo:1) Hyd, VJA ... 9502501122, 9949021122.
గుంటూరు ఆటో ఫైనాన్సియర్స్ ... 91547 48824, 91540 67714.
గుంటూరు ప్రముఖ హోటల్ ... 82478 14976. 90100 42973.
గుంటూరు అమ్మ ... 95733 99265.
గుంటూరు సిటీ ... 9848120277, 9705222277.

MARKETING/ SALES
Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 99356 82004 No Freshers.

గమనిక ...

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడులో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి 8008510541

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉపాసన	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
న్యూస్ సెన్స్	ఉ. 11 - మ. 2
నక్షత్రాలు	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - ఉ. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

కష్టాల వరద

తాళ్లాయపాలెం పునరావాస కేంద్రంలో భోజనాలు చేస్తున్న లంక గ్రామస్థులు

దుగ్గిరాల: కృష్ణా వరద ప్రభావంతో గొడవర్రులో నీట మునిగిన మినప చేలు

దుకాణాల్లో జీఎస్టీ ధరల పట్టిక తప్పనిసరి

ప్రత్తిపాడు (కాకుమాను): కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ధరల పట్టికను దుకాణాల వద్ద తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జీఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్తిపాడులోని మెడికల్ షాప్, ద్విచక్ర వాహనాల హోండా షోరూం, సిమెంట్ దుకాణాల వద్ద సోమవారం తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంపీడీవో శివపార్వతి, డిప్యూటీ ఎంపీడీవో ఆదం షఫి, కార్యదర్శి ఖాజా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మందుల దుకాణంలో తనిఖీ చేస్తున్న జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, తదితరులు

మీ చొరవతోనే సమస్యల పరిష్కారం

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: మండల, డివిజన్ స్థాయిలో ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అర్జీలు అందిస్తున్నారు. మీరైనా చొరవ చూపి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో అధికారులకు 222 అర్జీలు అందజేశారు. బాధితుల ఆవేదన వారి మాటల్లోనే..

ఆధార్ ఇవ్వడం లేదు

నాకు ఊహ తెలియక ముందే తల్లిదండ్రులు చనిపోవడంతో పొట్లూరు కోటేశ్వరమ్మ నా బాగోగులు చూసింది. గ్రామానికే చెందిన శివయ్యతో వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం గర్భిణిని. భర్త నన్ను, పిల్లలను వదిలేసి వెళ్లిపోవడంతో వృద్ధురాలైన కోటేశ్వరమ్మ యాచన చేసి మా బాగోగులు చూస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసి ప్రభుత్వం అందజేసే పోషకాహారం ఇవ్వాలని కోరితే ఆధార్ కార్డు లేదని తిరస్కరిస్తున్నారు. ఆధార్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎవరూ ఇవ్వలేదు. భర్తకు దూరమైన నన్ను, పిల్లలను ఆదుకోవాలి. **- ఏలూరు లక్ష్మీకాంతమ్మ, అనంతవరప్పాడు(వట్టిచెరుకూరు మండలం)**

రైతులకు పరిహారం చెల్లించాలి

గుంటూరు వాహిని విస్తరణ పనుల కోసం ప్రత్తిపాడు మండలం కొండెపాడు, వట్టిచెరుకూరు మండలం గారపాడు గ్రామాల్లో రైతుల నుంచి అధికారులు భూసేకరణ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు నాలుగు రెట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా.. రెవెన్యూ అధికారులు రెండున్నర రెట్లు మాత్రమే చెల్లిస్తామంటున్నారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. **- కంచుమాటి అజయ్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, నర్రా రాంబాబు కొండెపాడు సర్పంచి, గారపాడు, కొండెపూడి రైతులు**

కూడళ్లకు కళ.. వసతులు భళా

తాడేపల్లిలో రూ. 3 కోట్ల వ్యయంతో జంక్షన్ల అభివృద్ధికి చర్యలు ● మంత్రి నారా లోకేశ్ చొరవ

తాడేపల్లి, న్యూస్‌టుడే

రాజధాని ముఖద్వారంగా ఉన్న తాడేపల్లిలోని మూడు ప్రధాన కూడళ్లను మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది. మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు రూ. 3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆయా పనులకు టెండర్లు ఆహ్వానించింది. ప్రధానంగా ఉండవల్లి కూడలి అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. నిత్యం వాహన రద్దీతో ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు రహదార్లు కలిపే విధంగా సర్కిల్ ఏర్పాటు చేసి హైమాస్ వెలుగులు నింపనున్నారు. ఇందు కోసం రూ1.35కోట్లు నిధులు వెచ్చించనున్నారు. అమరావతి కరకట్ట మార్గాన కొండవీటివాగు ఎత్తిపోతల కూడలిలో సర్కిల్ ఏర్పాటుచేసి వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరించేందుకు

ఉండవల్లి సెంటర్

చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు, మంత్రులు, సీఎం, హైకోర్టు న్యాయమూర్తులు ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇందుకోసం రూ.1.48 కోట్లు నిధులు వెచ్చిస్తారు. ఇక్కడి లాక్ సూపరింటెండెంట్ క్వార్టర్స్ కార్యాలయాలను తొలగించి ప్రాంతాన్ని విస్తరించి జంక్షన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. అదే విధంగా మంగళగిరి, తాడేపల్లి మధ్య రహదారిపై సాయిబాబా గుడి వద్ద జంక్షన్‌ను రూ.30 లక్షలతో ఆధునికీకరించనున్నారు.

ఫుడ్ కోర్టు ఏర్పాటుకు చర్యలు..

ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేందుకు అవసరమైన ఫుడ్‌కోర్టు ఏర్పాటుకు మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఈ మేరకు నగరపాలక సంస్థ జాతీయ రహదారి సర్వీసు మార్గంలోని ప్రాతూరు క్రాస్‌రోడ్డు నుంచి అరవింద స్కూల్‌రోడ్డులో ఆంధ్రరత్న ఎత్తిపోతల కాలువ వెంబడి ఫుట్‌పాత్ నిర్మాణం చేపట్టి వాటిపై స్మార్ట్ సిటీ తరహాలో ఫుడ్‌కోర్టు ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద రూ.59 లక్షలు, ఆయా ప్రాంతంలో కంటైనర్లు ఏర్పాటు చేసి దుకాణాలు నిర్వహణ కోసం రూ.48 లక్షలతో టెండర్లు ఆహ్వానించారు. ఈ పనులన్నీ పూర్తయితే తాడేపల్లి ప్రాంతం కొత్త శోభ సంతరించుకుంటుంది.

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి

తాడేపల్లి, న్యూస్‌టుడే: యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన మాట ప్రకారం మంగళగిరి నియోజకవర్గంలో అర్హులైన 20 వేల మంది పేదల జాబితాలను ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ కోరారు. వారిలో అర్హులందరికీ రెండు సెంట్లు స్థలం, గృహనిర్మాణ పథకం కింద ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరారు. కుంచనపల్లిలో సోమవారం జరిగిన సీపీఎం ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు విజయ్‌రాజు, కాజ వెంకటేశ్వరరావు, పల్లె కృష్ణ, అమ్మిశెట్టి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి లబ్ధి అందజేత

మంచికలపూడి (దుగ్గిరాల), న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతున్న మంచికలపూడికి చెందిన యార్లగడ్డ ఉమాదేవికి సీఎం సహాయ నిధి నుంచి రూ. 50 వేలు విలువైన ఎల్‌వోసీని సోమవారం అందజేశారు. మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు తెదేపా నాయకుడు యార్లగడ్డ శ్రీనివాసరావు పత్రాన్ని అందించారు.

మహిళలకు వైద్య పరీక్షలు

ముట్లూరు (వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: ముట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో స్వస్థ్ నారీ సశక్తి పరివార్‌లో భాగంగా సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 356 మందికి వైద్యులు మానస ప్రియదర్శిని ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వైద్యులు పోషకాహార ప్రాధాన్యాన్ని వివరించారు.

ప్రత్తిపాడు (కాకుమాను): ప్రత్తిపాడు మండలం గనిపూడిలో నిర్వహించిన వైద్యశిబిరంలో భాజపా మండల అధ్యక్షుడు దత్త ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. గొట్టిపాడు పీహెచ్‌సీ వైద్యురాలు మేరీ యూనిస్ మహిళలకు వైద్య పరీక్షలు చేశారు. సర్పంచి షేక్ మహ్మద్, ఎంపీటీసీ సభ్యుడు సురేష్ పాల్గొన్నారు.

పెదనందిపాడు: ఉప్పలపాడులోని సత్యసాయిబాబా కల్యాణ మండపంలో సోమవారం వైద్య ఆరోగ్యాధికారి ప్రియంవద 121 మంది రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. సీహెచ్‌వో ప్రసాదస్వామి, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

తుళ్లూరు, న్యూస్‌టుడే: మందడంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాజపా నాయకులు కోళ్ళపూడి హేమసుందర్, బ్రహ్మయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మంగళగిరి: 80085 73111 ప్రత్తిపాడు: 99596 89564 తాడికొండ: 97053 99233

స్పందనకు వందనం

దోమల నివారణకు చర్యలు.. వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: వట్టిచెరుకూరు గ్రామంలో దోమలు, ఈగలు నివారణలో భాగంగా మురుగు నీరు పారుదల కాలువలలో బ్లీచింగ్ చల్లారు. సమస్యను ఈ నెల 19న 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా స్థానికులు సర్పంచి ఆరమళ్ల విజయ్‌కుమార్ దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేయించారు. ఆయా పనులను ఉపసర్పంచి యడ్లపల్లి సత్యనారాయణలు పర్యవేక్షించారు.

సరస్వతీ నమస్తుభ్యం

మంగళగిరి : నృసింహస్వామి ఆలయంలో చదువుల తల్లి

వెంగళాయపాలెం రామాలయంలో..

పెదనందిపాడు సోమేశ్వరస్వామి ఆలయంలో..

ప్రత్తిపాడులో..

బోయపాలెంలో..

మేడికొండూరులో..

అనంతవరంలో..

న్యూస్‌టుడే బృందం: నియోజకవర్గాల వ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో దసరా వేడుకలు కనులపండువగా సాగుతున్నాయి. సోమవారం మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పలు ఆలయాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు, కుంకుమార్చనలు నిర్వహించారు.

తాడేపల్లి : శివాలయంలో అక్షరాభ్యాసం

బడేపురం కొండపై..

కంఠంరాజుకొండూరు మహంకాళి ఆలయంలో విద్యా సామగ్రి అందజేస్తున్న రంగప్రసాద్

వెలగపూడిలో ..

వట్టిచెరుకూరులో..

వైభవం.. గంగానమ్మ ఉత్సవం

చిలువూరు (దుగ్గిరాల), న్యూస్‌టుడే: చిలువూరు గంగానమ్మ ఆలయంలో ఉత్సవాలు సోమవారంతో వైభవంగా ముగిశాయి. ఎంతో ఘనంగా నిర్వహించిన అమ్మవారి పుష్పాభిషేకంలో జగదీష్-సుభాషిణి, ఆయన సోదరుడు రమేష్‌బాబు, సురేష్‌బాబు, సింగలూరి వీరన్న-పద్మజ్యోతి దంపతులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 108 చీరలతో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి చేసిన అలంకరణ ఆకట్టుకుంది. భారీ అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు.

తొలగిస్తామని.. వదిలేశారు..

నిడమర్రు గ్రామ గిరిజన కాలనీ సమీపంలో రోడ్డు మధ్యలో విద్యుత్తు స్తంభం ఉంది. దీని వల్ల రాత్రి వేళల్లో రాకపోకలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రోడ్డు వేసినప్పుడు సిబ్బంది సమస్యను వివరిస్తే.. వేరే ప్రాంతంలో స్తంభాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. **- న్యూస్‌టుడే, మంగళగిరి గ్రామీణం**

తుప్పలు పెరిగి.. తిప్పలు తెచ్చి

మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో ప్రధాన రహదారి వెంబడి ఉన్న డ్రెయిన్ అధ్వానంగా మారింది. పూడిక తీయకపోవడంతో వాడుకనీరు ఎక్కడికక్కడ నిలిచి దుర్వాసన, దోమలతో ఆ ప్రాంతం ప్రజలు నరకం చూస్తున్నారు. దీనిపై గ్రామ కార్యదర్శి సుధారాణి వివరణ కోరగా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. **- న్యూస్‌టుడే, మంగళగిరి గ్రామీణం**

సొంతింటి కల సాకారానికి ఊతం

సర్వే పూర్తి చేసి అర్హుల నుంచి అర్జీల స్వీకరణ

తుళ్లూరు, న్యూస్‌టుడే

మండలం	అర్జీలు
తుళ్లూరు	417
ఫిరంగిపురం	988
మేడికొండూరు	765

పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ, పట్టణ), 'మన ఇల్లు-మన గౌరవం' (అందరికీ ఇళ్లు) పథకాల ద్వారా చేయూత అందిస్తోంది. దీని ద్వారా ఇంటి నిర్మాణానికి కేంద్రం వాటాగా రూ.2,50,000. రాష్ట్ర వాటా కింద రూ.1,50,000 అందించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సమగ్ర సర్వే చేపట్టి అర్హులను ఎంపిక చేశారు. 2029 చివరి నాటికి వారందరూ సొంత ఇల్లు కలిగి ఉండేలా కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

పెదపరిమిలో అసంపూర్తి నిర్మాణం

సొంత స్థలం లేనివారికి ఇళ్ల స్థలాలు అందించడం, స్థలం ఉండి ఇళ్లు కట్టుకోవాలనుకునే పేదలకు ఆర్థిక భరోసా ఇవ్వనున్నారు. దీంతోపాటు గత ప్రభుత్వంలో ప్రారంభించి మధ్యలో నిలిచిన గృహ నిర్మాణాలకూ ప్రభుత్వం నిధులు కేటాయించి అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు తమకు అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

వేగంగా అనుమతులు ఇవ్వాలి: రామారావు, తుళ్లూరు

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను సాకారం చేయటానికి గృహ నిర్మాణ పథకం అమలు చేయటం సంతోషకరం. వేగంగా అనుమతులు మంజూరు చేయాలి.

సర్వే పూర్తయ్యింది: సురేష్, గృహ నిర్మాణశాఖ, ఏఈ, తాడికొండ

సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే అర్హులకు సంబంధించిన సర్వే పూర్తి చేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అనుమతులు మంజూరు చేస్తాం.

విద్యార్థులకు సామాజిక బాధ్యత ఉండాలి

చౌడవరం (కాకుమాను), న్యూస్‌టుడే: విద్యార్థులు సామాజిక బాధ్యత, దేశ భక్తి కలిగి ఉండాలని ఏపీ ట్రెక్ మేనేజర్ కల్నల్ సుదర్శన్ దూబే అన్నారు. చౌడవరంలోని ఆర్వీఆర్‌జేసీ కళాశాలలో ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ విద్యార్థులకు సోమవారం జరిగిన ఏపీ ట్రెక్ క్యాంప్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆధునిక జీవన శైలితో బాల్యం నుంచి కంప్యూటర్లు, ఫోన్లకు యువత అలవాటు పడుతున్నారని, దీని వల్ల శారీరక, మానసిక సమస్యలు వస్తున్నాయన్నారు. చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరించుకోలేని పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ... చ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 9 గ్రూపులకు సంబంధించి 510 మంది ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. కళాశాల అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మురళీమోహన్, జగదీష్, ప్రిన్సిపల్ శ్రీనివాస్‌లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. డిప్యూటీ కల్నల్ ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

హౌసింగ్ కాలనీ సమస్యలు పరిష్కరించరూ..

దుగ్గిరాల, న్యూస్‌టుడే: దుగ్గిరాలలోని హౌసింగ్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వ్యకాస నాయకులు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కాలనీకి వెళ్లే దారిలో రోడ్డు పగులగొట్టి తిరిగి వేయకపోవడం వల్ల నివాసితులు ఎంతో అవస్థలు పడుతున్నారని, ఆ దారిలో విద్యుద్దీపాలు, కాలనీలో డ్రైనేజీ, తాగునీరు వసతులు లేవని వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్‌ఛార్జి ఎంపీడీవో చంద్రమోహన్‌కు అర్జీ ఇచ్చారు. నాయకులు జెట్టి బాలరాజు, ఏసోబు, శ్రీనివాసరావు, నాగూర్‌బి, గౌస్యాబీ తదితరులున్నారు.

సీఆర్డీఏ ఉద్యోగ మేళా

నియామకపత్రాలు అందుకుంటున్న అభ్యర్థులు

తుళ్లూరు, న్యూస్‌టుడే: సీఆర్డీఏ ఆధ్వర్యంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సంస్థ సహకారంతో సోమవారం తుళ్లూరులో ఉద్యోగ మేళా నిర్వహించారు. భవ్య హెల్త్ సర్వీసెస్, టీయూవీ ఇండియా, మొక్షి ఐటీ డిజిటల్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలు పాల్గొన్నాయి. 40 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ జాబ్ మేళా నిర్వహించగా 45 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తుది ఎంపికలో 8 మంది ఉద్యోగాలు పొందారు. వారికి ఆయా సంస్థల ప్రతినిధులు నియామక పత్రాలు అందించారు. సీఆర్డీఏ సామాజిక విభాగం డీసీడీవో బి.శ్రీనివాసరావు, నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్లేస్‌మెంట్ అధికారి అరుణకుమారి, సీఆర్డీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జీఎస్టీ 2.0తో పేద వర్గాలకు మేలు

దుగ్గిరాల, న్యూస్‌టుడే: జీఎస్టీ తగ్గించడం ద్వారా చాలా వస్తువుల ధరలు తగ్గాయని జీఎస్టీ సహాయ కమిషనర్ ముత్యాలరావు అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా పేద వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా మేలు జరుగుతుందనే దానిపై సచివాలయ సిబ్బంది, గ్రామ సమాఖ్యలకు సోమవారం అవగాహన కల్పించారు. 'వినియోగదారుడా మేలుకో-జీఎస్టీ ఫలాలు అందుకో' అని నినాదాలు చేశారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో చంద్రమోహన్, డిప్యూటీ ఎంపీడీవో జవహర్‌లాల్‌నెహ్రూ, సుధాకర్, ఎంవీవీ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, మహిళలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కమిషనర్ అలీంబాషా

మంగళగిరి, న్యూస్‌టుడే: జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని, దీని వల్ల పలు రకాల వస్తువులపై ధరలు తగ్గాయని మంగళగిరి, తాడేపల్లి నగరపాలక కమిషనర్ అలీంబాషా పేర్కొన్నారు. మంగళగిరిలోని 10, 11 సచివాలయాల పరిధిలోని కూరగాయల మార్కెట్, కొప్పురావు కాలనీ ప్రాంతాల్లో ప్రజలకు సోమవారం 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' పేరుతో చేపట్టిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ అధికారి పద్మనాభం, అడిషినల్ కమిషనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు.

దుగ్గిరాలలో అధికారుల ప్రదర్శన

ఎకరాకు రూ.35 లక్షలు పరిహారం ఇవ్వాలి

రావిపాడు (పెదనందిపాడు) న్యూస్‌టుడే: గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించేందుకు రైతుల నుంచి సేకరించిన భూమికి భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తారని ఆర్డీవో కె. శ్రీనివాసరావు అన్నారు. రావిపాడు సచివాలయంలో సోమవారం భూ సేకరణ నిమిత్తం రావిపాడు, గొరిజవోలుగుంట పాలెం రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రావిపాడులో 35 మంది రైతుల నుంచి 38.25 ఎకరాలు, గొరిజవోలుగుంట పాలెంలో 22 మంది రైతుల నుంచి 23.42 ఎకరాలు భూమి సేకరించాల్సి ఉందన్నారు. భూమి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రైతులకు పరిహారం చెల్లిస్తారని చెప్పడంతో.. ఎకరాకు రూ. 35 లక్షలు ఇవ్వాలని రైతులు కోరారు. సన్న, చిన్నకారు రైతుల సారవంతమైన భూమిని తీసుకుని తక్కువ పరిహారం చెల్లిస్తామంటే తాము ఎలా జీవించాలని ప్రశ్నించారు. సేకరించే భూమిలో 15 సెంట్లు, 20 సెంట్లు చొప్పున మిగిలిపోతున్న దాన్ని కూడా తీసుకోవాలని ఆర్డీవోకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఉప తహసీల్దార్ కరీముల్లా, ఆర్ఐ అబీద్‌ఆలీ, సీనియర్ సహాయకురాలు స్వాతిమోహన్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఆర్డీవో శ్రీనివాసరావు

అనుమతుల్లేకుండా గో సంరక్షణ కేంద్రమా..?

అనంతవరం గ్రామస్థుల ఆందోళన

తుళ్లూరు, న్యూస్‌టుడే: అనంతవరం తితిదే ఆలయం ఎదుట ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఏర్పాటు చేసిన గో సంరక్షణ కేంద్రంలో ఆహారం, సరైన సదుపాయాలు లేక ఆవులు తరచూ మృత్యువాత పడుతున్నాయని సోమవారం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేంద్రాన్ని వారు సందర్శించారు. అనుమతుల్లేకుండా ఎలా నిర్వహిస్తున్నారని, కంటెయినర్ లారీల్లో ఇక్కడి గోవులను ఎక్కడికి తరలిస్తున్నారంటూ నిర్వాహకులను నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు.

లారీలో తరలించటానికి సిద్ధంగా ఉన్న గోవులు

బాలల హక్కుల రక్షణే లక్ష్యం

తాడేపల్లి, న్యూస్‌టుడే: బాలల హక్కుల రక్షణే తమ లక్ష్యమని గుడ్‌షఫర్డ్ కాన్వెంట్స్ స్వచ్ఛంద సంస్థ సిస్టర్ విద్య అన్నారు. తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో బాలలహక్కుల రక్షణకు సంబంధించి బాలల అభివృద్ధి వారి రక్షణ కోసం చేపట్టే కార్యక్రమాలను సోమవారం వివరించారు. మండలంలోని పది గ్రామాల్లో బాలల పార్లమెంట్లు ఏర్పాటు చేసి బాల్య వివాహాల అనర్థాలు, బాలికలపై జరిగే లైంగిక దాడులు, లింగ వివక్ష గురించి వివరిస్తున్నట్లు చెప్పారు. ఆ సంస్థ ప్రతినిధి అనీల్‌కుమార్, అత్తోట పోతురాజు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

పాస్‌లు ఉన్నా అనుమతించరేంటో..!

తాడేపల్లి, న్యూస్‌టుడే: ప్రకాశం బ్యారేజీపై నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. మూలానక్షత్రం సందర్భంగా సీతానగరం వద్ద పోలీసులు వాహనాలను నిలిపివేసి దారి మళ్లించారు. వారధి వైపు వెళ్లాల్సిందిగా సూచించారు. విజయవాడ టూటౌన్ వెళ్లే వారంతా వారధి పైనుంచి విజయవాడ చేరుకునేందుకు వెళతుండగా విజయవాడ వన్‌టౌన్‌కు వెళ్లేవారంతా ఇటువైపు నుంచే వెళ్లాలని భావిస్తున్నారు. వారధిపై నుంచి వెళ్లితే వన్‌టౌన్‌కి రావాలంటే దాదాపుగా 5 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ద్విచక్ర వాహనాలను అనుమతించాలని కోరారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు దసరా ఉత్సవాల విధులు కేటాయించారు. రాకపోకల కోసం వారికి పాస్‌లు కానీ సోమవారం ఉదయం అవేమీ తమకు పట్టవని సీతానగరం వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బైక్‌లను అనుమతిస్తే ఆలయానికి వెళ్లేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భక్తులు కోరుతున్నారు.

కాలానుగుణ వ్యాధులపై అవగాహన

ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఫిరంగిపురం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో గ్రామంలో సోమవారం కాలానుగుణ వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమల నివారణ, పరిసరాల శుభ్రత, విష జ్వరాల లక్షణాలు తదితర అంశాలను వివరించారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో రవిబాబు, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏ.కిశోర్‌బాబు, ఆరోగ్య సిబ్బంది అబ్దుల్ రెహమాన్, అన్నమేరీ తదితరులు పాల్గొన్నారు.

రైతులను ఆదుకోవాలి

తాడేపల్లి, న్యూస్‌టుడే: కృష్ణానది వరద కారణంగా బ్యారేజీ దిగువ భాగాన గ్రామాల్లో ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైకాపా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి కోరారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన చిర్రావూరులో వరద ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. 400 ఎకరాలను పంటకు నష్టం వాటిల్లిందని చెప్పారు. మినుము, అరటి, కంద వంటి వాణిజ్య పంటలకు నష్టం జరిగిందన్నారు. రైతు, గ్రామపార్టీ నాయకులు పాల్గొన్నారు.

అ వీ ఇ వీ

'డిజిటల్ బుక్ యాప్' గోడప్రతుల ఆవిష్కరణ

తాడేపల్లి, న్యూస్‌టుడే: వైకాపా అధినేత జగన్ సూచనల మేరకు తాడేపల్లిలోని అంజిరెడ్డి భవన్‌లో సోమవారం ఆ పార్టీ పట్టణ నాయకులు బుర్రముక్క వేణుగోపాలసోమిరెడ్డి తదితరులు సోమవారం డిజిటల్ యాప్ గోడప్రతులను ఆవిష్కరించారు. క్షేత్రస్థాయిలో వైకాపా కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను తొలగించి వారికి న్యాయం చేసి మనోధైర్యాన్ని నింపడం కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చారని నాయకులు పేర్కొన్నారు. నాయకుడు అమరా నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

పెదనందిపాడు, న్యూస్‌టుడే: పెదనందిపాడులో వైకాపా కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ నాయకులు డిజిటల్ బుక్ - క్యూఆర్ కోడ్ పోస్టర్‌లను ఆవిష్కరించారు.

విద్యుత్తు కోతలపై నిరసన

పెదనందిపాడు: అన్నవరంలో విద్యుత్తు సరఫరా సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామంటూ గ్రామస్థులు సోమవారం సచివాలయం ఎదుట నిరసన తెలిపారు. ఇష్టానుసారం విద్యుత్తు కోత విధిస్తుండడంతో అవస్థలు పడుతున్నామని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్తు సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని వారు ఆరోపించారు. ఏఈ డి.మురళీకృష్ణ గ్రామానికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో గోపీనాథ్, శేషుబాబు, సాగర్ తదితరులున్నారు.

(c) eenadu

తెనాలి

•తెనాలి •పొన్నూరు

సరస్వతీ దేవిగా భ్రమరాంబ అమ్మవారు

పెదకాకాని, న్యూస్‌టుడే: పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాల సందర్భంగా సోమవారం భ్రమరాంబ అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చినట్లు ఈవో గోగినేని లీలా కుమార్ తెలిపారు. ఉదయం సుప్రభాత సేవ, హారతులు, కుంకుమార్చనలు, పంచహారతులు వంటి పూజలు నిర్వహించారు. రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తెనాలి : 80085 73125 పొన్నూరు : 80085 73144

? పొన్నూరు పరిధిలోని పాత పొన్నూరు పాలకేంద్రం వద్ద మూడు రోజులుగా వీధి దీపం వెలగడం లేదు. - **డి.సాంబయ్య, పాత పొన్నూరు.** ✔ వీధి దీపాన్ని బాగుచేయించే విధంగా చర్యలు తీసుకుంటాం. - **షేక్ హసీనా, సహాయ ఇంజినీరు**

? పొన్నూరు పరిధిలోని నిడుబ్రోలు ప్రధాన మురుగు నీటి కాలువలో వ్యర్థాలు పేరుకున్నాయి. దుర్వాసన వస్తోంది. - **పి.నాగరాజు, నిడుబ్రోలు.** ✔ వ్యర్థాలు తొలగించే విధంగా చర్యలు తీసుకుంటాం. - **శ్రీనివాసరావు, ప్రజారోగ్యశాఖాధికారి.**

పట్టణ పరిధిలోని 28వ వార్డులో మూడు రోజులుగా చెత్త తొలగించడం లేదనే ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. కార్మికులతో చెత్త తొలగింపజేశారు. - **న్యూస్‌టుడే, పొన్నూరు**

స్పందనకు వందనం

వైద్య సేవలు సద్వినియోగం చేసుకోండి

తెనాలి టౌన్: స్వస్థ్‌నారీ సశక్త్ పరివార్ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సంగం జాగర్లమూడి సర్పంచి పాలడుగు జయనాగలక్ష్మి పేర్కొన్నారు. గ్రామంలోని ఆరోగ్య కేంద్రం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొని సమగ్ర వివరాల కరపత్రాలను ఆవిష్కరించారు.

43 మందికి కొలువులు

చేబ్రోలు, న్యూస్‌టుడే: చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాబ్ మేళాలో 43 మంది కొలువులు సాధించినట్లు ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు. ఈ జాబ్ మేళాలో 10 సంస్థల ప్రతినిధులు పాల్గొనగా.. 117మంది నిరుద్యోగులు హాజరయ్యారని చెప్పారు. జిల్లా ఉపాధి అధికారి ఈశ్వర్‌రావు, స్కిల్ హబ్ సమన్వయకర్త హనుమంతరావు, శిక్షణాధికారి రాంచందు తదితరులు పాల్గొన్నారు.

వికసిత్ భారత్ చిత్రానికి అభినందన

తెనాలి టౌన్: విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో ఈ నెల 28న కళాశాలలో 'వికసిత్ భారత్' అనే అంశంపై నిర్వహించిన ఒక రోజు చిత్రలేఖన కార్యశాలలో పల్నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న తెనాలి వాసి సత్యనారాయణ గీసిన చిత్రం అభినందనలు అందుకుంది. ఈ మేరకు నిర్వాహక ప్రతినిధులు మస్తాను సత్కరించి జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందించారు.

యూరియా మితమే.. హితం

ఈనాడు మీతోడు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే

యూరియాను వ్యవసాయ అధికారులు సూచించిన ప్రమాణాల మేరకే వినియోగించాలని తెనాలి డివిజన్ ఏడీఏ (ఇన్‌ఛార్జ్) రాగాల విజయ్‌బాబు తెలిపారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఏడీఏ కార్యక్రమంలో ఆయన రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తెనాలి, కొల్లిపర మండలాల వ్యవసాయాధికారులు కె.సుధీర్‌బాబు, ఎన్.శ్రీనివాసరెడ్డి హాజరై వివరాలు నమోదు చేసుకున్నారు.

ప్రశ్న: ఎరువులు.. పురుగుల మందులపై జీఎస్టీ తగ్గింపు లేదా..ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. - **శాఖమూరి తిమ్మానాయుడు, పెదరావూరు**

ఏడీఏ: 5 శాతం తగ్గింపు ఉంది. అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించి అవగాహన కల్పిస్తాం.

? సాధారణ ఎరువుల బదులు నానో ఎరువులను వాడొచ్చా- **టి.సుబ్బారావు, అంగలకుదురు**

✔ పూర్తిగా కాదు, ప్రత్యామ్నాయంగా వాడవచ్చు.

? తర్వాతి సీజన్‌లో యూరియా సరఫరా పరిస్థితి ఏమిటి - **మోహన్‌రావు, శ్రీనివాసరెడ్డి, నరేంద్ర - కొలకలూరు, నందివెలుగు, హాఫ్‌పేట**

✔ ఈ సీజన్‌లోనూ రైతుల అవసరాల మేరకు అందించాం. వచ్చే సీజన్‌లోనూ అందుబాటులో ఉంటుంది. అధికారులు సూచించిన మేరకు వాడాలి.

రైతులకు సమాధానాలు ఇస్తున్న ఏడీఏ విజయ్‌బాబు, వివరాలు నమోదు చేస్తున్న ఎంఏవోలు సుధీర్‌బాబు, శ్రీనివాసరెడ్డి

? జొన్న, మొక్కజొన్న విత్తనాలు వ్యవసాయశాఖ మార్కెట్ యార్డుల ద్వారా అందిస్తే బాగుంటుంది. - **నరసింహారావు, ఖాజీపేట, పవన్ - కొలకలూరు, పెదరావూరు**

✔ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం.

? డ్రోన్‌తో పురుగుల మందుల పిచికారీకి, సాధారణ విధానానికి తేడా ఉంటుందా - **కొండా శ్రీకాంత్‌రెడ్డి, నంబూరు**

✔ సాధారణ విధానంతో పోలిస్తే డ్రోన్‌తో 30 శాతానికి పైగా మందు ఆదా అవుతుంది.

? నేలపాడు, తెనాలి ఐతానగర్, బుర్రిపాలెం ప్రాంతాల్లోని రైతులు పథకాల నమోదుకు తేలప్రోలులోని రైతు సేవా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది. దగ్గర్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. - **శ్రీనివాసరావు, బుచ్చిబాబు, సుబ్బారావు, తెనాలి ఐతానగర్**

✔ సిబ్బందిని నెలలో కొన్నిరోజులు ఐతానగర్ కేంద్రంలో అందుబాటులో ఉండేలా చూస్తాం.

? మేజర్, మైనర్ కాలువలు సరిగ్గా లేక, పెద్ద తూములు ఏర్పాటు కాక భారీ వర్షం పడినప్పుడు పొలాలు మునుగుతున్నాయి. - **ఫణీంద్ర, సుబ్రహ్మణ్యం, రాజశేఖర్, జాని, అప్పారావు - హాఫ్‌పేట, కొలకలూరు, ఖాజీపేట, మంగళగిరి, అత్తోట**

✔ ఉన్నతాధికారులు, జలవనరులశాఖ అధికారులకు సమస్యను వివరిస్తాం.

? అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల లబ్ధి చేకూరలేదు. సాంకేతిక సమస్యలు అంటున్నారు. - **రాఘవేంద్ర, శ్యామ్, అనంత్ - తెనాలి, పొన్నూరు, మంగళగిరి**

✔ బ్యాంకు ఖాతాకు ఎన్‌పీసీఐ అనుసంధానం చేసుకోవాలి. లేదా పోస్టాఫీసులో ఖాతాను ప్రారంభిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.

ఘనంగా మధుబాబు ప్రమాణ స్వీకారోత్సవం

అధికారి నుంచి నియామక పత్రం అందుకుంటూ..

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్‌గా తెనాలికి చెందిన జనసేన నాయకుడు దివ్వెల మధుబాబు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుంచనపల్లిలో మంగళగిరి జరిగిన వేడుకలో ప్రమాణ స్వీకారం అనంతరం నియామక పత్రం అందుకున్నారు. తెనాలి మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మధుబాబు తొలుత తెనాలి నుంచి భారీ ప్రదర్శనగా వేడుకకు తరలివెళ్లారు. పసుపులేటి మురళీకృష్ణ, బండారు రవికాంత్, వెంకయ్యానాయుడు, బుర్రిపాలెం, చక్రాయపాలెం గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

'బులియన్ మర్చంట్ వర్తకులకు అండగా ఉంటా'

పొన్నూరు, న్యూస్‌టుడే: బులియన్ మర్చంట్ వర్తకులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి పొన్నూరు పరిధిలోని జీబీసీ రహదారిలో నూతనంగా నిర్మించిన బులియన్, జ్యువెలరీ మర్చంట్ అసోసియేషన్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బులియన్ మర్చంట్ వర్తకులు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ఆదుకుంటానన్నారు. వ్యాపారులు సమాజ సేవ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. నూతన భవనాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర బులియన్ జ్యువెలరీ డైమండ్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్, మల్లికార్జునరావు, షేక్ అలీషా, మహమ్మద్ ఖాసిం, తదితరులు పాల్గొన్నారు.

భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, దేవినేని ఉమామహేశ్వరరావు

ఇంజినీరింగ్.. బీఫార్మసీ ఫలితాలు విడుదల

ఏ.ఎన్.యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ ఏడాది జులైలో నిర్వహించిన రెండో ఏడాది రెండో సెమిస్టర్ ఫలితాలు, బీ ఫార్మసీ పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాద్ సోమవారం విడుదల చేశారు. ఇంజినీరింగ్ రెండో ఏడాది రెండో సెమిస్టర్‌లో మొత్తం 961 మంది పరీక్ష రాయగా 743 మంది, బీ ఫార్మసీ మొదటి సెమిస్టర్‌లో 42 మందికి 31, రెండో సెమిస్టర్‌లో ఆరుగురు ఉత్తీర్ణత, మూడో సెమిస్టర్‌లో 59 మందికి 41, నాలుగో సెమిస్టర్‌లో 34 మందికి 11, ఐదో సెమిస్టర్‌లో 198 మందికి 43, ఆరో సెమిస్టర్‌లో 64 మందికి 34, ఏడవ సెమిస్టర్‌లో 23 మందికి ఏడుగురు అర్హత సాధించారు. ఇంజినీరింగ్ జవాబు పత్రాల పునః మూల్యాంకనం వచ్చే నెల 16 లోపు ఒక్కో పేపర్‌కు రూ.2070 చెల్లించాలని సీఈ తెలిపారు. దూరవిద్యా కేంద్రంలో ఈ ఏడాది జులైలో నిర్వహించిన మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్స్ ఫలితాలను విడుదల చేశారు.

షమీనా మరిన్ని విజయాలు సాధించాలి

తెనాలి టౌన్: అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ షమీనా మరిన్ని విజయాలు సాధించాలని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ప్రతినిధులు ఆకాంక్షించారు. సంఘ కార్యాలయంలో సోమవారం షమీనాకు రూ.22 వేల విలువైన బెంచ్ కోట్‌ను వితరణగా అందించారు. కార్యక్రమంలో ఈదర వెంకటపూర్ణచంద్, గుమ్మడి వెంకట నారాయణ, వెంపటి హరిప్రసాద్, గుత్తా వెంకటరత్నం, శ్రీనివాసరావు, రాంబాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రచయిత మల్లేశ్వరరావుకు బిరుదు ప్రదానం

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న వీణా అవార్డుల జాతీయస్థాయి నాటకోత్సవాల్లో సోమవారం డాక్టర్ అయినాల మల్లేశ్వరరావుకు 'దశ సహస్రాధిక పద్య రచనా విరించి' బిరుదును, ముఖ్య అతిథి పొగాకు బోర్డు మాజీ ఛైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ అధ్యక్షత వహించారు. ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ మాగంటి రత్నాకరశాస్త్రి, యడ్లపాడు వేదిక అధ్యక్షుడు సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

రచయితకు బిరుదు అందిస్తున్న రఘునాథబాబు తదితరులు

నేరాల అదుపునకు సహకరించండి

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: సమన్వయంతో శాంతి భద్రతల పర్యవేక్షణ పక్కాగా సాగుతుందని, స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని త్రీ టౌన్ సీఐ రమేష్‌బాబు కోరారు. వార్డు నిద్ర కార్యక్రమంలో భాగంగా ఆయన తెనాలి పట్టణ 22వ వార్డులో సోమవారం రాత్రి స్థానికులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బహిరంగ మద్యపానం, జూదం, మహిళలు, పిల్లలు, పెద్దలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు తదితర అంశాల గురించి ఆరా తీశారు.

స్థానికులతో మాట్లాడుతున్న సీఐ రమేష్‌బాబు

వేడుకగా నాటకోత్సవాలు

కళాకారులకు బహుమతులు అందిస్తున్న నిర్వాహకులు

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: కళలకాణాచి తెనాలి, ఆర్ఎస్ఆర్ గ్రీన్ వే ఫౌండేషన్‌ల సంయుక్త నిర్వహణలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జాతీయ స్థాయి నాటకోత్సవాలు సంబరంగా కొనసాగుతున్నాయి. పలు జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రదర్శనల అనంతరం కళలకాణాచి తెనాలి అధ్యక్షుడు బుర్రా సాయిమాధవ్, ఉపాధ్యక్షుడు సింగారావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, నాటక సమాజాలకు ప్రదర్శన పారితోషికం అందించారు.

ఎమ్మెల్యే సహకారంతో ఈద్గా స్థలం కొనుగోలు

వేజండ్ల(చేబ్రోలు), న్యూస్‌టుడే: మండలంలోని వేజండ్లలో ముస్లింలు ప్రార్థనలు చేసుకునే ఈద్గా స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల ముందు ఈ సమస్య గురించి మత పెద్దలు ఎమ్మెల్యే నరేంద్రకుమార్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో దాతల సహకారంతో ఈద్గా పక్కనే ఉన్న కొంత ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు సోమవారం సాయంత్రం పార్టీ మండల అధ్యక్షుడు రామరాజు, పలువురు నేతలతో కలిసి మత పెద్దలకు రూ.15 లక్షలు అందజేశారు. హామీ నెరవేర్చిన సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్రకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

అధికారుల గైర్హాజరుపై అసహనం

పెదకాకాని, న్యూస్‌టుడే: సర్వసభ్య సమావేశానికి కొందరు అధికారులు గైర్హాజరు కావడంపై ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలో కొన్ని నెలలుగా చేసిన అభివృద్ధి పనుల వివరాలను ఇప్పటి వరకు అధికారులు తనకు ఇవ్వలేదని ఎంపీపీ అన్నారు. పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేసి ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు. ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మరో మూడు నెలల్లో నిర్వహించే సర్వసభ్య సమావేశానికి ఎవరైనా గైర్హాజరైతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయాలని తెలిపారు. రెవెన్యూ, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ, పోలీస్, ఎక్సైజ్, ఇరిగేషన్, డ్రెయినేజీ, ఆర్ అండ్‌బీ, బీసీ హాస్టల్(బాలికల), దేవాదాయశాఖ, కో ఆపరేటివ్ వంటి పలు శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొనలేదు.

మాట్లాడుతున్న ఎంపీపీ శ్రీనివాసరావు

సమస్యల పరిష్కారానికి చర్యలు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై 5 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నట్లు చెప్పారు. త్వరితగతిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

బాలల హక్కుల రక్షణే లక్ష్యం

తాడేపల్లి: బాలల హక్కుల రక్షణే తమ లక్ష్యమని గుడ్‌షఫర్డ్ కాన్వెంట్స్ స్వచ్ఛంద సంస్థ సిస్టర్ విద్య అన్నారు. తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో బాలలహక్కుల రక్షణకు సంబంధించి బాలల అభివృద్ధి వారి రక్షణ కోసం చేపట్టే కార్యక్రమాలను సోమవారం వివరించారు. బాలల పార్లమెంట్లు ఏర్పాటు చేసి బాల్య వివాహాల అనర్థాలు, బాలికలపై జరిగే లైంగిక దాడుల గురించి వివరిస్తున్నట్లు చెప్పారు.

వరద గాయం.. అపార నష్టం

కొల్లిపర, న్యూస్‌టుడే: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో రైతులకు కన్నీరు తప్పడం లేదు. కొల్లిపర మండల పరిధిలోని పలు గ్రామాల్లో అపార పంట నష్టం వాటిల్లింది. అన్నవరపులంక, కొత్తూరు లంక గ్రామాల మధ్య ఉన్న రహదారి పూర్తిగా మునిగింది. నదీ పరివాహక ప్రాంతంలోని అరటి, పసుపు, కంద, కూరగాయల తోటలు నీటమునిగాయి.

బొమ్మువానిపాలెంలో నీట మునిగిన అరటితోట

అప్రమత్తమైన యంత్రాంగం: మండలంలోని అన్నవరపులంక, కొత్తూరులంక, బొమ్మువానిపాలెం గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలను, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది పరివాహక ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. హనుమాన్‌పాలెం, తూములూరు పాఠశాలల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలిస్తున్నారు.

ఆసక్తికరంగా చెస్ పోటీలు

పొన్నూరు, న్యూస్‌టుడే: చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఆలిండియా చెస్ ఫెడరేషన్ విభాగంలోని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 62వ జాతీయ స్థాయి చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 8వ రౌండ్ ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. టాప్‌సీడ్ జీఎం పినినియన్ (తమిళనాడు) తన సహచరుడు ఐఎం హర్ష సురేష్‌పై ఘన విజయం సాధించాడు. కామన్వెల్త్ విజేత సూర్యదేవర గాంగూలీ వరుసగా నాలుగోసారి డ్రాకే పరిమితమయ్యాడు. హరియాణాకు చెందిన ఐఎం ఆదిత్య ధింగ్రా ఆంధ్ర జీఎం ఎం.ఆర్.లలిత్‌బాబుపై అద్భుత విజయం సాధించాడు.

దుకాణాల్లో జీఎస్టీ ధరల పట్టిక తప్పనిసరి

ప్రత్తిపాడు (కాకుమాను): కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ధరల పట్టికను దుకాణాల వద్ద తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జీఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్తిపాడులోని మెడికల్ షాప్, ద్విచక్ర వాహనాల హోండా షోరూం, సిమెంట్ దుకాణాల వద్ద సోమవారం తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంపీడీవో శివపార్వతి, డిప్యూటీ ఎంపీడీవో ఆదం షఫి, కార్యదర్శి ఖాజా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మౌలిక వసతులు కల్పించాలని వినతి

పెదకాకాని, న్యూస్‌టుడే: స్థానిక సుందరయ్య కాలనీలో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. పెదకాకాని రెవెన్యూ కార్యాలయం ఎదుట సోమవారం కాలనీ వాసులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కృష్ణకాంత్‌కు వినతి పత్రం అందజేశారు. శివాజీ మాట్లాడుతూ.. పంచాయతీ సరఫరా చేస్తున్న కలుషిత నీటితో గ్రామస్థులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలన్నారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న శివాజీ, కాలనీ వాసులు

ప్రేమ్‌కుమార్‌కు సేవా రత్న పురస్కారం

తెనాలి టౌన్: చందోలు దేవదాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపల్లెలో ఈ నెల 28న జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగి.. పెదరావూరుకు చెందిన ఈపూరి ప్రేమ్‌కుమార్‌కు గుర్రం జాషువా సేవా రత్న పురస్కారాన్ని అందించారు. ప్రేమ్‌కుమార్ 29 సార్లు రక్తదానం చేయడంతో పాటు మరింత మంది రక్తదానం చేయడానికి ప్రోత్సహించినందుకు ఆయన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు..

కౌన్సిల్ సమావేశం రసాభాస

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: తెనాలి పురపాలక సంఘ సాధారణ సమావేశం అధికార, ప్రతిపక్ష సభ్యుల నిలదీత, వాగ్వాదాలతో రసాభాసగా సాగింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో అజెండాలోని అభివృద్ధి పనుల టెండర్ల ఆమోదం అంశాలు చర్చకు వచ్చాయి. మున్సిపల్ ఇంజినీరు నిబంధనలు, నాణ్యత పేరుతో నిర్మాణ పనుల్లో ఇసుక, సిమెంటు పరిమాణం కచ్చితంగా లెక్కిస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు. దీంతో అభివృద్ధి పనులకు గుత్తేదారులు టెండర్లు వేయడం లేదని చెప్పారు. దీనికి కారణం మున్సిపల్ ఇంజినీరే అంటూ ఆరోపించారు. పట్టణంలో చేపట్టిన అక్రమ భవన నిర్మాణలను పట్టణ ప్రణాళికా అధికారులు అడ్డుకోవద్దని.. వాటిని బీపీఎస్ పథకం కింద క్రమబద్ధీకరణ చేయిస్తారని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఛైర్‌పర్సన్ దృష్టికి తెచ్చారు. ఆగస్టు 31, 2025 లోపు నిర్మించిన అక్రమ నిర్మాణాలకు బీపీఎస్ వర్తిస్తుందని, ఆ తరవాత నిర్మించిన వాటికి వర్తించదని అడ్డుకోవద్దనడం సబబుకాదని ఏసీపీ వాణి అన్నారు. కౌన్సిలర్లు సహకరిస్తే ఆక్రమణల తొలగిస్తామని, ఒత్తిడి తెస్తే కష్ట సాధ్యమని ఆమె పేర్కొన్నారు. కుళాయిలు లేని వారికి తాగునీటి పన్ను తొలగింపుపై సీడీఎంఏకు లేఖ రాసినట్టు కమిషనర్ బదులిచ్చారు. సభ్యులు 42 అంశాలకు ఆమోదం తెలిపారని ఛైర్‌పర్సన్ ప్రకటించి గంట మోగించారు.

మాట్లాడుతున్న ఛైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక

పూరిల్లు దగ్ధం

చేబ్రోలు, న్యూస్‌టుడే: చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలెనికి చెందిన బచ్చు రేణుక అనే వృద్ధురాలి పూరిల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఆమె కొంత కాలంగా తన కుమార్తె ఇంటి వద్ద నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు వచ్చి ఇంట్లో ఉన్న రెండు సిలెండర్‌లకు అంటుకోవడంతో గ్యాస్ లీకై మంటలు ఎగసి పడ్డాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి అదుపు చేశారు.

క్రీడాకారిణికి ప్రోత్సాహం

అనూషకు రూ.5 లక్షల చెక్కు అందిస్తున్న నరేంద్రకుమార్, గోపాల్‌కృష్ణన్

పొన్నూరు, న్యూస్‌టుడే: ఇటీవల ఏషియన్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించిన ఎన్.అనూషను సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎండీ గోపాల్‌కృష్ణన్, పాలక వర్గ సభ్యులు వడ్లమూడి సంగం డెయిరీలో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమెకు రూ.5 లక్షల చెక్కు అందజేశారు. క్రీడాకారిణి అనూషకు అండగా ఉంటామని ఛైర్మన్ ప్రకటించారు.

డిజిటల్ బుక్ ఆవిష్కరణ

తెనాలి(కొత్తపేట): వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. ఆయన సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన క్యూ ఆర్ కోడ్ డిజిటల్ బుక్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్

APGB

(ప్రభుత్వ ఆధీనం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసింది)

వెల్లటూరు బ్రాంచి

అమ్మకం గురించి ఋణగ్రహీతకు తెలియపరుచు ప్రకటన (30 రోజుల ప్రకటన)

(RULE 6(2)/RULE 8(6) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES 2002)

ఋణగ్రహీత : శ్రీమతి యలవర్తి కుమారి, భర్త : సురేష్‌బాబు, హామీదారులు : శ్రీ సిఖా మాధవరావు, తండ్రి : వీరయ్య, తనఖాదారులు : శ్రీమతి యలవర్తి కుమారి, భర్త : సురేష్‌బాబు. లోన్ నెం. 66163000031909

విషయం : సర్ఫేసి చట్టం, 2002 ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, వెల్లటూరు బ్రాంచి వారికి యలవర్తి కుమారి (ఆస్తికి చెందిన యజమాని పేరు) గారికి చెందిన బకాయి వసూలు కొరకు చెందిన ఆస్తి అమ్మకం.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, వెల్లటూరు బ్రాంచి తరపున అధీకృత అధికారి సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని సెక్షన్ 13 (2) ప్రకారం **ది. 13-02-2025వ తేదీన** మీకు డిమాండ్ నోటీసు జారీ చేశారు. అందులో పేర్కొన్న గడువులోగా బకాయిలు చెల్లించమని కోరారు. మీరు ఆ నోటీసులో నిర్దేశించిన గడువులోగా స్పందించడంలో విఫలమైనందున, అధీకృత అధికారి, సదరు చట్టంలోని సెక్షన్ 13 (4) మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూల్ 6/8 ప్రకారం **ది. 09-05-2025** న తనఖా పెట్టబడిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. (స్వాధీనం చేసుకున్న తేదీ తెలుపబడినది)

ఆస్తిని స్వాధీన పరచుకున్న తర్వాత కూడా, మీరు **ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, వెల్లటూరు బ్రాంచికు** చెల్లించవలసిన బకాయి మొత్తమును మీరు చెల్లించలేదు. అందువలన, ఈ నోటీసు తేది నుండి 30 దినములు తర్వాత దిగువ తెలిపిన ఆస్తిని ఈ-వేలం ద్వారా విక్రయించవలసిన అవసరం ఏర్పడినది. ఈ-వేలం జరిగే తేది మరియు సమయం, ఆస్తికి సంబంధించిన రిజర్వ్ ధర (కనీస వేలం ధర) మరియు ఈ- వేలం నిర్వహించే ఆన్‌లైన్ సర్వీస్ ప్రొవైడర్ వివరాలు మీకు విడిగా తెలియ జేయబడతాయి.

బ్యాంక్ సూచించిన పూర్తి మొత్తంతో పాటు చెల్లించు తేదీ వరకు అందుపై తదుపరి వడ్డీ మరియు అప్పటివరకు సంభవించిన ఖర్చులు, ఛార్జీలు మరియు వ్యయాలు చెల్లించి ఆస్తిని విడిపించుకోవచ్చునని దయచేసి మీరు గమనించగలరు, ఇట్టి విషయంలో షెడ్యూల్ లో తెలిపిన ఆస్తి అమ్మకానికి తదుపరి వేలం ఉండదు మరియు చట్టంలోని సెక్షన్ 13(8) ప్రకారం విముక్తి హక్కు అందుబాటులో ఉంది.

స్థిరాస్తి వివరములు

ఆస్తి వివరాలు :	
ప్రదేశం :	ఐతానగర్, తెనాలి మున్సిపల్, గుంటూరు జిల్లా
సర్వే నెం. :	టి.ఎస్.నెం. 672/5, సమీప డి.నెం. 5-25-16/7
విస్తీర్ణం :	132 చ॥గ॥ల విస్తీర్ణంలోని ఖాళీ స్థలము
యజమాని పేరు :	శ్రీమతి యలవర్తి కుమారి
హద్దులు :	**తూర్పు :** బడినేని ఏడుకొండలు గారి ఆస్తి - 36 అ॥, **దక్షిణం :** నన్నెపాముల రాఘవయ్య గారి స్థలము - 33 అ॥; **పడమర :** జెట్టి మాధవరావు గారి స్థలము - 36 అ॥; **ఉత్తరం :** మున్సిపల్ రోడ్డు - 33 అ॥

తేది : 22-09-2025
స్థలం : వెల్లటూరు

చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్

గుంటూరు తూర్పు

విధులకు హాజరుకాని వైద్యుల వివరాలు పంపాలి

గుంటూరు వైద్యం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులకు హాజరుకాని వైద్యాధికారుల వివరాలు మంగళవారం పంపించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషన్ వీరపాండియన్ సూచించారు. సోమవారం రాత్రి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ వైద్యుల సమ్మె చట్ట విరుద్ధమన్నారు. సమ్మెలో పాల్గొంటున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ నియమావళి, అత్యవసర సేవల నిర్వహణ చట్టం ప్రకారం ప్రభుత్వ వైద్యులు సమ్మె చేయడం చట్ట విరుద్ధమని ఆమె లేఖ రాశారు.

ఎన్టీఆర్ రైతు బజారులో ధరలు నిన్నటివి.. (కిలో రూ.ల్లో) టమాట 16, వంగ 24, బెండ 18, పచ్చిమిర్చి 39, కాకర 26, క్యారెట్ 38, క్యాబేజీ 23, బీర 18, దొండ 34, బంగాళదుంప 27, ఉల్లిపాయలు 10, గోరుచిక్కుళ్లు 29, దోస 18, పొట్ల 19, చామదుంప 26, మునగ 10, గోంగూర 6, తోటకూర 18, చుక్కకూర 16, కొత్తిమీర 30, బీట్‌రూట్ 35, కీర 39, క్యాప్సికం 59, అల్లం 55, ఫ్రెంచి బీన్స్ 54, సొర 13, అరటి 7. **- న్యూస్‌టుడే, పట్నంబజారు**

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
94406 38515, 80085 73097

స్పందనకు వందనం

☛ మద్దిరాల కాలనీ ప్రధాన రోడ్డు సైడు కాలువల్లో పూడికలు చేరి మురుగునీటి పారుదలకు ఆటంకంగా ఉండటంతో దోమల వ్యాప్తి అధికమౌతోందని స్థానికుడు మధుసూదన్ 'మేమున్నాం.. మీకు తోడుగా'కు తెలిపారు. సమస్యను శానిటరీ సూపర్‌వైజర్ అయూబ్‌ఖాన్ దృష్టికి తీసుకెళ్లడంతో సిబ్బందిని పంపి పూడికలు తీయించారు.

☛ ఐపీడీ కాలనీ మూడోలైన్‌లో చెత్తకుప్పలు రెండ్రోజులుగా అలాగే ఉండటం వల్ల వీధి అపరిశుభ్రంగా మారిందని స్థానికుడు సాగర్ 'మేమున్నాం.. మీకు తోడుగా'కు ఫిర్యాదు చేశారు. సమస్య ప్రజారోగ్య విభాగం అధికారులకు తెలియజేయడంతో ట్రాక్టర్ పంపి చెత్త కుప్పలు తీయించి తరలించారు. **- న్యూస్‌టుడే, గుంటూరు నగరపాలక సంస్థ**

మాట్లాడుతున్న హరిబాబు, పాశం రామారావు, రామకృష్ణ, నాగమల్లేశ్వరరావు

కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వండి

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: కౌలు రైతులందరికీ భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపుకార్డులు ఇవ్వాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు డిమాండ్ చేశారు. సోమవారం బ్రాడీపేటలోని కార్యాలయంలో మాట్లాడారు. గుర్తింపుకార్డులిచ్చి రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 13, 14 తేదీల్లో మండల కేంద్రాల్లో రైతులు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, నాగమల్లేశ్వరరావు నాయకులు సాంబిరెడ్డి, కృష్ణ అమ్మిరెడ్డి, నీలాంబరం పాల్గొన్నారు.

బీసీ స్టడీ సర్కిల్ శిక్షణతో డీఎస్సీకి ఎంపిక

కలెక్టరు తమీమ్ అన్సారియాను కలిసిన నూతన ఉపాధ్యాయులు

జిల్లాపరిషత్తు(గుంటూరు): జిల్లాలో నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్ కొండంత అండగా నిలిచిందని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డీఎస్సీపై తొలి సంతకం చేయడంతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా మెగా డీఎస్సీకి 334 మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో 18 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. కార్యాలయంలో కలెక్టరు ఎ.తమీమ్ అన్సారియా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న వారిని సోమవారం అభినందించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఇన్‌ఛార్జి డైరెక్టరు కె.మయూరి పాల్గొన్నారు.

వెండింగ్ జోన్ల ఏర్పాటు ఏమైనట్లో?

న్యూస్‌టుడే - నగరపాలక సంస్థ

నగరంలో వెండింగ్ జోన్ల ఏర్పాటుపై ఏళ్లుగా చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. చిరువ్యాపారులు, హాకర్లు రహదారుల మార్జిన్ల వెంబడి వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు గుర్తించారు. అనధికార పార్కింగ్ కూడా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే వెండింగ్ జోన్లు ఏర్పాటు చేస్తామని జీఎంసీ యంత్రాంగం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు నగరంలో ఎంతమంది హాకర్లు, చిరువ్యాపారులు ఉన్నారో లెక్క తేల్చలేదు. పలుమార్లు మెప్మా, వార్డు సచివాలయాల సిబ్బందితో చేయించిన సర్వేల్లో గుర్తించిన వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాల్సి ఉన్నా.. ఇంతవరకు కార్యాచరణలోకి రాలేదు.

కూటమి ప్రభుత్వం వచ్చాక తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నసీర్, గల్లా మాధవి చొరవతో వెండింగ్ జోన్ల ప్రక్రియలో కదలిక వచ్చింది. గుజ్జనగుండ్ల మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఎదుట, కృష్ణాశ్రమం వద్ద జోన్ల ఏర్పాటుకు స్థలాలు కేటాయించి మార్కింగ్ ఇచ్చి బోర్డులు ఏర్పాటు చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో అనేకచోట్ల ప్రతిపాదనలున్నా ఎక్కడా కనీసం మార్కింగ్ కూడా ఇవ్వలేదు.

☛ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో మార్కింగ్ చేసిన చోట్ల చిరువ్యాపారులకు స్థలాలు కేటాయించలేదు. ☛ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట, పట్నంబజారు, పల్నాడు బస్టాండ్, హిందూ కాలేజీ కూడలి, నాజ్‌సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు, గుంటూరువారితోటరోడ్డు, బస్టాండ్ ఎదుట, రెడ్‌ట్యాంకు, బీఆర్ స్టేడియం ఎదుట, పాతబస్టాండ్ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల కారణంగా రహదారుల మార్జిన్లు ఆక్రమణలకు గురయ్యాయి.

☛ పట్టాభిపురం, కొరిటెపాడు, గుజ్జనగుండ్ల, లక్ష్మీపురం, బ్రాడీపేట, అరండల్‌పేట రహదారుల వెంబడి ఇదే పరిస్థితి.

కంకరగుంట కృష్ణాశ్రమం వద్ద వెండింగ్ జోన్ బోర్డులు

స్థలాలు గుర్తించినా.. : వెండింగ్ జోన్ల ఏర్పాటుకు పట్టణ ప్రణాళిక, ట్రాఫిక్ పోలీస్ విభాగాలు ప్రాంతాల వారీగా స్థలాలు గుర్తించాయి. వీధివ్యాపారులకు గుర్తింపు కార్డుల జారీ వద్దే ప్రక్రియ ఆగిపోయింది. అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. గతంలోనే గ్రీన్, రెడ్, అంబర్ జోన్ల ఏర్పాటుకు వీలుగా ప్రాంతాలను అధికారులు గుర్తించారు. వారు మారిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికైనా నగరపాలకసంస్థ ఉన్నతాధికారులు, పట్టణ ప్రణాళికవిభాగం సిటీప్లానర్, ట్రాఫిక్ పోలీసు విభాగాలు సమన్వయంతో వ్యవహరించి వీధివ్యాపారాలను క్రమపద్ధతిలో నిర్వహించుకునేలా చేయగలిగితే ట్రాఫిక్ సమస్యలు గట్టెక్కుతాయి.

అద్దెలు ఎగ్గొట్టి.. ఇళ్లను ఆక్రమించి...

ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ వకుల్ జిందాల్

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ఎస్పీ వకుల్ జిందాల్, ఏఎస్పీలు రమణమూర్తి, సుప్రజ, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, అరవింద్ ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి ఆదేశించారు.

☛ ఓ మహిళ ఇంటిని అద్దెకు తీసుకుని డబ్బులివ్వడం లేదని, అడిగినందుకు గొడవ పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిందని పట్టాభిపురానికి చెందిన అషరఫ్‌వున్నీసాబేగం చెప్పారు. ☛ ఆర్మీలో 16 ఏళ్లు పని చేశానని, ఉద్యోగ విరమణ డబ్బులతో లాంలో ఇల్లు కొన్నానని నందివెలుగుకు చెందిన మస్తాన్ చెప్పారు. అదే ఇంట్లో అద్దెకు దిగిన పాత యజమాని నాలుగు నెలలు అద్దె కట్టి.. ఆ తర్వాత ఎగ్గొట్టారని, అదేమంటే అసలు ఆ ఇల్లు నాకు అమ్మలేదంటున్నారన్నారు.

☛ నంబూరులోని నా స్థలాన్ని ఓ వ్యక్తి వద్ద రూ. లక్షకు తనఖా పెట్టానని, బకాయి చెల్లిస్తానంటే ఆ స్థలం పత్రాలు తిరిగిచ్చేది లేదని బెదిరిస్తున్నాడని ఎం.శ్రీనివాసరావు చెప్పారు. అందులో ఇల్లు కడుతున్నారన్నారు.

జిల్లాకు 21 మంది శిక్షణ ఎస్సైలు

గుంటూరు నేరవార్తలు: జిల్లాలో 21 మంది శిక్షణ ఎస్సైలు సోమవారం ఎస్పీ వకుల్ జిందాల్ వద్ద రిపోర్టు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు, సహ ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బందితో గౌరవప్రదంగా ప్రవర్తించాలన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి అవగాహన పెంచుకోవాలన్నారు.

మైక్రోబయాలజీ విభాగం అధిపతిగా శివమ్మ

గుంటూరు వైద్యం: గుంటూరు వైద్య కళాశాల సూక్ష్మజీవశాస్త్రం విభాగం అధిపతిగా శివమ్మను నియమిస్తూ ప్రిన్సిపల్ సుందరాచారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పని చేసిన జయలక్ష్మి ఈనెల 30న ఉద్యోగ విరమణ చేస్తున్నందున ఈ నియామకం అవసరమైంది.

బెంగళూరు, హైదరాబాద్ మార్గాల్లో ప్రత్యేక బస్సులు

పట్నంబజారు: దసరా నేపథ్యంలో ఈ నెల 30న గుంటూరు నుంచి బెంగళూరుకు ఒక బస్సు, హైదరాబాద్‌కు 5 బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి విమల చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి గుంటూరుకు వచ్చే వారి కోసం వీటిని ఏర్పాటు చేసినట్టు వివరించారు. అక్టోబరు 1న గుంటూరు నుంచి చెన్నైకు 2, గుంటూరు నుంచి హైదరాబాద్‌కు 8 ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. దసరా అనంతరం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల నుంచి గుంటూరుకు వచ్చే వారికోసం ప్రత్యేక సర్వీసులుంటాయని చెప్పారు. ☛ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వినియోగించుకునే మహిళలు తమ వెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాలని విమల సూచించారు. లేదంటే దాని నకలు, రేషన్‌కార్డు నకలు, పాస్‌పోర్టు నకలులో ఏదైనా ఒకటి తేవాలని చెప్పారు. తమ సెల్‌ఫోన్లలో ఆ గుర్తింపు కార్డులుంటే చూపించొచ్చని తెలిపారు.

జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు మేలు

పట్నంబజారు, న్యూస్‌టుడే: సామాన్య కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం జీఎస్టీ శ్లాబ్స్ తగ్గించిందని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. సోమవారం సాయంత్రం జీఎస్టీ అధికారులతో ఆయన లాలాపేట, పట్నంబజారు, ఏలూరుబజారు ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలను సందర్శించారు. ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ పుస్తకాలు, ఇతరత్రా వస్తువులపై జీఎస్టీ గతంలో ఏవిధంగా ఉంది? ప్రస్తుతం ఎంత శాతం తగ్గిందో తెలుసుకున్నారు. జీఎస్టీ తగ్గింపు వివరాలతో దుకాణాల వద్ద బోర్డులు ప్రదర్శించాలన్నారు. జాయింట్ కమిషనర్ గీతా మాధురి మాట్లాడుతూ దసరా నుంచి దీపావళి వరకు జీఎస్టీపై ప్రత్యేక ప్రచార అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల మందులు, ఆహారం, విద్యా, నిత్యావసరాలు, స్టేషనరీ తదితర వస్తువులపై సామాన్యులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీనివాస్, జీఎస్టీ అధికారి ఓ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పట్నంబజారులో దుకాణాలు పరిశీలించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే నసీర్, వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ గీతామాధురి

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: జీఎంసీకి వివిధ మార్గాల ద్వారా వచ్చే ప్రజాఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర సూచించారు. సోమవారం ముందుగా కమిషనర్ ఛాంబర్‌లో డయర్ యువర్ కమిషనర్‌లో 27 ఫిర్యాదులు రాగా వాటిని ఆయా విభాగాల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కౌన్సిల్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు అదనపు కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి స్వీకరించారు. వివిధ విభాగాలకు సంబంధించి 31 అర్జీలందాయి. వీటిని సంబంధిత అధికారులకు పంపించారు. మేయర్ కోవెలమూడి మాట్లాడుతూ అర్జీలు దీర్ఘకాలం పెండింగ్‌లో ఉండడానికి వీల్లేదన్నారు. గతంలో వచ్చినవి పునరావృతంకాకుండా శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీ శ్రీనివాసరావు, ఇన్‌ఛార్జి ఎస్ఈ సుందరరామిరెడ్డి విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదులు స్వీకరిస్తున్న మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏసీ ఓబులేసు

☛ గుజ్జనగుండ్ల ప్రధాన కూడలి నుంచి ఆంజనేయస్వామి గుడిరోడ్డులో రహదారి కాలువలకంటే లోతట్టుగా ఉన్నందున వర్షం కురిస్తే మురుగునీరు, బురద ఇళ్ల ఎదుటకు చేరుతోందని స్థానికులు తెలిపారు. రహదారి సమస్య పరిష్కరించాలని గతంలో ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు.

అన్నపూర్ణ కాంప్లెక్స్‌పై అర్జీ అందజేసిన కొల్లి శారదామార్కెట్ లీజుదారులు

☛ అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ మాస్టర్ ప్లానుకు విరుద్ధంగా నిర్మించారని కొల్లి శారదా హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ లీజుదారుల కమిటీ ఫిర్యాదు చేసింది. రెసిడెన్షియల్ ప్రాంతంలో అక్రమంగా వాణిజ్య అవసరాల మార్కెట్ నిర్మించి అద్దెలకిచ్చారని తెలిపింది. పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

అత్యాధునిక గుండె వైద్యం అందించడమే లక్ష్యం

వివరాలు వెల్లడిస్తున్న వైద్యులు నాగార్జున, హేమ సుందర్

పట్టాభిపురం, న్యూస్‌టుడే : ప్రజలకు ప్రపంచ స్థాయి గుండె వైద్య చికిత్స అందించడమే తమ లక్ష్యమని శ్రేష్ఠ సూపర్ స్పెషాలిటీ డైరెక్టర్, కార్డియాలజిస్ట్ గొట్టిపాటి నాగార్జున వెల్లడించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జేకేసీ కళాశాల రోడ్డులోని శ్రేష్ఠ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ. . హార్ట్ ఎటాక్ వచ్చిన రోగుల ప్రాణాలను కాపాడడంలో ప్రైమరీ పీసీఐ స్టెంట్ విధానం ప్రాముఖ్యత తెలిపారు. హేమసుందర్ కూడా మాట్లాడారు.

వ్యర్థాలు ఇలాగే వదిలేస్తారా?

అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది. ఇటీవల బస్టాండు సెంటర్లోని సైడు కాలువల్లో అధికారులు పూడికతీత పనులు చేపట్టి వ్యర్థాలను తొలగించకుండా వదిలేశారు. అప్పటి నుంచి స్థానిక వ్యాపారులతో పాటు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ముక్కులు మూసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే నగరంలో రోగాలు విజృంభిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అపరిశుభ్ర పరిస్థితులను ఇలా వదిలేయడం సరికాదని స్థానికులు చెబుతున్నారు. **- న్యూస్‌టుడే, పట్నంబజారు**

రోడ్లపైకి మురుగునీరు

ఏటుకూరురోడ్డు డీఎస్ నగర్ వద్ద ప్రధాన కాలువల అధ్వానంగా మారాయి. పూడికలు పేరుకుపోతున్నా పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. మురుగునీటి ప్రవాహం సక్రమంగా లేక రోడ్లపైకి వస్తోంది. అందులోంచే రాకపోకలు చేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని కాలువల్లో పూడికలు తీయించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, నగరపాలక సంస్థ**

డీడీగా పాల్‌సుధాకర్

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: గుంటూరు వైద్య కళాశాలలో సహాయ సంచాలకులుగా పని చేస్తున్న పాల్‌సుధాకర్‌కు ఉప సంచాలకుడిగా పదోన్నతిపై గుంటూరు జోన్ ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయంలో నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ సోమవారం జీవో జారీ చేశారు. ఆయన వచ్చేనెల 1న నూతన బాధ్యతలు చేపట్టనున్నారు.

పాతగుంటూరులోని రెడ్లబజారులో ..

పొన్నూరు రోడ్డులోని దేవస్థానంలో ..

కాకానిరోడ్డు అమ్మవారి ఆలయంలో..

లాలాపేట శ్రీవారి ఆలయంలో...

కొత్తపేట శివాలయంలో..

గంటలమ్మచెట్టువీధిలోని కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో సరస్వతిగా...

తమ్మారంగారెడ్డినగర్‌లోని దేవస్థానం వద్ద చిన్నారులకు పుస్తకాల పంపిణీ

సరస్వతీ నమస్తుభ్యం

మూలా నక్షత్రం సందర్భంగా ఆలయాల్లో అమ్మవార్లను సరస్వతీ దేవిగా అలంకరించారు. పిల్లలతో ప్రత్యేక పూజలు చేయించారు.

- న్యూస్‌టుడే, పట్నంబజారు, నెహ్రూనగర్

పాతగుంటూరు వినోబానగర్‌లో కుంకుమపూజలు

నగల దుకాణంలో చోరీ చేసిన ఇద్దరి అరెస్టు

గుణగంటి క్రాంతి, ఈగ మణికంఠన్

చెన్నై (ప్యారిస్), న్యూస్‌టుడే: నగల దుకాణంలో పనిచేస్తూ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై షావుకారుపేటకి చెందిన జయేష్ జైన్ స్థానికంగా బంగారు నగల హోల్‌సేల్ దుకాణం నడుపుతున్నారు. గత ఆగస్టులో నగల నిల్వను సరిచూడగా సుమారు 1200 గ్రాముల నగలు తగ్గాయి. దీంతో ఎలిఫెంట్‌గేట్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి చెన్నైలో ఉంటూ నగల దుకాణంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వారు ఏడాదికి పైగా దుకాణంలో కొంచెం కొంచెంగా నగలను చోరీ చేసినట్లు తెలిసింది. నిందితులు తెలంగాణ రాష్ట్రం, నల్గొండకి చెందిన గుణగంటి క్రాంతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకి చెందిన ఈగ మణికంఠన్‌గా గుర్తించారు. వారి నుంచి 75 గ్రాముల నగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించినట్లు సోమవారం పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరి కొందరి కోసం గాలిస్తున్నారు.

బంగారం పేరిట రూ.12 లక్షలకు టోకరా

పట్టాభిపురం, న్యూస్‌టుడే: రూ. 12 లక్షలు ఇస్తే అర కేజీ బంగారం ఇస్తామని ఒక మహిళను దగా జేసిన గుర్తుతెలియని వ్యక్తులపై అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు విద్యానగర్‌కు చెందిన పఠాన్ గాలి షాహిద్, ఎల్ఐసీ ఏజెంట్ కాగా ఆయన భార్య నగీన. గుర్తు తెలియని వ్యక్తులు నగీనాకు ఫోన్ చేసి మీరు నాకు తెలుసని, తాతగారిల్లు పునాదులు తవ్వినప్పుడు 4 కిలోల వరకు బంగారం దొరికిందని, సెల్ ఫోన్‌లో ఫొటోలు పెట్టారు. కర్ణాటకలోని హాస్‌పేట్‌లో కుద్దీల్ రావాలని, రూ. 12 లక్షలు ఇస్తే అర కిలో బంగారం ఇస్తామని నమ్మించారు. ఈనెల 7న వెళ్లగా... ఫోన్‌లో మాట్లాడిన గీత, రవి, మరో వ్యక్తి కలిసి 0.800 మిల్లీ గ్రాముల బంగారపు ముక్క ఇచ్చారు. అది గుంటూరుకు తీసుకొచ్చి దుకాణంలో తనిఖీ చేయించగా బంగారమేనని తేలింది. వారి మాటలు నమ్మి రూ. 12 లక్షలు అప్పు చేసి 13న కర్ణాటక వెళ్లి డబ్బులివ్వగా వారు బంగారపు వస్తువు ఇచ్చారు. దానిని తీసుకొచ్చి తనిఖీ చేయిస్తే.. రాగి, జింక్ మిశ్రమంతో చేసిందని తేలింది. వారి ఫోన్ నంబర్లు స్విచాఫ్ చేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసగాళ్లు పేరు మార్చి షాహిద్ కార్యాలయంలో పనిచేసే వారికి ఫోన్ చేసి బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సూపర్‌ఫాస్ట్‌గా శబరి ఎక్స్‌ప్రెస్ రైలు

గుంటూరు రైల్వే : తిరువనంతపురం సెంట్రల్- సికింద్రాబాద్- తిరువనంతపురం మధ్య గుంటూరు మీదుగా నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ రైలు(20630/20629) సోమవారం నుంచి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చారు. దీనివల్ల ఈ రైలు(20630) తెనాలి 05.18, గుంటూరు 06.05, సత్తెనపల్లి 06.54, పిడుగురాళ్ల 07.19, నడికుడి 07.39, సికింద్రాబాద్ 11.00 గంటలకు చేరనుంది. తిరుగుప్రయాణంలో ఈ రైలు(20629) సికింద్రాబాద్‌లో 12.20 గంటలకు బయలుదేరి నడికుడి 14.54, పిడుగురాళ్ల 15.14, సత్తెనపల్లి 15.40, గుంటూరు 17.00, తెనాలి 17.44 గంటలకు రానుంది. ఇప్పటివరకు 17229/17230 నంబర్లతో ఈ రైలు నడిచింది.

పత్రికా ప్రకటన

ఇది ద్వారా సాధారణ ప్రజలకు, సంబంధిత వ్యక్తులకు, ప్రభుత్వ, పబ్లిక్, మరియు ఆర్థిక సంస్థలకు తెలియజేయబడుతుంది ఏమనగా, కింద పేర్కొన్న ఎగ్జిక్యూటెంట్లు (మా క్లయింట్లు) వారు, జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం, నల్లపాడు, గుంటూరు జిల్లా, వద్ద డాక్యుమెంట్ నెం.127/2021, తేదీ: 12.01.2021 నందు నమోదైన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA) పత్రాన్ని రద్దు చేయడానికి సంబంధించి చట్టపరమైన ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

ఈ ప్రకటన, పబ్లిక్, సంబంధిత వ్యక్తులు, మరియు ఆర్థిక/ప్రాపర్టీ వ్యవహారాల్లో నిమగ్నమయ్యే వ్యక్తులకు స్పష్టమైన అవగాహన, భవిష్యత్తులో ఏవైనా హక్కుల లేదా లావాదేవీలపై ప్రాభావం ఉండకపోవడం కోసం, ప్రాథమిక నోటీసుగా విడుదల చేయబడుతోంది.

ఎగ్జిక్యూటెంట్లు (మా క్లయింట్లు)

1. చల్లా అచ్చమ్మ, చల్లా చలమారెడ్డి గారి భార్య, వయస్సు: 74 సంవత్సరాలు, డోర్ నెం. 2-68, తక్కెళ్లపాడు గ్రామం, ఫిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా.
2. ముత్యాల వెంగళరెడ్డి, ముత్యాల హనుమిరెడ్డి గారి కుమారుడు, వయస్సు: 46 సంవత్సరాలు, డోర్ నెం. 2-68, తక్కెళ్లపాడు గ్రామం, ఫిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా.
3. ఇందూరి అనసూర్యమ్మ, ఇందూరి వేమారెడ్డి గారి భార్య, వయస్సు: 37 సంవత్సరాలు, డోర్ నెం. 3-1, తక్కెళ్లపాడు గ్రామం, ఫిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా.

క్లెయిమెంట్లు (వారితో సంబంధం ఉన్న వ్యక్తులు / హక్కుదారులు)

1. మేడా వెంకట రామ్ రెడ్డి, మేడా వెంకట మల్లిఖార్జునరెడ్డి గారి కుమారుడు, వయస్సు: 26 సంవత్సరాలు, 1/3వ లైన్, చెన్నయగారిపల్లి, టంగుటూరు, కడప జిల్లా.
2. తంబెల వేణుగోపాల్ రెడ్డి, తంబెల రామిరెడ్డి గారి కుమారుడు, వయస్సు: 39 సంవత్సరాలు, డోర్ నెం.13/56, కొత్తఇండ్లుమందారం, రాజంపేట, కడప జిల్లా.
3. గెడ్డెం జనార్ధనరెడ్డి, గెడ్డెం వెంకటరెడ్డి గారి కుమారుడు, వయస్సు: 42 సంవత్సరాలు, మారయ్యగారిపల్లి, ఒంటిమిట్ట, కడప జిల్లా.

ముఖ్య గమనిక: పై పేర్కొన్న GPA రద్దు ప్రక్రియ, ఇప్పటి వరకు పూర్తి కాలేదని, కానీ ఇది చట్టపరంగా కొనసాగుతోందని స్పష్టంగా తెలియజేయబడింది.

GPA ఆధారంగా ఏవైనా లావాదేవీలు, ఒప్పందాలు, హక్కుల వినియోగం చెల్లుబాటు కావు. భవిష్యత్తులో కూడా ఈ GPA రద్దు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి చట్టపరమైన హక్కులు ఏర్పడవు. ఏవైనా వాదనలు, అభ్యంతరాలు, లేదా సంబంధిత ఆధారాలు ఉన్న వ్యక్తులు, ఈ ప్రకటన వెలువడిన తేదీ నుండి 15 రోజుల్లోపు క్రింద పేర్కొన్న న్యాయవాది చిరునామాకు లిఖితపూర్వకంగా తెలియజేయాలి.

షెడ్యూలు: గుంటూరు జిల్లా, నల్లపాడు గ్రామం, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెం.563/5లోని మొత్తం Ac.8-74 సెంట్లలో భాగమైన 6-12 సెంట్ల (హెక్టేరు 2.4780) భూమి. ఇందుకు హద్దులు: తూర్పు: ఇంతూరి అయ్యలరెడ్డి గారి భూమి దక్షిణం: దుగ్గెంపూడి రామిరెడ్డి వగైరాల భూమి పడమర: ఎగ్జిక్యూటెంట్లకు మిగిలిన భూమి ఉత్తరం: రైల్వే ట్రాక్

ఈ భూమికి సంబంధించిన అన్ని హక్కులు, వసరులు, రాకపోక మార్గాలు, నీటి పారుదల హక్కులు, ఈజ్‌మెంట్ హక్కులు, మరియు ఇతర అనుబంధ ప్రయోజనాలు కూడా ఈ GPA రద్దు ప్రక్రియలో భాగంగా రద్దు చేయబడ్డాయి.

హెచ్చరికలు: 1. ఈ GPA ఆధారంగా ఏవైనా లావాదేవీలు, ఒప్పందాలు, లేదా హక్కుల వినియోగం చట్టపరంగా చెల్లుబాటు కానివి.
2. ఏవైనా వ్యక్తులు GPA రద్దు ప్రక్రియకు ఎటువంటి విఘాతం కలిగించవద్దు; లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
3. సంబంధిత వ్యక్తులు, క్లెయిమెంట్లు, ఎగ్జిక్యూటెంట్లను తప్పుగా లేదా మోసపూర్వకంగా కలపడం లేదా వాదించడం చేయవద్దు.

తేది: 29.09.2025
స్థలం: గుంటూరు

దుగ్గిరాల సుభాష్, న్యాయవాది,
డోర్ నెం.2-188, పుణ్యక్షేత్రం, రాజానగరం మండలం,
తూర్పు గోదావరి జిల్లా. Cell: 8919443400

గ్లోబల్ ఎరైజ్ సిటీస్ ఫోరం సదస్సుకు మేయర్, కమిషనర్

ఈనాడు, అమరావతి: న్యూఢిల్లీలో అక్టోబర్ 8, 9 తేదీల్లో జరిగే ది గ్లోబల్ ఎరైజ్ సిటీస్ ఫోరం 2025 సదస్సుకు గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు హాజరుకానున్నారు. ఈ మేరకు అనుమతిస్తూ సోమవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు వెలువరించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయూఏ), దక్షిణాసియా ఐసీఎల్ఈఎస్ఐ సంయుక్త భాగస్వామ్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

ప్రైవేటు ఆసుపత్రి వైద్యులపై ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: భుజం నొప్పి చికిత్స కోసం గుంటూరులోని రావుస్ ఆసుపత్రికి తీసుకెళితే మెడకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు తన బిడ్డ ప్రాణాలు పోయేందుకు కారణమయ్యారంటూ నలమలపు పద్మావతి సోమవారం గుంటూరు తూర్పు డీఎస్పీ అజీజ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమికంగా విచారణ ప్రారంభించామని, వాస్తవాలు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రావుస్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ మోహన్‌రావుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ కె.విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

వినూత్నంగా ఆలోచించండి

ప్రారంభిస్తున్న తులసీ రామచంద్రప్రభు, టి. కన్నన్

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: సీతానగర్‌లో సోమవారం పవర్‌కేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను తులసీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ తులసీ రామచంద్రప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉద్యోగాల వేటలో కాకుండా వినూత్నంగా ఆలోచించి కొత్త సంస్థలు స్థాపించాలన్నారు. పవర్‌కేర్ సొల్యూషన్స్ ఎండీ టి. కన్నన్ మాట్లాడుతూ వేద వారాహి ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆధునిక సాంకేతికతతో కూడిన అనేక రకాల జనరేటర్లకు 2కేవీఏ నుంచి 2500కేవీఏ వరకు సేల్స్, విడిభాగాలు, సర్వీసు, ఏఎంసీ అందించడం తమ లక్ష్యమన్నారు.

నూతన వస్త్రాల చోరీ

పట్నంబజారు, న్యూస్‌టుడే: పాతబస్టాండు సెంటర్లోని ఒక వస్త్ర దుకాణంలో కొంతమంది మహిళలు కొత్త దుస్తులు చోరీ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఆరుగురు మహిళలు వచ్చారు. చీరాల నుంచి వచ్చామని చెప్పి నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తున్నట్లు నటించారు. సిబ్బంది వస్త్రాలు చూపుతుండగా.. సదరు మహిళలు గుట్టుచప్పుడు కాకుండా తాము ధరించిన చీరల్లో ప్రత్యేకంగా తయారు చేయించిన బ్యాగ్‌ల్లో నూతన వస్త్రాల సెట్స్‌ను దాచేశారు. అనంతరం దుకాణం నుంచి వెళ్లిపోతుండగా.. చివరిలో ఉన్న ఓ మహిళ నుంచి చోరీ చేసిన వస్త్రాల సెట్ జారి కింద పడడం చూసిన సేల్స్‌మెన్ అప్రమత్తమై వెంటనే అరిచారు. ఈలోగా సదరు మహిళలు ఆటోలో పరారయ్యారు. చోరీకి గురైన వస్త్రాల విలువ రూ. 60 వేల వరకు ఉన్నట్లు తెలిసింది.

ఏఎస్సై కుటుంబానికి చేయూత

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : గత జూన్‌లో మృతి చెందిన ఏఆర్ ఏఎస్సై చిలకా రత్నం కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూతగా సోమవారం కార్పస్ ఫండ్ నుంచి రూ. లక్ష చెక్కును ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు.

(c) eenadu

గుంటూరు పశ్చిమ

నూతన జీఎస్టీతో ప్రజలకు మేలు

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మాధవి

పట్టాభిపురం, న్యూస్‌టుడే: కేంద్రం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ 2.0తో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే గళ్లా మాధవి పేర్కొన్నారు. గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 'జీఎస్టీ సంస్కరణలు రైతులు, మహిళలు, చిరు వ్యాపారులకు గేమ్ ఛేంజర్ అవుతాయి. పాలఉత్పత్తులు, మందులు, ట్రాక్టర్లు వంటి వస్తువులపై పన్ను తగ్గింపుతో ప్రజలకు ఖర్చులు తగ్గి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ధరలు తగ్గడంతో ఎంఎస్ఎంఈ రంగం బలోపేతమవుతుంది. ఎరువులు, వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ 5 శాతానికి తగ్గించడం వల్ల రైతుల ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. శీతలగిడ్డంగులు, సాగునీటి సేవలపై జీఎస్టీ పూర్తిగా తొలగించడంతో పంటలు ఎక్కువ కాలం నిల్వ చేయడంతో రైతులకు మంచి ధర లభించే అవకాశముంది. శానిటరీ నాప్కిన్స్, మహిళా ఆరోగ్య కిట్లు, హ్యాండ్లూమ్ చీరలు, హ్యాండీక్రాఫ్ట్స్‌పైనా ఊరట లభిస్తుంది. ఉత్పత్తి ఖర్చులు తగ్గడంతో నూతన పరిశ్రమలు వస్తాయి. రాష్ట్ర జీడీపీలో 15 శాతం వృద్ధి సాధ్యమవుతుంది. హార్టికల్చర్, టెక్స్‌టైల్ రంగాలకు మార్కెట్ లింకేజీ కల్పించడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నూతన జీఎస్టీ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు వేయడానికి దోహదం చేస్తుంది' అని ఎమ్మెల్యే మాధవి వివరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

80086 22566, 97042 53525, 80085 74897

? ఎస్సీ కాలనీ నుంచి హౌసింగ్ బోర్డుకు వెళ్లే దారిలో రహదారి వెంబడి డ్రెయిన్‌లో మురుగు ముందుకు కదలడంలేదు. దీంతో దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడద ఎక్కువైంది. - స్థానికులు

✔ కాలువల్లో పూడిక తొలగించేలా చర్యలు తీసుకుంటాం. - అంగడి రాజేష్, శానిటరీ సూపర్‌వైజర్

కాలువల్లో పూడికతీత: కంకరగుంట ఆర్‌యూబీ వద్ద డ్రెయిన్‌లో సిల్టు పేరుకుపోయి మురుగు ముందుకు కదలడంలేదు. రహదారిపై మురుగు నీరు రావడంతో దుర్వాసన వెదజల్లుతోంది. సమస్యను 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా జీఎంసీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ అంగడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించి పారిశుద్ధ్య కార్మికులను పంపి కాలువలోని వ్యర్థాలు తీయించారు. - న్యూస్‌టుడే, ఏటీ అగ్రహారం

స్పందనకు వందనం

ఆచార్యులుగా పదోన్నతి

గుంటూరు వైద్యం: గుంటూరు వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సహాయాచార్యులుగా పని చేస్తున్న పలువురు బోధనాసిబ్బందికి ఆచార్యులుగా పదోన్నతులిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. అరుణకుమార్ (న్యూరాలజీ), శివరామకృష్ణ (నెఫ్రాలజీ)లను పదోన్నతిపై విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలకు బదిలీ చేశారు. రామకృష్ణ (న్యూరో సర్జరీ)ను మచిలీపట్నం, జయపాల్ (పీడియాట్రిక్ సర్జరీ)ను గుంటూరులోనే నియమించారు.

రూ.35 లక్షలతో జనరేటర్ కొనుగోలుకు నిర్ణయం

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: గుంటూరు వైద్య కళాశాలలో పెరిగిన విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా రూ.35 లక్షలతో 250 కేవీఏ జనరేటర్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ అధికారులు బిడ్లు పిలిచి గుత్తేదారుణ్ని ఎంపిక చేశారు. కళాశాలలో నూతన పరికరాల ఏర్పాటుతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూతన జనరేటర్ అవసరమని ప్రిన్సిపల్ సుందరాచారి పంపిన ప్రతిపాదనకు అనుమతి మంజూరైంది. ఇందుకు అవసరమైన మొత్తాన్ని కళాశాల నిధుల నుంచే ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థుల క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లేందుకు మినీ బస్సు అవసరమని ప్రిన్సిపల్ చేసిన ప్రతిపాదనకు అనుమతి మంజూరైంది. దీంతో రూ.25 లక్షల వ్యయంతో మినీ బస్సు కొనుగోలుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు.

గ్లోబల్ వైజ్ సిటీస్ ఫోరం సదస్సుకు మేయర్, కమిషనర్

ఈనాడు, అమరావతి: న్యూదిల్లీలో అక్టోబర్ 8, 9 తేదీల్లో జరిగే ది గ్లోబల్ వైజ్ సిటీస్ ఫోరం 2025 సదస్సుకు గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు హాజరు కానున్నారు. ఈ మేరకు అనుమతిస్తూ సోమవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ ఉత్తర్వులు వెలువరించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయూఏ), దక్షిణాసియా జనీవాఈఐఎవిఐ సంయుక్త భాగస్వామ్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

ఘనంగా వేదస్వస్తి

కార్యక్రమంలో పండితులు

గుంటూరు సాంస్కృతికం: బృందావన్ గార్డెన్స్ ధార్మిక ప్రాంగణంలోని యాగశాలలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో సోమవారం వేదస్వస్తి జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి 235 మంది వేదపండితులు తరలివచ్చారు. రాత్రి గణపతి, శివలింగం, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు చేశారు. రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. పండితులను నిర్వాహకులు సత్కరించారు. శ్రీహరి, సత్యనారాయణ, డాక్టర్ శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షుడు మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు పాల్గొన్నారు.

వెండింగ్ జోన్ల ఏర్పాటు ఏమైనట్టో?

న్యూస్‌టుడే-నగరపాలక సంస్థ, పట్టాభిపురం

కంకరగుంట కృష్ణాక్షేత్రం వద్ద వెండింగ్ జోన్ బోర్డులు

నగరంలో వెండింగ్ జోన్ల ఏర్పాటుపై ఏళ్లుగా చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. చిరు వ్యాపారులు, హాకర్లు రహదారుల మార్జిన్ల వెంబడి వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు గుర్తించారు. అనధికార పార్కింగ్ కూడా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే వెండింగ్ జోన్లు ఏర్పాటు చేస్తామని జీఎంసీ యంత్రాంగం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు నగరంలో ఎంతమంది హాకర్లు, చిరువ్యాపారులు ఉన్నారో లెక్క తేల్చలేదు. పలుమార్లు మెప్మా, వార్డు సచివాలయాల సిబ్బందితో చేయించిన సర్వేల్లో గుర్తించిన వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాల్సి ఉన్నా.. ఇంతవరకు కార్యాచరణలోకి రాలేదు.

కూటమి ప్రభుత్వం వచ్చాక తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నసీర్, గళ్లా మాధవి చొరవతో వెండింగ్ జోన్ల ప్రక్రియలో కదలిక వచ్చింది. గుజ్జనగుండ్ల మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఎదుట, కృష్ణాక్షేత్రం వద్ద జోన్ల ఏర్పాటుకు కేటాయించి మార్కింగ్ ఇచ్చి బోర్డులు ఏర్పాటు చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో అనేకచోట్ల ప్రతిపాదనలున్నా ఎక్కడా కనీసం మార్కింగ్ కూడా ఇవ్వలేదు. ❖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో మార్కింగ్ చేసిన చోట్ల చిరువ్యాపారులకు స్థలాలు కేటాయించలేదు. ❖ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట, పట్నంబజారు, పల్నాడు బస్టాండ్, హిందూ కాలేజీ కూడలి, నాజ్‌సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు, గుంటూరువారి తోట రోడ్డు, బస్టాండ్ ఎదుట, రెడ్‌ట్యాంకు, బీఆర్ స్టేడియం ఎదుట, పాతబస్టాండ్ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల కారణంగా రహదారుల మార్జిన్లు ఆక్రమణలకు గురయ్యాయి. ❖ పట్టాభిపురం, కొరిటెపాడు, గుజ్జనగుండ్ల, లక్ష్మీపురం, బ్రాడీపేట, అరండల్‌పేట రహదారుల వెంబడి ఇదే పరిస్థితి.

స్థలాలు గుర్తించినా....

వెండింగ్ జోన్ల ఏర్పాటుకు పట్టణ ప్రణాళిక, ట్రాఫిక్ పోలీస్ విభాగాలు ప్రాంతాల వారీగా స్థలాలు గుర్తించాయి. వీధివ్యాపారులను గుర్తించి కార్డులు జారీ చేసే ప్రక్రియ పూర్తికాలేదు. అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. గతంలోనే గ్రీన్, రెడ్, అంబర్ జోన్ల ఏర్పాటుకు వీలుగా ప్రాంతాలను అధికారులు గుర్తించారు. వారు మారిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికైనా నగరపాలకసంస్థ ఉన్నతాధికారులు, పట్టణ ప్రణాళికావిభాగం సిటీప్లానర్, ట్రాఫిక్ పోలీసు విభాగాలు సమన్వయంతో వ్యవహరించి వీధివ్యాపారుల క్రమబద్ధీకరణ నిర్వహించకపోతే రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యలు [illegible]

ధర వరలు

కృష్ణనగర్ రైతుబజార్‌లో నిన్నటి ధరలు(కిలో రూ.ల్లో): టమాట 16, వంగ 27, బెండ 19, పచ్చిమిర్చి 34, కాకర 27, బీర 38, క్యాబేజి 23, క్యారెట్ 38, దొండ 34, బంగాళదుంప 27, ఉల్లిపాయలు 10, గోరుచిక్కుడు 33, దోస 18, సొర 17, పొట్ల 19, అరటికాయ 7, చామదుంప 26, మునగ 12, బీట్‌రూట్ 34, కీరదోసకాయ 44, బీన్స్ 59, క్యాప్సికమ్ 54, కొత్తిమీర 30, ఆకుకూరలు 18, నిమ్మకాయలు 26, అల్లం 90, వెల్లుల్లి 110. - న్యూస్‌టుడే, పట్టాభిపురం

మైక్రోబయాలజీ విభాగం అధిపతిగా శివమ్మ

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: గుంటూరు వైద్య కళాశాల సూక్ష్మజీవశాస్త్ర విభాగం అధిపతిగా శివమ్మను నియమిస్తూ ప్రిన్సిపల్ సుందరాచారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పని చేసిన జయలక్ష్మి ఈనెల 30న ఉద్యోగ విరమణ చేస్తుండడంతో ఈ నియామకం అవసరమైంది.

జీఎస్టీ తగ్గింపుతో ప్రయోజనం

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: జీఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల ఔషధాలు, వైద్య పరికరాల ధరలు తగ్గాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయలక్ష్మి తెలిపారు. దీనివల్ల రోగులకు వైద్య ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఆరోగ్య బీమాపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేసినందున ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. అదే సమయంలో క్యాన్సర్ కారకమైన పొగాకు ఉత్పత్తులపై 28 శాతం నుంచి 40 శాతానికి పన్ను పెంచినందున పొగాకు వినియోగం తగ్గి క్యాన్సర్ కేసులు తగ్గుతాయని తెలిపారు.

ఉపా సెల్ పీవోగా సింహాచలం

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: గుంటూరు నగరపాలక సంస్థ ఉపాసెల్ పీవోగా డి.సింహాచలంను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఆయన విధుల్లో చేరనున్నారు.

డీడీగా పాల్‌సుధాకర్

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: గుంటూరు వైద్య కళాశాలలో సహాయ సంచాలకులుగా పని చేస్తున్న పాల్‌సుధాకర్‌ను ఉప సంచాలకులుగా పదోన్నతిపై గుంటూరు జోన్ ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయంలో నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ సోమవారం జీవో జారీ చేశారు.

సూపర్‌ఫాస్ట్‌గా శబరి ఎక్స్‌ప్రెస్ రైలు

గుంటూరు రైల్వే: తిరువనంతపురం సెంట్రల్-సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య గుంటూరు మీదుగా నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ రైలు(20630/20629) సోమవారం నుంచి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చారు. దీనివల్ల ఈ రైలు(20630) తెనాలి 05.18, గుంటూరు 06.05, సత్తెనపల్లి 06.54, పిడుగురాళ్ల 07.19, నడికుడి 07.39, సికింద్రాబాద్ 11.00 గంటలకు చేరనుంది. తిరుగుప్రయాణంలో ఈ రైలు(20629) సికింద్రాబాద్‌లో 12.20 గంటలకు బయలుదేరి నడికుడి 14.54, పిడుగురాళ్ల 15.14, సత్తెనపల్లి 15.40, గుంటూరు 17.00, తెనాలి 17.44 గంటలకు రానుంది. ఇప్పటివరకు 17229/17230 నంబర్లతో ఈ రైలు నడిచింది.

ప్రభుత్వ కార్యక్రమాలపై పర్యవేక్షణ తప్పనిసరి

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలను అధికారులు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధుల నియంత్రణ, గ్రామ, వార్డు సచివాలయ సేవలు, హౌసింగ్ తదితర కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా సురక్షితమైన తాగునీటి సరఫరాతో పాటు, పారిశుద్ధ్య పరిస్థితులను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలన్నారు. రోజూ నీటి నమూనాలు పరీక్షించడంతో పాటు, క్లోరినేషన్ తర్వాతే సరఫరా చేయాలన్నారు. ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ ప్రాంతాల్లో దోమలు నియంత్రణకు వెక్టార్ కంట్రోల్, ఆయిల్ బాల్స్, ఫాగింగ్‌కు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. జేసీ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ జీఎస్టీ 2.0 అవగాహన సమావేశాలు గ్రామ, జిల్లా స్థాయిలో నిర్వహించాలన్నారు. సచివాలయ సేవలకు సంబంధించి తల్లికి వందనం నగదు జమ ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఆటోమ్యుటేషన్‌లో ఆమోదం పొందిన దరఖాస్తుల ఈకేవైసీ నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, జడ్పీ సీఈవో జ్యోతిబసు, డీపీవో నాగేశ్వరరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మి, డీపీవో సాయికుమార్, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి పాల్గొన్నారు.

రైతులకు అందుబాటులోనే ఎరువులు

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు మిర్చియార్డులోని డీసీఎంఎస్ కేంద్రాన్ని ఛైర్మన్ వడ్రాణం హరిబాబు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు అవసరమైన డీఏపీ, యూరియా, కాంప్లెక్స్ ఎరువులను మార్క్‌ఫెడ్, ఇఫ్కో, కోరమండల్ సంస్థల ద్వారా అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో రాష్ట్రానికి అవసరమైన ఎరువులు తీసుకొచ్చేందుకు కృషి చేశారన్నారు. రాయితీ ధరలకే రైతులకు అందుతున్నాయని స్పష్టం చేశారు. నానో యూరియా, డీఏపీ వినియోగాన్ని తప్పనిసరిగా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ హరిగోపాలం, తెదేపా అధికార ప్రతినిధి బి.రామారావు తదితరులు పాల్గొన్నారు.

రైతుకు రసీదు అందజేస్తున్న హరిబాబు

బీసీ స్టడీ సర్కిల్ శిక్షణతో డీఎస్సీకి ఎంపిక

కలెక్టరు తమీమ్ అన్సారియాను కలిసిన నూతన ఉపాధ్యాయులు

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్ కొండంత అండగా నిలిచిందని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డీఎస్సీపై తొలి సంతకం చేయడంతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా మెగా డీఎస్సీకి 334 మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో 18 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. కార్యాలయంలో కలెక్టరు ఎ.తమీమ్ అన్సారియా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న వారిని సోమవారం అభినందించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఇన్‌ఛార్జి డైరెక్టరు కె.మయూరి పాల్గొన్నారు.

సంపత్‌నగర్‌లో..

మారుతీ దేవాలయంలో..


బృందావన గార్డెన్స్‌లో..

కొత్తకాలనీలో..

పట్టాభిపురంలో..

హౌసింగ్ బోర్డు కాలనీలో..

మల్లారెడ్డినగర్ అయ్యప్పస్వామి దేవస్థానంలో ..

మారుతీ దేవాలయంలో అక్షరాభ్యాసాలు

వీణాపాణి నమోస్తుతే..

గుంటూరు సాంస్కృతికం, పట్టాభిపురం, ఏటీ అగ్రహారం: దేవీనవరాత్రుల్లో సప్తమి మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం పలు దేవాలయాల్లో అమ్మవారిని సరస్వతీదేవీగా అలంకరించారు. ఆలయాల్లో సరస్వతీ సూక్త పారాయణం, దండక పఠనాలు జరిగాయి. బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయం, మల్లారెడ్డినగర్, మిర్చియార్డు రోడ్డులోని కొత్త కాలనీ, కేవీపీ కాలనీ, ఏటీ అగ్రహారం గాయత్రి మందిరం తదితర ఆలయాల్లో సాముహిక అక్షరాభ్యాసాలు చేయించి పుస్తకాలు, పలకలు, పెన్నులు బహూకరించారు.

చైతన్యపురి ద్వారకామాయి సాయిమందిర్‌లో చదువుల తల్లికి విద్యార్థుల పూజలు

మీ చొరవతోనే సమస్యల పరిష్కారం

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: మండల, డివిజన్ స్థాయిలో ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అర్జీలు అందిస్తున్నారు. మీరైనా చొరవ చూపి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో అధికారులకు 222 అర్జీలు అందజేశారు. బాధితుల ఆవేదన వారి మాటల్లోనే..

పీకల వాగుతో ఇక్కట్లు: ఆరిఫ్, గౌస్, సత్తార్, అఖిల్, సంగడిగుంట

వర్షం కురిసినపుడు పీకలవాగు ప్రవాహంతో గృహాలు నీట మునిగి ఇక్కట్లకు గురవుతున్నాం. 2024 సాధారణ ఎన్నికలకు ముందు కబాడీగూడెంలో పీకలవాగు ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. ఎన్నికల తర్వాత పనులు నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగు పొంగడంతో ఇబ్బందులు పడ్డాం. వాగు ఆధునికీకరణ పనులు చేసి ఇబ్బందులు తొలగించాలి.

కోడలు ఇంటిలోకి రానీయడం లేదు: షేక్ బేగం, యతిరాజుకాలనీ, గుంటూరు

నా కుమారుడు సుభానీ 2022లో మృతి చెందడంతో కోడలు నన్ను ఇంట్లోకి రానీయడంలేదు. అద్దె ఇంటిలో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నా. ప్రభుత్వం పింఛనులో రూ.2 వేలు అద్దెకు పోగా మిగిలిన డబ్బులతో అవసరాలు తీర్చుకోవడానికి సమస్యలు ఎదుర్కొంటున్నా. నాకు రక్షణ కల్పించాలి.

❖ నగరంలో పానీపూరీ బళ్లు పెట్టకుండా జీఎంసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేసి ఉపాధి లేకుండా చేశారని వ్యాపారులు రాజేశ్ దివాకర్, అనిల్, వీరేంద్ర, మనోజ్‌కుమార్, మదన్‌లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ, పిల్లలకు ఫీజులు చెల్లించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా మాకు అవకాశం కల్పించాలి.

IN THE COURT OF THE HON'BLE VI ADDL DISTRICT AND SESSIONS JUDGE, RANGA REDDY DISTRICT, AT: KUKATPALLY
O.S.No. 152 OF 2015

Between:
Smt. KOYI NAGA CHANDRIKA W/o Late Koyi Narendra Babu, aged about 46 years Occ: Housewife. R/o H.No: 5-215 Deepthi Sri Nagar, Road No: 14, Madinaguda, Serilingampally, K.V Ranga Reddy District, Pincode: 500049 ... Plaintiff

And
1) The Tahsildar, Serlingampally Mandal, Ranga Reddy District Telangana Pincode: 500046
2) The Tahsildar, Amenpur Mandal, (Patancheru Mandal), Sangareddy District, Telangana, Pincode: 502319
3) The MRO, Parwada Mandal (Old Lankalapallem Mandal), Anakapalli District, Andra Pradesh, Pincode-531021
4) The MRO, Guntur Rural Mandal (Old Nallpadu Mandal), Guntur District Andra Pradesh, Pincode: 522002
5) All Concerned.. ...Defendants
To,
ALL CONCERNED
NOTICE

The above Plaintiff has filed the above suit to declare her as only legal heirs of the deceased Koyi Narendra Babu S/o Koyi Shankar Rao, who died at his residency Dated on 08-01-2016. The said case stands posted to 16-10- 2025 at 10:30 A.M. If any-body has got any objection for grant of the above relief in favour of the said Plaintiff, they may file their objections before the Hon'ble VI ADDL DISTRICT AND SESSIONS JUDGE, RANGAREDDY DISTRICT, AT: KUKATPALLY on the said date. Otherwise, the matter will be heard and decided as per the Procedure.
// BY ORDER //
Sd/- M/s BRENDON GROSS, SATHISH PERLA
Advocates for Plainfiffs, Sec-bad
Cell No: 7416895837

మోసం చేసిన మహిళపై కేసు

పట్టాభిపురం: తెలుగు మహిళా నాయకురాలినని ప్రచారం చేసుకుంటూ డబ్బు, బంగారం తీసుకుని తిరిగి ఇవ్వమంటే ఇవ్వకుండా మోసం చేసిన ఓ మహిళపై పట్టాభిపురం ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. విద్యానగర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతానికి చెందిన వాసిరెడ్డి ప్రసన్న రాధికకు పలకలూరు రోడ్డుకు చెందిన మెట్ల ఉమాదేవి పరిచయమైంది. తాను డ్వాక్రా సాధికారిక కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అని, తెలుగు మహిళా నాయకురాలినని నమ్మించి ఉమాదేవి వద్ద డబ్బు, బంగారం తీసుకుంది. తీసుకున్న సొమ్ము, ఆభరణాలు ఇవ్వమంటే ఇవ్వకుండా బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విధులకు హాజరుకాని వైద్యుల వివరాలు పంపాలి

గుంటూరు వైద్యం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులకు హాజరుకాని వైద్యాధికారుల వివరాలు మంగళవారం ఉదయం పంపించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ సూచించారు. సోమవారం రాత్రి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో వీరపాండియన్ మాట్లాడుతూ వైద్యుల సమ్మె చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. అందువల్ల సమ్మెలో పాల్గొంటున్న వారి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో విజయలక్ష్మి పాల్గొన్నారు. చట్టం ప్రకారం ప్రభుత్వ వైద్యులు సమ్మె చేయడం చట్ట విరుద్ధమని డీఎంహెచ్‌వో విజయలక్ష్మి జిల్లాలోని పీహెచ్‌సీ వైద్యాధికారులకు సోమవారం లేఖ రాశారు. సమ్మెలో ఎవరూ పాల్గొనవద్దని సూచించారు.

అత్యాధునిక గుండె వైద్యమే లక్ష్యం

వివరాలు వెల్లడిస్తున్న వైద్యులు నాగార్జున, హేమసుందర్

పట్టాభిపురం, న్యూస్‌టుడే : ప్రజలకు ప్రపంచ స్థాయి గుండె వైద్య చికిత్స అందించడమే తమ లక్ష్యమని శ్రేష్ఠ సూపర్ స్పెషాలిటీ డైరెక్టర్, కార్డియాలజిస్ట్ గొట్టిపాటి నాగార్జున వెల్లడించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జేకేసీ కళాశాల రోడ్డులోని శ్రేష్ఠ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ.. హార్ట్ ఎటాక్ వచ్చిన రోగుల ప్రాణాలను కాపాడడంలో ప్రైమరీ పీసీఐ స్టెంట్ విధానం ప్రాముఖ్యత తెలిపారు. రోగిని ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే ఆధునిక పరికరాలతో ట్రో పోనిన్ టెస్టులు, ఈసీజీ, ఎకో, కరోనరీ యాంజియోగ్రఫీ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. హార్ట్ ఎటాక్‌గా నిర్ధారణ అయిన రోగులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. హేమసుందర్ మాట్లాడుతూ.. శ్రేష్ఠలో అత్యాధునిక సదుపాయాలు, 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటున్నారన్నారు.

వినూత్నంగా ఆలోచించండి

ప్రారంభిస్తున్న తులసీ రామచంద్రప్రభు, కన్నన్

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: సీతానగర్‌లో సోమవారం పవర్‌కేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను తులసీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ తులసీ రామచంద్రప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉద్యోగాల వేటలో కాకుండా వినూత్నంగా ఆలోచించి కొత్త సంస్థలు స్థాపించాలన్నారు. పవర్‌కేర్ సొల్యూషన్స్ ఎండీ టి. కన్నన్ మాట్లాడుతూ వేద వారాహి ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆధునిక సాంకేతికతతో కూడిన అనేక రకాల జనరేటర్‌లకు 2కేవీఏ నుంచి 2500కేవీఏ వరకు సేల్స్, విడిభాగాలు, సర్వీసు, ఏఎంసీ అందించడం తమ లక్ష్యమన్నారు.

జీఎస్టీ 2.0ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మాట్లాడుతున్న నగర మేయర్ రవీంద్ర

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జీఎస్టీ 2.0 ప్రయోజనాలను ప్రజలకు తెలిసేలా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర సూచించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం జీఎస్టీ 2.0పై అధికారులు, సచివాలయాల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. నగరంలోని 57 డివిజన్లల్లోని ప్రజలకు జీఎస్టీ 2.0ను వివరించాలని సూచించారు. కొన్ని నిత్యావసర సరకులు, ఔషధాల ధరలు తగ్గాయని చెప్పారు. ఇంటింటికి తిరిగి ఏయే వస్తువులపై ఎంతమేర జీఎస్టీ తగ్గిందనే విషయాలను వివరించాలని పేర్కొన్నారు. వ్యాపారులకూ తెలియజేయాలని సూచించారు. ఇన్‌ఛార్జి కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడారు. జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ అనసూయ, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, డి.శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ రాంబాబు, ఇన్‌ఛార్జి యస్.ఇ.సుందర్రామిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

బంగారం పేరిట రూ.12 లక్షలకు టోకరా

పట్టాభిపురం, న్యూస్‌టుడే: రూ.12 లక్షలు ఇస్తే అరకేజీ బంగారం ఇస్తామని ఒక మహిళను దగా చేసిన గుర్తుతెలియని వ్యక్తులపై అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు విద్యానగర్‌కు చెందిన పఠాన్ గాలి షాహిద్, ఎల్ఐసీ ఏజెంట్ కాగా ఆయన భార్య నగీన. గుర్తు తెలియని వ్యక్తులు నగీనాకు ఫోన్ చేసి మీరు నాకు తెలుసని, తాతగారిల్లు పునాదులు తవ్వినప్పుడు 4 కిలోల బంగారం దొరికిందని, సెల్ ఫోన్‌లో ఫొటోలు పెట్టారు. కర్ణాటకలోని హాస్‌పేట్‌లో కుద్దీల్ రావాలని, రూ.12 లక్షలు ఇస్తే అర కిలో బంగారం ఇస్తామని నమ్మించారు. ఈనెల 7న వెళ్లగా... ఫోన్‌లో మాట్లాడిన గీత, రవి, మరో వ్యక్తి కలిసి 0.800 మిల్లీ గ్రాముల బంగారపు ముక్క ఇచ్చారు. అది గుంటూరుకు తీసుకొచ్చి దుకాణంలో తనిఖీ చేయించగా బంగారమేనని తేలింది. వారి మాటలు నమ్మి రూ.12 లక్షలు అప్పు చేసి 13న కర్ణాటక వెళ్లి డబ్బులివ్వగా వారు బంగారపు వస్తువు ఇచ్చారు. దానిని తీసుకొచ్చి తనిఖీ చేయిస్తే.. రాగి, జింక్ మిశ్రమంతో చేసిందని తేలింది. వారి ఫోన్ నంబర్లు స్విచాఫ్ చేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే : ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో 'ఈనాడు' లక్ష్య అథ్లెట్స్ పతకాలు కైవసం చేసుకున్నారు. ఎస్.కె రోషన్, బి.గణ రమేష్ ఉత్తమ క్రీడాకారుల అవార్డులు సాధించారు. వీరిని జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, కోచ్ రవి అభినందించారు. రోషన్ అండర్-20 బాలుర విభాగంలో 110 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌ను 13.8 సెకండ్లలో పూర్తి చేసి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. గణ రమేష్ అండర్-14 బాలుర విభాగంలో బంగారు పతకాలు సాధించి ఉత్తమ క్రీడాకారుల ట్రోఫీలు కైవసం చేసుకున్నారు. వీరిద్దరూ అంతర్జాతీయ క్రీడాకారుడు కృష్ణమోహన్, రవి వద్ద శిక్షణ పొందారు. 'ఈనాడు' లక్ష్య అథ్లెట్స్ తొమ్మిది గోల్డ్, రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. షేక్ హమీద్ 10 గోల్డ్, నూర్ బాషా గోల్డ్, అబ్దుల్లా అహమ్మద్ గోల్డ్, ధనలక్ష్మి బ్రాంజ్, మస్తాన్ వలి బ్రాంజ్, ఇందుమతి గోల్డ్, ఆసియా సిల్వర్, పావని సిల్వర్, హాసిని బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ప్రతిభ కనపరిచిన క్రీడాకారుల్ని అథ్లెటిక్స్ సంఘం జిల్లా ఛైర్మన్ శేషయ్య, ఏఐసీసీ కార్యదర్శి ఉషారాణి తదితరులు అభినందనలు తెలియజేశారు.

క్రీడాకారులను అభినందిస్తున్న ప్రసాద్, రవి

పత్రికా ప్రకటన

ఇది ద్వారా సాధారణ ప్రజలకు, సంబంధిత వ్యక్తులకు, ప్రభుత్వ, పబ్లిక్, మరియు ఆర్థిక సంస్థలకు తెలియజేయబడుతుంది ఏమనగా, కింద పేర్కొన్న ఎగ్జిక్యూటెంట్లు (మా క్లయింట్లు) వారు, జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం, నల్లపాడు, గుంటూరు జిల్లా, వద్ద డాక్యుమెంట్ నెం.127/2021, తేదీ: 12.01.2021 నందు నమోదైన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA) పత్రాన్ని రద్దు చేయడానికి సంబంధించి చట్టపరమైన ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

ఈ ప్రకటన, పబ్లిక్, సంబంధిత వ్యక్తులు, మరియు ఆర్థిక/ప్రాపర్టీ వ్యవహారాల్లో నిమగ్నమయ్యే వ్యక్తులకు స్పష్టమైన అవగాహన, భవిష్యత్తులో ఏవైనా హక్కుల లేదా లావాదేవీలపై ప్రాభావం ఉండకపోవడం కోసం, ప్రాథమిక నోటీసుగా విడుదల చేయబడుతోంది.

ఎగ్జిక్యూటెంట్లు (మా క్లయింట్లు)
1. చల్లా అచ్చమ్మ, చల్లా చలమారెడ్డి గారి భార్య, వయస్సు: 74 సంవత్సరాలు, డోర్ నెం. 2-68, తక్కెళ్లపాడు గ్రామం, ఫిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా.
2. ముత్యాల వెంగళరెడ్డి, ముత్యాల హనుమిరెడ్డి గారి కుమారుడు, వయస్సు: 46 సంవత్సరాలు, డోర్ నెం. 2-68, తక్కెళ్లపాడు గ్రామం, ఫిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా.
3. ఇందూరి అనసూర్యమ్మ, ఇందూరి వేమారెడ్డి గారి భార్య, వయస్సు: 37 సంవత్సరాలు, డోర్ నెం. 3-1, తక్కెళ్లపాడు గ్రామం, ఫిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా.

క్లెయిమెంట్లు (వారితో సంబంధం ఉన్న వ్యక్తులు / హక్కుదారులు)
1. మేడా వెంకట రామ్ రెడ్డి, మేడా వెంకట మల్లిఖార్జునరెడ్డి గారి కుమారుడు, వయస్సు: 26 సంవత్సరాలు, 1/3వ లైన్, చెన్నయగారిపల్లి, టంగుటూరు, కడప జిల్లా.
2. తంబెల వేణుగోపాల్ రెడ్డి, తంబెల రామిరెడ్డి గారి కుమారుడు, వయస్సు: 39 సంవత్సరాలు, డోర్ నెం.13/56, కొత్తఇండ్లుమందారం, రాజంపేట, కడప జిల్లా.
3. గెడ్డం జనార్థనరెడ్డి, గెడ్డం వెంకటరెడ్డి గారి కుమారుడు, వయస్సు: 42 సంవత్సరాలు, మారయ్యగారిపల్లి, ఒంటిమిట్ట, కడప జిల్లా.

ముఖ్య గమనిక: పై పేర్కొన్న GPA రద్దు ప్రక్రియ, ఇప్పటి వరకు పూర్తి కాలేదని, కానీ ఇది చట్టపరంగా కొనసాగుతోందని స్పష్టంగా తెలియజేయబడింది.

GPA ఆధారంగా ఏవైనా లావాదేవీలు, ఒప్పందాలు, హక్కుల వినియోగం చెల్లుబాటు కావు. భవిష్యత్తులో కూడా ఈ GPA రద్దు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి చట్టపరమైన హక్కులు ఏర్పడవు. ఏవైనా వాదనలు, అభ్యంతరాలు, లేదా సంబంధిత ఆధారాలు ఉన్న వ్యక్తులు, ఈ ప్రకటన వెలువడిన తేదీ నుండి 15 రోజుల్లోపు క్రింద పేర్కొన్న న్యాయవాది చిరునామాకు లిఖితపూర్వకంగా తెలియజేయాలి.

షెడ్యూలు: గుంటూరు జిల్లా, నల్లపాడు గ్రామం, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెం.563/5లోని మొత్తం Ac.8-74 సెంట్లలో భాగమైన 6-12 సెంట్ల (హెక్టేరు 2.4780) భూమి. ఇందుకు హద్దులు: తూర్పు: ఇంతూరి అయ్యలరెడ్డి గారి భూమి దక్షిణం: దుగ్గెంపూడి రామిరెడ్డి వగైరాల భూమి పడమర: ఎగ్జిక్యూటెంట్లకు మిగిలిన భూమి ఉత్తరం: రైల్వే ట్రాక్

ఈ భూమికి సంబంధించిన అన్ని హక్కులు, వనరులు, రాకపోక మార్గాలు, నీటి పారుదల హక్కులు, ఈజిమెంట్ హక్కులు, మరియు ఇతర అనుబంధ ప్రయోజనాలు కూడా ఈ GPA రద్దు ప్రక్రియలో భాగంగా రద్దు చేయబడ్డాయి.

హెచ్చరికలు: 1. ఈ GPA ఆధారంగా ఏవైనా లావాదేవీలు, ఒప్పందాలు, లేదా హక్కుల వినియోగం చట్టపరంగా చెల్లుబాటు కానివి.
2. ఏవైనా వ్యక్తులు GPA రద్దు ప్రక్రియకు ఎటువంటి విఘాతం కలిగించవద్దు; లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
3. సంబంధిత వ్యక్తులు, క్లెయిమెంట్లు, ఎగ్జిక్యూటెంట్లను తప్పుగా లేదా మోసపూర్వకంగా కలపడం లేదా వాదించడం చేయవద్దు.

తేది: 29.09.2025
స్థలం: గుంటూరు

దుగ్గిరాల సుబాష్, న్యాయవాది,
డోర్ నెం.2-188, పుణ్యక్షేత్రం, రాజానగరం మండలం,
తూర్పు గోదావరి జిల్లా. Cell: 8919443400

(c) eenadu

నేటి అలంకారం.. శ్రీ దుర్గాదేవి
30-9-2025, మంగళవారం

విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం
కన్యాభిః కరవాలఖేట విలసద్ధస్తాభిరాసేవితాం
హస్తైశ్చక్రగదాసిఖేట విశిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే॥

దుర్గముడనే రాక్షస సంహారం చేసిన శక్తిస్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య ప్రభలతో వెలుగొందే ఈ దేవి భక్తులను సర్వదుర్గుణాల నుంచి కాపాడుతుంది. ఈమె మహా ప్రకృతి స్వరూపిణి. ఈ తల్లి ఉపాసన ద్వారా ఈతి బాధలు నశిస్తాయి. గ్రహబాధలు తొలగుతాయి. ఎరుపు వస్త్రాలు ధరించి, ఎర్రని పూలు, అక్షతలతో అమ్మను పూజించి, పులగం నివేదన చేయాలి. ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని జపించాలి. దుర్గాసూక్తం, లలిత అష్టోత్తరం, దుర్గాస్తోత్రాలు పారాయణ చేయాలి. వేదమండితులను ఈరోజు సత్కరిస్తే అమ్మ సంతోషిస్తుంది.



అమ్మవారి దర్శనానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు నమస్కరిస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ

కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మ సన్నిధికి వస్తున్న మంత్రి కొల్లు

దుర్గమ్మ అండ.. చంద్రన్న ముద్ర..

రాజగోపురం, మహామండపం, రాజమార్గం ఘనత ఆయనదే
ప్రస్తుతం అన్నదాన భవనం, ప్రసాదాల పోటు నిర్మాణం

ఈనాడు, అమరావతి
న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

దుర్గగుడిలో కీలకమైన అభివృద్ధి అంతా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది. ఆలయానికి రాజగోపురం నిర్మించేందుకు 1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రణాళికలు రూపొందించారు. కానీ తర్వాత పనులు ముందుకు కదల్లేదు. 2009, జనవరిలో ఘాట్‌రోడ్డులో భవానీ దీక్షల విరమణ సమయంలో తొక్కిసలాట జరగడంతో.. మళ్లీ రాజగోపురం, మహామండపం నిర్మాణం పనుల్లో కదలిక వచ్చింది. కానీ.. పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. మళ్లీ 2015లో

రాజగోపురం

మహామండపం

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో త్వరితగతిన పూర్తిచేసి.. రాజగోపురం, మహామండపం ఆరంభించారు. అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు.

ఇంద్రకీలాద్రి దిగువున ఇరుకుగా ఉన్న దారిని సైతం విశాలంగా మార్చారు. కనకదుర్గానగర్‌లో ఉండే ప్రైవేటు నివాసాలకు పరిహారం చెల్లించి స్థలం సేకరించారు. భక్తులు దిగి వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా.. విశాలమైన రాచమార్గం ఏర్పాటు చేశారు. 2015 సంవత్సరంలో కనకదుర్గానగర్‌లో సేకరించిన స్థలంలోనే ప్రస్తుతం ప్రసాదం పోటు, అన్నదాన భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు సైతం గత ప్రభుత్వంలో కేవలం ప్రణాళికల దశలోనే ఆగిపోయాయి. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే తాజాగా.. ఈ పనులు పరుగులు పెట్టించారు. రెండు భవనాలు 70 శాతం పూర్తయ్యాయి. ఈ రెండు భవనాల్లోనే ప్రస్తుత దసరా ఉత్సవాల్లో ప్రసాదాల తయారీ, అన్నదానం ఆరంభించారు.

ఆలయానికి బంగారు తాపడం

దుర్గగుడి ప్రధాన ఆలయం గోపురానికి బంగారు తాపడం చేయాలనే ప్రణాళిక 2000 సంవత్సరంలో రూపొందించారు. అనంతరం 2003లో కేవలం నాలుగో వంతు గోపురం మాత్రమే బంగారు తాపడం చేసి, ఆలయం ఎదుట బంగారు ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. మళ్లీ 2004 సంవత్సరంలో కృష్ణా పుష్కరాల తర్వాత నుంచి గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టారు. నాలుగేళ్లు ఈ పనులు కొనసాగి.. 2008లో పూర్తయ్యాయి. ప్రధాన ఆలయం మొత్తాన్ని స్వర్ణమయం చేయాలనే ప్రతిపాదన ప్రస్తుతం ఉంది.

నాటి కాలిబాటే.. నేటి ఘాట్‌రోడ్డు..

విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవాల్లో భక్తుల దర్శనాలకు కీలకంగా ఉన్న ప్రస్తుత ఘాట్‌రోడ్డు.. ఒకప్పుడు కాలిబాట. తర్వాత క్రమంలో దానిని రహదారిగా మార్చారు. అదే ఇప్పుడు భక్తుల రాకకు ప్రధాన మార్గంగా మారిపోయింది. ఆరంభంలో కనకదుర్గానగర్‌లోని అమ్మవారి పాదాలకు ఒక్కటే ఆలయానికి ఉండేది. ఈ మెట్ల ద్వారానే భక్తులు కొండపైకి వచ్చి వెళ్లేవారు. కొండపైన భక్తుల రద్దీ మండపం, దాని పక్కనే చీకటి కేసేరు ఉండేవి. అభివృద్ధి పనుల్లో భాగంగా కొన్నాళ్ల కిందట ఈ రెండింటినీ తొలగించారు.

హంసవాహిని.. జ్ఞానప్రబోధిని..

దసరా ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు దుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం కావడంతో ప్రముఖులతోపాటు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. హంసవాహనంపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని తరించారు. తమను దీవించాలని.. జ్ఞానం ప్రసాదించాలని వేడుకున్నారు.
- న్యూస్‌టుడే, ఇంద్రకీలాద్రి, వన్‌టౌన్, చిట్టినగర్, కృష్ణలంక

ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో భక్తుల కేరింతలు..

ఆకర్షణీయంగా అంతరాలయ అలంకరణ

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడికి అమ్మవారి చిత్రపటం ఇస్తున్న ఈవో శీనానాయక్ తదితరులు

పక్కా ప్రణాళికతో దిగ్విజయం..

ఈనాడు అమరావతి: మూలానక్షత్రం రోజున భారీగా భక్తులు పోటెత్తినా.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలను కల్పించడంలో అధికారులు సఫలమయ్యారు. ప్రధానంగా హోల్డింగ్ ప్రాంతంలోనే భక్తులను నియంత్రించి.. అక్కడి నుంచి క్యూలైన్లలో రద్దీని బట్టి.. వారిని వదులుతూ వచ్చారు. ఘాట్‌రోడ్డు ఆరంభంలో కుమ్మరిపాలెం, వినాయక ఆలయం వద్ద నుంచి వచ్చిన క్యూలైన్లు ఒకేసారి కలుస్తుండడంతో.. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. రద్దీని బట్టి.. క్యూలైన్లలో నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా కొందరిని వదులుతూ.. వారిని తిరిగి ఓంకారం మలుపు వద్ద ప్రత్యేక క్యూలైన్ వద్ద లోపలకు పంపారు. ఆలయ ప్రధాన ముఖద్వారం వద్ద కూడా.. రద్దీని బట్టి కొందరిని వీఐపీ దర్శనాల లైన్లలోకి వదులుతూ.. పరిస్థితిని నియంత్రించారు. 22 గంటలపాటు సాగిన దర్శనాల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం వల్ల భారీగా పోటెత్తుతారని ముందుగానే అంచనా వేసి పక్కాగా ఏర్పాట్లు చేశారు.

ఏర్పాట్లు బాగున్నాయని సీఎం కితాబు..

మూలానక్షత్రం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్గమ్మను దర్శించుకుని.. ఏర్పాట్లు బాగా చేశారని కొనియాడారు. ప్రధానంగా సాంకేతికతను విరివిగా వినియోగించారంటూ.. అధికారులను మెచ్చుకున్నారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుతోపాటు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, వంగలపూడి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

జగన్మాతను దర్శించుకున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పక్కన సీపీ రాజశేఖరబాబు

కుమ్మరిపాలెం సెంటరు వైపు నుంచి.. ఘాట్ రోడ్డు.. మొత్తం బారులుతీరారిలా..

భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం

మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం సరస్వతీ దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు దుర్గగుడి అధికారులు లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు సుమారు లక్షన్నర చిన్న లడ్డూలు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు.
- న్యూస్‌టుడే, పాయకాపురం

ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న సిబ్బంది

అధునాతన సాంకేతికతతో పటిష్ఠ బందోబస్తు

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: అధునాతన సాంకేతికత వినియోగించి పలు శాఖల సమన్వయంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. సోమవారం ఇంద్రకీలాద్రిపై సరస్వతీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. అనంతరం దుర్గగుడి ఈవో శీనానాయక్ అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నూతనంగా ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేశామని, రద్దీ పెరిగిన సమయంలో తీసుకునే చర్యలు గురించి విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబుతో చర్చించామని తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. దసరా మహోత్సవాలు, విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయాలని తెలిపారు.

చదువు

■ **e-mail:** edc@eenadu.in

బీఈడీతో కొత్త అవకాశాలు?

బయాలజీ ఫస్ట్ మెథడ్‌గా, ఇంగ్లిష్ సెకండ్ మెథడ్‌గా బీఈడీ చేశాను. ఈ కోర్సుతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? - మహి

■ వేగంగా విస్తరిస్తున్న పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు కూడా అధిక స్థాయిలో ప్రారంభమవుతున్నాయి. వీటిలో ఇంగ్లిష్ మీడియంలో సమర్థంగా బోధించగలిగే నాణ్యమైన ఉపాధ్యాయులకు డిమాండ్ ఎక్కువ. బయాలజీ, ఇంగ్లిష్ లాంటి రెండు మెథడాలజీలతో బీఎడ్ చేసిన మీకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధ్యాయ ఉద్యోగావకాశాలుంటాయి.

ప్రభుత్వ కొలువుల విషయానికి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వ, మండల పరిషత్, మున్సిపల్, గురుకుల పాఠశాలల్లో, సోషల్/ బీసీ/ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో పోస్టులుంటాయి. వీటితోపాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలూ, మోడల్, ఆశ్రమ స్కూళ్లలోనూ నియామకాలుంటాయి. కేంద్రప్రభుత్వ స్థాయిలో కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, సైనిక్ పాఠశాలల్లో అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు రంగంతో పోలిస్తే ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయ నియామకాలు పరిమితంగా జరుగుతాయి.

ప్రైవేటు రంగంలో హైస్కూల్ స్థాయిలో బయాలజీ బోధన చేయవచ్చు. మీకు ఇంగ్లిష్ రెండో మెథడ్‌గా ఉన్నందున.. ఆసక్తి ఉంటే ఇంగ్లిష్ కూడా బోధించవచ్చు.

- ✦ బయాలజీ, ఇంగ్లిష్ కలయిక వల్ల మీకు మరిన్ని కొలువులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
- ✦ ప్రైవేటు కోచింగ్ సెంటర్లు, ట్యుటోరియల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా కొన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
- ✦ ఆసక్తి ఉంటే స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ తీసుకొని ఆ రంగాల్లో ప్రయత్నాలు చేయవచ్చు.
- ✦ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వేదికల్లో బయాలజీ/ ఇంగ్లిష్ సబ్జెక్ట్ నిపుణులుగా పనిచేయవచ్చు.
- ✦ యూట్యూబ్ చానెల్స్ ద్వారా స్వయంగా విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ కెరియర్‌ను అభివృద్ధి చేసుకోవచ్చు.
- ✦ అదనంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ డెవలప్‌మెంట్, కౌన్సెలింగ్ లాంటి అవకాశాల గురించి ఆలోచించవచ్చు.
- ✦ ఎమ్మెస్సీ (బోటనీ/ జువాలజీ/ బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ మైక్రో బయాలజీ/ జెనెటిక్స్/ సైకాలజీ/ కెమిస్ట్రీ) లేదా ఎంఏ (ఇంగ్లిష్) లాంటి పీజీలు చదివి ఉన్నతస్థాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయవచ్చు.

– **ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,**
కెరియర్ కౌన్సెలర్

ఎస్ఈసీఐఎల్‌లో మేనేజర్ పోస్టులు

దిల్లీలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐఎల్).. రెగ్యులర్ ప్రాతిపదికన 22 మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

● అడిషనల్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్): 01 ● అడిషనల్ జనరల్ మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్): 01 ● మేనేజర్ (ఈఎండీ): 01 ● మేనేజర్ (కార్బన్ ట్రేడింగ్): 01 ● డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్/ పీఎంసీ): 01 ● డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్/ విండ్): 01 ● డిప్యూటీ మేనేజర్ (ఇంజినీరింగ్/ సివిల్): 02 ● డిప్యూటీ మేనేజర్ (ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్): 01 ● సీనియర్ ఇంజినీర్ (ప్రాజెక్ట్): 05 ● జూనియర్ ఫోర్‌మ్యాన్/ సూపర్‌వైజర్/ ప్రాజెక్ట్-సివిల్): 01 ● జూనియర్ ఫోర్‌మ్యాన్/ సూపర్‌వైజర్: 01 ● జూనియర్ ఫోర్‌మ్యాన్/సూపర్‌వైజర్ (డ్రాఫ్ట్స్‌మ్యాన్- సివిల్): 01 ● డిప్యూటీ మేనేజర్ (ఇంజినీరింగ్/బీఈఎస్ఎస్): 01 ● డిప్యూటీ మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్): 04

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్, పీజీతో పాటు పని అనుభవం.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు.
ఎంపిక: విద్యార్హతలు, పని అనుభవం, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్‌లతో. **ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** 24-10-2025.
వెబ్‌సైట్: https://www.seci.co.in/

ఇంటర్న్‌షిప్స్

వర్క్ ఫ్రమ్ హోమ్

సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈఓ)

సంస్థ: క్లీన్ **నైపుణ్యాలు:** సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, రిటెన్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ రాయడం **స్టైపెండ్:** రూ.10,000 ☛ internshala.com/i/80e7d0

ట్యాలెంట్ అక్విజిషన్ మేనేజర్

సంస్థ: కోడ్‌ఫీస్ట్ **నైపుణ్యాలు:** ఎజైల్ మెథడాలజీ, కొలాబరేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, మేనేజ్‌మెంట్, టీమ్‌వర్క్ **స్టైపెండ్:** రూ.10,000-20,000 ☛ internshala.com/i/0a9b55

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: అక్టోబరు 17

కార్పొరేట్ స్కిల్స్, మరిన్ని ఇంటర్న్‌షిప్పులు, ఉద్యోగ నోటిఫికేషన్లు https://epaper.eenadu.net లో.

ప్రగతికి పరిశోధనలే ప్రామాణికం. అందులోనూ సైన్స్ కోర్సుల్లో ఇవెంతో కీలకం. ఈ సబ్జెక్టులకున్న ప్రాధాన్యం దృష్ట్యా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో పరిశోధనలు చేసుకుంటూ, ప్రతి నెలా స్టైపెండ్ అందుకోవచ్చు. ఇందుకోసం సీఎస్ఐఆర్ - యూజీసీ నెట్‌లో అర్హత సాధించాలి. ఈ స్కోరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడటానికీ, ఉన్నత విద్యా సంస్థల్లో పీహెచ్‌డీలో ప్రవేశానికీ ఉపయోగపడుతుంది. ఇటీవలే ప్రకటన వెలువడింది.

సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ బాటలో..

సైన్స్ బోధన.. పరిశోధన!

ఏడాదికి రెండు సార్లు సీఎస్ఐఆర్ యూజీసీ నెట్‌ను.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. సైన్స్, ఇంజినీరింగ్‌లో నాలుగేళ్ల యూజీ లేదా పీజీ పూర్తిచేసుకున్నవారూ, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

1. కెమికల్ సైన్సెస్ 2. ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్ 3. లైఫ్ సైన్సెస్ 4. మ్యాథమెటికల్ సైన్సెస్ 5. ఫిజికల్ సైన్సెస్‌లలో పరీక్ష నిర్వహిస్తారు.

నాలుగేళ్ల యూజీ కోర్సులైన బీఈ, బీఎస్, బీఫార్మసీ... మొదలైన వాటితో జేఆర్ఎఫ్, పీహెచ్‌డీలో ప్రవేశానికి అనుమతిస్తారు. పీజీ లేనందున అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత ఉండదు. నెట్‌లో అర్హత కోసం 3 కేటగిరీల్లో అవసరమైనదాన్ని ఎంచుకోవచ్చు.

ఛాయిస్..

ఫిజికల్ సైన్సెస్‌లో 75 ప్రశ్నలకు 55, మ్యాథమెటికల్ సైన్సెస్‌లో 120కి 60, లైఫ్ సైన్సెస్‌లో 145కి 75, కెమికల్ సైన్సెస్‌లో 120కి 75, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్‌లో 150కి 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. సిలబస్, మాదిరి ప్రశ్నపత్రాలను https://www.csirhrdg.res.in/ నుంచి పొందవచ్చు.

బహుళ ప్రయోజనాలు

▲ జేఆర్ఎఫ్ అవకాశం వచ్చినవారికి తొలి రెండేళ్లు ప్రతి నెలా రూ.37,000 స్టైపెండ్ ఇస్తారు. అనంతరం ఎస్ఆర్ఎఫ్ అర్హత పొందితే ప్రతి నెలా రూ.42,000 చొప్పున అందుతుంది. ఉచిత వసతి కల్పిస్తారు లేదా స్టైపెండ్‌లో 30 శాతం హెచ్ఆర్ఏ చెల్లిస్తారు.
▲ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, జాతీయ, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడొచ్చు.
▲ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విద్యా సంస్థలు నెట్ మేటి స్కోరు ఉన్నవారికి అధిక వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయి.
▲ పలు పోటీ, ప్రవేశ పరీక్షల నిమిత్తం శిక్షణ ఇస్తోన్న సంస్థలూ ఈ స్కోరు ఉంటే ప్రాధాన్యమిస్తున్నాయి.
▲ జాతీయ స్థాయిలో ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ విభాగాల్లో నేషనల్ ఫెలోషిప్పులు పొందడానికీ నెట్ తప్పనిసరి.

పరీక్ష ఎలా?

ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 200 మార్కులకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు.

పార్టు ఏ: అందరికీ ఈ విభాగం ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్‌లో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ మొదలైన అంశాల్లో 20 ప్రశ్నలు వస్తాయి. వీటిలో 15 ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తే చాలు. ఈ విభాగానికి 30 మార్కులు. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు.

పార్టు బీ: ఎంచుకున్న సబ్జెక్టుల్లో 25 నుంచి 50 వరకు ప్రశ్నలు వస్తాయి. ఛాయిస్ ఉంది. సబ్జెక్టు ప్రకారం 70 లేదా 75 మార్కులు ఈ విభాగానికి ఉంటాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు శాతం చొప్పున తగ్గిస్తారు.

పార్టు సీ: ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 30 నుంచి 80 వరకు ప్రశ్నలు వస్తాయి. ఛాయిస్ ఉంది. మ్యాథ్స్‌లో 95 మిగిలిన సబ్జెక్టుల్లో వంద మార్కులకు ఈ ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్ తప్ప మిగిలిన వాటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానిటరీ సైన్సెస్‌లో ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో మూడో వంతు, మిగిలిన సబ్జెక్టుల్లో పావు శాతం తగ్గిస్తారు.

అర్హత కోసం..

▲ మీ సబ్జెక్టు సిలబస్ వివరాల కోసం నోటిఫికేషన్ సమగ్రంగా పరిశీలించాలి. అధ్యయనాన్ని అందులోని అంశాలకే పరిమితం చేయాలి.
▲ ప్రాథమికాంశాల నుంచి సన్నద్ధత మొదలవ్వాలి. ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా చదవాలి. రెండు మూడు అంశాలు కలిపి లేదా అనువర్తన రూపంలో ప్రశ్నలు కొంచెం కఠినంగా వస్తాయి.
▲ సిలబస్‌లోని అంశాల ప్రకారం.. ముందు ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, అనంతరం పీజీ, ఆ తర్వాత రిఫరెన్స్ పుస్తకాలు చదవాలి. తక్కువ పుస్తకాలనే ఎక్కువసార్లు అధ్యయనం చేయాలి.
▲ అన్ని సబ్జెక్టుల్లోనూ పార్టు సీ కి వెయిటేజీ ఎక్కువ. ఇందుకోసం ప్రామాణిక పుస్తకాలు, పరిశోధన జర్నల్స్‌ను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.
▲ సన్నద్ధత పూర్తయిన తర్వాత కనీసం పదైనా మాక్ పరీక్షలు రాసి, బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
▲ రుణాత్మక మార్కులు ఉన్నందున, ఏ మాత్రం తెలియనివాటిని వదిలేయాలి.

ముఖ్య వివరాలు

అర్హత: ఎమ్మెస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులవారైతే.. ఎందులోనైనా 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన జనరల్, ఓబీసీలు, 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ/ బీటెక్ లేదా నాలుగేళ్ల బీఎస్సీ లేదా బీఫార్మసీ తదితర కోర్సులవారికి డిగ్రీలో 75 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విభాగాలైతే 70 శాతం సరిపోతాయి. చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారూ అర్హులే.

ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు తేదీ: 24.10.2025

పరీక్ష ఫీజు: జనరల్ కేటగిరీకి రూ.1150, జనరల్- ఈడబ్ల్యూఎస్, ఓబీసీ- నాన్ క్రీమీలేయర్‌కు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జండర్లకు రూ.325.

పరీక్ష తేదీ: 18.12.2025

వెబ్‌సైట్: https://csirnet.nta.nic.in/

(c) eenadu

ఆమూలాగ్రం.. ఆనంద పరవశం..

సరస్వతీ దేవిగా దుర్గమ్మ దర్శనం

- ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా రాక
- జగన్మాత సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు

దుర్గమ్మ జన్మ నక్షత్రమైన... మూలానక్షత్రం వేళ ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రమైంది. సరస్వతీదేవి రూపంలోని దుర్గమ్మను దర్శించుకునేందుకు.. లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 7 గంటలకే 50 వేల మంది దర్శనాలు పూర్తిచేసుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లక్ష దాటిపోయారు. వినాయక ఆలయం, కుమ్మరిపాలెం జంక్షన్ నుంచి రెండు వైపులా క్యూలైన్లు కిక్కిరిశాయి. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా.. సీతమ్మవారి పాదాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంపార్ట్‌మెంట్లు ఆదివారం రాత్రి 10 గంటల నుంచే భక్తులతో నిండిపోయాయి. హోల్డింగ్ ప్రాంతం నుంచి రాత్రి 11 గంటల తర్వాత భక్తులను క్యూలైన్లలోకి వదిలారు. అప్పటి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకూ క్యూలైన్లు రద్దీగానే నడిచాయి.

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న ముఖ్యమంత్రి దంపతులు

భక్తజన సందోహం

చిన్నారి భవానీ..

మనసా స్మరామి

సీఎం చంద్రబాబు దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఈవో తదితరులు

ఒక్క రోజులోనే రెండు లక్షల మంది పైగా భక్తులు జగన్మాతను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా చదువుల తల్లిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. సరస్వతీ దేవినిదర్శించుకునేందుకు విద్యార్థులు, యువత అధికంగా తరలివచ్చారు. దసరా ఉత్సవాల ఎనిమిది రోజుల్లో ఎనిమిది లక్షల మందికిపైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు.

నృత్యాంజలి

నేడు శ్రీ దుర్గాదేవి అలంకారంలో.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదో రోజు మంగళవారం అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈనాడు అమరావతి – న్యూస్‌టుడే, ఇంద్రకీలాద్రి, వన్‌టౌన్, చిట్టినగర్, భవానీపురం, కృష్ణలంక

ఉప్పెనైన ఏరు.. ఊసులేని పైరు

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం, న్యూస్‌టుడే, తోట్లవల్లూరు

తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి అంతకంతకూ వరద పెరగడంతో లంక గ్రామాలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వాగులు.. వంకలు.. ప్రమాదకరంగా మారాయి. పులిగడ్డ అక్విడక్టు పైనుంచి వరద పారుతోంది. వందల ఎకరాల ఉద్యాన, వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. బిక్కుబిక్కుమంటున్న లంక గ్రామాల వాసులను పడవల సాయంతో ఒడ్డుకు చేరుస్తున్నారు. కలెక్టర బాలాజీ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. కంకిపాడు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల అధికారులు వరద పరిస్థితులను పర్యవేక్షిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నారు.

✪ **పునరావాసం..:** ముంపు ప్రాంత మండలాలైన నాగాయలంకలో 1, మోపిదేవి 3, పెనమలూరు 2, అవనిగడ్డలో 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవనిగడ్డలో 250 మంది, నాగాయలంకలో 51 మంది ఉన్నారు. వీరికి ఆహారం, నీరు అందిస్తున్నారు. ✪ అవనిగడ్డలోని రేగుల్లంక, పల్లెపాలెం గ్రామాల్లోనూ ఇళ్లల్లోకి వరద నీరు చొచ్చుకొచ్చింది. ✪ తోట్లవల్లూరు పరిధిలోని లంకల్లో ఉన్న 21 కుటుంబాలను పడవల ద్వారా ఒడ్డుకు చేర్చారు. ఆవులు, గేదెలను సైతం ఒడ్డుకు తరలిస్తున్నారు. ✪ నాగాయలంకలోని పుష్కరఘాట్, చిన్నకరకట్ట, చుట్టుపక్కల ప్రాంతాల్లోని గృహాల్లోకి నీరు చేరింది.

నీటిలో 1088 హెక్టార్ల ఉద్యాన పంటలు

లంకల్లోని పసుపు, కంద, బొప్పాయి, అరటి, కూరగాయలు వంటి ఉద్యాన పంటలు సుమారు 1088 హెక్టార్లలో నీట మునగడంతో 1634 మంది రైతులకు నష్టం వాటిల్లింది. పెనమలూరు పరిధిలోని యనమలకుదురు, చోడవరం, పెదపులిపాక గ్రామాల్లో 28.50 హెక్టార్లు.. మద్దూరులో 8, తోట్లవల్లూరులోని భద్రిరాజుపాలెం, వల్లూరుపాలెం, దేవరలపల్లి, పాముల్లంక, చాగంటిపాడు, రొయ్యూరు, ఐలూరు, తోట్లవల్లూరు-1లో 619 హెక్టార్లకు నష్టం వాటిల్లింది. మోపిదేవిలోని కోసూరువారిపాలెం, నాగాయతిప్ప, కె.కొత్తపాలెం, మోపిదేవి-2, ఉత్తర చిరువోలులంక, కొక్కిలిగడ్డ, బొబ్బర్లంకల్లో 180.40 హెక్టార్లు ముంపునకు గురయ్యాయి. అవనిగడ్డలోని పులిగడ్డ, అవనిగడ్డ-1లో 45 హెక్టార్లు, చల్లపల్లిలోని ఆముదారులంక, నడకుదురు, నిమ్మగడ్డ, వెలివోలులో 201 హెక్టార్లు, ఘంటసాలలోని పాపవినాశనం, శ్రీకాకుళంలో 6 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. ✪ వరద తీవ్రతతో అవనిగడ్డ మండలం పాత ఎడ్లంకలో 7 గృహాలు నేల మట్టమయ్యాయి. పులిగడ్డలో 20 ఇళ్లు వరద నీటిలో మునిగాయి.

తోట్లవల్లూరు లంకలో మునిగిన కంద పంట

తోట్లవల్లూరు లంకలో అరటితోటలో నీరు

కొనసాగుతున్న కృష్ణమ్మ వరద

ఈనాడు, అమరావతి: ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద పోటెత్తుతోంది. సోమవారం కాస్త తగ్గినా అదే ఉద్ధృతి కొనసాగింది. ఉదయం 6గంటలకు బ్యారేజీకి చేరే వరద(ఇన్‌ఫ్లో) 6,86,074 క్యూసెక్కులు ఉండగా.. 6,74,926 క్యూసెక్కుల నీటిని (ఔట్‌ఫ్లో) సముద్రంలోకి వదిలారు. రాత్రి 10 గంటలకు ఇన్‌ఫ్లో 6,41,247 క్యూసెక్కులకు తగ్గగా.. ఔట్‌ఫ్లో 6,26,108 క్యూసెక్కులు నమోదయింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

బ్యారేజీ నుంచి కడలికి పరుగు..

వరదలకు మొత్తం పోయింది

- వెంకట పరమేశ్వరరావు, తోట్లవల్లూరు

మూడు ఎకరాల్లో పసుపు పంటకు ఎకరాకు రూ.లక్ష ఖర్చు పెట్టా. పాముల్లంకలో ఎకరన్నర కౌలుకు తీసుకొని రూ.60వేలు పెట్టుబడితో కంద సాగు చేశా. వరదలకు మొత్తం మునిగిపోయింది. గతేడాది దెబ్బతిన్నాను.

ఆమెదే వెలుగు.. అందరికీ దిగులు..!

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

బందరు మండల వెలుగు కార్యాలయంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ (సీసీ)గా పనిచేసిన ఓ ఉద్యోగిని డీఆర్‌డీఏలో చక్రం తిప్పుతోంది. సదరు సీసీని ఈ ఏడాది జులైలో జరిగిన బదిలీల్లో భాగంగా బందరు నుంచి పెడన మండలానికి బదిలీ చేశారు. రెండు నెలలుగా అక్కడ విధుల్లో చేరకపోయినా జీతం మాత్రం ఇచ్చారు. ఈ సీసీ ఓ ప్రజాప్రతినిధి పేరు చెబుతూ జిల్లా అధికారులను భయపెడుతోంది. బందరులోనే తనకు పోస్టింగ్ ఇప్పించాలంటూ ఓ నేత కార్యాలయం నుంచి ఫోన్లు చేయిస్తూ అధికారులను ఇబ్బంది పెడుతోంది. ఆమెపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుంచి తొలగించడం.. బెదిరింపులకు దిగడం పరిపాటిగా మారింది. ✪ ఈ సీసీపై అనేక అవినీతి ఆరోపణలున్నా.. అర్హత లేకపోయినా ఇన్‌ఛార్జి అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (ఏపీఎం) పోస్టులో కూర్చోబెట్టారు. తీవ్ర విమర్శలు రావడంతో సీసీగా కొనసాగించారు. మండల పరిధిలో సుమారు రూ.15లక్షలకు పైగా అవినీతి జరిగిందని కొందరు వీవోలు (బుక్‌కీపర్లు), పలువురు అధికారులు ఆరోపిస్తున్నారు. విచారణలో పలు అక్రమాలు బయటపడినా రాజకీయ ఒత్తిడితో అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తరచూ ఇక్కడ ఆడిట్ జరగకుండా కొందరు నేతల పేర్లు చెబుతూ భయపెడుతోందని పలువురు అధికారులు వాపోతున్నారు.

ఉద్యోగం చేయక పోయినా వేతనం

రీఆడిట్ చేయించాలి.. ఈ సీసీకి బందరులో పోస్టింగ్ ఇవ్వకుంటే ఎవరికీ ఉద్యోగం లేకుండా చేస్తానని వీఓలను బెదిరిస్తోందని పలువురు సిబ్బంది సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈమె పనిచేసినట్టు టూ డైరీ ఇవ్వకుండా ఎమ్.ఎస్ ప్రెసిడెంట్ సంతకం చేయకుండానే జీతాలు చెల్లించారని పేర్కొన్నారు. గత నెల ఆడిట్ జరుగుతుండగా సదరు సీసీ వీఓల నుంచి రూ.500 చొప్పున వసూలు చేసి ఆడిటర్లకు లంచాలుగా ఇచ్చి తూతూమంత్రంగా తనిఖీలు చేయించారని ఆరోపించారు. రీఆడిట్ చేయించాలని.. ఖాళీగా ఉన్న ఏపీఎం, సీసీ స్థానాలను భర్తీ చేయాలని కోరారు.

✪ 'సీసీ విధుల్లో లేకపోయినా జిల్లా సమాఖ్య నుంచి జీతాలు చెల్లించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. పరిశీలించి రికవరీ చేయిస్తాం'. అని డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్ తెలిపారు.

ఉత్సవ వైభవం.. కళల ప్రాభవం

పున్నమిఘాట్‌లో కార్యక్రమాలు తిలకించేందుకు వచ్చిన జనం

విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా సోమవారం పున్నమిఘాట్‌లో కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు. వేదికపై ఎంపీ చిన్ని తదితరులు

ఈనాడు, అమరావతి: ఓ వైపు కళారూపాల సందడి... మరోవైపు హెలీ రైడ్లు.. డ్రోన్ ప్రదర్శనల సంబరం.. ఇంకో వైపు సినీ, రాజకీయ, ప్రముఖుల రాకతో కోలాహలం.. ఇలా నగరమంతా విజయవాడ ఉత్సవ్ శోభ సంతరించుకుంది. పున్నమి ఘాట్, గొల్లపూడి ఎక్స్‌పో, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాలల్లో ఎనిమిదో రోజైన సోమవారం అబ్బురపరిచే ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మెలోడి బ్రహ్మ... మణిశర్మ బాణీలు కట్టిపడేశాయి. సరిగమ కార్యక్రమ చిన్నారుల సుస్వరాలు హత్తుకున్నాయి. కాళికా ప్రదర్శనలు దాండియా నృత్యాలు, సంగీత కచేరీలు కనుల పండువలా సాగాయి. శాస్త్రీయ నృత్యాలు, తోలు బొమ్మలాటలు పురాతన కళల మాధుర్యం నేటి తరానికి తెలిపేలా సాగాయి. మొత్తం మీద విజయవాడ ఉత్సవ్ నవరసాలు ఒలికించే అక్షయపాత్రలా నిలిచింది.

ప్రజాసమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం

కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌టుడే : ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం పలు శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ మేరకు జేసీ ఎం.నవీన్ తదితరులతో కలిసి ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో జేసీ మాట్లాడుతూ పోలీస్, సర్వే శాఖలో పరిష్కరించాల్సిన అర్జీలు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. జీఎస్టీ సంస్కరణ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పెడన మండలం కాకర్లమూడిలో కొందరు అంతర్గత రోడ్డును కబ్జా చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు తదితరులు ఫిర్యాదు చేశారు. వేరే మహిళతో సహజీవనం చేస్తూ తనను, కుమార్తెను ఇంటి నుంచి పంపేసిన భర్తపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోడూరు ప్రాంతానికి చెందిన మాధవి విజ్ఞప్తి చేశారు. వివిధ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ ఇచ్చిన అర్జీలను పరిశీలించిన అధికారులు తగు పరిష్కార చర్యలకై సంబంధిత విభాగాధిపతులకు బదలాయించారు.

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్, అధికారులు

సాంస్కృతిక వేదిక.. సుస్వరాల గీతిక

విజయవాడ ఉత్సవ్

భవానీపురం, విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా పున్నమిఘాట్, గొల్లపూడి ఎక్స్‌పోలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పున్నమిఘాట్ వద్ద డ్రోన్ షో అబ్బురపరిచింది. కళాకారుల ఆటపాట అలరించింది. గొల్లపూడిలో మణిశర్మ సంగీత కార్యక్రమం ఆహూతులను ఓలలాడించింది. వివిధ తెలుగు పాటలకు మణిశర్మ సంగీతం అందిస్తూ ఉర్రూతలూగించారు. కళాకారుల తప్పెట గుళ్ల నృత్యం ఆకట్టుకుంది. రెండుచోట్ల జరిగిన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో వేదికపై... పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీలలిత ఐశ్వర్యాంబిక నృత్య కళాక్షేత్రం బృందం (రాజమహేంద్రవరం) ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకుల ఆదరణ పొందింది. ★ ఇవ్వల యేసు రాజు (పశ్చిమగోదావరి జిల్లా మార్టూరు) క్లారినెట్‌తో సంగీత విభావరి ఆనంద సాగరంలో ఓలలాడించింది. సరస్వతీ నమోస్తుతే, శుద్ధ సన్యాసి రాగ భావంలోని కీర్తన అంబా భవానీ కీర్తనలు ఆకట్టుకున్నాయి. ★ రాజీవ్ బ్రదర్స్ (విజయవాడ) ప్రదర్శించిన డప్పుల ప్రదర్శన హోరెత్తించింది. ★ తోట అన్నవరం బృందం (కాకినాడ) ప్రదర్శించిన తోలుబొమ్మలాట ద్వారా రామాయణాన్ని కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించారు. ★ పత్తే ఓబులయ్య (కర్నూలు) దర్శకత్వం వహించిన పద్య నాటకం జగదేక సుందరి ప్రేక్షకులను కట్టిపడేసింది.★ చల్లా నవీన్ చౌదరి (కర్నూలు) ప్రదర్శించిన సత్య హరిశ్చంద్ర నాటకం బాగుంది.

పున్నమిఘాట్‌లో మైథిలీ నృత్యం

ధనుంజయ్ సంగీతం

పున్నమిఘాట్: విజయవాడ ఛాంప్స్ విజేత నలంద బృందానికి బహుమతి ప్రదానం చేస్తున్న ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తదితరులు

పాటలతో హోరెత్తిస్తూ..

విజయవాడ ఐడల్‌గా రెహాన్

భవానీపురం, న్యూస్‌టుడే: పున్నమిఘాట్ వేదికగా 'విజయవాడ ఐడల్'గా **రెహాన్,** రన్నర్‌గా మైథిలీ, నిలిచారు. విజయవాడ ఛాంప్స్ విజేతగా నలంద విద్యా సంస్థల బృందం, రన్నర్‌గా తన్మయి బృందం నిలిచాయి. 24, 25 తేదీల్లో కేఎల్ విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన ఆడిషన్స్‌లో విజయవాడ ఐడల్‌లో వెయ్యి మంది, విజయవాడ ఛాంప్స్‌లో 600 మంది పాల్గొన్నారు. విజేతలకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తదితరులు బహుమతులు అందజేశారు.

ఆనంద చంద్రిక నాట్య విన్యాసం

గొల్లపూడి ఎక్స్‌పోలో జనం సందడి..

తుమ్మలపల్లి వేదికపై నవీన్ హరిశ్చంద్ర నాటకం

ఘంటసాల ప్రభుత్వ కళాశాల వేదికపై: శ్రీపంచవేద కూచిపూడి నృత్యాలయం నాట్యాచారిణి కావ్య కంచర్ల బృందం (విజయవాడ) కూచిపూడి నృత్యరవళి కన్నుల పండువగా సాగింది. ★ ఘంటసాల అవార్డు (గౌతమ గాన గౌతుడు చిప్పాడ నాగేశ్వరరావు (భీమవరం) చేసిన మురళీగాన కచేరీ శ్రోతలను అలరించింది. ★ గొర్రెల రాము, కృష్ణ బ్రదర్స్ (రామచంద్రపురం) ప్రదర్శించిన బుర్రకథ నాటక ప్రియులను కనువిందు చేసింది. ఆరాధన ఆర్ట్స్ అకాడమీ (గుంటూరు) వారి 'పాప దొరికింది' హాస్య నాటకం అందరినీ ఆలోచింపజేసింది.

పున్నమిఘాట్‌లో తన్మయి బృందం ప్రదర్శన

కార్తీక చేసిన జానపద నృత్యం

నేటి కార్యక్రమాలు...

భవానీపురం, న్యూస్‌టుడే: విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా గొల్లపూడి, పున్నమి ఘాట్, తుమ్మపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాలలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు వివిధ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

గొల్లపూడిలో జరిగేవి.. ★ మిస్ విజయవాడ ఫైనల్ జరుగుతుంది ★ కాంతార సినిమా బృందం పర్యటన. **పున్నమిఘాట్ వేదికగా..** ★ సాంస్కృతిక ప్రదర్శనలు ★ సంగీత విభావరి, డాండియా డీజే. **తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా..** గంగాధర్ శిష్య బృందం కూచిపూడి నృత్యప్రదర్శన ★ జి.సాహితీ సంగీత కచేరీ ★ వెంకటేశ్వర్లు హరికథ ★ పి.బి.ఎస్.వి.కుమార్ బృందం జానపద నృత్య ప్రదర్శన ★ తోట సుబ్రమణ్యం బృందం తోలుబొమ్మలాట ★ సాయిబాబా నాట్యమండలి చారిత్రాత్మక పద్య నాటకం. **ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో..** ★ చింతా వెంకట సీతారామాంజనేయులు శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ★ సంగీత కచేరీ ★ సీహెచ్.అజయ్‌కుమార్ కూచిపూడి నృత్య ప్రదర్శన ★ వెంకట్ బృందం తోలుబొమ్మలాట ★ గంగాధర్ వెంట్రిలాక్విజమ్, మ్యాజిక్ ప్రదర్శన ★ సాంఘిక నాటకం.

రాజీవ్ బ్రదర్స్ అద్భుతంలో..

డ్రోన్‌షోలో సరస్వతీరూపం

వెలుగులీనుతున్న గొల్లపూడి ఎక్స్‌పో

అడుగు నీటి మట్టం.. పెరిగితే తీవ్ర నష్టం

- ఆందోళనలో ఆక్వా రైతులు
- సాగుకు పొంచి ఉన్న వరద ముప్పు

కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే

మండల పరిధిలోని విశ్వనాథపల్లి నుంచి హంసలదీవి వరకు కృష్ణానదికి కృష్ణా కరకట్టకు మధ్యలో సుమారు 2 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. కృష్ణానదిలో 7 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో వీరంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.. రూ.కోట్లు వెచ్చించి ఆక్వా సాగు చేస్తున్న వీరి పరిస్థితి దినదిన గండంగా మారింది. ఇంతకు ముందు వచ్చిన వరదల నుంచి గట్టెక్కామనుకుని... ఊరట చెందగా.. 15 రోజుల తర్వాత వరద రావడంతో క్షణక్షణం ఉత్కంఠకు గురవుతున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బతో వ్యాపారం పడిపోగా.. ఇపుడు వరద రూపంలో నష్టం కలిగే అవకాశం ఉందని వాపోతున్నారు. ఈసారి వరద నీటి మట్టం పెరిగి కృష్ణానది ఒడ్డున ఉన్న గట్టుపైకి చేరింది. మరో అడుగు పెరిగితే ఆక్వా చెరువుల్లోని రొయ్యలు, చేపలు సముద్రంలోకి వెళ్లిపోతాయని, పెట్టుబడులు కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని సాగుదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నీటి విడుదలను వెంటనే తగ్గించాలని కోరుతున్నారు.

వేణుగోపాలపురం వద్ద గట్టుపైకి చేరిన వరదనీరు

★ హంసలదీవి మొండి వద్ద కూడా గట్టు కోతకు గురై ప్రమాదకరంగా ఉంది. ఆ గట్టుకు ఇంతకు ముందు ఇసుక బస్తాలు వేసి, బాదులు పాతి రక్షణ చర్యలు చేపట్టారు. ఈసారి ఇసుక బస్తాలపైకి వరద నీరు చేరింది. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వరద నీరు నేరుగా వచ్చి గట్టుని ఢీకొనడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

101 కుటుంబాలు పునరావాస కేంద్రాలకు తరలింపు: కలెక్టర్

అవనిగడ్డ గ్రామీణం, మోపిదేవి, న్యూస్‌టుడే : కృష్ణానది పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, వరద మరింత పెరిగి ఆయా గ్రామాల ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. అధికారులతో కలిసి ఆయన సోమవారం పులిగడ్డలోని అక్విడక్టు వద్ద కృష్ణానది వరదను పరిశీలించారు. మోపిదేవి వార్పు వద్ద పంటకాల్వ వరద నీటితో పొంగి ఉండటాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం 7లక్షల క్యూసెక్కుల వరద అక్విడక్టు వద్ద నుంచి సముద్రం వైపు వెళుతోందని పేర్కొన్నారు. నదీ పరివాహక గ్రామాల నుంచి 101 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. తోట్లవల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో ప్రజల సౌకర్యార్థం 20 బోట్లు, అవనిగడ్డ మండలంలోని పాత ఎడ్లంక వద్ద రెండు బోట్లు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

పులిగడ్డ అక్విడక్టు వద్ద వరద ప్రవాహాన్ని అంచనా వేస్తున్న కలెక్టర్ డీకే బాలాజీ

చల్లపల్లి : చల్లపల్లి మండలం నడకుదురులో వరద పరిస్థితులను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. చల్లపల్లి తహసీల్దార్ డి.వనజాక్షిని వివరాలను అడిగి తెలుసుకున్నారు.

బాస్కెట్ బాల్ టోర్నీ విజేత చిత్తూరు

గుడివాడ, న్యూస్‌టుడే : గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఇన్విటేషనల్ మెన్ బాస్కెట్ బాల్ పోటీల్లో సోమవారం రాత్రి చిత్తూరు, రామచంద్రాపురం జట్ల మధ్య తుదిపోరులో చిత్తూరు జట్టు విజయం సాధించింది. రామచంద్రాపురం ద్వితీయ, అమరావతి ఎస్ఆర్ఎం కళాశాల జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. దీంతో విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగ ప్రసాద్, కమిటీ సభ్యులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా సాగుతున్న తుదిపోరు

రాజ్ కెసిరెడ్డికి వైద్య పరీక్షలు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: మద్యం కుంభకోణం కేసులో నిందితుడు రాజ్ కెసిరెడ్డిని జైలు అధికారులు.. పోలీసుల సహాయంతో సోమవారం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అనారోగ్యం రీత్యా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయనకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించి, నివేదిక ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. సోమవారం ఉదయం 10 గంటలకు రాజ్ కెసిరెడ్డిని ఆసుపత్రికి తీసుకురాగా.. మధ్యాహ్నం 12:30 గంటల వరకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం జైలుకు తరలించారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -117 రిటైల్ ధర 139 చికెన్ విత్ స్కిన్ - 202, చికెన్ స్కిన్‌లెస్ - 229.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 122, 131, 142 చికెన్ విత్ స్కిన్ - 232 చికెన్ స్కిన్‌లెస్ - 242.

నెక్ సూచించిన కోడిగ్రుడ్డు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 530 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.87/-.

క్షణక్షణం.. భయం.. భయం

- కృష్ణా వరద నీటిలో మునిగిన పంటలు, ఇళ్లు
- పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే : దివిసీమలో కృష్ణమ్మ వరద నష్టం కలిగిస్తోంది. సోమవారం ఉవ్వెత్తున వరద నీరు సముద్రం వైపు సాగిపోతోంది. కృష్ణా నదిలో వరద నీటి ప్రవాహం ఉద్ధృతమైంది. సోమవారం ఉదయం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. పులిగడ్డ అక్విడక్టు వద్ద సోమవారం మధ్యాహ్నానికి 19.3 అడుగుల ప్రవాహం ఉంది. అక్విడెక్టు మీదుగా 7 లక్షల క్యూసెక్కులు వెళుతున్నాయి.

★ పులిగడ్డలోని రేగుల్లంక, పల్లెపాలెం, పులిగడ్డలోని కరకట్ట దిగువ ప్రాంతంలోని ఇళ్లల్లోకి వరద నీరు చేరగా ప్రజలు తమ సామగ్రి కరకట్టపైకి తరలించారు. అక్విడక్టు దిగువన ఉన్న లంక భూముల్లో సాగు చేస్తున్న బొప్పాయి, అరటి తోటల్లోకి వరద నీరు చేరింది. పాత ఎడ్లంకలో మరో ఏడు ఇళ్లు కూలిపోయాయి.

తోట్లవల్లూరు : కృష్ణానది వరద పెరిగి మండలంలోని తోడేళ్ల దిబ్బలంక, కళింగ దిబ్బ, పాములలంక, పిల్లివానిలంక, తుమ్మల పచ్చిక, పోటిదిబ్బలంక, ములకలపల్లి లంక, కనిగిరిలంక గ్రామాలు ముంపు బారిన చేరాయి. కంద, చెరకు, పసుపు, అరటి, మొక్కజొన్న, మిరప, బొప్పాయి, పలు రకాల కూరగాయల పంటలు నీట మునిగాయి.

నాగాయలంక ఫుడ్ కోర్టులో చేరిన వరద నీరు

పులిగడ్డ : అక్విడక్టు మీదుగా ప్రవాహం

అవనిగడ్డ : పులిగడ్డలోని కరకట్ట దిగువన ఉన్న ఇళ్లు, పశువు పాకల్లోకి ప్రవేశించిన వరదనీరు

తోట్లవల్లూరు : లంకలో మునిగిన పసుపు పంట

నాగాయలంక : నాగాయలంక శ్రీరామ పాద క్షేత్రంలోని పుష్కరఘాట్‌కు భారీగా వరద నీరు చేరింది. ఘాట్లో ఉన్న కృష్ణవేణి విగ్రహం, శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలోని శివలింగం కొద్దిగా కనిపిస్తోంది. చిన కరకట్ట కింద ఉన్న పలు గృహాలు, రొయ్యల, చేపల కంపెనీలు, కోళ్ల ఫారాలు, సంపద కేంద్రంలోకి వరదనీరు వచ్చి చేరింది. ఈ ప్రాంతాలను తహసీల్దార్ సీహెచ్ వీరాంజనేయ ప్రసాద్, తెదేపా మండల నేతలు పరిశీలించారు. నాగాయలంక జడ్పీ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి 26 మంది వరద బాధితులకు ఆశ్రయం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

బస్‌పాస్ కౌంటర్ల సమయం మార్పు

విజయవాడ బస్ స్టేషన్, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బస్‌పాస్ కౌంటర్లలో సమయం మార్పు చేస్తున్నట్లు జిల్లా ప్రజారవాణాధికారి ఎం. వై దానం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బస్‌పాస్ కౌంటర్లు ఉన్నాయి. అక్టోబరు 1వ తేదీ నుంచి బస్‌పాస్ కౌంటర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పని చేస్తాయని పేర్కొన్నారు. ఆదివారం బస్‌పాస్ కౌంటర్లు పనిచేయవని ప్రయాణికులు ఈ మార్పును గమనించాలన్నారు.

మా కస్టమర్లకు, మిత్రులు, శ్రేయోభిలాషులకు, అమ్మవారి భక్తులకు, శ్రీ అమ్మవారి ఆశీస్సులు మెండుగా వుండాలని కోరుకుంటూ...
ది. 30-09-2025 మంగళవారము నేటి అలంకారము
శ్రీ దుర్గాదేవి
రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యాపార కలప డిపో
సుధీర్ టింబర్ డిపో
యాకమూరు ఉయ్యూరు. 98489 10892
వంశీ రాయల్ సిటీ
NH 65 సర్వీస్ రోడ్డు, ఉయ్యూరు
© 98486 62222, 94401 58793
OPEN PLOTS, DUPLEX VILLAS
సుధీర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్
మన వంశీ రాయల్ సిటీ నందు దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుచున్నాయి. అందరికీ స్వాగతం..

జీఎస్టీ సంస్కరణలపై అవగాహన అవసరం

కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌టుడే : జీఎస్టీ- 2.0 సంస్కరణల గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. రవాణా శాఖ, జీఎస్టీ అధికారుల ఆధ్వర్యాన సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. సంస్కరణ వల్ల ఆయా వర్గాలకు కలిగే ఆర్థిక ప్రయోజనాలను అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని కోరారు. సూపర్ జీఎస్టీ... సూపర్ సేవింగ్స్ అన్న నినాదాలు, ప్లకార్డులతో పలువురు వాహనదారులు నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. రవాణా, కమర్షియల్ టాక్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంజయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ, సీఐడీల్లో పనిచేసిన కాలంలో అవినీతికి పాల్పడిన కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. గత వారం దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. తదుపరి వాదనల నిమిత్తం వచ్చే నెల 6వ తేదీకి విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. గత నెల 26వ తేదీ నుంచి సంజయ్.. విజయవాడలోని జిల్లా కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మాదాయ శాఖ
ఇ-ప్రొక్యూర్‌మెంట్ నోటీసు
ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా భద్రిరాజుపాలెం గ్రామం, తోట్లవల్లూరు మండలం, కృష్ణా జిల్లా నందు **శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయము** నందు స్వామివారి కళ్యాణమండపం నిర్మించుటకు రూ. 50.00 లక్షలకు టెండరు పిలుచుట జరుగుచున్నది. ఇతర వివరములకు వెబ్‌సైట్ www.apeprocurement.gov.in నందు చూడగలరు.
ఇట్లు: **ఆలయ చైర్మన్** మరియు కార్యనిర్వాహక అధికారి
భద్రిరాజుపాలెం గ్రామం, తోట్లవల్లూరు మండలం

ANDHRA PRADESH STATE CIVIL SUPPLIES CORPORATION LIMITED
District Office: D.No: 20-132-B, Hamna Residency, Kobbarithota, ZP Centre, Machilipatnam - 521 002
Head Office: 10-152/1, Sri Sai Towers, Bandar Road, Kanuru, Vijayawada - 520 007
స్వల్పకాలిక టెండర్ నోటిఫికేషన్
Lr.No. PDS/Packing/OWS/2025-26 తేది. 29-09-2025
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/గోదాములలో ఆరు నెలల పాటు అంటే 31-03-2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో పోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.
ఆసక్తి గల టెండరుదారులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూప్‌ను ఫోన్ నెంబర్లు (+91-22) - 48810500/ 9962059599/ 9032429420 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తిచేయడానికి చివరి తేదీ 05-10-2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.
సం/- జాయింట్ కలెక్టర్ & EOED , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, కృష్ణా జిల్లా

వేధింపుల నుంచి రక్షణ కల్పించండి


బాధితుడి సమస్య తెలుసుకుంటున్న ఏఎస్పీ వి.వి.నాయుడు

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే : సంతానం కలగలేదని అత్తింటి వారు చేస్తున్న వేధింపుల నుంచి రక్షణ కోరుతూ ఓ వివాహిత జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ వి.వి.నాయుడు, ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా గుడివాడ ప్రాంతానికి చెందిన వనజ తనకు రెండేళ్ల కిందట వివాహమైందని, ఇంకా సంతానం లేకపోవడంతో భర్త, అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తున్నారని రక్షణ కల్పించాలని వేడుకున్నారు. తోట్లవల్లూరుకు చెందిన వృద్ధుడు నరసయ్య ఏడాది కిందట తన భార్య మరణించిన పుటి నుంచి తన కుమారులు ఆస్తి తమ పేరున రాయాలంటూ ఇబ్బందులు పెడుతూ భోజనం కూడా పెట్టడం లేదని.. తనను ఆదుకోవాలని ఫిర్యాదు సమర్పించారు. వివిధ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన దాదాపు 36 మంది ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఏఎస్పీ వాటిని విచారించి చట్టపరిధిలో తగు పరిష్కారం చూపాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.

91.9FM Vijayawada ఈ FM 91.9 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం మా డబ్బుతో విడిపించి ఈ రోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్‌క్యాష్. సంప్ర: 81422 92071.

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి అధికధరకు కొనబడును (స్పాట్ క్యాష్) © 8790741166

EDUCATION

Admissions Online - Phase 2, BA Hist or Spl Eng. BCom Comp App.BSc AI/CSc, PLNM Degree College, Opp ANU, 91774 08565.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్. విజయవాడ: శ్రీశరణం లాడ్జి, పాత బస్టాండ్ ఎదురుగా, బందరరోడ్, ప్రతీనెల 2, 16 తేదీల్లో మందులు

PEOPLE CARE

OLD AGE HOME

విజయవాడ భవానీపురం స్వాతిరోడ్‌లో బాలాజీ హోమ్ నందు వృద్ధులకు ఉచిత భోజన సౌకర్యాలతో అన్ని వసతులు కలవు. ©97019 75052.

రామకృష్ణగ్రూప్ VJA. వృద్ధులకు పేషెంట్లసేవకు, ఇంటి/వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము. © 9603161177, 9704721122

REAL ESTATE

HOUSE FOR SALE

విజయవాడ బస్టాండ్ దగ్గరలో, కృష్ణలంక, గుంటూరువారి వీధిలో 122 గజాల W/F డాబా ఇల్లు అమ్మబడును. Contact Cell: 91605 73005.

LAND FOR SALE

మెగా అవకాడో ఫామ్‌ల్యాండ్‌లో ★ 11 సెంట్లు 6 లక్షలకే. ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. Ph: 9133574455.

PLOT FOR SALE

కంచికచర్ల- పెరికలపాడు దగ్గర అమరావతి ORR ఎక్సే పాయింట్‌కు HYD హైవేకు దగ్గర్లో CRDA & పంచాయితీ ప్లాట్లు, వేదాద్రి దగ్గర్లో 60 అ|| రోడ్డుఫేస్ ఇళ్ళ మధ్య 100గ||ల ప్లాట్లు. ©88018 03689.

బందరు రోడ్ నేషనల్ హైవే ఫేసింగ్ నార్త్ సైడ్ కంకిపాడు దగ్గరలో 362 చ||గ|| ప్లాట్ అమ్మకమునకు కలదు. © 98483 43355.

VJA కంచికచర్ల, ఔటర్‌రింగ్‌రోడ్డు DTCP & APCRDA ఇళ్ళమధ్య ప్లాట్స్ చ.గ. 3,900/-నుండి 7,800/-ఫామ్‌హౌస్ ప్లాట్ సెంటు 1,45,000/- © 9908566079

LEASE/ SALE

Beautiful 3 BHK Apartment For Sale, Price 80L Neg, AT Vidyadharapuram, Vijayawada. Ph: 075880 06148/ 077769 79289

TO LET

COMMERCIAL

కమర్షియల్ స్పేస్ ఫర్ రెంట్ గ్రౌండ్ ఫ్లోర్ 1000 SFt మరియు 20,000 SFt. 5 ఫ్లోర్స్, పటమట, ఆశ్రమం రోడ్ నందు కలదు. © 88977 46847

JOBS

VJA గాంధీనగర్‌లోని డాక్యుమెంట్ రైటర్ దగ్గర పనిచేయుటకు ఇంగ్లీష్, తెలుగులో అను కీబోర్డు నందు (పేజి మేకర్ సాఫ్ట్‌వేర్) అనుభవంతో ఫాస్ట్‌గా టైపు చేయగల (M) ఆపరేటర్ కావలెను. © 70320 60786.

రామకృష్ణ గ్రూప్ (Ap No:1) Hyd, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్‌స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+ జీతం. ఇంటర్వ్యూ, VJA © 95025 01122, 99490 21122

విజయవాడ మెట్రోపాలిటన్ హోటల్ వారికి స్టాఫ్ కావలెను. ★ డిజిటల్ మార్కెటింగ్ ★ ప్లంబర్, ఆకర్షణీయమైన జీతం. సంప్రదించండి. © 72888 85598

సాయిరూప రెస్టారెంట్ & బార్ మ్యాంగోమార్కెట్, మున్న నందు పనిచేయుటకు వెయిటర్స్, స్టీవార్డ్స్, అసిస్టెంట్ క్యాషియర్స్ కావలెను. © 95818 99071.

AMR ఇండియా లిమిటెడ్‌లో టెక్నికల్ అసిస్టెంట్ - ఐటీ & సర్వైలెన్స్ (M) కావలెను. అర్హత:10th, MS ఆఫీస్. ఇంటర్వ్యూలు: 28/9 to 5/10, 5వ ఫ్లోర్, సాయి ఒడెస్సీ కాంప్లెక్స్, గురునానక్ కాలనీ, విజయవాడ. 8790661962, 8019313271.

ప్రముఖ హోటల్ & రెస్టారెంట్‌లో పని చేయుటకు మేనేజర్స్, రిసెప్షనిస్ట్, స్టాఫ్ బాయస్ & గరల్స్, క్లీనర్స్, సెక్యూరిటి గార్డ్స్ కావలెను. © 81432 34351.

విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట వద్ద పనిచేయుటకు ఆఫీస్‌బాయ్స్, సెక్యూరిటీగార్డ్స్ & సూపర్‌వైజర్స్ కావలెను. మంచి జీతం. © 9704414427, 9515919991

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 91001 12221, 99856 82004 No Freshers.

FACULTY/ TEACHERS

మచిలీపట్నంలోని ప్రముఖ ప్లే స్కూల్ నందు Female Teachers కావలెను. Contact: 7207913971

BOOK YOUR COLOUR CLASSIFIED
₹1200/- (5 Lines)
PH: 98496 97616
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మచిలీపట్నం

•మచిలీపట్నం •పెడన

హద్దు మీరితే కఠిన చర్యలు

మాట్లాడుతున్న డీఎస్పీ రాజా

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే : దసరా నవరాత్రుల సందర్భంగా శక్తి పటాల ఊరేగింపుల్లో ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సీహెచ్ రాజా హెచ్చరించారు. డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ శక్తిపటాల ఊరేగింపుల్లో కొందరు యువకులు మద్యం సీసాలతో పాల్గొంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. మద్యం తాగి అల్లర్లకు పాల్పడటం సరికాదన్నారు. ఇటువంటి చర్యలకు శక్తి పటాల నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.

ఆటోలు వచ్చాక దెబ్బతిన్న ఉపాధి

కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న రిక్షా కార్మికులు

కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌టుడే : రిక్షా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రిక్షా కార్మిక సంఘ నాయకులు కోరారు. కలెక్టరేట్ వద్ద సోమవారం తమ సమస్యలను వివరిస్తూ నిరసన తెలిపారు. ఆటోలు వచ్చాక ఉపాధి పూర్తిగా దెబ్బతిందని, తాజాగా ఉచిత బస్సు ప్రయాణంతో రిక్షా ఎక్కే ప్రయాణికులే లేకుండా పోతున్నారని వాపోయారు. నాయకులు బాబూరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మచిలీపట్నం : 80089 02911, పెడన : 63099 94687

స్పందనకు వందనం

❖ నగర శివారు హర్ష కళాశాల సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద ఏర్పాటు చేసిన గ్రిల్స్‌ను దాటి పొదలు రోడ్డుపైకి చొచ్చుకువచ్చాయి. ఈ సమస్యను ప్రయాణికులు 'ఈనాడు' మేమున్నాం.. మీకు తోడుగా ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వారు స్పందించి వాటిని తొలగింపజేశారు. ❖ నగరంలోని సుకర్లాబాద మసీదు ప్రాంతంలోని ప్రధాన డ్రెయిన్‌లో వ్యర్థాలు పేరుకున్నాయని స్థానికులు 'మేమున్నాం... మీకు తోడుగా' ద్వారా సమస్యను అధికారులకు తెలిపారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ బాపిరాజు స్పందించి సిబ్బందిని పంపి పూడిక తీయించారు. ❖ నగరంలోని బైపాస్ రోడ్డులో ఓ టెలికాం సంస్థకు చెందిన కేబుల్ వైర్లు ఏర్పాటు నిమిత్తం తవ్విన గుంతలను పూడ్చలేదు. ఈ సమస్యను పలువురు 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా అధికారులకు తెలిపారు. కమిషనర్ బాపిరాజు స్పందించి గుంతలు పూడ్చించేలా చర్యలు తీసుకున్నారు. - న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

ధార్మిక కార్యక్రమాలు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే : తితిదే, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలో 'మన గుడి' కార్యక్రమంలో భాగంగా వివిధ దేవాలయాల్లో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధి తురగా ప్రసాద్ తెలిపారు. నగరంలోని మాచవరం గంగానమ్మ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని పలు దేవాలయాలను ఎంపిక చేసి పూజలు, భజన కార్యక్రమాలు, లలితా పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇలా చేస్తే దాహం తీరేదెలా..?

అక్రమంగా కుళాయిలు, మోటార్ల ఏర్పాటుతో అవస్థలు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే

మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామాల్లో అక్రమంగా కుళాయి కనెక్షన్లు అమర్చుకోవడంతో పాటు వీటికి విద్యుత్తు మోటార్లు ఏర్పాటు చేసుకోవడంతో అన్ని ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. వైకాపా హయాం నుంచే ఈ సమస్య ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ పలువురు ఆందోళన చెందుతున్నారు.

సుల్తానగరంలో కుళాయి వద్ద నీరు పట్టుకుంటున్న స్థానికులు

అధికారులకు ఫిర్యాదు

బందరు మండలం 34 పంచాయతీల పరిధిలోని ఎక్కువ శాతం గ్రామాలకు తరకటూరు సామూహిక రక్షిత నీటి పథకం ద్వారానే మంచి నీరు అందిస్తున్నారు. రుద్రవరంలో కొంతకాలంగా పలువురు అక్రమ కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో మిగిలిన కుటుంబాలకు నీరు అందడం లేదని వాపోతున్నారు. సుల్తానగరంలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ గ్రామంలో రూ.30 లక్షలకుపైగా వెచ్చించి రక్షితనీటి పథకాన్ని నిర్మించారు. దీనికి అనుసంధానంగా చెరువు లేక పోవడంతో నిర్మించిన ఫిల్టర్ బెడ్లు, సంపు అలంకారంగా మారాయి. ఈ క్రమంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో తరకటూరు సామూహిక పథకం నుంచి వచ్చే నీటిని స్థానికంగా ఉన్న ట్యాంకుకు ఎక్కించి అక్కడ నుంచి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు.

అన్ని చోట్లా ఇదే పరిస్థితి...

జల్‌జీవన్ మిషన్ పనుల్లో జరుగుతున్న జాప్యంతో అనేక చోట్ల ప్రధాన పైపులైన్ల నుంచి ఇళ్లకు కుళాయిలు అమర్చుకుంటున్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి. కొందరు చేసే తప్పిదం వల్ల పలువురు ఇబ్బంది పడాల్సి వస్తోంది. బంటుమిల్లిలో అనేక మంది ఇళ్ల కుళాయిలకు మోటార్లు అమర్చుకున్నారని ఆ ప్రాంతవాసులే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సంఘటనలు అనేకం ఉన్నాయి. సమస్య ఎక్కువగా ఉండటంతో నీరు వదిలే సమయంలో విద్యుత్తు సరఫరా నిలిపేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇదే మండలంలోని ఆముదాలపల్లి, చోరంపూడి తదితర గ్రామాల్లో ఎక్కువ మంది మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు. కృత్తివెన్ను మండలంలోని చినపాండ్రాకతో పాటు పెడన, గూడూరు, కృత్తివెన్ను మండలాల్లోని అనేక గ్రామాల్లో కుళాయిలకు మోటార్లు ఏర్పాటు చేసుకున్న వారి కారణంగా మిగిలిన వారంతా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించి అందరికీ తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కరపత్రాల ఆవిష్కరణ

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన జీఎస్టీ 2.0 కరపత్రాలను జేసీ ఎం.నవీన్ ఆవిష్కరించారు. సోమవారం సాయంత్రం ఆయన ఛాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖాధికారి ఎన్.పద్మావతి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి నరసింహులు, వ్యవసాయ అధికారులు మణిధర్, శాంత, హారిక పాల్గొన్నారు.
– న్యూస్‌టుడే, మచిలీపట్నం(గొడుగుపేట)

భూములు సేకరిస్తే ఇబ్బంది

కలెక్టరేట్(మచిలీపట్నం): మచిలీపట్నం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల రైతులు కోరారు. జాతీయ రహదారులు 216, 65 నిర్మాణ సమయంలో భూములిచ్చిన వారు తాజాగా ప్రభుత్వం పోర్టును జాతీయ రహదారులతో అనుసంధానం చేసే క్రమంలో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం అనాలోచితంగా భూములు సేకరిస్తే భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు. ఇప్పటికే జాతీయ రహదారుల కోసం భూములిచ్చి బాధితులుగా ఉన్న తమ భూములను మళ్లీ తీసుకునే ప్రయత్నం విరమించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పలువురు రైతులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ నవీన్‌కు వినతిపత్రం అందజేశారు.

సమస్యలు పరిష్కరించే వరకు పోరాటమే

మచిలీపట్నం(కోనేరు సెంటరు), న్యూస్‌టుడే : తమ సమస్యలను పరిష్కరించే వరకూ పోరుబాట వీడేది లేదని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ జేఏసీ పిలుపు మేరకు సోమవారం సచివాలయ ఉద్యోగులు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. సంఘ నాయకులు రాము, ప్రసాద్, సాంబశివరావు తదితరులు పాల్గొని మాట్లాడారు.

నగరపాలక సంస్థ వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళన

అన్ని రంగాల సంక్షేమానికి కృషి

పెడన, పెడన గ్రామీణం, న్యూస్‌టుడే : విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందిన మడక చెందిన ఉపాధి హామీ కూలి అనగాని కుటుంబానికి ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.2 లక్షల బీమాను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ చెక్కు రూపంలో సోమవారం అందజేశారు. ప్రభుత్వం అన్ని రంగాల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. ఎంపీడీవో అరుణ కుమారి, ఉపాధి హామీ ఏపీవో, శేరం ప్రసాద్, శొంఠి రామ్మోహనరావు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి చెక్కు ఇస్తున్న ఎమ్మెల్యే కాగిత

పరిశీలన పూర్తి చేయాలి

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే : ఉపాధ్యాయుల మెడికల్ బిల్లుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ఇమ్మానుయేల్, డి.చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు సోమవారం మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఆశాలతను కలిసి వినతిపత్రం అందించారు. సంఘ నాయకులు కె.మాధవరావు, యు.కృష్ణమూర్తి, పీడీఎస్‌డీ ప్రసాద్ పాల్గొన్నారు.

గంట్లమ్మపాలెంలో వైద్య శిబిరం

గూడూరు : మండలంలోని గంట్లమ్మపాలెంలో సోమవారం నిర్వహించిన శిబిరంలో పాల్గొన్న వారికి మల్లవోలు పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. శిబిరాల్లో 14 రకాల సేవలు అందించిస్తున్నందున వినియోగించుకోవాలని కోరారు.

బందరుకోటలో..

సరస్వతీదేవిగా పైడమ్మ తల్లి

రాయవరం పాత కాలనీలో..

గంట్లమ్మపాలెంలో పూజల్లో పాల్గొన్న సువాసినులు

మచిలీపట్నంలో నృత్య ప్రదర్శన

పెడనలో బాల బాలికలు..

చల్లగ చూడమ్మా... చదువుల తల్లీ

మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లోని ఆయా గ్రామాల్లో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సరస్వతీ పూజలు నిర్వహించగా చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బందరులో శక్తిపటాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. - న్యూస్‌టుడే, బృందం

నాగేశ్వరరావుపేటలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ దంపతులు

పెన్నమ్మదిబ్బలో..

చెన్నూరులో...

వాసవీ భవన్‌లో సర్వసతీ పూజలు

వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో..

అధ్వానం.. రాకపోకలకు అంతరాయం

మండలంలోని బల్లిపర్రు- కాకర్లమూడి రహదారి అధ్వానంగా మారింది. మూడు కి.మీ మేర ఉన్న రోడ్డు నిర్మాణానికి రూ.1.20 కోట్లతో గతంలోనే ప్రతిపాదనలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కనీసం ద్విచక్ర వాహనాలు, ఆటోల రాకపోకలకు కూడా అవకాశం లేకపోవడంతో గ్రామస్థులు దూరం అయినప్పటికీ బుద్దాలపాలెం నుంచి పెడనకు వెళ్తున్నారు. దీనిపై సర్పంచి పరసా లక్ష్మీకుమారి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కలెక్టర్ బాలాజీకి పలుమార్లు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రధాన రహదారితో పాటుగా గ్రామంలోని అంతర్గత రోడ్లను నిర్మించాలని, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, పెడన గ్రామీణం

వ్యర్థాలు.. తొలగించక తిప్పలు

నగరంలోని వలందపాలెం బీసీ కళాశాల వసతిగృహం సమీపంలో ప్రధాన రహదారి పక్కన చెట్ల కొమ్మలను గుట్టలుగా వేసి వదిలేశారు. వీటిని తొలగించక పోవడంతో స్థానికులు, అటువైపు వెళ్లే ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అలాంటి రోడ్డులో ఉన్న వ్యర్థాలను రోజుల తరబడి తొలగించక పోవడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
- న్యూస్‌టుడే, మచిలీపట్నం(గొడుగుపేట)

ప్రమాదకరంగా గుంత

నగరంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో రహదారి పక్కన ఏర్పడిన తాగునీటి పైపులైన్ లీకు మరమ్మతుల నిమిత్తం తవ్విన గుంత దాదాపు నెలరోజుల నుంచి అలాగే ఉంది. పనులు పూర్తయ్యాయా లేదా ఇంకా చేయాల్సి ఉందా? అని సిబ్బంది చెప్పడం లేదని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు స్పందించి దాన్ని పూడ్చించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

సమస్య తీవ్రం.. పరిష్కారంలో అలసత్వం

నగరంలోని మాచవరం రిజర్వాయర్‌కు వెళ్లే దారిలో నిర్మించిన డ్రెయిన్‌పై ఇనుప చువ్వలు ప్రమాదకరంగా మారాయి. స్థానికులు ఏ మాత్రం అటు వెళ్లినా కాలిలో దిగిపోయేలా మొనలు తేలి ఉన్నాయి. సమస్య తీవ్రంగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. రాత్రి సమయాల్లో అవి కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలి. - న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

ప్రకటన

మహారాజశ్రీ విజయవాడ 12వ అదనపు జిల్లా జడ్జి గారి కోర్టులో
ఐ.ఏ.నెం. 411/2025
ఇన్ ఒ.యస్.నెం. 232/2008
బిట్వీన్:
[illegible] ...పిటిషనరు/వాది
మరియు
[illegible] ...రెస్పాండెంట్లు / ప్రతివాదులు
[illegible]
రెస్పాండెంట్ నెం. 23:
[illegible]
రెస్పాండెంట్ నెం. 24:
[illegible]
ఇందుమూలంగా తెలియజేయటమైనది.
(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల ప్రకారం)
వాయిదా తేది: 24-10-2025
ఇట్లు : రాయపాటి వెంకట లక్ష్మీనరసింహారావు
పిటీషనరు/వాది తరపు న్యాయవాది
శ్రీ శారద టవర్, శేషాద్రిశాస్త్రి వీధి
గవర్నరుపేట, విజయవాడ-2. సెల్: 98486 08799

సభాధ్యక్ష స్థానంలో ఛైర్‌పర్సన్ నాగకుమారి, పక్కన అధికారులు

ఆస్తుల బదిలీకి కౌన్సిల్ నిరాకరణ

పెడన, న్యూస్‌టుడే : కలంకారీ క్లస్టర్‌కు పురపాలికకు చెందిన దాదాపు రూ.5 కోట్ల ఆస్తులను ఉచితంగా బదలాయించలేమని వైకాపా కౌన్సిల్ స్పష్టం చేసింది. ఛైర్‌పర్సన్ కటకం నాగకుమారి అధ్యక్షతన సోమవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. కలంకారీ క్లస్టర్ నిర్వహణకు పట్టణంలోని మున్సిపల్ ఆస్తులను బదలాయిస్తూ ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీవో జారీ చేసింది. దీనికి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం అవసరమైంది. కలెక్టర్ స్థానిక తహసీల్దార్ ద్వారా మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాయించారు. కౌన్సిల్ అజెండాలో దీన్ని ప్రవేశపెట్టి సభ్యులు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశానికి ఈ అంశం వచ్చింది. ఒకానొక దశలో వైస్ ఛైర్మన్ ఎండీ ఖాజా, జనసేన కౌన్సిలర్ మట్టా శివపావనీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ క్రమంలో కౌన్సిలర్ కటకం ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం పదెకరాల భూమిని కొనుగోలు చేసి క్లస్టర్‌కు కేటాయించాలని సూచించారు. తాగునీటి ట్యాంకర్ల సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కౌన్సిలర్ శివపావనీ చేసిన వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది. దీనిపై క్షమాపణలు చెప్పాలని వైకాపా కౌన్సిలర్లు పట్టుబట్టారు. అజెండాలోని 29 అంశాలకు క్లస్టర్ అంశం మినహా మిగిలిన వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. కమిషనర్ ఎల్.చంద్రశేఖరరెడ్డి, టీపీవో సృజనకుమారి, మేనేజర్ మట్టా రాజా, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

పీ-4తో పేదరిక నిర్మూలన

సాయం అందజేస్తున్న గోపీచంద్ తదితరులు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే : పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పీ-4 పథకాన్ని ప్రవేశ పెట్టిందని తెదేపా రాష్ట్ర నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. నగరానికి చెందిన చిరువ్యాపారి టి.రమాదేవి ఇటీవల తొలగించిన ఆక్రమణల్లో ఉపాధి కోల్పోగా పీ-4 పథకంలో భాగంగా తెదేపా నాయకుడు దిలీప్ కుమార్ సోమవారం తన వంతు సాయం అందించారు. నాయకులు శేషుబాబు, తోట రమణ, పీవీ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేద్దాం

మచిలీపట్నం(కోనేరు సెంటరు), న్యూస్‌టుడే : ప్లాస్టిక్ రహిత సమాజం కోసం చేసే కృషిలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక 45వ డివిజన్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు సెంటరులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి స్థానికులతో ప్లాస్టిక్ నిర్మూలిద్దాం అంటూ ప్రతిజ్ఞ చేయించారు. నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ ఎం.గోపాలరావు, ఏఎంసీ ఛైర్మన్ కుంచె నాని, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూముల్లో చెరువుల తవ్వకాలు

చెరువులు పరిశీలిస్తున్న తహసీల్దార్ అనిల్ కుమార్

పెడన, న్యూస్‌టుడే : పెడన మండలం జింజేరు, గొడపాలెం, బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామాల సరిహద్దులోని ప్రభుత్వ భూముల్లో కొద్ది రోజులుగా చెరువుల తవ్వకాలు సాగుతున్నాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు సోమవారం అక్కడకు వెళ్లి విచారించారు. అనంతరం పురోగతిలో ఉన్న చెరువుల తవ్వకాలను నిలిపేసి జేసీబీని సీజ్ చేశారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూములు బంటుమిల్లి మండల పరిధిలోకి వస్తాయని స్థానిక తహసీల్దార్ అనిల్ కుమార్ చెప్పారు. రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఈ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం.

ఆహార అలవాట్లపై శ్రద్ధ ముఖ్యం

బంటుమిల్లి, న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరు వారి ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించాలని, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సీడీపీవో సముద్రవేణి అన్నారు. సోమవారం మల్లేశ్వరంలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలు తదితరులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సూపర్‌వైజర్ నాగలక్ష్మి పాల్గొన్నారు.

ప్రజలకు వరం.. జీఎస్టీ సరళతరం

పెడన, న్యూస్‌టుడే : జీఎస్టీలో చేపట్టిన సంస్కరణలు ప్రజలకు వరంలా మారాయని 6వ సచివాలయ అడ్మిన్ బత్తిన రమ్య అన్నారు. సోమవారం ఈ సచివాలయం పరిధిలోని ఉద్యోగులు జీఎస్టీపై అవగాహన కల్పించేందుకు ప్రదర్శన నిర్వహించారు. నిత్యావసరాల ధరలు గణనీయంగా తగ్గాయని ప్రజలు కొనుగోలు చేసే ముందు ఎమ్మార్పీ, తేదీలను పరిశీలించాలని సూచించారు. పట్టణంలోని మిగిలిన ఎనిమిది సచివాలయాల పరిధిలోనూ ప్రదర్శనలు జరిగాయని కమిషనర్ ఎల్.చంద్రశేఖరరెడ్డి తెలిపారు.

ప్రదర్శనలో సచివాలయ ఉద్యోగులు

బంటుమిల్లి, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించినప్పటికి బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో నేటికీ పలు దుకాణదారులు పాత జీఎస్టీ ధరలతోనే విక్రయాలు చేస్తున్నారు. ఎక్కడ తగ్గిన వాటికి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీనికి తోడు ఒకటి, రెండు షాపుల్లో తప్ప ఎక్కడ జీఎస్టీతో కూడిన రసీదులు ఇవ్వడం లేదు. దీనిపై ఇటీవల తూనికలు, కొలతలు శాఖ అధికారులు పలువురు వ్యాపారస్థులకు నామమాత్రంగా అవగాహన కల్పించారు తప్పితే వినియోగదారులను ఏమి చెప్పలేదు. అధికారులు స్పందించి తగ్గిన జీఎస్టీ ధరలు అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

జీవనోపాధులతో మహిళల ఆర్థిక ప్రగతి

పెడన, న్యూస్‌టుడే : డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అందజేసే రుణాలతో యూనిట్లను ఏర్పాటు చేసి ఆర్థిక ప్రగతిని సాధించాలని వెలుగు ఏపీఎం శ్రీదేవి అన్నారు. పెడన మండలంలో రాయితీ రుణాలకు ఎంపికైన 65 మంది మహిళలకు సోమవారం స్థానిక వెలుగు కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. స్త్రీనిధి రూ.లక్ష, ఉన్నతి, సీఐఎఫ్‌ల ద్వారా రూ.50 వేలు వంతున రుణాలను అందజేస్తామని తెలిపారు. ఎంపీడీవో అరుణ కుమారి, వెటర్నరీ అసిస్టెంట్ రాజేశ్వరరావు, సీసీ తులసీబాల తదితరులు పాల్గొన్నారు.

పదవీవిరమణ శుభాకాంక్షలు

Dr. S.J. ఎర్నెస్ట్, M.A., M.Phil., Ph.D
ప్రిన్సిపాల్, నోబుల్ కాలేజి, మచిలీపట్నం
శ్రీమతి G.S.M. నళినీకుమారి గార్లు

దక్షిణ భారతదేశంలోనే మొదటి కళాశాల నోబుల్ కాలేజ్‌లో చదువుకుని, అదే కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్‌గా (32 సం॥) గొప్ప Grammarian గా, Teacher Par Excellence ప్రిన్సిపాల్‌గా (3 1/2 సం॥) అంకిత భావంతో పనిచేసి, ఎందరో విద్యార్థినీ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, అందరి మన్ననలు పొంది మాకు ఆదర్శంగా నిలిచిన Dr. S.J. ఎర్నెస్ట్ గారు నేడు 30-9-2025న పదవీవిరమణ చేయుచున్న సందర్భంలో వారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి భావిజీవితం సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటూ...

K.V.V.రాంబాబు LIC అడ్వైజర్ MDRT (అమెరికా అవార్డు గ్రహీత), మచిలీపట్నం	G.రామ్మోహన్‌రావు పోలీస్ డిపార్ట్‌మెంట్ మచిలీపట్నం	K.సౌజన్యలత Pvt. Employee హైదరాబాద్
M.శ్రీనివాసరావు మార్గదర్శి చిట్స్ మచిలీపట్నం	B.బెన్‌హర్ A.O. న్యూ విజన్ మెడికల్ అకాడమి విజయవాడ	Sk.మస్తాన్ బాషా ప్రిన్సిపాల్, నారాయణ E టెక్నోస్కూల్ గన్నవరం
B.అమలేష్ బిజినెస్ మచిలీపట్నం	P. హరిబాబు లెక్చరర్ & LIC అడ్వైజర్ మచిలీపట్నం	A.కిరణ్‌కుమార్ Govt. కాలేజ్ లెక్చరర్ రాజమండ్రి
A.N.V.V.S.స్వామి సీనియర్ క్లస్టర్ మేనేజర్, HDFC Life, విజయవాడ	M.ఆదిత్య ప్రిన్సిపాల్, స్టార్ కాలేజ్, మచిలీపట్నం	D.అశోక్‌కుమార్ S.A., Z.P.H.S. జమీగొల్వేపల్లి
T. గంగరాజు Govt. టీచర్, సుల్తానగరం	G.ప్రతాప్‌కుమార్ మిల్క్ డైరీ, బొర్రపోతుపాలెం	

పెనమలూరు

• పెనమలూరు • గన్నవరం

గోవధను పూర్తిగా నిషేధించాలి

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: దేశంలో గోవధను పూర్తిగా నిషేధించాలని తరచూ నూనె, నెయ్యి, మాంసం దుకాణాలను సంబంధిత అధికారులు తనిఖీ చేసి కల్తీని అరికట్టాలని నూర్ బాషా ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ చిన్నా విజ్ఞప్తి చేశారు. పవిత్రంగా పూజించే గోవులను వధించడం వాటి నుంచి నూనె, మాంసాన్ని సేకరించి కల్తీ చెయ్యడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. అటువంటి ఘటనలు జరగకుండా తరచూ పోలీసులు, ఆహార తనిఖీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

యూరియా పంపిణీ తీరుపై తనిఖీలు

ఈనాడు కథనానికి స్పందన

కానుమోలు సహకార సంఘంలో తనిఖీ చేస్తున్న ఏవో, ఛైర్మన్

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: యూరియా పంపిణీ తీరుపై వ్యవసాయశాఖ అధికార్లు కానుమోలు, మల్లవల్లి సహకార సంఘాల్లో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఇటీవల తెలంగాణకు కానుమోలు నుంచి యూరియా తరలి వెళుతుండగా పోలీసులు పట్టుకోవడంతోపాటు మల్లవల్లిలో కొరతపై మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలోనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం 'ఊరు దాటుతున్న యూరియా' శీర్షికన 'ఈనాడు' కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ఏవో రంగనాథ్‌బాబు రెండు సహకార సంఘాల్లో తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు ఎంత పంపిణీ చేశారు, ఎంత నిల్వ ఉన్నది, ఎవరెవరికి ఏ ప్రాతిపదికన ఇచ్చారనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కానుమోలులో 358 బస్తాలు నిల్వ ఉందని, రైతులకు ఆధార్ కార్డుపై ఒకటి నుంచి మూడు బస్తాలు మాత్రమే ఇచ్చినట్లుగా రికార్డుల్లో ఉందని అధికారులు తెలిపారు. సహకార సంఘం వైస్ ఛైర్మన్ దన్నే దుర్గారావు మాట్లాడుతూ..తమ సంఘం తరఫున ఎవరికీ పరిమితికి మించి యూరియా ఇవ్వలేదని, కొందరు రైతులు గ్రామాల్లో ఇతర రైతుల వద్ద యూరియా సేకరించి తెలంగాణకు తరలించారని చెప్పారు.

కాలువలా.. జగనన్న కాలనీ దారులా..?

ఉయ్యూరు, న్యూస్‌టుడే

ఉయ్యూరు జగనన్న కాలనీలో ప్రధాన రహదారి దుస్థితి

అంతర్గత రహదారి పరిస్థితి

గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన జగనన్నకాలనీలు సమస్యలకు నిలయంగా మారాయి. కనీస సదుపాయాలకు కూడా నోచుకొని స్థితిలో దర్శనమిస్తున్నాయి. స్థలాల మెరక, రహదారుల నిర్మాణమంటూ గుత్తేదారులు కోట్ల రూపాయలు కొల్లగొట్టగా..ప్రస్తుతం ఆ కాలనీల్లో ప్రధాన, అంతర్గత రహదారులు ఛిద్రమై కనీసం నడవడానికి కూడా వీలులేకుండా ఉన్నాయి. ఉయ్యూరు పురపాలక సంఘం పరిధిలో రెండు జగనన్న కాలనీల లేఅవుట్లున్నాయి. నాగన్నగూడెం సమీపంలోని లేఅవుట్‌లో 2004 మంది లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. కనీస సదుపాయాలు కల్పించని కారణంగా ఇక్కడ ఇళ్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులు ముందుకురావట్లేదు. అలాగే ఎనికేపాడు ప్రాంతంలో 480 మందికి పట్టాలిచ్చి స్థలాలు చూపలేదు.

నరకప్రాయంగా నివాసం

కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని చెబుతున్న కాలనీల రహదారులు చిన్నపాటి వర్షాలకే బుడుగుల మాదిరిగా తయారవుతున్నాయి. వాహనాల మాట దేవుడెరుగు అడుగు వేస్తే పాదం బురదలో దిగిపోయేంత దారుణంగా మారాయి. ఇక అంతర్గత రహదారులైతే కాలువల మాదిరిగా మారి గుర్తుపట్టలేని స్థితిలో దర్శనమిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కనీస సదుపాయాలు లేని ఈ కాలనీల్లో ఉంటున్నామని, రోజువారీ జీవితం నరకప్రాయంగా ఉంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకల సమస్య తీవ్రంగా ఉందని గతంలో కాలనీ నివాసితులు ఫిర్యాదు చేయగా.. గుత్తేదారులు అంతర్గత రహదారుల్లో పైపై పూతగా మెరక వేసి చేతులు దులుపుకొన్నారు. కొన్నిచోట్ల అసలు మెరకే వేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి ఇప్పటికైనా ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని కాలనీల వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

విద్యాధరీ... నమోస్తుతే

సరస్వతీదేవిగా మరకత రాజరాజేశ్వరి అమ్మవారు

చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం

పటమట, న్యూస్‌టుడే: పటమట దత్త పీఠంలోని మరకత రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. అనంతరం రాత పుస్తకాలు, పెన్నులు అందజేశారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు ప్రసాదం వితరణ చేశారు. ఆలయం కిటకిటలాడింది. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఆక్యుపంక్చర్ బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలి

మాకాల సత్యనారాయణను సన్మానిస్తున్న ఎస్పా భారత్ సభ్యులు

కానూరు, న్యూస్‌టుడే: ఆక్యుపంక్చర్ బోర్డు ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఎస్పా భారత్ సభ్యులు డాక్టర్ మాకాల సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సోమవారం అశోక్‌నగర్ ఇండియన్ ఓం కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఆక్యుపంక్చర్‌ను ప్రత్యేక విభాగ చికిత్సగా గుర్తించి బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం సంవత్సరం క్రితం ఆదేశించినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. వరల్డ్ ఆక్యుపంక్చర్ డేను 15 రోజులు నిర్వహించాలని, విశిష్ట కృషి చేసినవారికి అవార్డులు ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజెన్కో సీఈ రాజారావు సభ్యులు పాల్గొన్నారు.

నారాయణరావు మృతి పట్ల ప్రముఖుల సంతాపం

అట్లూరి నారాయణరావు

కానూరు, న్యూస్‌టుడే: వీటీపీఎస్ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ అట్లూరి నారాయణరావు ఆదివారం అనారోగ్యంతో మరణించారు. సోమవారం మధ్యాహ్నం అంతిమయాత్ర నిర్వహించారు. ఆయన భౌతికకాయానికి ఎమ్మెల్యేలు బోడేప్రసాద్, గద్దెరామ్మోహన్, ఇతర విశ్రాంత ఇంజినీర్లు నివాళులు అర్పించారు. 35 సంవత్సరాల పాటు ఆయన వీటీపీఎస్‌లో అందించిన సేవలకుగాను ఆయనకు ప్రఖ్యాత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అవార్డు వచ్చిందని వారు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు సంతానం. పలువురు ప్రముఖులు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని సంతాపం ప్రకటించారు.

ఆసుపత్రి చుట్టూ అపరిశుభ్రత

పీహెచ్‌సీ చుట్టూ స్తంభించిన నీరు

హనుమాన్ జంక్షన్, న్యూస్‌టుడే: శాశ్వత భవనం అందుబాటులోకి రాక నాలుగేళ్లుగా బాపులపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యల నిలయంగా మారింది. ఇరుకు గదుల్లో వైద్యులు, సిబ్బంది సేవలు అందిస్తుండగా, రోగులు అవస్థలు పడుతూ ఉండాల్సిన పరిస్థితి. మరోవైపు వర్షపు నీరు రోజుల తరబడి పీహెచ్‌సీ భవనం చుట్టూ స్తంభించి పోయి దోమలు, అపరిశుభ్రత నిలయంగా మారిపోయింది. అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాన్ని పూర్తి చేసేలా ఎలాంటి చర్యలు చేపట్టని అధికార్లు, కనీసం ఆరోగ్య కేంద్రం ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలోనూ విఫలమవుతున్నారు.

'సీఎం సహాయ నిధి' అందజేత

లబ్ధిదారుడికి చెక్కు అందజేస్తున్న తెదేపా నేత అనుమోలు ప్రభాకరరావు

పెనమలూరు, న్యూస్‌టుడే: అనారోగ్యంతో ఉన్న వణుకూరు వాసి రెంటపల్లి రమేశ్‌బాబుకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కు మంజూరైంది. ఈ మేరకు రూ.2 లక్షల ఆర్థిక సాయం చెక్కును తాడిగడప పురపాలక తెదేపా అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు సోమవారం పోరంకిలోని ఎమ్మెల్యే బోడేప్రసాద్ కార్యాలయంలో లబ్ధిదారుడికి అందజేశారు.

వరద ముంపులో లంకభూములు

మద్దూరులో నీటమునిగిన అరటి తోట

మద్దూరు/కాసరనేనివారిపాలెం (కంకిపాడు), న్యూస్‌టుడే: కృష్ణా నది వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి 6.68 లక్షల క్యూసెక్కుల నీటి విడుదలతో మండలంలోని మద్దూరు, కాసరనేనివారిపాలెం లంకభూముల్లోని అరటి, పసుపు, చెరకు, మొక్కజొన్న, బెండ, వంగ వంటి ఉద్యాన పంటలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. వరద ప్రవాహం కరకట్ట వైపునకు చొచ్చుకు వస్తోంది. పరిస్థితిని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

అరటి రైతుకు ఈదురు గాలుల దెబ్బ

ప్రొద్దుటూరులో ఈదురుగాలికి ధ్వంసమైన అరటితోట

కంకిపాడు, న్యూస్‌టుడే: ఇటీవల వీచిన ఈదురుగాలులకు పెనమలూరు నియోజకవర్గంలో 90 ఎకరాల్లో అరటిపంట దెబ్బతిన్నదని అధికారులు ప్రకటించారు. గెలల కోత దశలో ఉన్న మరో 60 ఎకరాల్లోని పంటకు పాక్షికంగా నష్టం జరిగిందని చెబుతున్నారు. సాగుకు ఎకరాకు రూ.1.5లక్షల వరకు పెట్టుబడి పెడుతుంటారు. పక్వ దశకు వచ్చిన పంట దెబ్బతింటే ఎకరాకు రూ.3 లక్షల వరకు నష్టపోతారు. ప్రస్తుతం కృష్ణానది వరద ప్రభావం అరటిపై అధికంగా ఉందని, ప్రభుత్వ సాయంతోపాటు పంట బీమా పథకాన్ని అమలు చేయాలని నష్టపోయిన రైతులు కోరుతున్నారు.

ఘనంగా పాలకమండలి ప్రమాణ స్వీకారం

వేమూరి శ్రీనివాసరావు దంపతుల్ని సత్కరిస్తున్న నాయకులు, సభ్యులు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. తెదేపా నాయకుడు వేమూరి శ్రీనివాసరావు ఛైర్మన్‌గా 11 మంది సభ్యులతో కూడిన పాలకవర్గం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 11.31 గంటలకు లాంఛనంగా బాధ్యతలు స్వీకరించింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొత్త పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, దెందులూరు ఏఎంసీ ఛైర్‌పర్సన్ గారపాటి రామసీత, గన్నవరం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి చలమలశెట్టి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి 'స్పోర్ట్స్ ఎక్స్‌పో'

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 2న స్వచ్ఛథాన్ పేరుతో నిర్వహిస్తున్న మారథాన్‌లో భాగంగా ఈ నెల 30 నుంచి రెండ్రోజుల పాటు నగరంలోని డీఆర్ఆర్ఎంసీ ఇండోర్ స్టేడియంలో 'స్పోర్ట్స్ ఎక్స్‌పో' నిర్వహించనున్నట్లు అమరావతి రన్నర్స్ టీమ్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఎక్స్‌పోలో నగరంలోని పలు సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఆంధ్రాను ప్లాస్టిక్, గార్బేజ్ రహిత రాష్ట్రంగా మార్చే క్రమంలో నిర్వహిస్తున్న మారథాన్‌కు మంచి స్పందన లభించిందన్నారు. ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న అథ్లెట్లు టీ-షర్టు, టైమింగ్ తెలిపే బిబ్‌లను స్థానిక డీఆర్ఆర్ఎంసీ ఇండోర్ స్టేడియంలో ఐడీ కార్డు చూపి పొందవచ్చన్నారు.

జీఎస్టీపై అవగాహన తప్పనిసరి

పామర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: జీఎస్టీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జీఎస్టీ నోడల్ అధికారి సలాం అన్నారు. సోమవారం పామర్రులో జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం అమల్లోకి తెచ్చిన సూపర్ జీఎస్టీతో సామాన్యులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఎంపీడీవో కె.జ్యోతి, డిప్యూటీ ఇన్‌ఛార్జి ఎంపీడీవో స్నేహలత, పరిపాలనాధికారి టి.మారుతీ ప్రసాద్, జీఎస్టీ ఛాంపియన్లు స్వాతి, ఉదయలక్ష్మి, పవిత్ర, ఎడ్యుకేషన్, సంక్షేమ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.

రామవరప్పాడు: పేరంటాలమ్మకు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు

వీణావాణి.. జ్ఞాన స్వరూపిణి

కొత్తపల్లిలో..

హనుమాన్‌జంక్షన్‌లో..

బాపులపాడు శివాలయంలో..

రంగన్నగూడెంలో..

మడిచర్లలో..

సిద్ధార్థ డీమ్డ్ వర్సిటీలో సరస్వతీదేవికి పూజ చేస్తున్న చక్రధారి స్వామిదాస్

కామయ్యతోపులో..

పోరంకిలో..

శ్రీదేవీ నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలానక్షత్రం పూజలతో ఆలయాలు కిటకిటలాడాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు. చిన్నారులను అమ్మవారి రూపంలో అలంకరించి మురిసిపోయారు. - న్యూస్‌టుడే బృందం

యనమలకుదురులో..

చోడవరంలో..

పెనమలూరు రామాలయంలో బాలల పూజ

ఈడుపుగల్లులో..

చిన ఓగిరాలలో...

ఉయ్యూరు శివాలయంలో

గన్నవరంలో..

పాతగన్నవరం శ్రీలక్ష్మితిరుపతమ్మ ఆలయంలో..

కామన్ సైట్ రిజిస్ట్రేషన్‌పై చర్యలు తీసుకోవాలి

ఉయ్యూరుగ్రామీణం, న్యూస్‌టుడే: సీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా కామన్‌సైట్ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామపంచాయతీ పరిధిలోని 258/2, 259/1 సర్వే నంబర్లలో 3.29 ఎకరాలలో వేసిన అనధికార లేఅవుట్‌లో 33 సెంట్ల కామన్ సైట్‌ను ఉయ్యూరు సబ్‌రిజిస్ట్రార్ నిబంధనలకు విరుద్ధంగా ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీనివాస్ సోమవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ సెల్‌లో వినతి పత్రం అందజేశారు. ఆ సైట్‌ను గండిగుంట గ్రామపంచాయతీకి అందజేయాలని కోరినట్లు తెలిపారు.

సామాన్యుడికి జీఎస్టీ ఫలాలు అందుతాయి

కానూరు, న్యూస్‌టుడే: కొత్త జీఎస్టీ విధానంతో నెలవారీ నగదు వినియోగంలో సామాన్య ప్రజలకు వేలాది రూపాయలు ఆదా అవుతాయని ఎమ్మెల్యే బోడేప్రసాద్ అన్నారు. సోమవారం సాయంత్రం పలు దుకాణాలలో ఆయన జీఎస్టీ ద్వారా ఎంత మేర లబ్ధి పొందుతున్నారనే అంశంపై వినియోగదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఈ జీఎస్టీ విధానంతో ఎన్నో వస్తువుల రేట్లు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో నగర మూడో డివిజన్ స్టేట్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ బాలాజీ బాబు, జీఎస్టీ స్టేట్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ఆర్.కల్పన, లక్ష్మీ మాధవి, షేక్‌నజీర్ తదితరులు పాల్గొన్నారు.

కారు ఢీ.. అత్తాకోడళ్లకు గాయాలు

పెనమలూరు, న్యూస్‌టుడే: కారు ఢీ కొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అత్త, కోడలు గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరంకి పరమేశ్వరి గుడివాడలోని చౌదరిపేట నివాసి. ఈ నెల 27న ఈమె తన అత్త సరస్వతితో కలిసి ద్విచక్రవాహనంపై కానూరులోని బంధువుల ఇంటికి వెళ్తుండగా గంగూరు డీమార్ట్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పరమేశ్వరి, సరస్వతిలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ పరమేశ్వరి సోమవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలి

కిట్లు అందజేస్తున్న ఎమ్మెల్యే బోడేప్రసాద్

పెనమలూరు, న్యూస్‌టుడే: సమాజంలో పారిశుద్ధ్య కార్మికులది ప్రత్యేక స్థానమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. 'స్వచ్ఛతాహీ పారిశుద్ధ్యం..పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం' కార్యక్రమం సందర్భంగా సోమవారం గంగూరులో కార్మికులకు ఆయన ఆరోగ్య కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కార్మికులను గౌరవించడంతో పాటు వారికి సహకరించాలని కోరారు. వారు బాగుంటేనే ప్రజారోగ్యం బాగుంటుందన్నారు. కరోనా సమయంలో వారు అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. కార్యక్రమంలో తెదేపా నేతలు అక్బర్‌బాషా, ప్యారీలతీఫ్, కోయ ఆనంద్, అధికారులు పాల్గొన్నారు.

పోషకాహారంతోనే ఆరోగ్యం

కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు

పెద ఓగిరాల(ఉయ్యూరు గ్రామీణం), న్యూస్‌టుడే: గర్భిణులు, బాలింతలు మెరుగైన ఆరోగ్యం కోసం పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలని చిన ఓగిరాల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ఇంద్రావతి సూచించారు. రాష్ట్రీయ పోషణ మాసంలో భాగంగా కంకిపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఉయ్యూరు మండలం పెద ఓగిరాలలో ఆదివారం మండల స్థాయి సీమంతాల కార్యక్రమం, పోషకాహార ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ లక్ష్మీ, ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు బేబి సరోజిని, జనసేన పార్టీ నాయకులు ఓదూరి సాంబశివరావు, నాగమణి, కృష్ణ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ టి.శైలజ తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి

సత్యనారాయణ, రామ్మోహన్‌లను సత్కరిస్తున్న గ్రామస్థులు

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆర్యవైశ్యుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తామని ఆ సంఘం మహాసభ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గోంట్ల రామ్మోహన్, రాష్ట్ర కార్యదర్శి వెంట్రప్రగడ వీరాంజనేయులు తెలిపారు. సోమవారం వారు కంకిపాడులోని ఆర్యవైశ్య కల్యాణ మండపానికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక సంఘ ప్రముఖులతో మాట్లాడారు. ఆర్యవైశ్యుల అభివృద్ధి కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో కొల్లిపర రాంబాబు, చలువాది రాజాగురవయ్య, పోపూరి కృష్ణారావు, యెండూరి శ్రీనివాసరావు, శరణం సత్యనారాయణ పాల్గొన్నారు.

ఘనంగా సామూహిక సరస్వతీ పూజ

పూజలో పాల్గొన్న బాలబాలికలు

కంకిపాడు, న్యూస్‌టుడే : కంకిపాడులోని స్థానిక కన్యకా పరమేశ్వరి మందిరంలో సుమారు 300 మంది బాలబాలికలు సామూహిక సరస్వతీపూజలో పాల్గొన్నారు. శివాలయంలో దస్తావేజు వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ, నీలాసౌజన్య దంపతుల సౌజన్యంతో సోమవారం అన్నప్రసాద సంతర్పణ గావించారు. గత 15ఏళ్లుగా దసరా ఉత్సవాలకు రూ.25 వేల చొప్పున విరాళంగా ఇస్తున్న కోలవెన్ను మాజీ సర్పంచి తుమ్మల చంద్రశేఖర్‌ను ఆలయ కమిటీ ప్రతినిధులు సత్కరించారు.

నత్తనడకన జడ్పీహెచ్‌ఎస్ నిర్మాణ పనులు

కానూరు, తాడిగడప, న్యూస్‌టుడే

అసంపూర్ణంగా పాఠశాల తరగతి గదులు

తాడిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల నిర్మాణపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పాఠశాలలో మొత్తం 525 మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 2022 సంవత్సరంలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా 12 తరగతి గదులు నిర్మాణానికి ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. ఫేజ్-2 పనుల్లో భాగంగా అధికారులు 10 గదులకు అనుమతి ఇచ్చారు. కానీ 6 గదుల నిర్మాణమే చేపట్టారు. ఇవి కూడ ఇంతవరకు పూర్తి కాలేదు. మొత్తం కోటి ఇరవై లక్షల రూపాయల నిధులు ఈ పనులకు కేటాయించారు. కానీ ఇప్పటివరకు రూ.65 లక్షల పనులే పూర్తి అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పనుల పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. ఇలా అసంపూర్తిగా ఉన్న గదులలోనే ప్రస్తుతం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. గదులు పూర్తయితే ల్యాబ్, గ్రంథాలయం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉపాధ్యాయులు ఉన్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

త్వరలోనే పనుల ప్రారంభం

ప్రస్తుతం తరగతి గదుల నిర్మాణపు పనులు పూర్తిచేయడానికి నిధులు విడుదల అయ్యాయి. సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పనులు పూర్తయ్యేలా కృషి చేస్తాం.
- కనకమహాలక్ష్మి, ఎంఈవో, పెనమలూరు.

(c) eenadu

గుడివాడ

•గుడివాడ •పామర్రు •అవనిగడ్డ

ఈలచెటదిబ్బ గ్రామానికి తాగు, సాగునీరు విడుదల

నీటి విడుదలకు స్విచ్ ఆన్ చేస్తున్న సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు

నాగాయలంక, న్యూస్‌టుడే: మండలంలోని ఈలచెట్ల గ్రామానికి బాపట్ల జిల్లా రాజుకాల్వ సరఫరా పథకం నుంచి సోమవారం ఈలచెట్లదిబ్బ నీటి సంఘ అధ్యక్షుడు అవనిగడ్డ వెంకటేశ్వరరావు, సభ్యులతో కలసి నీటిని విడుదల చేశారు. నీటి విడుదల వ్యవహారంలో రెండు నెలలుగా ఈలచెట్లదిబ్బ, బాపట్ల జిల్లా లంకెవానిదిబ్బ ప్రజల మధ్య వివాదం నెలకొనగా కృష్ణా, బాపట్ల జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు రెండు గ్రామాల ప్రజలను సమావేశపరచి రాజీ కుదిర్చారు.

మూడు నెలల్లో దళితులకు శ్మశాన స్థలం

గుడివాడ : నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో దళితులకు కనీసం ఎకరా స్థలం శ్మశాన వాటికకు కేటాయించాలని, గుడివాడ గుడ్‌మెన్ పేటతో పాటు ఇతర పేటల్లో దళితులకు తక్షణం స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రామును ఏపీ ఎమ్మార్పీఎస్ నేతలు, దళిత సంఘాల నేతలు కోరారు. స్థానిక ఎమ్మెల్యే రాము స్వగృహంలో సోమవారం దళితులు ఆయన్ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఎమ్మార్పీఎస్ నేత కంచర్ల సుధాకర్ మాట్లాడుతూ గుడివాడలో దళితుల శ్మశానాలు ఆక్రమణలకు గురైతే గత కలెక్టర్ గంధం చంద్రుడు 5 ఎకరాలు కేటాయించారన్నారు. కానీ ఈ ఆస్తి వివాదం కోర్టుకు వెళ్లి గెలిచినా ఇంకా స్థలం దక్కలేదని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే ఆర్డీవో బాల సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 3 నెలల్లో గుడివాడ దళితులకు శ్మశాన స్థలం కేటాయిస్తామని చెప్పారు.

జగనన్న కాలనీలు.. తలచుకుంటే కన్నీళ్లు

- కనీస సౌకర్యాలు లేక నిలిచిన ఇళ్ల నిర్మాణాలు
- విషప్రాణుల భయంతో లబ్ధిదారుల వెనుకంజ

అవనిగడ్డ, న్యూస్‌టుడే

గత వైకాపా ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో కనీస సదుపాయాలు లేక ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగలేదు. దీంతో చాలాచోట్ల లేఔట్లలో కంపచెట్లు పెరిగి.. అవి చిట్టడవుల్లా మారాయి. కూటమి ప్రభుత్వం ప్రోత్సాహకం మొత్తం పెంచి నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అవనిగడ్డ మండలం తిప్పపాలెంలో ఐదేళ్ల క్రితం వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండో లేఅవుట్ ముళ్ల పొదలతో చిట్టడవిని తలపిస్తోంది. అక్కడ 42 మంది లబ్ధిదారులకు నివేశన స్థలాలు ఇచ్చారు. అధికారుల ఒత్తిడితో ఏడెనిమిది మంది నిర్మాణాలు ప్రారంభించారు. నాలుగు మాత్రమే పైకప్పు పూర్తికాగా.. ఒక కుటుంబం ధైర్యం

యాకమూరులో చిట్టడవిలా...

తిప్పపాలెం లేఔట్‌లో ముళ్లపొదలు

చేసి కాలనీలో నివాసం ఉంటోంది. ఏడెనిమిది మందికి విద్యుత్తు మీటర్లు ఇచ్చారు. కానీ 500 మీటర్ల దూరంలో ఉన్న విద్యుత్తు స్తంభాల నుంచి సొంత ఖర్చుతో తీగలు ఏర్పాటు చేసుకున్నారు. విష సర్పాలు పగలు కూడా కనపడుతుండటంతో ముగ్గురు పనులు నిలిపి వేశారు. ఇటీవల కాలనీ ముందుకు సిమెంటు రహదారి ఏర్పాటు చేయడం విశేషం. ఈ కాలనీ కృష్ణా కరకట్ట పక్కనే ఉండటంతో ఇటీవల వరదలకు విష సర్పాలు సంచరిస్తున్నాయి.

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే: తోట్లవల్లూరు మండలంలో యాకమూరులో 3.27 ఎకరాల భూమి కొని 126 మంది లబ్ధిదారులకు ఎంపిక చేశారు. రొయ్యూరులో 3.14 ఎకరాల్లో 102 మంది, బొడ్డపాడులో 2.75 ఎకరాల్లో 90 మంది, చినపులిపాకలో 2.29 ఎకరాల్లో 92 మంది, వల్లూరుపాలెంలో 5.89 ఎకరాల్లో 213 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టడానికి ఆసక్తి చూపలేదు. కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందోమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.

పాత ఎడ్లంక శివారు పల్లెపాలెంలో వీధిలోకి చేరిన నీటిలో మహిళలు

దక్షిణ చిరువోలులంకలో మునిగిన కూరగాయ తోటలు, వరిపైరు చూపుతున్న రైతులు

చల్లపల్లి మండలం రాముడుపాలెం వద్ద నీట మునిగిన కంద, అరటి పంటలు

చుట్టూ జలం.. వణుకుతున్న జనం

- వరదనీటిలో ఊళ్లు
- పంటలకు తీవ్ర నష్టం

చల్లపల్లి, న్యూస్‌టుడే : కృష్ణానది వరద కారణంగా చల్లపల్లి మండలంలో నదీ పరివాహక ప్రాంతాల్లో సాగు చేసిన ఉద్యాన, వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరదనీరు కృష్ణానది కరకట్టను తాకింది. చల్లపల్లి మండలంలో నడకుదురు, నిమ్మగడ్డ, వెలివోలు, రాముడుపాలెం, నాదెళ్లవారిపాలెం, ఆముదార్లంక, లచ్చిగానిలంక గ్రామాల్లో పసుపు, కంద, కూరగాయ తోటలు పూర్తిగా నీట మునిగాయి.

అవనిగడ్డ గ్రామీణం : కృష్ణానది వరదలకు ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని అవనిగడ్డ తహసీల్దార్ కె.నాగమల్లేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన పులిగడ్డ పల్లెపాలెం, రేగుల్లంక, పాత ఎడ్లంక, పల్లెపాలెంలో వరద ముంపు ప్రాంతాల్లో ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావుతో కలిసి పర్యటించారు. పులిగడ్డ, రేగుల్లంక, పల్లెపాలెం గ్రామాల వరద బాధితులకు పులిగడ్డలోని ప్రభుత్వ పాఠశాలలో, పాత ఎడ్లంక, పల్లెపాలెం వారికి అవనిగడ్డ బాలికల పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

పాత ఎడ్లంక (అవనిగడ్డ గ్రామీణం) : మండలంలోని పాత ఎడ్లంకలో సోమవారం వరద ధాటికి మూడు ఇళ్లు నదిలో కూలిపోగా నాలుగు కోతకు గురై కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వరద ప్రవాహం పెరగడంతో గ్రామస్థులు ఆందోళనకు గురి అవుతున్నారు. పాత ఎడ్లంక పల్లెపాలెంలోకి వరద నీరు చేరగా రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు గ్రామస్థులను అప్రమత్తం చేస్తున్నాయి.

పమిడిముక్కల, నాగాయలంక : పెరుగుతున్న కృష్ణానది వరద ప్రభావంతో సోమవారం లంకపల్లిలంక, లంకపల్లి, ఐనపూరులో కరకట్ట కింది పొలాలు ముంపునకు గురయ్యాయి. ఐనపూరు 70, లంకపల్లి 80, లంకపల్లి లంకలో 200 ఎకరాల దాకా ముంపునకు గురై పసుపు, కంద, అరటి, క్యాబేజీ, వరి తదితర నీటిలో ఉన్నాయని మాజీ సర్పంచి వెంకటేశ్వరరావు, స్థానికులు తెలిపారు. తహసీల్దార్ నవీన్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. నాగాయలంక పుష్కరఘాట్ మీదుగా ప్రవాహం సాగుతోంది. ఇక్కడ మహాప్రస్థానం నీట మునిగింది.

చల్లపల్లి మండలం నాదెళ్లవారిపాలెం వద్ద వరదనీటిలో పసుపు తోట

నాగాయలంక మహా ప్రస్థానంలో...

ఐనపూరులో ముంపులో కంద

ప్రజలకు జగన్మాత ఆశీస్సులు ఉండాలి

అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే రాము

గుడివాడ, న్యూస్‌టుడే : గుడివాడ ప్రజలకు జగన్మాత ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. స్థానిక శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. తొలుత అమ్మవారికి ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. చిన్నారులకు రాత పుస్తకాలు పంపిణీ చేశారు. జగన్నాథపురంలోని శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. కన్యకా పరమేశ్వరి, నీలామహేశ్వరి రోడ్డులోని విజయదుర్గ ఆలయాలు, ధనియాల పేట భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవ రాత్రి వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. ఆలయ ఈవో కందుల వేణుగోపాలరావు, దేవస్థాన కమిటీ ఛైర్మన్లు పట్టపు చిన్నా, జవ్వాజి గంగారాజు, లింగం చిట్టిబాబు, హరిబాబు, ఈవో గంగు శిరీష, తెదేపా నేతలు పాల్గొన్నారు.

పూడిక తీయరు.. బ్లీచింగ్ చల్లరు

అంతర్గత రహదారుల దుస్థితి వివరిస్తున్న స్థానికులు

కూచిపూడి, న్యూస్‌టుడే : కూచిపూడి పల్లబీడు ప్రాంతంలో రెండు రహదారులు దుస్థితి వర్ణనాతీతంగా మారింది. రహదారుల్లో వర్షపునీరు రోజుల తరబడి నిల్వ ఉండి.. దుర్వాసన వెదజల్లుతోంది. ఈ నీటిలో దోమలు పెరిగి.. వాటి కాటుకు స్థానికులు జ్వరాలతో బాధపడుతున్నారు. కనీసం బ్లీచింగ్ కూడా చల్లటం లేదని, దోమల మందు కూడా పిచికారీ చేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. పంచాయతీ అధికారులు దృష్టి సారించి చర్యలు చేపట్టాలని గ్రామానికి చెందిన భాజపా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పోలవ ఆశోక్‌కుమార్ స్థానికులతో కలిసి కోరారు.

బాధితులకు అధికార యంత్రాంగం సాంత్వన

అవనిగడ్డ, న్యూస్‌టుడే : స్థానిక పూర్వ బాలికోన్నత పాఠశాలలో ఎడ్లంక వరద బాధితుల కోసం సోమవారం పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. పులిగడ్డ ప్రాథమికోన్నత పాఠశాలలో మరో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ కె.నాగమల్లేశ్వరరావు తెలిపారు. అవనిగడ్డ బాలికోన్నత పాఠశాలలో ఎడ్లంకవాసులు 150 మందికి, పులిగడ్డ పునరావాస కేంద్రంలో 100 మందికి భోజనాలు, వసతి ఏర్పాట్లు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ఆర్‌ఐ బుచ్చిబాబు పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలు సహకరిస్తున్నారు.

లంక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. తోట్లవల్లూరు: ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానది పాయలకు 6.66 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండటంతో తహసీల్దార్ ఎం.కుసుమకుమారి సోమవారం తెలిపారు. మండలంలోని వల్లూరుపాలెం, తోట్లవల్లూరు, పాములలంక, భద్రిరాజుపాలెం, దగాంచిపాలెం లంక గ్రామాల్లో కృష్ణానది రేవుల వద్ద పడవ యాజమానులకు ఆమె జాగ్రత్తలు చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్ 25 మంది సిబ్బంది, 20 పడవలను సిద్ధంగా ఉంచామని తెలిపారు.

పశువులను నదిలోకి దించొద్దు.. లంకపల్లి (పమిడిముక్కల) : కృష్ణానది వరద వస్తున్నందున ఏటిపట్టు పశుపోషకులు, గొర్రెల, జీవాల కాపరులు తమ పశువులను జాగ్రత్తగా కట్టి మేత వేసి ఉంచాలని, నదిలోకి దిగకుండా చూసుకోవాలని పశువైద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు రైతులకు తెలిపారు. సోమవారం ఆయన ఐనపూరు, లంకపల్లి వద్ద వరద పరిస్థితి, పశువుల మేత, అత్యవసర వైద్యంపై పశువైద్యశాల సహాయ సంచాలకుడు రామ్ నరేష్‌తో చర్చించారు.

అవనిగడ్డలో భోజనాలు వడ్డిస్తున్న రెవెన్యూ సిబ్బంది

పులిగడ్డ పాఠశాలలో పునరావాస కేంద్రంలో భోజనం చేస్తూ..

పమిడిముక్కలలో..

సరస్వతీదేవిగా వేమవరం కొండలమ్మ

మామిళ్లపల్లిలో అక్షరాభ్యాసం చేయిస్తున్న మాతాజీ

చల్లపల్లిలో సరస్వతీదేవిగా..

కూచిపూడిలో..

పామర్రు వాసవీ కన్యకా పరమేశ్వరి

ఘంటసాల రామాలయం వద్ద..

భద్రిరాజుపాలెంలో..

వెంట్రప్రగడలో ..

విశ్వనాథపల్లిలో అద్దంకి నాంచారమ్మ

గణపేశ్వరం దుర్గాదేవిని దర్శించుకుంటున్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

చదువుల తల్లీ.. కల్పవల్లీ

న్యూస్‌టుడే, బృందం : దేవీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతిదేవిగా అలంకరించి భక్తులు పూజించారు. చిన్నారులకు పలు ఆలయాల్లో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. పుస్తకాలు, పెన్నులు ఉంచి.. కుంకుమ పూజలు చేయించారు.

వేమవరం కొండలమ్మ ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం

కోడూరులో సరస్వతీదేవిగా గంగాభవానీ అమ్మవారు

చీకటి పడితే చూసుకుని వెళ్లాల్సిందే

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే

డ్రెయిన్‌లోకి ఒరిగిన కల్వర్టు కర్రలు

గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్‌ను కలిపే ప్రధాన 216 హెచ్ జాతీయ రహదారిలో నందివాడ మండలం పుట్టగుంట వద్ద బుడమేరుపై బ్రిటిషర్ల కాలంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరి.. వాహనదారులు భయం భయంగా ప్రయాణం సాగిస్తున్నారు. గతంలో నీటి ప్రవాహం దృష్ట్యా వంతెన కిందకు కట్టారు. తర్వాత రహదారి ఎత్తుగా మారడంతో వంతెన కింద ఉండిపోయింది. ఏటా వర్షాకాలంలో వరదల సమయంలో నీటి ప్రవాహం పెరిగి ఈ వంతెనపై రాకపోకలు నిలిపి వేస్తుంటారు. ● గతేడాది సెప్టెంబరు మొదటివారంలో బుడమేరుకు వచ్చిన భారీ వరదతో 20 రోజులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. దీంతో జాతీయరహదారిలో వాహన రాకపోకలు, రవాణా పూర్తిగా స్తంభించింది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అర్జీలను స్వీకరించిన అధికారులు

గుడివాడ, న్యూస్‌టుడే : పట్టణంలోని ప్రజలు గుడివాడ పురపాలక సంఘంలోని కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన మీకోసం కార్యక్రమంలో సోమవారం పురపాలక కమిషనర్ సింహాద్రి మనోహర్‌కు వారి సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన మీకోసంలో గుడివాడ రైల్వే పైవంతెనపై చెట్లు మొలిచి వంతెన పాడవుతోందని భవిష్యత్తు భద్రతా దళం నేత మురళీకృష్ణ కోరారు. వలివర్తిపాడులో తన స్థలం కొలతల్లో తేడాలను ప్రభుత్వం సరి చేయాలని ఒకరు కోరారు.

నూతన పాలకవర్గ సభ్యులతో ఎమ్మెల్యే కుమార్ రాజా, నరేష్

ఆలయాల అభివృద్ధికి కృషి

మంటాడ (పమిడిముక్కల) : కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార రాజా అన్నారు. మంటాడలో సోమవారం అలివేలు మంగ పద్మావతి సమేత వైకుంఠ వేంకటేశ్వరస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారసభలో ఆయన పాల్గొన్నారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు అగస్త్యరాజు రామ్మోహనరావు ఛైర్మన్‌గా, సభ్యులతో ఉయ్యూరు సోమేశ్వరస్వామి ఆలయ కార్య నిర్వహణాధికారి ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈవో సీహెచ్ హరిదుర్గా నాగేశ్వరరావు, జనసేన నియోజకవర్గ బాధ్యుడు తాడిశెట్టి నరేష్, కుమ్మర రామారావు, పండలనేని రమణ రాజకుమార్, మొవ్వ మార్కెట్ యార్డు కమిటీ వైస్ ఛైర్మన్ ఎస్.కిరణ్ పాల్గొన్నారు.

రోడ్ల అభివృద్ధి నిధులు ముందే మళ్లించారు

కొళాయి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రాము, పక్కన నాయకులు

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే : రానున్న ఐదేళ్లలో రోడ్ల అభివృద్ధికి వ్యయం చేయాల్సిన నిధులన్నీ వైకాపా ప్రభుత్వం ముందే దారి మళ్లించి వేరే వాటికి బదిలీ చేసిందని, దీంతో రోడ్ల దుస్థితి దారుణంగా మారిందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. స్థానిక గుడ్లవల్లేరులో సోమవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సీఆర్ఎఫ్ నిధులు రూ.2400 కోట్లు వైకాపా ప్రభుత్వం పక్కదారి పట్టించడంతో నేడు రోడ్ల నిర్మాణాలకు ఆర్థిక కొరత నెలకొందన్నారు. ఎన్టీఆర్ కాలనీలో ట్యాంకు, న్యూకాలనీలో మైక్రో వాటర్ ఫిల్టర్లను, పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నేత బూరగడ్డ శ్రీకాంత్, తెదేపా మండల అధ్యక్షుడు కోసరాజు బాపయ్య చౌదరి, ఏఎంసీ ఛైర్మన్ పొట్లూరి రవి, జంగం మోహనరావు, వల్లభనేని రంగారావు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న బిషప్ జోసెఫ్ రాజారావు, వేదికపై విచారణ గురువులు

మది నిండుగా... చర్చి పండగ

ఘంటసాల, చల్లపల్లి, న్యూస్‌టుడే : చల్లపల్లి సాలిపేట ఆర్సీఎం చర్చి వార్షికోత్సవం సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. విజయవాడ మేత్రాసనం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు క్రీస్తు శాంతి సందేశాలను అందజేశారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు చెందిన 35 మందికి పైగా విచారణ గురువులు, మచిలీపట్నం, అవనిగడ్డ, కూచిపూడికి చెందిన సిస్టర్లు ప్రార్థనలు చేశారు. బిషప్ జోసెఫ్ రాజారావును స్థానిక చర్చి విచారణ గురువు బిరుదుగడ్డ రవి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మొదటగా 42 మందికి ప్రసాదం అందజేశారు. వందలాది మందికి ప్రేమ విందు నిర్వహించారు.

రాజగోపురంపై మొక్కల తొలగింపు

అవనిగడ్డ, న్యూస్‌టుడే : దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాజగోపురంపై పెరుగుతున్న మొక్కలను తొలగించారు. ఈనెల 23న 'ఈనాడు'లో 'చారిత్రక ఆలయం...పర్యవేక్షణ నిర్లక్ష్యం' శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆలయ ఈవో స్పందించి ఒక మనిషిని రాజగోపురం పైకి ఎక్కించి మొక్కలు తొలగించారు.

కాలనీలో ఎంపీడీవో పర్యటన

ఈనాడు కథనాలకు స్పందన

పెదపారుపూడి: మండలంలోని వెంట్రప్రగడలో పేదలకు ఇచ్చిన కాలనీలో సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో విమాదేవి తెలిపారు. 'ఈనాడు'లో 'చినుకు పడితే చిరాకే' శీర్షికన సోమవారం కథనం ప్రచురితం కాగా.. ఆమె కాలనీలో సమస్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కొద్దిపాటి వర్షానికే కాలనీలో నీళ్లు చేరుతున్నాయని, వీధిదీపాలు లేక రాత్రి పూట ఇబ్బందులు పడుతున్నామని, పాములు సంచరిస్తున్నాయని చెప్పారు. స్పందించిన ఎంపీడీవో సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ, గృహ నిర్మాణ శాఖ అధికారులకు సూచించారు.

మిద్దె తోట పెంపకానికి అవార్డు

మొవ్వ (కూచిపూడి), న్యూస్‌టుడే : ఏరువాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొవ్వ గ్రామానికి చెందిన బొందలపాటి శివరాణి, సాయిప్రసాద్ దంపతులు మిద్దెతోట పెంపకంలో ఉత్తమ పురస్కారం అందుకున్నారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కె.ఎల్.విశ్వవిద్యాలయంలో ఏరువాక ఫౌండేషన్ వారి కిషాన్ మహోత్సవ్ కార్యక్రమంలో శనివారం కమిటీ ఛైర్మన్ డాక్టర్ నున్న త్రిమూర్తులు, ఏరువాక ఫౌండర్ రాఘవరావు నుంచి అవార్డు, ప్రశంసాపత్రం, సత్కారం అందుకున్నారు.

ప్రశంసా పత్రాలు అందుకుంటున్న శివరాణి దంపతులు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

క్రమపద్ధతిలో నీటి విడుదల

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే : రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర గౌడ కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చాగంటి తిమ్మారెడ్డి పేర్కొన్నారు. తోట్లవల్లూరులో సోమవారం విలేకరులతో వారు మాట్లాడుతూ కృష్ణానదికి వరద వల్ల రైతాంగంలో ఆందోళన నెలకొందని, అధికార యంత్రాంగం క్రమపద్ధతిలో వరద నీటిని వదిలి పంటలకు నష్టం జరగకుండా చూస్తోందని తెలిపారు. తెదేపా నాయకులు ఎస్.మురళి, ఎండీ దౌలా, వల్లూరు రాంబాబు పాల్గొన్నారు.

జీఎస్టీపై అవగాహన తప్పనిసరి

పామర్రు గ్రామీణం, న్యూస్‌టుడే : జీఎస్టీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జీఎస్టీ నోడల్ అధికారి సలాం అన్నారు. సోమవారం పామర్రులో జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం అమల్లోకి తెచ్చిన సూపర్ జీఎస్టీ అమలు వల్ల పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలతో పాటు అందరికీ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఎంపీడీవో కె.జ్యోతి, డిప్యూటీ ఇన్‌ఛార్జి ఎంపీడీవో స్నేహలత, పరిపాలనాధికారి టి.మారుతీ ప్రసాద్, జీఎస్టీ ఛాంపియన్లు స్వాతి, ఉదయలక్ష్మి, పవిత్ర, ఎడ్యుకేషన్, సంక్షేమ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.

గుడివాడ : స్థానిక బస్టాండ్ కూడలిలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ సంగీతరావు, ట్రాఫిక్ ఎస్సై పూడి నాగరాజుతో కలిసి జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలపై సోమవారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఎం.సునీత, రంగమణి అవగాహన సదస్సు నిర్వహించారు. ర్యాలీ చేశారు.

అవీ ఇవీ

దసరా పిండి వంటల పోటీలు 1న..

అవనిగడ్డ : దసరా సందర్భంగా విజయదశమి రోజు 1న గ్రామీణ యువజన వికాస సమితి ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి గాంధీక్షేత్రంలో పిండి వంటల పోటీలు నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ తెలిపారు. పోటీల్లో స్వీటు, హాటు మాత్రమే వండాలని, పాల్గొనేవారు తాము ఎంచుకున్న పిండి వంటకు పదార్థాలు వారే తెచ్చుకోవాలని చెప్పారు. విజేతలకు ప్రథమ, బహుమతిగా రూ.7,500, ద్వితీయ రూ.5 వేలు, తృతీయ రూ.2,500 అందిస్తామన్నారు. 9866228995 నంబరుకు ఫోన్ చేసి 30న సాయంత్రం 5 గంటల్లోగా పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు.

పారిశుద్ధ్య కార్మికులకు సామగ్రి పంపిణీ

గుడ్లవల్లేరు : ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం నియోజకవర్గంలోని గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ మండలాలకు చెందిన పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు వస్తు సామగ్రి పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 300 మందికి దుస్తులు, రేడియం జాకెట్లు, చేతి తొడుగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎల్పీవో సంపత్ కుమారి, ఎంపీడీవో ఇమ్రాన్, పీహెచ్‌సీ మాజీ ఛైర్మన్ చాపరాల రాజా, తెదేపా నేతలు పోలవరపు వెంకటరావు, కొడాలి రామరాజు పాల్గొన్నారు.

డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ

గుడివాడ : రాష్ట్రంలో వైకాపా నేతలపై జరుగుతున్న దాడులకు దీటైన సమాధానం చెప్పడానికి పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి డిజిటల్ బుక్ ఏర్పాటు చేశారని వైకాపా నేత దుక్కిపాటి శశిభూషన్ పేర్కొన్నారు. స్థానిక వైకాపా కార్యాలయంలో సోమవారం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్‌ను ఆయన ఆవిష్కరించారు.

(c) eenadu

నేటి అలంకారం.. శ్రీ దుర్గాదేవి
30-9-2025, మంగళవారం

విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం
కన్యాభిః కరవాలఖేట విలసద్ధస్తాభిరాసేవితాం
హస్తైశ్చక్రగదాసిఖేట విశిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే॥

దుర్గముడనే రాక్షసుని సంహారం చేసిన శక్తిస్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య ప్రభలతో వెలుగొందే ఈ దేవి భక్తులను సర్వదుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈమె మహా ప్రకృతి స్వరూపిణి. ఈ తల్లి ఉపాసన ద్వారా ఈతి బాధలు నశిస్తాయి. గ్రహబాధలు తొలగుతాయి. ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని పూలు, అక్షతలతో అమ్మను పూజించి, పులగం నివేదన చేయాలి. ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని జపించాలి. దుర్గాసూక్తం, లలిత అష్టోత్తరం, దుర్గాస్తోత్రాలు పారాయణ చేయాలి. వేదపండితులను ఈరోజు సత్కరిస్తే అమ్మ సంతోషిస్తుంది.



అమ్మవారి దర్శనానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు నమస్కరిస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ

కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మ సన్నిధికి వస్తున్న మంత్రి కొల్లు

దుర్గమ్మ అండ.. చంద్రన్న ముద్ర..

రాజగోపురం, మహామండపం, రాజమార్గం ఘనత ఆయనదే

ప్రస్తుతం అన్నదాన భవనం, ప్రసాదాల పోటు నిర్మాణం

ఈనాడు, అమరావతి
న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

రాజగోపురం

దుర్గగుడిలో కీలకమైన అభివృద్ధి అంతా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది. ఆలయానికి రాజగోపురం నిర్మించేందుకు 1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రణాళికలు రూపొందించారు. కానీ తర్వాత పనులు ముందుకు కదల్లేదు. 2009, జనవరిలో ఘాట్‌రోడ్డులో భవానీ దీక్షల విరమణ సమయంలో తొక్కిసలాట జరగడంతో.. మళ్లీ రాజగోపురం, మహామండపం నిర్మాణం పనుల్లో కదలిక వచ్చింది. కానీ.. పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. మళ్లీ 2015లో

మహామండపం

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో త్వరితగతిన పూర్తిచేసి.. రాజగోపురం, మహామండపం ఆరంభించారు. అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు.

ఇంద్రకీలాద్రి దిగువన ఇరుకుగా ఉన్న దారిని సైతం విశాలంగా మార్చారు. కనకదుర్గానగర్‌లో ఉండే ప్రైవేటు నివాసాలకు పరిహారం చెల్లించి స్థలం సేకరించారు. భక్తులు దిగి వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా.. విశాలమైన రాచమార్గం ఏర్పాటు చేశారు. 2015 సంవత్సరంలో కనకదుర్గానగర్‌లో సేకరించిన స్థలంలోనే ప్రస్తుతం ప్రసాదం పోటు, అన్నదాన భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు సైతం గత ప్రభుత్వంలో కేవలం ప్రణాళికల దశలోనే ఆగిపోయాయి. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే తాజాగా.. ఈ పనులు పరుగులు పెట్టించారు. రెండు భవనాలు 70 శాతం పూర్తయ్యాయి. ఈ రెండు భవనాల్లోనే ప్రస్తుత దసరా ఉత్సవాల్లో ప్రసాదాల తయారీ, అన్నదానం ఆరంభించారు.

ఆలయానికి బంగారు తాపడం

దుర్గగుడి ప్రధాన ఆలయం గోపురానికి బంగారు తాపడం చేయాలనే ప్రణాళిక 2000 సంవత్సరంలో రూపొందించారు. అనంతరం 2003లో కేవలం నాలుగో వంతు గోపురం మాత్రమే బంగారు తాపడం చేసి, ఆలయం ఎదుట బంగారు ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. మళ్లీ 2004 సంవత్సరంలో కృష్ణా పుష్కరాల తర్వాత నుంచి గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టారు. నాలుగేళ్లు ఈ పనులు కొనసాగి.. 2008లో పూర్తయ్యాయి. ప్రధాన ఆలయం మొత్తాన్ని స్వర్ణమయం చేయాలనే ప్రతిపాదన ప్రస్తుతం ఉంది.

నాటి కాలిబాటే.. నేటి ఘాట్‌రోడ్డు..

విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవాల్లో భక్తుల దర్శనాలకు కీలకంగా ఉన్న ప్రస్తుత ఘాట్‌రోడ్డు.. ఒకప్పుడు కాలిబాట. తర్వాత క్రమంలో దానిని రహదారిగా మార్చారు. అదే ఇప్పుడు భక్తుల రాకకు ప్రధాన మార్గంగా మారిపోయింది. ఆరంభంలో కనకదుర్గానగర్‌లోని అమ్మవారి పాతమెట్లు ఒక్కటే ఆలయానికి ఉండేవి. ఈ మెట్ల ద్వారానే భక్తులు కొండపైకి వచ్చి వెళ్లేవారు. కొండపైన భవానీ దీక్ష మండపం, దాని పక్కనే చీకటి కోనేరు ఉండేవి. అభివృద్ధి పనుల్లో భాగంగా కొన్నాళ్ల కిందట ఈ రెండింటినీ తొలగించారు.

హంసవాహిని.. జ్ఞానప్రబోధిని..

దసరా ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు దుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం కావడంతో ప్రముఖులతోపాటు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. హంసవాహనంపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని తరించారు. తమను దీవించాలని.. జ్ఞానం ప్రసాదించాలని వేడుకున్నారు.

– న్యూస్‌టుడే, ఇంద్రకీలాద్రి, వన్‌టౌన్, చిట్టినగర్, కృష్ణలంక

ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో భక్తుల కేరింతలు..

ఆకర్షణీయంగా అంతరాలయ అలంకరణ

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడికి అమ్మవారి చిత్రపటం ఇస్తున్న ఈవో శీనానాయక్ తదితరులు

పక్కా ప్రణాళికతో దిగ్విజయం..

ఈనాడు, అమరావతి: మూలానక్షత్రం రోజున భారీగా భక్తులు పోటెత్తినా.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలను కల్పించడంలో అధికారులు సఫలమయ్యారు. ప్రధానంగా హోల్డింగ్ ప్రాంతంలోనే భక్తులను నియంత్రించి.. అక్కడి నుంచి క్యూలైన్లలోకి రద్దీని బట్టి.. వారిని వదులుతూ వచ్చారు. ఘాట్‌రోడ్డు ఆరంభంలో కుమ్మరిపాలెం, వినాయక ఆలయం వద్ద నుంచి వచ్చిన క్యూలైన్లు ఒకేసారి కలుసుకుండేలా.. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. రద్దీని బట్టి.. క్యూలైన్లలో నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి వదులుతూ.. వారిని తిరిగి ఓంకారం మలుపు వద్ద ప్రత్యేక క్యూలైన్ వద్ద లోపలికి పంపారు. ఆలయ ప్రధాన ముఖద్వారం వద్ద కూడా.. రద్దీని బట్టి కొండదిగి వీవీఐపీ దర్శనాల లైన్లలోకి వదులుతూ.. పరిస్థితిని నియంత్రించారు. 22 గంటలపాటు సాగిన దర్శనాల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం వల్ల భారీగా పోటెత్తుతారని ముందుగానే అంచనా వేసి పక్కాగా ఏర్పాట్లు చేశారు.

ఏర్పాట్లు బాగున్నాయని సీఎం కితాబు..

మూలానక్షత్రం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్గమ్మను దర్శించుకుని.. ఏర్పాట్లు బాగా చేశారని కొనియాడారు. ప్రభుత్వం సాంకేతికతను విరివిగా వినియోగించుకుంటోందని.. అధికారులను మెచ్చుకున్నారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుతోపాటు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, వంగలపూడి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

జగన్మాతను దర్శించుకున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పక్కన సీపీ రాజశేఖరబాబు

కుమ్మరిపాలెం సెంటరు వైపు నుంచి.. ఘాట్ రోడ్డు.. మొత్తం బారులుతీరారిలా..

భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం

మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం సరస్వతీ దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు దుర్గగుడి అధికారులు లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు సుమారు లక్షన్నర చిన్న లడ్డూలు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు.

- న్యూస్‌టుడే, పాయకాపురం

ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న సిబ్బంది

అధునాతన సాంకేతికతతో పటిష్ఠ బందోబస్తు

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: అధునాతన సాంకేతికత వినియోగించి పలు శాఖల సమన్వయంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఏపీ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. సోమవారం ఇంద్రకీలాద్రిపై సరస్వతీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. అనంతరం దుర్గగుడి ఈవో శీనానాయక్ అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నూతనంగా ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేశామని, రద్దీ పెరిగిన సమయంలో తీసుకునే చర్యలు గురించి విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబుతో చర్చించామని తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. దసరా మహోత్సవాలు, విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయాలని తెలిపారు.

చదువు

■ e-mail: edc@eenadu.in

బయాలజీ ఫస్ట్ మెథడ్‌గా, ఇంగ్లిష్ సెకండ్ మెథడ్‌గా బీఈడీ చేశాను. ఈ కోర్సుతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? - మహి

బీఈడీతో కొత్త అవకాశాలు?

■ వేగంగా విస్తరిస్తున్న పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు కూడా అధిక స్థాయిలో ప్రారంభమవుతున్నాయి. వీటిలో ఇంగ్లిష్ మీడియంలో సమర్థంగా బోధించగలిగే నాణ్యమైన ఉపాధ్యాయులకు డిమాండ్ ఎక్కువ. బయాలజీ, ఇంగ్లిష్ లాంటి రెండు మెథడాలజీలతో బీఎడ్ చేసిన మీకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధ్యాయ ఉద్యోగావకాశాలుంటాయి.

ప్రభుత్వ కొలువుల విషయానికి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వ, మండల పరిషత్, మున్సిపల్, గురుకుల పాఠశాలల్లో, సోషల్/ బీసీ/ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో పోస్టులుంటాయి. వీటితోపాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలూ, మోడల్, ఆశ్రమ స్కూళ్లలోనూ నియామకాలుంటాయి. కేంద్రప్రభుత్వ స్థాయిలో కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, సైనిక్ పాఠశాలల్లో అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు రంగంతో పోలిస్తే ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయ నియామకాలు పరిమితంగా జరుగుతాయి.

ప్రైవేటు రంగంలో హైస్కూల్ స్థాయిలో బయాలజీ బోధన చేయవచ్చు. మీకు ఇంగ్లిష్ రెండో మెథడ్‌గా ఉన్నందున.. ఆసక్తి ఉంటే ఇంగ్లిష్ కూడా బోధించవచ్చు.

✦ బయాలజీ, ఇంగ్లిష్ కలయిక వల్ల మీకు మరిన్ని కొలువులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
✦ ప్రైవేటు కోచింగ్ సెంటర్లు, ట్యుటోరియల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా కొన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
✦ ఆసక్తి ఉంటే స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ తీసుకొని ఆ రంగాల్లో ప్రయత్నాలు చేయవచ్చు.
✦ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వేదికల్లో బయాలజీ/ ఇంగ్లిష్ సబ్జెక్ట్ నిపుణులుగా పనిచేయవచ్చు.
✦ యూట్యూబ్ చానెల్స్ ద్వారా స్వయంగా విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ కెరియర్‌ను అభివృద్ధి చేసుకోవచ్చు.
✦ అదనంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ డెవలప్‌మెంట్, కౌన్సెలింగ్ లాంటి అవకాశాల గురించి ఆలోచించవచ్చు.
✦ ఎమ్మెస్సీ (బోటనీ/ జువాలజీ/ బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ మైక్రో బయాలజీ/ జెనెటిక్స్/ సైకాలజీ/ కెమిస్ట్రీ) లేదా ఎంఏ (ఇంగ్లిష్) లాంటి పీజీలు చదివి ఉన్నతస్థాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయవచ్చు.

– ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్

ఎస్ఈసీఐఎల్‌లో మేనేజర్ పోస్టులు

దిల్లీలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐఎల్).. రెగ్యులర్ ప్రాతిపదికన 22 మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

● అడిషనల్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్): 01 ● అడిషనల్ జనరల్ మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్): 01 ● మేనేజర్ (ఈఎండీ): 01 ● మేనేజర్ (కార్బన్ ట్రేడింగ్): 01 ● డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్/ పీఎంసీ): 01 ● డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్/ విండ్): 01 ● డిప్యూటీ మేనేజర్ (ఇంజినీరింగ్/ సివిల్): 02 ● డిప్యూటీ మేనేజర్ (ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్): 01 ● సీనియర్ ఇంజినీర్ (ప్రాజెక్ట్): 05 ● జూనియర్ ఫోర్‌మ్యాన్/ సూపర్‌వైజర్/ ప్రాజెక్ట్-సివిల్): 01 ● జూనియర్ ఫోర్‌మ్యాన్/ సూపర్‌వైజర్: 01 ● జూనియర్ ఫోర్‌మ్యాన్/సూపర్‌వైజర్ (డ్రాఫ్ట్స్‌మ్యాన్- సివిల్): 01 ● డిప్యూటీ మేనేజర్ (ఇంజినీరింగ్/బీఈఎస్ఎస్): 01 ● డిప్యూటీ మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్): 04

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్, పీజీతో పాటు పని అనుభవం.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు.
ఎంపిక: విద్యార్హతలు, పని అనుభవం, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్‌లతో. **ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** 24-10-2025.
వెబ్‌సైట్: https://www.seci.co.in/

ఇంటర్న్‌షిప్స్

వర్క్ ఫ్రమ్ హోమ్

సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈఓ)

సంస్థ: క్లీన్ నైపుణ్యాలు: సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, రిటన్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ రాయడం స్టైపెండ్: రూ.10,000 ☛ internshala.com/i/80e7d0

ట్యాలెంట్ అక్విజిషన్ మేనేజర్

సంస్థ: కోడ్‌ఫీస్ట్ నైపుణ్యాలు: ఎజైల్ మెథడాలజీ, కొలాబరేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, మేనేజ్‌మెంట్, టీమ్‌వర్క్ స్టైపెండ్: రూ.10,000-20,000 ☛ internshala.com/i/0a9b55

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: అక్టోబరు 17

కార్పొరేట్ స్కిల్స్, మరిన్ని ఇంటర్న్‌షిప్పులు, ఉద్యోగ నోటిఫికేషన్లు https://epaper.eenadu.net లో.

ప్రగతికి పరిశోధనలే ప్రామాణికం. అందులోనూ సైన్స్ కోర్సుల్లో ఇవెంతో కీలకం. ఈ సబ్జెక్టులకున్న ప్రాధాన్యం దృష్ట్యా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో పరిశోధనలు చేసుకుంటూ, ప్రతి నెలా స్టైపెండ్ అందుకోవచ్చు. ఇందుకోసం సీఎస్ఐఆర్ - యూజీసీ నెట్‌లో అర్హత సాధించాలి. ఈ స్కోరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడటానికీ, ఉన్నత విద్యా సంస్థల్లో పీహెచ్‌డీలో ప్రవేశానికీ ఉపయోగపడుతుంది. ఇటీవలే ప్రకటన వెలువడింది.

సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ బాటలో..

సైన్స్ బోధన.. పరిశోధన!

ఏడాదికి రెండు సార్లు సీఎస్ఐఆర్ యూజీసీ నెట్‌ను.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. సైన్స్, ఇంజినీరింగ్‌లో నాలుగేళ్ల యూజీ లేదా పీజీ పూర్తిచేసుకున్న వారూ, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

1. కెమికల్ సైన్సెస్ 2. ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్ 3. లైఫ్ సైన్సెస్ 4. మ్యాథమెటికల్ సైన్సెస్ 5. ఫిజికల్ సైన్సెస్‌లలో పరీక్ష నిర్వహిస్తారు.

నాలుగేళ్ల యూజీ కోర్సులైన బీఈ, బీఎస్, బీఫార్మసీ... మొదలైన వాటితో జేఆర్ఎఫ్, పీహెచ్‌డీలో ప్రవేశానికి అనుమతిస్తారు. పీజీ లేనందున అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత ఉండదు. నెట్‌లో అర్హత కోసం 3 కేటగిరీల్లో అవసరమైనదాన్ని ఎంచుకోవచ్చు.

ఛాయిస్..

ఫిజికల్ సైన్సెస్‌లో 75 ప్రశ్నలకు 55, మ్యాథమెటికల్ సైన్సెస్‌లో 120కి 60, లైఫ్ సైన్సెస్‌లో 145కి 75, కెమికల్ సైన్సెస్‌లో 120కి 75, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్‌లో 150కి 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. సిలబస్, మాదిరి ప్రశ్నపత్రాలను https://www.csirhrdg.res.in/ నుంచి పొందవచ్చు.

పరీక్ష ఎలా?

ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 200 మార్కులకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు.

పార్టు ఏ: అందరికీ ఈ విభాగం ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్‌లో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ మొదలైన అంశాల్లో 20 ప్రశ్నలు వస్తాయి. వీటిలో 15 ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తే చాలు. ఈ విభాగానికి 30 మార్కులు. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు.

పార్టు బీ: ఎంచుకున్న సబ్జెక్టుల్లో 25 నుంచి 50 వరకు ప్రశ్నలు వస్తాయి. ఛాయిస్ ఉంది. సబ్జెక్టు ప్రకారం 70 లేదా 75 మార్కులు ఈ విభాగానికి ఉంటాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు శాతం చొప్పున తగ్గిస్తారు.

పార్టు సీ: ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 30 నుంచి 80 వరకు ప్రశ్నలు వస్తాయి. ఛాయిస్ ఉంది. మ్యాథ్స్‌లో 95 మిగిలిన సబ్జెక్టుల్లో వంద మార్కులకు ఈ ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్ తప్ప మిగిలిన వాటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానిటరీ సైన్సెస్‌లో ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో మూడో వంతు, మిగిలిన సబ్జెక్టుల్లో పావు శాతం తగ్గిస్తారు.

బహుళ ప్రయోజనాలు

▲ జేఆర్ఎఫ్ అవకాశం వచ్చినవారికి తొలి రెండేళ్లు ప్రతి నెలా రూ.37,000 స్టైపెండ్ ఇస్తారు. అనంతరం ఎస్ఆర్ఎఫ్ అర్హత పొందితే ప్రతి నెలా రూ.42,000 చొప్పున అందుతుంది. ఉచిత వసతి కల్పిస్తారు లేదా స్టైపెండ్‌లో 30 శాతం హెచ్ఆర్ఏ చెల్లిస్తారు.
▲ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, జాతీయ, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడొచ్చు.
▲ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విద్యా సంస్థలు నెట్ మేటి స్కోరు ఉన్నవారికి అధిక వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయి.
▲ పలు పోటీ, ప్రవేశ పరీక్షల నిమిత్తం శిక్షణ ఇస్తోన్న సంస్థలూ ఈ స్కోరు ఉంటే ప్రాధాన్యమిస్తున్నాయి.
▲ జాతీయ స్థాయిలో ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ విభాగాల్లో నేషనల్ ఫెలోషిప్పులు పొందడానికీ నెట్ తప్పనిసరి.

అర్హత కోసం..

▲ మీ సబ్జెక్టు సిలబస్ వివరాల కోసం నోటిఫికేషన్ సమగ్రంగా పరిశీలించాలి. అధ్యయనాన్ని అందులోని అంశాలకే పరిమితం చేయాలి.
▲ ప్రాథమికాంశాల నుంచి సన్నద్ధత మొదలవ్వాలి. ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా చదవాలి. రెండు మూడు అంశాలు కలిపి లేదా అనువర్తన రూపంలో ప్రశ్నలు కొంచెం కఠినంగా వస్తాయి.
▲ సిలబస్‌లోని అంశాల ప్రకారం.. ముందు ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, అనంతరం పీజీ, ఆ తర్వాత రిఫరెన్స్ పుస్తకాలు చదవాలి. తక్కువ పుస్తకాలనే ఎక్కువసార్లు అధ్యయనం చేయాలి.
▲ అన్ని సబ్జెక్టుల్లోనూ పార్టు సీ కి వెయిటేజీ ఎక్కువ. ఇందుకోసం ప్రామాణిక పుస్తకాలు, పరిశోధన జర్నల్స్‌ను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.
▲ సన్నద్ధత పూర్తయిన తర్వాత కనీసం పదైనా మాక్ పరీక్షలు రాసి, బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
▲ రుణాత్మక మార్కులు ఉన్నందున, ఏ మాత్రం తెలియనివాటిని వదిలేయాలి.

ముఖ్య వివరాలు

అర్హత: ఎమ్మెస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులవారైతే.. ఎందులోనైనా 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన జనరల్, ఓబీసీలు, 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ/బీటెక్ లేదా నాలుగేళ్ల బీఎస్సీ లేదా బీఫార్మసీ తదితర కోర్సులవారికి డిగ్రీలో 75 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విభాగాలైతే 70 శాతం సరిపోతాయి. చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారూ అర్హులే.

ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు తేదీ: 24.10.2025

పరీక్ష ఫీజు: జనరల్ కేటగిరీకి రూ.1150, జనరల్- ఈడబ్ల్యూఎస్, ఓబీసీ- నాన్ క్రీమీలేయర్‌కు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జండర్లకు రూ.325.

పరీక్ష తేదీ: 18.12.2025

వెబ్‌సైట్: https://csirnet.nta.nic.in/

ఆమూలాగ్రం.. ఆనంద పరవశం..

సరస్వతీ దేవిగా దుర్గమ్మ దర్శనం

- ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా రాక
- జగన్మాత సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు



అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న ముఖ్యమంత్రి దంపతులు

దుర్గమ్మ జన్మ నక్షత్రమైన... మూలానక్షత్రం వేళ ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రమైంది. సరస్వతీదేవి రూపంలోని దుర్గమ్మను దర్శించుకునేందుకు.. లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 7 గంటలకే 50 వేల మంది దర్శనాలు పూర్తిచేసుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లక్ష దాటిపోయారు. వినాయక ఆలయం, కుమ్మరిపాలెం జంక్షన్ నుంచి రెండు వైపులా క్యూలైన్లు కిక్కిరిశాయి. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా.. సీతమ్మవారి పాదాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంపార్ట్‌మెంట్లు ఆదివారం రాత్రి 10 గంటల నుంచే భక్తులతో నిండిపోయాయి. హోల్డింగ్ ప్రాంతం నుంచి రాత్రి 11 గంటల తర్వాత భక్తులను క్యూలైన్లలోకి వదిలారు. అప్పటి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకూ క్యూలైన్లు రద్దీగానే నడిచాయి.

భక్తజన సందోహం

చిన్నారి భవానీ..

మనసా స్మరామి

సీఎం చంద్రబాబు దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఈవో తదితరులు

నృత్యాంజలి

ఒక్క రోజులోనే రెండు లక్షల మంది పైగా భక్తులు జగన్మాతను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా చదువుల తల్లిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. సరస్వతీ దేవినిదర్శించుకునేందుకు విద్యార్థులు, యువత అధికంగా తరలివచ్చారు. దసరా ఉత్సవాల ఎనిమిది రోజుల్లో ఎనిమిది లక్షల మందికిపైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు.

నేడు శ్రీ దుర్గాదేవి అలంకారంలో.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదో రోజు మంగళవారం అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈనాడు అమరావతి - న్యూస్‌టుడే, ఇంద్రకీలాద్రి, వన్‌టౌన్, చిట్టినగర్, భవానీపురం, కృష్ణలంక

భళా.. ఉత్సవ్ విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా సోమవారం పున్నమిఘాట్‌లో కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు. వేదికపై ఎంపీ చిన్ని తదితరులు

8లో

(c) eenadu

కళాంజలిలో విజయదశమి, దీపావళి ఉత్సవాలు

ఆకట్టుకుంటున్న చిన్నారుల వస్త్రాలు

లబ్బీపేట (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: విజయదశమి, దీపావళి పండగలను పురస్కరించుకొని విజయవాడ ఎంజీ రోడ్డు సిద్ధార్థ మహిళా కళాశాల రోడ్డులోని కళాంజలి.. చిన్నారులకు సంబంధించి సరికొత్త వస్త్ర కలెక్షన్స్‌తో ముందుకొచ్చింది. చిన్నారుల అందాన్ని రెట్టింపు చేసేలా అద్భుతమైన ట్రెడిషనల్ గాగ్రాస్, ప్లాజో సెట్, షరారా సెట్, పార్టీవేర్ లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, కాటన్ ఫ్రాక్స్, నైట్‌వేర్‌సెట్‌లు కొలువుదీరాయి. అబ్బాయిల కోసం ప్రత్యేకంగా కుర్తా పైజామా సెట్లు, ధోతి సెట్లు అందంగా.. ఆకర్షణీయంగా ఉన్నాయి. మగవారి కోసం ఏర్పాటు చేసిన కుర్తా పైజామా సెట్లు, లాంగ్ కుర్తాస్, షార్ట్ కుర్తాస్ కనువిందు చేస్తున్నాయి. పండగల సందర్భంగా పది శాతం, ఎంపిక చేసిన వస్త్రాలపై 60 శాతం వరకు రాయితీ ఇస్తున్నామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి నిర్వాహకులు కోరారు.

కొనసాగుతున్న కృష్ణమ్మ వరద

నీట మునిగిన పంటలు

ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేసిన నీరు

ఈనాడు, అమరావతి: ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద పోటెత్తుతోంది. సోమవారం కాస్త తగ్గినా అదే ఉద్ధృతి కొనసాగింది. ఉదయం 6గంటలకు బ్యారేజీకి చేరే వరద(ఇన్‌ఫ్లో) 6,86,074 క్యూసెక్కులు ఉండగా.. 6,74,926 క్యూసెక్కుల నీటిని (ఔట్‌ఫ్లో) సముద్రంలోకి వదిలారు. రాత్రి 10 గంటలకు ఇన్‌ఫ్లో 6,41,247 క్యూసెక్కులకు తగ్గగా.. ఔట్‌ఫ్లో 6,26,108 క్యూసెక్కులు నమోదయింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. విజయవాడ నగరంలోని పున్నమిఘాట్‌లో కొద్దిమేర వరద నీరు ప్రవేశించడంతో గత అనుభవాల దృష్ట్యా ముందస్తుగా ఇసుక బస్తాలు అడ్డుగా వేశారు.

అల్లాడుతున్న లంక గ్రామాలు.. వరద తీవ్రతతో అవనిగడ్డ మండలం పాత ఎడ్లంకలో 7 గృహాలు నేల మట్టమయ్యాయి. పులిగడ్డ అక్విడక్టు మీదుగా ప్రమాదకరంగా వరద ప్రవహిస్తోంది. అవనిగడ్డ, తోట్లవల్లూరు మండలాల్లో ముంపు గ్రామాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పులిగడ్డలో 20 ఇళ్లు వరద నీటిలో మునిగాయి. దీంతో వారిని స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. మోపిదేవి, అవనిగడ్డ, తోట్లవల్లూరు తదితర మండలాల్లో 1087 హెక్టార్లలో అరటి, పసుపు, బొప్పాయి, కంద తదితర ఉద్యాన పంటలు నీట మునిగాయి. జగ్గయ్యపేట పరిధిలోని రావిరాల, ముక్త్యాల, వేదాద్రి ప్రాంతాల్లో 500 ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి పంటలు ముంపు బారిన పడ్డాయి. చందర్లపాడు, కంచికచర్ల మండలాల పరిధిలో 2వేల ఎకరాల్లో వరి, పత్తి పొలాల్లోకి నీరు వచ్చింది.

సంజయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ, సీఐడీల్లో పనిచేసిన కాలంలో అవినీతికి పాల్పడిన కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. గత వారం దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. తదుపరి వాదనల నిమిత్తం వచ్చే నెల 6వ తేదీకి విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. గత నెల 26వ తేదీ నుంచి సంజయ్.. విజయవాడలోని జిల్లా కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -117 రిటైల్ ధర 139 చికెన్ విత్ స్కిన్ - 202, చికెన్ స్కిన్‌లెస్ - 229.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 122, 131, 142 చికెన్ విత్ స్కిన్ - 232 చికెన్ స్కిన్‌లెస్ - 242.

నెక్ సూచించిన కోడిగ్రుడ్లు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్లు ధర 100 గుడ్లకు రూ. 530 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.87/-.

రాజ్ కెసిరెడ్డికి వైద్య పరీక్షలు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: మద్యం కుంభకోణం కేసులో నిందితుడు రాజ్ కెసిరెడ్డిని జైలు అధికారులు.. పోలీసుల సహాయంతో సోమవారం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అనారోగ్యం రీత్యా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయనకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించి, నివేదిక ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. సోమవారం ఉదయం 10 గంటలకు రాజ్ కెసిరెడ్డిని ఆసుపత్రికి తీసుకురాగా.. మధ్యాహ్నం 12:30 గంటల వరకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం జైలుకు తరలించారు.

సాంస్కృతిక వేదిక.. సుస్వరాల గీతిక

భవానీపురం, విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా పున్నమిఘాట్, గొల్లపూడి ఎక్స్‌పోలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పున్నమిఘాట్ వద్ద డ్రోన్ షో అబ్బురపరిచింది. కళాకారుల ఆటపాట అలరించింది. గొల్లపూడిలో మణిశర్మ సంగీత కార్యక్రమం ఆహూతులను ఓలలాడించింది. వివిధ తెలుగు పాటలకు మణిశర్మ సంగీతం అందిస్తూ ఉర్రూతలూగించారు. కళాకారుల తప్పెటగుళ్ల నృత్యం ఆకట్టుకుంది. రెండుచోట్ల జరిగిన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో వేదికపై... పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీలలిత ఐశ్వర్యాంబిక నృత్య కళాక్షేత్రం బృందం (రాజమహేంద్రవరం) ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకుల ఆదరణ పొందింది. ★ ఇవ్వల యేసు రాజు (పశ్చిమగోదావరి జిల్లా మార్టూరు) క్లారిఎన్ట్‌తో సంగీత విభావరి ఆనంద సాగరంలో ఓలలాడించింది. సరస్వతీ నమోస్తుతే, శుద్ధ సన్యాసి రాగ భావంలోని కీర్తన అంబా భవానీ కీర్తనలు ఆకట్టుకున్నాయి. ★ రాజీవ్ బ్రదర్స్ (విజయవాడ) ప్రదర్శించిన డప్పుల ప్రదర్శన హోరెత్తించింది. ★ తోట అన్నవరం బృందం (కాకినాడ) ప్రదర్శించిన తోలుబొమ్మలాట ద్వారా రామాయణాన్ని కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించారు. ★ పత్తే ఓబులయ్య (కర్నూలు) దర్శకత్వం వహించిన పద్య నాటకం జగదేక సుందరి ప్రేక్షకులను కట్టిపడేసింది. ★ చల్లా నవీన్ చౌదరి (కర్నూలు) ప్రదర్శించిన సత్య హరిశ్చంద్ర నాటకం బాగుంది.

పున్నమిఘాట్‌లో మైథిలీ నృత్యం

ధనుంజయ్ సంగీతం

పున్నమిఘాట్: విజయవాడ ఛాంప్స్ విజేత నలంద బృందానికి బహుమతి ప్రదానం చేస్తున్న ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తదితరులు

పాటలతో హోరెత్తిస్తూ..

విజయవాడ ఐడల్‌గా రెహాన్

భవానీపురం, న్యూస్‌టుడే: పున్నమిఘాట్ వేదికగా 'విజయవాడ ఐడల్'గా రెహాన్, రన్నరప్‌గా మైథిలి నిలిచారు. విజయవాడ ఛాంప్స్ విజేతగా నలంద విద్యా సంస్థల బృందం, రన్నరప్‌గా తన్మయ బృందం నిలిచాయి. 24, 25 తేదీల్లో కేబీఎన్ విశ్వవిద్యాలయ వేదికగా జరిగిన ఆడిషన్స్‌లో విజయవాడ ఐడల్‌లో వెయ్యి మంది, విజయవాడ ఛాంప్స్‌లో 600 మంది పాల్గొన్నారు. విజేతలకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తదితరులు బహుమతులు అందజేశారు.

ఆనంద చంద్రిక నాట్య విన్యాసం

గొల్లపూడి ఎక్స్‌పోలో జనం సందడి..

పున్నమిఘాట్‌లో తన్మయి బృందం ప్రదర్శన

తుమ్మలపల్లి వేదికపై నవీన్ హరిశ్చంద్ర నాటకం

ఘంటసాల ప్రభుత్వ కళాశాల వేదికపై.. శ్రీపంచమదేవ కూచిపూడి నృత్యాలయం నాట్యాచారిణి కావ్య కందర్ల బృందం (విజయవాడ) కూచిపూడి నృత్యరూపకం కన్నుల పండువగా సాగింది. ★ ఘంటసాల అవార్డు గ్రహీత గాన గౌతమ చిప్పాడ నాగేశ్వరరావు (భీమవరం) చేసిన ఘంటసాల పాటల కచేరీ ఆకట్టుకుంది. ★ గొర్రెల రాము, కృష్ణ బ్రదర్స్ (రామచంద్రాపురం) ప్రదర్శించిన బుర్రకథ నాటక ప్రదర్శన కడుపుబ్బా నవ్వించింది. ★ ఆర్ధన ఆర్ట్స్ అకాడమీ (గుంటూరు) వారి 'పాప పోయింది' హాస్య నాటకం అందరిని ఆలోచింపజేసింది.

కార్తీక చేసిన జానపద నృత్యం

రాజీవ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో..

డ్రోన్‌షోలో సరస్వతీరూపం

వెలుగులీనుతున్న గొల్లపూడి ఎక్స్‌పో

నేటి కార్యక్రమాలు...

భవానీపురం, న్యూస్‌టుడే: విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా గొల్లపూడి, పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాలలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు వివిధ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
గొల్లపూడిలో జరిగేవి.. ★ మిస్ విజయవాడ ఫైనల్ జరుగుతుంది ★ కాంతార సినిమా బృందం పర్యటన. **పున్నమిఘాట్ వేదికగా..** ★ సాంస్కృతిక ప్రదర్శనలు ★ సంగీత విభావరి, డాండియా డీజే. **తుమ్మలపల్లి కళాక్షేత్ర వేదికగా..** గంగాధర్ శిష్య బృందం కూచిపూడి నృత్యప్రదర్శన ★ జి. సాహితి సంగీత కచేరీ ★ వెంకటేశ్వర్లు హరికథ ★ పి.బి.ఎస్.వి.కుమార్ బృందం జానపద నృత్య ప్రదర్శన ★ తోట సుబ్రమణ్యం బృందం తోలుబొమ్మలాట ★ సాయిబాబా నాట్యమండలి చారిత్రాత్మక పద్య నాటకం. **ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో..** ★ చింతా వెంకట సీతారామాంజనేయులు శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ★ సంగీత కచేరీ ★ సీహెచ్. అజయ్‌కుమార్ కూచిపూడి నృత్య ప్రదర్శన ★ వెంకట్ బృందం తోలుబొమ్మలాట ★ గంగాధర్ వెంట్రిలాక్విజం, మ్యాజిక్ ప్రదర్శన ★ సాంఘిక నాటకం.

నీటి కొరత లేకుండా.. మురుగు సమస్య రాకుండా..

విజయవాడ దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మూలానక్షత్రం సందర్భంగా దాదాపు 2లక్షల మంది తరలివస్తారని అంచనా. వీరి కోసం మొబైల్ వాహనంపై ఉన్న మరుగుదొడ్లకు ట్యాంకర్లతో ఎప్పటికప్పుడు నీళ్లు నింపారు. వ్యర్థాల సేకరణకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాన్నే నగరపాలిక అధికారులు అనుసంధానించారు. ఎంత మంది భక్తులు వచ్చినా నీటి కొరత రాకుండా మురుగు సమస్య లేకుండా చూశారు. బాగుంది కదూ ఆలోచన.

- ఈనాడు, అమరావతి

భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు (అంతరచిత్రంలో నీటి ట్యాంకర్)

యోగాను జీవితంలో భాగం చేసుకోండి: మంత్రి కొల్లు

విజేతలతో మంత్రి కొల్లు రవీంద్ర, రామకృష్ణప్రసాద్ తదితరులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ప్రతిఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న 6వ జాతీయ జూనియర్, సీనియర్-సి యోగాసన పోటీలను సోమవారం ఆయన తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ స్థాయి యోగా పోటీలు విజయవాడలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఒలింపిక్స్‌లో యోగాను ప్రవేశపెడితే భారత్‌కు తప్పకుండా పతకాలు వస్తాయని, ఈ పోటీలను చూస్తే అర్థమవుతోందన్నారు. రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ఈ పోటీల ద్వారా అమరావతి ఖ్యాతి మరింత పెరిగిందన్నారు. విజయవాడ మధ్య నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విచ్చేసి పోటీలను తిలకించారు. కార్యక్రమంలో రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షురాలు ఎ.రాధిక, ఉపాధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్‌కుమార్, జిల్లా యోగాసన సంఘం అధ్యక్షుడు కొంగర సాయి తదితరులు పాల్గొన్నారు. **సీనియర్-సి విజేతల వివరాలు:** హ్యాండ్ బ్యాలెన్స్ మహిళల వ్యక్తిగత విభాగంలో పి.ప్రసూన (ఆంధ్రప్రదేశ్), ఆష్మాదాస్ (పశ్చిమ్ బెంగాల్), పంపం దేవి (గోవా), పురుషుల వ్యక్తిగత విభాగంలో ఇంద్రజీత్ (ఏఐపీఎస్‌సీబీ), వినాయక్ ఎం.కొంగి (కర్ణాటక), తన్మె అధికారి (ఉత్తరాఖండ్), బ్యాక్ బెండింగ్ మహిళల వ్యక్తిగత విభాగంలో అర్చన కవారేకర్ (మహారాష్ట్ర), బిన్నీ కుమారి బాల (బిహార్), శీతల బైస్య (అస్సాం), పురుషుల వ్యక్తిగత విభాగంలో అయ్యంపిళె (తమిళనాడు), బిరేంద్రకుమార్ యాదవ్ (హరియాణా), రాహుల్ శాండ్‌బోర్ (మహారాష్ట్ర)లు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

స్వచ్ఛ, హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం

డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ఛైర్మన్లు సుగుణమ్మ, పట్టాభిరామ్

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్వచ్ఛ, హరితాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని మార్చాలని ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (ఏపీజీబీసీ) ఛైర్‌పర్సన్ ఎం.సుగుణమ్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుగుణమ్మ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతతో పార్క్‌లు ఏర్పాటు చేసి, అమరావతిని హరిత రాజధానిగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించాలన్నారు. పట్టణ, స్థానిక సంస్థల్లోని ఖాళీ భూముల్లో ఉద్యానవనాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం వదిలిపెట్టిన 85 లక్షల టన్నుల చెత్తను డిసెంబర్ నెలాఖరు లోపు తొలగించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అన్ని మున్సిపాలిటీల్లో పార్క్‌లు, రహదారుల మధ్య డివైడర్లు, అంచులలో మొక్కలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం డైరెక్టర్లు కె.గంగాధర్(నెల్లూరు రూరల్), ఎం.వెంకట సుబ్బయ్య(విజయవాడ తూర్పు), పి.నాగకృష్ణ(పోలవరం), పి.కాసు(ప్రత్తిపాడు), పి.రాజమౌళి(గాజువాక), ఆర్.లక్ష్మీదేవి(రాప్తాడు), పి.రమేశ్‌బాబు(కోడూరు), జి.సత్యవేణి(జగ్గంపేట), వి.సింగయ్య(కొండేపి), పి.శ్రీనివాసరావు(చింతలపూడి), ఎస్.వనజాక్షి(నెల్లిమర్ల), వీవీవీబీ రాజు(రాజమహేంద్రవరం రూరల్), ఎన్.విజయ(తెనాలి), కె.యోగానంద్(గిద్దలూరు) చేత ఛైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

హైవే సర్వీసు రోడ్డుకు మరమ్మతులు

నందిగామ, న్యూస్‌టుడే: నందిగామ వైజంక్షన్ వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి సర్వీసు రోడ్డుకు స్థానిక ఎమ్మెల్యే అభిమన్యు చొరవతో గుత్తేదారుడు మరమ్మతులు చేయించారు. కిలోమీటరు పొడవున గోతులు పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై గత నెల 30న 'దారంతా కంతలే.. రోజంతా గంతులే' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. సమస్యను తొలుత ఎన్‌హెచ్ అధికారులు, టోల్‌ప్లాజా నిర్వాహకులకు తెలియజేసినా పట్టించుకోలేదు. అనంతరం గుత్తేదారుతో మాట్లాడి మరమ్మతులు చేయించారు. ఆయా పనులను ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవేక్షించారు. గోతుల్లో గ్రావెల్ వేసి డోజర్ వాహనంతో చదును చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు కథనానికి స్పందన

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

మహారాజశ్రీ విజయవాడ 7వ అదనపు సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో
E.P.No. 14 of 2025 in O.S.No. 235 of 2018
Between:
Sagam Jayalakshmi, W/o. Sagam Narasimha Reddy, aged about 55 years. R/o. D.No. 41-30/3-36, Muni Appalanaidu Street, Rani Gari Thota, Krishna Lanka, Vijayawada, Krishna District. ... DHR
And
Yenugudathi Kotam Raju, S/o. Rama Sesham Raju, aged about 57 years. R/o. D.No. 61-5-19, Balaji Nagar, Krishna Lanka, Vijayawada, Krishna District. ... JDR

వేలం ప్రకటన

[illegible]

DHR డిపాజిట్: రూ. 20,000/- [illegible]

కంకర రాజేంద్రప్రసాద్
DHR తరఫు న్యాయవాది

ప్రకటన

[illegible]

23-23-46A, [illegible] విజయవాడ-520 011
సెల్: 92915 30307, 89850 61307

A.P. STATE CIVIL SUPPLIES CORPORATION LIMITED : : NTR DISTRICT
D.No. 1013/A, Civil Supplies Bhavan, Mikkilineni Sudheer Babu Road, Governorpet, Vijayawada-2
Office Cell No. 77020 03580 Mail Id: dcsmntr@gmail.com.

స్వల్పకాలిక టెండర్ ప్రకటన

Lr.No. PDS/Packing/OWS/2025-26 తేది. 29-09-2025

ఆంధ్రప్రదేశ్‌లోని NTR జిల్లాలోని APSCSCL స్టాకింగ్ యూనిట్/గోదాములలో ఆరు నెలల [illegible] NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగుల్లో [illegible] ఫోర్టిఫైడ్ బియ్యాన్ని [illegible] ఆహ్వానించడమైనది. [illegible] www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను [illegible] డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. [illegible] గ్రూప్‌ను ఫోన్ నెంబర్లు (+91-22) - 48810500/ 9962059599/ 9032429420 లేదా ఇమెయిల్: askus@neml.in [illegible] బిడ్లను సమర్పించడానికి చివరి తేదీ 05-10-2025 [illegible]

సం/- జాయింట్ కలెక్టర్ & EOED, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, NTR జిల్లా

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం మా డబ్బుతో విడిపించి ఈ రోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్‌క్యాష్. సంప్ర: 81422 92071.

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి అధికధరకు కొనబడును (స్పాట్ క్యాష్) ✆ 8790741166

EDUCATION

Admissions Online - Phase 2, BA Hist or Spl Eng. BCom Comp App.BSc AI/CSc, PLNM Degree College, Opp ANU, 91774 08565.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్, విజయవాడ: శ్రీశరణం లాడ్జి, పాత బస్టాండ్ ఎదురుగా, బందరరోడ్, ప్రతీనెల 2, 16 తేదీల్లో మందులు

PEOPLE CARE

OLD AGE HOME

విజయవాడ భవానీపురం స్వాతిరోడ్‌లో బాలాజీ హోమ్ నందు వృద్ధులకు ఉచిత భోజన సౌకర్యాలతో అన్ని వసతులు కలవు. ✆97019 75052.

రామకృష్ణగ్రూప్ VJA. వృద్ధులకు పేషెంట్లసేవకు, ఇంటి/వంట, బేబికేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము. ✆ 9603161177, 9704721122

REAL ESTATE

HOUSE FOR SALE

విజయవాడ బస్టాండ్ దగ్గరలో, కృష్ణలంక, గుంటూరువారి వీధిలో 122 గజాల W/F డాబా ఇల్లు అమ్మబడును. Contact Cell: 91605 73005.

LAND FOR SALE

మెగా అవకాడో ఫామ్‌ల్యాండ్‌లో ★ 11 సెంట్లు 6 లక్షలకే. ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. Ph: 9133574455.

PLOT FOR SALE

కంచికచర్ల- పెరికలపాడు దగ్గర అమరావతి ORR ఎక్సిట్ పాయింట్‌కు HYD హైవేకు దగ్గర్లో CRDA & పంచాయితీ ప్లాట్లు, వేదాద్రి దగ్గర్లో 60 అ|| రోడ్డుఫేస్ ఇళ్ళ మధ్య 100గ||ల ప్లాట్లు. ✆88018 03689.

బందరు రోడ్ నేషనల్ హైవే ఫేసింగ్ నార్త్ సైడ్ కంకిపాడు దగ్గరలో 362 చ||గ|| ప్లాట్ అమ్మకమునకు కలదు. ✆ 98483 43355.

VJA కంచికచర్ల ఔటర్‌రింగ్‌రోడ్డు DTCP & APCRDA ఇళ్ళమధ్య ప్లాట్స్ చ.గ. 3,900/-నుండి 7,800/-ఫామ్‌హౌస్ ప్లాట్ సెంటు 1,45,000/- ✆ 9908566079

LEASE/ SALE

Beautiful 3 BHK Apartment For Sale, Price 80L Neg, AT Vidyadharapuram, Vijayawada. Ph: 075880 06148/ 077769 79289

TO LET

COMMERCIAL

కమర్షియల్ స్పేస్ ఫర్ రెంట్ గ్రౌండ్ ఫ్లోర్ 1000 SFt మరియు 20,000 SFt. 5 ఫ్లోర్స్, పటమట, ఆశ్రమం రోడ్ నందు కలదు. ✆ 88977 46847

JOBS

VJA గాంధీనగర్‌లోని డాక్యుమెంట్ రైటర్ దగ్గర పనిచేయుటకు ఇంగ్లీషు, తెలుగులో అను కీబోర్డు నందు (పేజి మేకర్ సాఫ్ట్‌వేర్) అనుభవంతో పాస్ట్‌గా టైపు చేయగల (M) ఆపరేటర్ కావలెను. ✆ 70320 60786.

రామకృష్ణ గ్రూప్ (Ap No:1) Hyd, VJA, స్వాడిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్‌స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+ జీతం. ఇంటర్వ్యూ, VJA ✆ 95025 01122, 99490 21122

విజయవాడ మెట్రోపాలిటన్ హోటల్ వారికి స్టాఫ్ కావలెను. ★ డిజిటల్ మార్కెటింగ్ ★ ప్లంబర్. ఆకర్షణీయమైన జీతం. సంప్రదించండి. ✆ 72888 85598

సాయిరూప రెస్టారెంట్ & బార్ మ్యాంగోమార్కెట్, నున్న నందు పనిచేయుటకు వెయిటర్స్, స్టీవార్డ్స్, అసిస్టెంట్ క్యాషియర్స్ కావలెను. ✆ 95818 99071.

AMR ఇండియా లిమిటెడ్‌లో టెక్నికల్ అసిస్టెంట్ - ఐటీ & సర్వైలెన్స్ (M) కావలెను. అర్హత:10th, MS ఆఫీస్. ఇంటర్వ్యూలు: 28/9 to 5/10, 5వ ఫ్లోర్, సాయి ఒడెస్సీ కాంప్లెక్స్, గురునానక్ కాలనీ, విజయవాడ. 8790661962, 8019313271.

ప్రముఖ హోటల్ & రెస్టారెంట్‌లో పని చేయుటకు మేనేజర్స్, రిసెప్షనిస్ట్, స్టాల్ బాయస్ & గరల్స్, క్లీనర్స్, సెక్యూరిటి గార్డ్స్ కావలెను. ✆ 81432 34351.

విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట వద్ద పనిచేయుటకు ఆఫీస్‌బాయ్స్, సెక్యూరిటీగార్డ్ & సూపర్‌వైజర్స్ కావలెను. మంచి జీతం. ✆ 9704414427, 9515919991

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 91001 12221, 99856 82004 No Freshers.

FACULTY/ TEACHERS

మచిలీపట్నంలోని ప్రముఖ ప్లే స్కూల్ నందు Female Teachers కావలెను. Contact: 7207913971

BOOK YOUR COLOUR CLASSIFIED
₹1200/- (5 Lines)
PH: 98496 97616
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

తిరువూరు

● తిరువూరు ● మైలవరం

చుట్టూ నీరు.. ఎటూ కదలలేరు

జలమయమైన ఇసుక పుష్కరనగర్

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: ఎగువ వర్షాల కారణంగా దిగువకు వస్తున్న వరదకు ఫెర్రీ, సంగమం, ఇసుక రేవు, పుష్కరనగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. గత రాత్రి సుమారు 7లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో సోమవారం ఉదయం ఆయా ప్రాంతాల్లో వరద అధికంగా కనిపించింది. మత్స్యకారులు వారి పడవలు, వలలు తీసుకొని ఒడ్డుకు చేర్చారు. ఫెర్రీ, పుష్కరనగర్ నివాసితులు కొందరు పునరావాస కేంద్రమైన ట్రక్ టెర్మినల్‌కు చేరుకోగా మరి కొందరు నీరు చేరిన ఇళ్లలోనే ఉన్నారు. వరద నీరు ఇంటి గుమ్మాల వరకూ రావడంతో బయటకు రాకపోకలు సాగించడానికి పడవలను ఉపయోగించారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు నిరంతరం సూచనలు చేస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నారు.

వరదకు ఫెర్రీ వద్ద ఒడ్డుకు చేర్చిన పడవలు

హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తిరువూరు: 98853 28820 మైలవరం: 80085 74705

? ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుంటుపల్లి ఖాజీపేట, చింతలతోపు వద్ద మురుగు కాలువలకు చెత్త అడ్డుపడి పారడం నిలిచిపోయింది. దీంతో దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. - **రామానాయక్, స్థానికుడు**

✔ ప్రత్యేక సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేపడతాం. - **మురళీప్రసాద్, గ్రామ కార్యదర్శి**

? కేతనకొండ ఎస్సీ కాలనీలో ఇంటింటి చెత్త సేకరణ రోజు జరగడంలేదు. దీంతో వీధుల్లో ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. - **నాగేశ్వరరావు, స్థానికుడు** ✔ పరిశీలించి చెత్త సేకరణ రోజు జరిగేలా చర్యలు తీసుకుంటాం. - **మౌనిక, గ్రామ కార్యదర్శి - న్యూస్‌టుడే, ఇబ్రహీంపట్నం గ్రామీణం**

స్పందనకు వందనం

● స్థానిక బీసీ బాలికల వసతి గృహం పక్కనే కాలువలో పిచ్చి మొక్కలు పెరిగి దోమలతో అవస్థలు పడుతున్నామని స్థానికులు 'మేమున్నాం మీకు తోడుగా'కు తెలిపిన సమస్యను ఆదివారం ప్రచురించగా స్పందించిన కార్యదర్శి సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయించారు. - **న్యూస్‌టుడే, జి.కొండూరు**

● రామాపురం బీసీ కాలనీలో డ్రైనేజీలో పూడిక పేరుకుపోయి మురుగు ప్రవాహానికి అడ్డంకిగా మారిందని స్థానికులు మేమున్నాం...మీకు తోడుగాకు తెలిపిన సమస్యను పంచాయతీ కార్యదర్శి ఎస్.రామారావు దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. సోమవారం పంచాయతీ సిబ్బందిని పంపి పూడిక తీయించారు. - **న్యూస్‌టుడే, రెడ్డిగూడెం** ● పట్టణంలోని 20వ వార్డులో సైదు కాలువల్లో దోమల ఉద్ధృతి ఎక్కువగా ఉందని స్థానికుడు మోహనరావు మేమున్నాం మీకు తోడుగాకు చేసిన ఫిర్యాదును శానిటరీ అధికారి సంతోష్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. సిబ్బందిని పంపి దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. - **న్యూస్‌టుడే, తిరువూరు టౌన్**

67 మందికి ఆరోగ్యసేవలు

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే: స్వస్థనారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంలో రుద్రవరంలో సోమవారం నిర్వహించిన శిబిరంలో 67 మందికి ఆరోగ్య సేవలు అందజేసినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ కీర్తి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి జె.చాంది, ఉపసర్పంచి బి.కృష్ణారెడ్డి, ఎంపీడీవో టి.కె.వి.రమణ, కూటమి నాయకులు, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

పుష్కరనగర్ వాసులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

ప్రజలు భయపడాల్సిన పనిలేదు

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: వరద ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన సోమవారం పరిశీలించారు. ఫెర్రీ వద్ద పుష్కరనగర్ ప్రాంత వాసులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ..వరదలు వచ్చిన ప్రతిసారి పుష్కరనగర్‌లోకి నీరు వస్తున్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి వారందరికి మరోచోట నివేశన స్థలాలు కేటాయించామన్నారు. నీరు తగ్గగానే బ్లీచింగ్ చేసే పనులు మొదలు పెట్టాలని పురపాలిక అధికారులకు తెలియజేశామన్నారు. వరద నీటి వద్దకు ఎవ్వరూ వెళ్లకుండా స్థానిక అధికారులు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఛైర్మన్ చిట్టిబాబు, వైస్ ఛైర్మన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

చెల్లింపుల్లో.. సడలింపులు లేవా..?

ఇబ్రహీంపట్నం గ్రామీణం (గుంటుపల్లి), న్యూస్‌టుడే: విద్యుత్తు బిల్లులు సులువుగా చెల్లించేందుకు విద్యుత్తు సంస్థ పలు మార్పులు చేసింది. జూన్ నుంచి బిల్లు చెల్లింపునకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో బిల్లులపై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తోంది. చాలా చోట్ల బిల్లుపై ఉన్న ఈ కార్బన్ ముద్రణ నాణ్యత లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని పలువురు వాపోతున్నారు. గతంలో కార్యాలయాలతో పాటు ఆన్‌లైన్ ద్వారా ఎక్కువ మంది చెల్లించేవారు. యాప్‌లు పనిచేయకపోవడం, సర్వర్ సమస్యలు తలెత్తడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఉన్నతాధికారులు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులోనూ పలు సమస్యలు తలెత్తాయి. వీటన్నిటికీ మిన్నగా మరింత సులువుగా బిల్లుపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించి అందజేస్తున్నారు. కానీ ముద్రణ సరిగా లేక మళ్లీ కార్యాలయాలు లేదా ప్రత్యామ్నాయ పద్ధతులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

సరిగా క్యూఆర్ కోడ్ ముద్రించని బిల్లు

సమస్యలు ఇవే: ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలంలో 24,000, కొండపల్లి పురపాలిక పరిధిలో 16,000 మంది గృహ

విద్యుత్తు బిల్లుల్లో కనిపించని క్యూఆర్ కోడ్

విద్యుత్తు వినియోగదారులున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రస్తుతం క్యూఆర్ కోడ్ ద్వారా కాకుండా కార్యాలయాలతోపాటు యూపీఐ పేమెంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నట్లు విద్యుత్తు, రెవెన్యూ కార్యాలయం అధికారులు చెబుతున్నారు. మండల వ్యాప్తంగా అతి తక్కువ మంది మాత్రమే బిల్లులపై ఉన్న క్యూఆర్ కోడ్‌తో బిల్లు చెల్లిస్తున్నారు. నాలుగు నెలలుగా సమస్య ఉన్నా ఎవరూ స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేపర్‌పై ముద్రించిన కార్బన్ 15 రోజులకే అది చెరిగిపోతుంది. బిల్లు ప్రింట్ తీసే పరికరంలో సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా కొన్ని చోట్ల క్యూఆర్‌కోడ్ ముద్రణ సరిగా రావడం లేదు. రీడింగ్ తీసిన తర్వాత బిల్లు మడత వేయడం, నీటి తడి లాంటివి ఉన్నా స్కాన్ కావడం లేదు.

చర్యలు తీసుకుంటాం.. క్యూఆర్ కోడ్ ద్వారా విద్యుత్తు బిల్లులు చెల్లించే క్రమంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు మా దృష్టికి వచ్చాయి. రీడింగ్ తీసే సమయంలో పేపరుపై కార్బన్ ముద్రణ నాణ్యత లేకపోవడం ముఖ్య కారణంగా ఉంది. దీనిపై ఆయా ఏజెన్సీలకు సూచనలు చేశాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం.
-వెంకన్న, సహాయక ఇంజినీరు, ఇబ్రహీంపట్నం సెక్షన్

దుర్గగుడి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియామకం

విద్యాధరపురం: దుర్గగుడి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా తిరువూరుకు చెందిన తరిగొప్పల పార్వతిని నియమిస్తూ సోమవారం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్‌లాల్ పేరుతో విడుదలయ్యాయి. ఇటీవల 16 మంది సభ్యులతో ఈనెల 27 జీవో విడుదలైంది. అందులో పేర్కొన్న అన్నవరపు వెంకట శివపార్వతి స్థానంలో తరిగొప్పల పార్వతిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సహకార సంఘం అభివృద్ధికి కృషి

జి.కొండూరు, న్యూస్‌టుడే: వెలగలేరు సహకార సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంఘం అధ్యక్షుడు మంచినీళ్ల రాజశేఖర్ కోరారు. సహకార సంఘం కార్యాలయ ఆవరణలో సోమవారం ఆయన అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డివిడెంట్లు, రూ.21.23 లక్షలను 936 మంది సభ్యులకు బట్వాడా చేశామని తెలిపారు. స్వామి, అనిల్‌కుమార్, నాగేశ్వరరావు, బాబురావు పాల్గొన్నారు.

ఆర్థిక లావాదేవీలపై అవగాహన తప్పనిసరి

రెడ్డిగూడెం: ప్రతినెలా నిర్వహించే గ్రామైక్య సంఘాల సమావేశాల్లో గ్రూపుల ఆర్థిక లావాదేవీలపై సభ్యులందరికీ అవగాహన కల్పించేలా ఉండాలని ఎంపీడీవో టీవీకే రమణ తెలిపారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయంలో వీపీఓల సమీక్ష సమావేశం నిర్వహించారు. స్త్రీనిధి రుణాల రికవరీ ప్రతి ఒక్కరి మొబైల్ యాప్ ద్వారా జరిగేలా చూడాలని సూచించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్‌పై గ్రామ సచివాలయాల సిబ్బంది ఇంటింటి ప్రచారం చేస్తారన్నారు. ప్రతి గ్రూపు సమావేశంలోనూ దానిపై తీర్మానం ద్వారా చర్చించాలని వివరించారు. ఏపీఎం బి.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

మహాసభల విజయవంతానికి పిలుపు

మైలవరం, న్యూస్‌టుడే: కొండపల్లిలో వచ్చే నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సీఐటీయూ జిల్లా 12వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ సుధాకర్ కోరారు. అందుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం స్థానిక సంఘ కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

వాడివేడిగా పురపాలిక సమావేశం

తిరువూరు, గంపలగూడెం, న్యూస్‌టుడే: తిరువూరు పురపాలిక సమావేశాలకు వరుసగా మూడుసార్లు గైర్హాజరైన వైకాపాకు చెందిన 5, 6 వార్డు కౌన్సిలర్లు మోటు రమాదేవి, రామదాసు మంజులపై అనర్హత వేటు వేయాలని తెదేపా సభ్యులు కోరారు. తెదేపా కౌన్సిలర్ల డిమాండ్‌ను ఉపసంహరించుకోవాలని వైకాపా వార్డు కౌన్సిలర్లు వినతి చేశారు. ఈ విషయంపై వాగ్వాదం జరిగి చివరకు అనర్హతపై కౌన్సిల్‌లో ఓటింగ్‌కు దారితీసింది. సోమవారం తిరువూరు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ కె.నిర్మల అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వరుసగా మూడు కౌన్సిల్ సమావేశాలకు హాజరవని వారికి కమిషనర్ నోటీసు ఇవ్వగా, రాలేకపోవడానికి కారణాలను వివరిస్తూ వైకాపా సభ్యులు ఇద్దరు జవాబిచ్చారు. దీనిపై సభలో వాదన జరుగుతుండగా వైకాపా సభ్యుడు టి.వెంకటరెడ్డి ఓటింగ్ నిర్వహించాలని కోరారు. ఓటింగ్ జరగ్గా 5, 6 వార్డు కౌన్సిలర్ల అనర్హతకు తెదేపా నుంచి 10, అనుమతించాలని వైకాపా నుంచి 8 మంది చేతులెత్తారు. ఓటింగ్‌లో కూడా తెదేపా నెగ్గడంతో వారి డిమాండ్‌ను గట్టెక్కింది. దీనిపై పురపాలక శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఛైర్‌పర్సన్ ప్రకటించారు. తదుపరి ఇటీవల పురపాలిక కార్యాలయంలో పొరుగు సేవల ఉద్యోగులు ఐదుగురు మానేశారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించగా అభ్యంతరం తెలుపుతూ తెదేపా కౌన్సిలర్లు ఎం.దుర్గారావు, జి.కస్తూర్బాయి డీసెంట్ నోటీసు ఇచ్చారు. దీనిపై కూడా జిల్లా అధికారికి నివేదిక పంపించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాగ్వాదాల మధ్యే సమావేశం ముగించారు.

తెదేపా, వైకాపా కౌన్సిలర్ల వాగ్వాదం

'జోగి రమేష్ నోరు అదుపులో ఉంచుకోవాలి'

మైలవరం, న్యూస్‌టుడే: అనుచిత పోస్టులు పెట్టిన వైకాపా కార్యకర్తను పోలీసులు అరెస్టు చేస్తే, తమ ఎమ్మెల్యేలు కృష్ణప్రసాద్, బాలకృష్ణలపై ఇష్టారీతిన మాట్లాడిన మాజీ మంత్రి జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఏఎంసీ మాజీ ఛైర్మన్ వజ్రాల కుమారరెడ్డి, సీనియర్ నాయకుడు లీలాప్రసాద్, తెదేపా మండల అధ్యక్షుడు గోపాలస్వామి హెచ్చరించారు. సోమవారం సాయంత్రం స్థానిక తెదేపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జోగి రమేష్ వ్యవహారశైలిపై మండిపడ్డారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన చేసిన అవినీతి, అక్రమాలు ప్రజలందరికీ తెలుసన్నారు. జోగి తొలుత ఆయన భాష మార్చుకోవాలన్నారు. తమ ఎమ్మెల్యే అభివృద్ధిపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించారని, నియోజకవర్గంలో అలజడుల ద్వారా ఎదగాలనుకుంటే తగదన్నారు. నాయకులు లిలిష్, కోం, రేణుక, వెంకట నారాయణ, షహనబేగం, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అవకతవకలపై విచారణ చేపట్టాల్సిందే

కొండపల్లి, న్యూస్‌టుడే: చేయని పనులకు బిల్లులు పెట్టి, చెల్లింపులు చేసి అవకతవకలకు పాల్పడిన అధికారులందరిపై విజిలెన్స్ విచారణ జరగాలని పురపాలిక వైస్ ఛైర్మన్ శ్రీను అన్నారు. కొండపల్లి పురపాలిక పాలకవర్గ సాధారణ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై కౌన్సిలర్లు మాట్లాడుతుండగా సిల్ట్ పనుల విషయంలో వైస్ ఛైర్మన్ శ్రీను వివరణ అడిగారు. సిల్ట్ పనులకు కేటాయించిన రూ.25 లక్షలు నగదుతో జేసీబీ కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. గత సంవత్సరం విధులు నిర్వహించిన సహాయక ఇంజినీరు చేసిన పనులపై ఈ నెలలో బిల్లులు పెట్టడం ఎందుకన్నారు. కొందరు గుత్తేదార్లతో అధికారులు లోపాయి కారి ఒప్పందాలు చేసుకొని పెద్ద ఎత్తున అవకతవకలు చేశారని ఆరోపించారు. ఛైర్మన్ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించగా.. పరిశీలిస్తామని ఆయన సమాధానమిచ్చారు.

జగజ్జనని జననం.. జనులంతా సంబరం

గొల్లపూడి: కుంకుమ పూజల్లో మహిళలు

ఊటుకూరులో అన్నదానం

న్యూస్‌టుడే బృందం: జగన్మాత జన్మించిన మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారి ప్రతిమలకు సోమవారం విశేషమైన పూజలు చేశారు. ఆలయాలు, మండపాల్లో విద్యార్థులు సరస్వతీదేవికి పూజలు చేయగా నిర్వాహకులు వారికి పుస్తకాలు, విద్యా సామగ్రి అందజేశారు.

పెనుగొలను శివాలయంలో..

కవులూరులో సరస్వతీ దేవిగా..

గంపలగూడెం బస్టాండ్ సెంటర్‌లో..

తిరువూరు మండలం చౌటపల్లిలో..

పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక అలంకరణలో పూజలందుకున్న దుర్గమ్మ

మైలవరంలో సరస్వతీదేవీ అలంకరణలో రేణుకమ్మ

చేపల వేటకు వెళ్లి యువకుడి గల్లంతు

తిరువూరు, గంపలగూడెం, న్యూస్‌టుడే: తిరువూరు సమీప కట్లేరులోని పంపుల రేవు వద్ద వరద ప్రవాహంలో సుగాలీ కాలనీకి భూక్యా నాగరాజు(40) సోమవారం కొట్టుకుపోయాడు. హెడ్‌కానిస్టేబుల్ ఆర్.రామచంద్రరావు తెలిపిన వివరాల మేరకు..నాగరాజు తన మిత్రుడు తమ్మిశెట్టి సాంబశివరావుతో కలిసి కట్లేరులో చేపల వేటకు వెళ్లారు. ఇటువైపు రేవులో చేపల పడడం లేదని అవతలి రేవుకు చేరుకునేందుకు వరదలోనే వెళుతుండగా ప్రవాహ దాటికి కొట్టుకుపోయాడు. ఎంత గాలించినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సాయంత్రం అతని భార్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మంగళవారం గాలింపు చర్యలు చేపడతామని చెప్పారు.

'అయిదేళ్లయినా ప్లాట్లు కేటాయించలేదు'

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: కేతనకొండ ప్రభుత్వ ఉద్యోగుల కాలనీ సభ్యులకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేశారు. మండలంలోని కేతనకొండ లేఅవుట్‌లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం వివిధ శాఖల్లోని 700 మందికి పైగా సంఘం సభ్యుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి అయిదేళ్లు దాటినా ప్లాట్లు అప్పగించలేదన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన సమయంలోనే స్థలంతోపాటు అభివృద్ధి పనులకు ఒకేసారి సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేసి పలు కారణాలు చూపి ప్రస్తుతం గజానికి రూ.1,500 చెల్లించాలనడం సరికాదన్నారు. సమావేశంలో అధ్యక్షుడు ఆలూరి రామారావు, ఇతర డైరెక్టర్లతో పాటు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ● ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ నుంచి పలువురు సంఘ సభ్యులు అక్కడికి చేరుకోగా గతంలో సొసైటీ నుంచి బహిష్కరించిన సభ్యులను పాలక వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాల వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు శాంతపరిచారు. దీంతో వారంతా బయటే నిరసన తెలిపారు.

ఆహార నియమాలు పాటిస్తే మేలు

తిరువూరు, గంపలగూడెం, న్యూస్‌టుడే: ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామంతో గుండెను కాపాడుకోవచ్చని విజయవాడకు చెందిన గుండె వైద్య నిపుణుడు డాక్టర్ పూర్ణానంద్ సూచించారు. ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని తిరువూరు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ టి.రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో 3కే వాక్ నిర్వహించారు. తదుపరి పట్టణంలోని శ్రీనిధి పాఠశాలలో జరిగిన సమావేశంలో గుండె వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే ప్రజలు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రామకోటేశ్వరరావు, డాక్టర్ చెన్నారెడ్డి, ఎస్సై సత్యనారాయణ, పాఠశాల కరస్పాండెంట్ ఎం.కిషోర్‌బాబు, ప్రిన్సిపల్ వెంకటనారాయణ పాల్గొన్నారు.

శివకుమార్ నృత్య బృందం అభినయం

సందడిగా విజయ నర్తనం

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: సంగమం వద్ద విజయ నర్తనం కార్యక్రమాలు సందడిగా సాగాయి. సప్పా శివకుమార్ శిష్య బృందం ఆధ్వర్యంలో చిన్నారుల కూచిపూడి నాట్యం ఆకట్టుకుంది. అనంతరం నటరాజ రామకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యంలో కళాకారులు పలు జానపద గీతాలకు నృత్యాలు చేశారు. చివరిగా శ్రీనివాస్ మ్యాజిక్ షో చిన్నారులను, వీక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమాల్లో కౌన్సిలర్లు, పురపాలిక అధికారులు పాల్గొన్నారు. మొదట ఎగువ నుంచి వరద నీరు భారీగా రావడంతో కార్యక్రమాలు నిలిపివేయాల్సి వస్తుందని అధికారులు భావించారు. సోమవారం సాయంత్రానికి వరద నిలకడగా ఉండడంతో ప్రణాళికలో ఉన్న కార్యక్రమాలను కొనసాగించారు.

ప్రమాదవశాత్తు వాగులో మునిగి అర్చకుడి మృతి

నెమలి(గంపలగూడెం), న్యూస్‌టుడే: మండలంలోని నెమలి వేణుగోపాలస్వామి గుడిలో అర్చకుడిగా పని చేస్తున్న దివి వేణుగోపాలాచార్యులు (55) సమీప అనురాధా వాగులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందారు. కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారం మేరకు..ఆదివారం రాత్రి 8 గంటలకు గుడి మూసే వరకు ఆయన విధులు నిర్వహించారు. తదుపరి రెండు గంటల వరకు ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం ఉదయం గాలించగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతడి మృతదేహం అనురాధా వాగులో కనిపించింది. వెంటనే మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం పోస్టుమార్టం, పంచనామా పూర్తి చేస్తామని పోలీసులు తెలిపారు.

వేణుగోపాలాచార్యులు (పాత చిత్రం)

కిడ్నీ వ్యాధితో మరొకరి బలి

రామచంద్రాపురం(ఎ.కొండూరు), న్యూస్‌టుడే: మూత్రపిండాల వ్యాధికి మరొకరు బలయ్యారు. మండలంలోని రామచంద్రాపురం శివారు లక్ష్మీపురానికి చెందిన శీలం కుటుంబరావు(50) కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. వ్యాధి తీవ్రమై విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు నాయకులు కుటుంబరావు మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

యాసిడ్ మీద పడి గాయాలు

లక్ష్మీపురం(తిరువూరు), పెదకొమిర(గంపలగూడెం): పాలశీతల కేంద్రంలో ఉద్యోగిపై యాసిడ్ పడడంతో గాయాలపాలయ్యాడు. గంపలగూడెం మండలం పెదకొమిరకు చెందిన బొల్లెపోగు రామకృష్ణ లక్ష్మీపురం పాలశీతల కేంద్రంలో పనిచేస్తుంటారు. సోమవారం కేంద్రంలో గదులు శుభ్రం చేస్తుండగా యాసిడ్ పడి ముఖం, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. సిబ్బంది వెంటనే అతడిని తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీహెచ్‌సీ వైద్యులు ఈ మేరకు తిరువూరు పోలీసులకు సమాచారం అందించారు.

ఎమ్మెల్యేలు వసంత.. బాలకృష్ణలపై అనుచిత పోస్టులు

పోలీసుల అదుపులో వైకాపా నాయకుడు

మైలవరం, న్యూస్‌టుడే: మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణలపై వాట్సాప్ గ్రూపుల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం మైలవరంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక సాధారణ పోస్టుపై కేసులు ఎలా నమోదు చేస్తారంటూ మాజీ మంత్రి జోగి రమేష్ మైలవరం సీఐ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులకు, నాయకులకు మధ్య వాదనకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 27న గొల్లపూడిలోని విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరైన సందర్భంగా..ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సైతం ఆయన పక్కన కూర్చుని ఉన్న చిత్రాన్ని 'ఎన్టీఆర్ జిల్లా పొలిటికల్ న్యూస్ మైలవరం' అనే వాట్సాప్ గ్రూపులో తెదేపా కార్యకర్త బోడ మల్లికార్జునరావు పోస్టు చేశారు. ఆ చిత్రం కింద ఇబ్రహీంపట్నానికి చెందిన వైకాపా నియోజకవర్గ అధికార ప్రతినిధి కోమటి కోటేశ్వరరావు, అదే రోజు రాత్రి పలుమార్లు వారిని కించపరిచేలా పోస్టులు పెట్టాడు. తమ నేతలను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ..మల్లికార్జునరావు మైలవరం పోలీసులకు 28న ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై కె.సుధాకర్, సోమవారం ఉదయాన్నే కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న జోగి రమేష్, నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు సమాచారం అందించి, కోటేశ్వరరావును ఉంచిన మైలవరం సీఐ కార్యాలయం వద్దకు చేరుకుని ఎస్సై సుధాకర్‌తో వాదనకు దిగారు. 41ఏ నోటీసు ఇచ్చి విడుదల చేయాలని, లేదంటే ఎఫ్ఐఆర్ కాపీని తమకిచ్చి, వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు.. పోలీసులు, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయబద్ధంగానే పిలిపించామని, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించినా, విడుదల చేయాల్సిందేనంటూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. దాదాపు 3 గంటలకు పైగా ఆందోళన కొనసాగగా, పలుమార్లు సీఐ చంద్రశేఖర్‌తో నాయకులు ఫోన్‌లో చర్చలు జరిపారు. అనంతరం, విచారణ తర్వాత అతడ్ని పంపిస్తామని, దర్యాప్తులో భాగంగా కోటేశ్వరరావును మళ్లీ పిలుస్తామని ఎస్సై చెప్పడంతో ఆందోళన విరమించారు.

సీఐ కార్యాలయం ఎదుట బైఠాయించిన జోగి రమేష్, వైకాపా నాయకులు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
హోమ్ లోన్ సెంటర్-2 (ఆర్ఎసిపిసి-2), డోర్ నెం: 59-13-4, ఘంటసాలవారి వీధి, గాయత్రి నగర్, విజయవాడ-520008

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని 13(2) క్రింద దిగువ వారికి

టు
1. శ్రీ వస్కుదోతు రాజేష్ నాయక్, తండ్రి: శ్రీ వస్కుదోతు నాగేశ్వరరావు
2. శ్రీమతి వస్కుదోతు తులసీ బాయి, భర్త: శ్రీ వస్కుదోతు రాజేష్ నాయక్
డోర్ నెం: 8-25, ఫ్లాట్ నెం.405, అమృత రెసిడెన్సీ, రజక వీధి, గొల్లపూడి, విజయవాడ-521 225, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.
మరియు
సమీప డోర్ నెం.22-17/3, ఫ్లాట్ నెం.01 (ఎస్1), స్టిల్ట్ ఫ్లోర్, సాయి నివాస్ అపార్ట్‌మెంట్, సాయిపురం కాలని, క్యాపిటల్ హైట్స్ దగ్గర, గొల్లపూడి-521 225, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.
అకౌంట్ నెం. 39533148749-హోమ్ లోన్, 39533120278-సురక్ష లోన్.
సార్ / మేడమ్,
మీరు గొల్లపూడి బ్రాంచి-05653, విజయవాడ-521 225, యన్‌టిఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుండి ఈ దిగువ ఉదహరించిన స్థిరాస్తిని తనఖా ఉంచి వివిధ క్రెడిట్ లోన్ ఫెసిలిటీస్ సౌకర్యాన్ని పొందియున్నారు. సదరు ఋణము ది.08-09-2025వ తేదీ నాటికి మొత్తము బకాయి రూ.37,55,303.00 (అక్షరాల ముప్పైఏడులక్షల యాభైఐదువేల మూడువందల మూడు రూపాయిలు మాత్రమే) మరియు ది.09-09-2025 నుండి ఒప్పందపరమైన వడ్డీ తదుపరి కాస్ట్స్, ఛార్జీలు, ఇతరములైన ఖర్చులు మొత్తము బకాయిగా ఉన్నవి.

తనఖాపెట్టిన స్థిరాస్తి వివరము

షెడ్యూల్-ఎ: కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు పరిధి, విజయవాడ రూరల్ మండలం, గొల్లపూడి గ్రామ పంచాయితీ పరిధి, గొల్లపూడి గ్రామం, సమీప డోర్ నెం.22-17/3, గొల్లపూడి గ్రామ రీ సర్వే నెం.195/ఎ3 మరియు 196/1డి2 లోని ప్లాట్ నెం.129 లోని 200.22 చ॥గ॥ల విస్తీర్ణం, రీ సర్వే నెం.195/బి లోని ప్లాట్ నెం.128 లోని విస్తీర్ణం 200.22 చ॥గ॥లు, మొత్తం విస్తీర్ణం 400.44 చ॥గ॥లునకు హద్దులు: తూర్పు: 33 అడుగుల రోడ్డు-68.0 అడుగులు, దక్షిణం: ప్లాట్ నెం.127-53.0 అడుగులు, పడమర: ప్లాట్ నెం.123 మరియు 122-68.0 అడుగులు, ఉత్తరం: ప్లాట్ నెం.130-53.0 అడుగులు. ఈ నాలుగు హద్దుల మధ్య గల విస్తీర్ణం 400.44 చ॥గ॥లు లేక 334.81 చ॥మీ॥లలోని అవిభాజ్యపు మరియు అనిర్దిష్టపు భాగము 23.0 చ॥గ॥లు.
షెడ్యూల్-బి: ఎ షెడ్యూల్ లోని సాయి నివాస్, స్టిల్ట్ ఫ్లోర్ లోని ఫ్లాట్ నెం.01 (ఎస్1) నకు హద్దులు: తూర్పు: ఉమ్మడి వరండా, దక్షిణం: ఓపెన్ టు స్కై, పడమర: ఓపెన్ టు స్కై, ఉత్తరం: స్టిల్ట్ ఫ్లోర్ లోని ఫ్లాట్ నెం.2. ఈ హద్దుల మధ్యగల స్టిల్ట్ ఫ్లోర్, ఫ్లాట్ నెం.01 (ఎస్1), ప్లింత్ ఏరియా 740 చ॥అడుగులు, కామన్ ఏరియా, బాల్కాని 130 చ॥అడుగులు, 2 వీలర్ పార్కింగ్ ఏరియా 30 చ॥అడుగులు శ్రీ వస్కుదోతు రాజేష్ నాయక్, తండ్రి: శ్రీ వి. నాగేశ్వరరావు గారికి చెందిన రిజిష్టర్డ్ సేల్ డాక్యుమెంట్ నెం.2454/2020, తేది:30-07-2020, ఇబ్రహీంపట్నం జెయస్ఆర్ఒ.
1. శ్రీ వస్కుదోతు రాజేష్ నాయక్, తండ్రి: శ్రీ వస్కుదోతు నాగేశ్వరరావు, 2. శ్రీమతి వస్కుదోతు తులసీ బాయి, భర్త: శ్రీ వస్కుదోతు రాజేష్ నాయక్ మీకు బ్యాంకు వారు మంజూరు చేసిన ఋణసౌకర్యం నిమిత్తం పైన ఉదహరించిన స్థిరాస్తిని తనఖా ఉంచినారు. పైన పేర్కొనబడిన చట్టంలోని సెక్షన్ 13(2) క్రింద ది.09-09-2025వ తేదీన డిమాండ్ నోటీసును బ్యాంకుచే మీకు జారీచేయడమైనది. కానీ జారీ చేసిన నోటీసును ఋణగ్రహీత/(లు) స్వీకరించనందున ఈ పత్రికా ప్రకటన జారీచేయడమైనది. బ్యాంకు వారు జారీచేసిన షరతులు మరియు నిబంధనలు పాటించుటలో మీరు విఫలమైనందున ఖాతా క్రమము తప్పి ఆర్.బి.ఐ మార్గదర్శకాల ప్రకారం ది:03-09-2025న ఎన్.పి.ఎగా (మొండిబకాయి) వర్గీకరించబడినది. సదరు పైన తెలిపిన ఋణమొత్తము మరియు ఒప్పందపరమైన వడ్డీ ఈ ప్రకటన ప్రచురించిన తేదీ నుండి 60 దినములలో తిరిగి చెల్లించవలసినదిగా మిమ్మల్ని కోరడమైనది. లేనియెడల ఎటువంటి తదుపరి ప్రకటన లేకుండా సెక్షన్ 13(4) క్రింద పైన తెలిపిన సెక్యూరిటీపై SARFAESI చట్టం, 2002 లోని నిబంధనలు అమలు చేసేందుకు, చర్యలు చేపట్టుటకు సెక్యూర్డ్ క్రెడిటార్ అగు దిగువ సంతకందారునకు అధికారం కలదు. ఉద్దేశించబడిన చట్టంలో మరియు లేదా అమలులో ఉన్న ఏ చట్టం క్రింద మాకు లభించే ఏ ఇతర హక్కులకు భంగం కలుగకుండా ఇవి జారీచేయడమైనది.
తేది : 29-09-2025
ప్రదేశం: విజయవాడ
అధీకృత అధికారి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

నందిగామ
•నందిగామ •జగ్గయ్యపేట

ఉపాధ్యాయులకు సన్మానం నేడు

నందిగామ, న్యూస్‌టుడే: మెగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన నందిగామ నియోజకవర్గానికి చెందిన వారిని మంగళవారం సన్మానించనున్నట్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయ ప్రతినిధి తెలిపారు. స్థానిక బాబూ జగ్జీవన్‌రామ్ ఫంక్షన్ హాలులో ఉదయం పది గంటలకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సౌమ్య హాజరవుతారని చెప్పారు.

వరద తగ్గుముఖం

చందర్లపాడు, న్యూస్‌టుడే: కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో తీర గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం ఉదయం నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. సాయంత్రానికి నదిలో రెండు అడుగుల మేర నీళ్లు తగ్గినట్లు స్థానికులు చెప్పారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు.

ధర్మకర్తల మండలి సభ్యురాలికి సన్మానం

నందిగామ, న్యూస్‌టుడే: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా నియమితులైన మన్నే కళావతిని ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య నందిగామలో సన్మానించారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించినందుకు సౌమ్యకు కళావతి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని విప్ కోరారు. కార్యక్రమంలో ఎన్‌ఎన్‌వీ డీసీ డైరెక్టర్ రాటకొండ చంద్రశేఖర్, తెదేపా పట్టణ, మండల అధ్యక్షులు యేచూరి రామకృష్ణ, వీరంకి వీరాస్వామి, సర్పంచి చెరుకూరి హైమావతి, తోట నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.

కళావతిని సన్మానిస్తున్న ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
జగ్గయ్యపేట: 8008 574714, నందిగామ: 8008 574713

స్పందనకు వందనం

★ చందర్లపాడు ముస్లిం బజారు, ప్రధాన సెంటరు, వంకర పంపు ప్రాంతాల్లో మూడేసి చొప్పున వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా'దృష్టికి తేగా.. పంచాయతీ కార్యదర్శి సాయిరాం స్పందించి దీపాలు ఏర్పాటు చేయించారు. ★ స్థానిక ముస్లిం బజారు, ధర్మచెరువు, రెడ్డి బజారులో మురుగు కాలువలు పూడిపోయాయని స్థానికులు 'మేమున్నాం.. మీకుతోడుగా' దృష్టికి తేగా.. పంచాయతీ కార్యదర్శి సాయిరాం స్పందించి పూడిక తీయించారు. ★ చందర్లపాడు పంచాయతీ పరిధి పాటెంపాడులో రెండు వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. పంచాయతీ కార్యదర్శి సాయిరాం స్పందించి దీపాలు ఏర్పాటు చేయించారు.- **న్యూస్‌టుడే,చందర్లపాడు**

వృత్తి శిక్షణ.. ఉపాధికి నిచ్చెన!

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

నీటిశుద్ధి పరికరం గురించి తెలుసుకుంటున్న విద్యార్థులు

వృత్తి విద్య విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు పెంచుకునేందుకు దసరా సెలవుల్లో ఇంటర్న్‌షిప్ శిక్షణ పొందుతున్నారు. పీఎంశ్రీ పాఠశాలల్లో వారంలో మూడు రోజులు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, అగ్రికల్చర్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. వీటికి సంబంధించిన పరికరాలతో ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా శిక్షకులను నియమించారు. ప్రత్యక్ష పరిశీలన ద్వారా విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తున్నారు. నందిగామ జడ్పీ, లింగాలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పలు దుకాణాల్లో శిక్షణ పొందుతున్నారు. నీటిశుద్ధి యంత్రాల పనితీరు, మిక్సీలు, పంకాల మరమ్మతులను ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. ఆయా కార్యక్రమాలను ఇటీవల వృత్తి విద్య రాష్ట్ర, జిల్లా అధికారులు పరిశీలించారు. ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు చదువుతున్న 40 మంది విద్యార్థులకు ఇటువంటి శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో వృత్తి నైపుణ్యం పెరిగి, స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుంది. పదో తరగతిలో మిగిలిన సబ్జెక్టులతో పాటు వీరు నేర్చుకుంటున్న కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలు ఇస్తారు. సెలవుల్లో ఇంటర్న్‌షిప్ ద్వారా మెలకువలు నేర్చుకున్నామని లింగాలపాడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పర్వీన్, కాంతారావు తెలిపారు. చదువుతో పాటు అదనంగా ఒకేషనల్ విద్యతో చాలా ప్రయోజనం ఉంటుందని శిక్షకుడు తుపాలకుల నరేష్‌బాబు తెలిపారు.

పాడి రైతులకు బోనస్ పంపిణీ

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే : కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ముచ్చింతాల పాల కేంద్రం సొసైటీలో పాడి రైతులకు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు(వాసు) బోనస్ పంపిణీ చేశారు. లీటరుకు రూ.2.60 పైసలు చొప్పున రూ.1,32,800లు 130 మందికి అందజేశారు. కార్యక్రమంలో పాల కేంద్రం అధ్యక్షుడు కొత్తపల్లి రామారావు, సూపర్‌వైజర్ నరసింహారావు, కార్యదర్శి రామకృష్ణ, కోటిబాబు తదితరులు పాల్గొన్నారు.

నగదు అందిస్తున్న శ్రీనివాసరావు, పక్కన గ్రామస్థులు

వరద ప్రవాహం యథాతథం

పులిచింతల నుంచి సోమవారం కూడా 6 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుండటంతో కృష్ణానదిలో నీటిమట్టం యథాతథంగా కొనసాగుతోంది. ముక్త్యాల, వేదాద్రి, రావిరాల వద్ద కృష్ణ నది ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. దీంతో మూడు గ్రామాల శివార్లలో ఉన్న పొలాలు నీట మునిగాయి. ముక్త్యాల వెళ్లే మార్గంలో చంద్రమ్మ కయ్య పొంగడం వల్ల రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. రావిరాల వద్ద గ్రామ శివార్లలో రోడ్డుపైకి నీళ్లు వస్తున్నాయి. - **న్యూస్‌టుడే, జగ్గయ్యపేట**

నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే..

13వ వార్డులో పనులు పరిశీలిస్తున్న ఛైర్‌పర్సన్ కృష్ణకుమారి

నందిగామ, న్యూస్‌టుడే: సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి అన్నారు. సోమవారం స్థానిక 8, 13 వార్డుల్లో చేపట్టిన రహదారుల నిర్మాణాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్య క్రమంలో అన్ని అంతర్గత రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. డ్రెయిన్ల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

నిలకడగా వైరా, కట్టలేరు ప్రవాహం

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కూడలి-పల్లంపల్లి చప్టా మీదుగా నీరు ప్రవహిస్తుండటంతో నందిగామ, వీరులపాడు మండలాలకు రాకపోకలు స్తంభించాయి. రోజుల తరబడి నిలిచిపోవడంతో ద్విచక్ర వాహన చోదకులు అసౌకర్యానికి గురవుతున్నారు.

చిరు వ్యాపారుల అభ్యున్నతే లక్ష్యం

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే : పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పేర్కొన్నారు. జగ్గయ్యపేటలోని ఉక్కు కళా వేదికలో సోమవారం జరిగిన లోక్ కల్యాణ్ మేళా కార్యక్రమంలో ఆయనతో పాటు మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తదితరులు పాల్గొని మాట్లాడారు. చిరు వ్యాపారులు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ మేళా నిర్వహించారన్నారు. ప్రభుత్వం ద్వారా అర్హత కలిగిన చిరు వ్యాపారులకు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామన్నారు. వీటిని సులభమైన వాయిదా రూపంలో తిరిగి చెల్లించవచ్చన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణారావు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధి

వత్సవాయి, పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తెలిపారు. సోమవారం వత్సవాయి మండలం పెద్దమోదుగపల్లి నుంచి రామచంద్రాపురం వరకు తారు రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదురు గ్రామంలో సిమెంట్ రహదారులను ప్రారంభించారు. రోడ్లు బాగుంటేనే రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

చిరునామా ఇక్కడ.. తరగతులు అక్కడ!

కలగా మిగిలిన కంచికచర్లలో డిగ్రీ కళాశాల

పిచ్చి మొక్కలతో అడవిని తలపిస్తున్న భూమి

కంచికచర్ల, న్యూస్‌టుడే: పేద విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కంచికచర్లలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్న స్థానికుల కల దశాబ్దాలుగా తీరని కోరికగానే మిగిలిపోతోంది. వ్యవసాయ నేపథ్యం ఎక్కువగా ఉన్న కుటుంబాలకు చెందిన కంచికచర్ల, వీరులపాడు మండలాల విద్యార్థులకు అందుబాటులో ఉండేలా గత తెదేపా ప్రభుత్వ హయాంలో కంచికచర్లలో సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల చెంతనే 10 ఎకరాల భూమి కేటాయించారు. ప్రభుత్వం అనుమతులు సైతం మంజూరు చేసింది. భవనాల నిర్మాణానికి నిధుల లేమితో ఏడేళ్ల కిందట మంజూరైన కళాశాల విజయవాడలోని ఎన్‌టీఆర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. దీంతో చిరునామా ఇక్కడ, తరగతులు అక్కడ అన్న చందాన నాటి నుంచి డిగ్రీ విద్యార్థులు ఆరేళ్లుగా వ్యయ ప్రయాసల నడుమ విజయవాడలోనే తమ విద్యాభ్యాసం సాగిస్తున్నారు. కంచికచర్లలో కళాశాలకు కేటాయించిన భూమిలో పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తోంది. విషసర్పాలకు నిలయంగా మారడంతో పక్కనే ఉన్న జూనియర్ కళాశాల విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గత వైకాపా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రస్తుత కూటమి సర్కారైనా కళాశాల భవనాల నిర్మాణం చేపట్టి, వచ్చే విద్యా సంవత్సరం నాటికైనా కళాశాలను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

దుర్వాసన, దోమల బెడదతో అవస్థలు

పట్టణ పరిధి శాంతినగర్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయిన్లు సరిగా లేకపోవడంతో మురుగు రహదారులపైనే ప్రవహిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఉన్నవాటిల్లో కూడా పూడిక తీయక పోవడంతో మురుగు నిల్వ ఉండి దుర్వాసన, దోమలతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు అధికంగా ఉండటం వల్ల విష కీటకాలు నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయని చెబుతున్నారు. రహదారులు అధ్వానంగా మారడంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నామంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని ఆయా సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, జగ్గయ్యపేట గ్రామీణం**

షాట్‌పుట్‌లో ప్రతిభ

కంచికచర్ల, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 27 నుంచి 28 వరకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో కంచికచర్ల అరుణోదయ కాలనీకి చెందిన పత్తిపాటి రూబేష్ బాబు షాట్‌పుట్‌లో స్వర్ణం సాధించాడు. తల్లి వ్యవసాయ కూలీ కాగా, తండ్రి గ్రామీణ నీటి సరఫరా విభాగంలో దినసరి కూలీగా పనిచేస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన రూబేష్‌కు ప్రభుత్వం చేయూత ఇస్తే మరిన్ని విజయాలు సాధించగలడని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

రూబేష్ బాబు

మహాసభల విజయవంతానికి పిలుపు

మైలవరం, న్యూస్‌టుడే: కొండపల్లిలో వచ్చే నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సీఐటీయూ జిల్లా 12వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ సుధాకర్ పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం స్థానిక సంఘ కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

మరియమాత విగ్రహ ప్రతిష్ఠ

వి.అన్నవరం (వీరులపాడు), న్యూస్‌టుడే: మండల పరిధి వి. అన్నవరం గ్రామంలో రోజా పుష్ప మాత మందిరంలో మరియమాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నూకవరపు మోహనరావు, అనిల్ దంపతుల సౌజన్యంతో రెండువేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు అప్పసాని పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

'బాలకృష్ణపై వ్యాఖ్యలు అర్థరహితం'

కంచికచర్ల, న్యూస్‌టుడే: హిందూపురం శాసనసభ్యుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కంచికచర్ల ఏఎంసీ ఛైర్మన్ కోగంటి బాబు అన్నారు. బసవతారకం ట్రస్టు ద్వారా నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచిన బాలకృష్ణను విమర్శించే స్థాయి అరుణ్‌కుమార్‌కు లేదన్నారు. [illegible] వరుసగా మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలిచి.. ఒక్క అవినీతి ఆరోపణ లేని బాలకృష్ణపై ఆరోపణలు చేయడం అంటే ఆకాశంపై ఉమ్మివేయడమేనన్నారు.

కొణతాలపల్లి(వీరులపాడు): నందమూరి బాలకృష్ణపై ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలను తెదేపా వీరులపాడు మండలాధ్యక్షుడు కొండ్రగుంట శ్రీనివాస్‌కుమార్ ఖండించారు. లక్షల మంది అభిమానులు ఉండి, వేలాది మందికి ఉచితంగా వైద్యం అందిస్తున్న బాలకృష్ణను విమర్శించే స్థాయి ఎమ్మెల్సీకి లేదని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పోషకాహారంపై అవగాహన

పేరకలపాడు(కంచికచర్ల), న్యూస్‌టుడే: పోషణ మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా పేరకలపాడులో పోషకాహార ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. సర్పంచి మన్నె సాత్విక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టాటా ట్రస్టు ప్రోగ్రాం అసోసియేట్ సభ్యురాలు భాగ్యలక్ష్మి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ షేక్ కరీమా, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామస్థులకు వివరిస్తున్న సర్పంచి సాత్విక, వైద్య సిబ్బంది

పేదలకు నిత్యావసరాల పంపిణీ

జగ్గయ్యపేట: పట్టణంలోని ఆర్‌సీఎం చర్చిలో పునీత విన్సెంట్ ది పాల్ పండగను పురస్కరించుకొని 50 మంది పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. సుపీరియర్ సిస్టర్ మేరీ అంటోని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఫాదర్ జయరాజు హాజరయ్యారు. వంట సామగ్రితో కూడిన కిట్ల పంపిణీలో విన్సెంట్ దిపాల్ సొసైటీ అధ్యక్షురాలు మరియమ్మ, సభ్యులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

[illegible]

పెద్దవరంలో

నందిగామ శివాలయంలో..

గోళ్లమూడి శివాలయంలో..

చందాపురంలో..

గొట్టుముక్కలలో

ముప్పాళ్లలో..

సరస్వతీ.. నమస్తుభ్యం!

పల్లగిరిలో చిన్నారులకు అక్షరాభ్యాసం

పెనుగంచిప్రోలు పాత సినిమా హాలు సెంటర్‌లో...

జగ్గయ్యపేటలో అక్షరాభ్యాసం చేస్తున్న ఎమ్మెల్యే తాతయ్య

తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో..

నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవార్లు మహా సరస్వతిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. దాతల సహకారంతో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. -**న్యూస్‌టుడే బృందం**

పండగలా బతుకమ్మ ఉత్సవాలు

లింగగూడెంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

గోళ్లమూడిలో ...

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే : మండలంలోని లింగగూడెంలో బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు బతుకమ్మలను ఒక చోట ఉంచి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం మేళతాళాలతో ఊరేగింపుగా పెనుగంచిప్రోలు వద్దకొచ్చి మునేరులో నిమజ్జనం చేశారు.

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: దసరా వేడుకల్లో భాగంగా గోళ్లమూడి, అంబారుపేట, చందాపురం, మునగచర్ల, అనాసాగరం, నందిగామ వాసవీమాత మందిరంలో సోమవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళలు, బాలికలు ఆడిపాడారు.

జ్వరంతో బాధపడుతూ మహిళ మృతి

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే : మండలంలోని గుమ్మడిదురు గ్రామానికి చెందిన నరసింహశెట్టి పద్మావతి(37) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఆదివారం నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు. ఆమె భర్త కూడా నాలుగేళ్ల కిందట మృతి చెందారు. కుమార్తె అవివాహిత, కుమారుడు చదువుకుంటున్నాడు. ఈ విషయమై పెనుగంచిప్రోలు పీహెచ్‌సీ వైద్యురాలు నాగరాణిని సంప్రదించగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు.

డిజిటల్ బుక్ పోస్టర్ల ఆవిష్కరణ

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే : పెనుగంచిప్రోలులో సోమవారం వైకాపా డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మార్కపూడి గాంధీ, ఆ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నం కోటేశ్వరరావు, నాయకుడు ఊట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా ఈ బుక్‌ను తీసుకొచ్చారని తెలిపారు. ఎక్కడైన నాయకులు, కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టినా, దౌర్జన్యం చేసినా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి బుక్‌లో నమోదు చేయాలని కోరారు. చుంచు బెనర్జీ, డేరంగుల శ్రీనివాసరావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

అనారోగ్య బాధితులకు ఆర్థిక సాయం

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే : మండల పరిధి షేర్‌మహ్మద్‌పేటలోని పలువురు అనారోగ్య బాధితులకు టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల సురేష్ రూ.18 వేల నగదును ఆర్థిక సాయంగా అందించారు. గ్రామంలోని చిట్టిబాబు, లక్ష్మి, ఏసురత్నంలకు చికిత్స నిమిత్తం ఈ మొత్తాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో సుధాకర్, వెంకట్రావు, కిషోర్, బుజ్జిబాబు, అచ్చేశ్వరరావు పాల్గొన్నారు.

సందడిగా విజయ నర్తనం

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: సంగమం వద్ద విజయ నర్తనం కార్యక్రమాలు సందడిగా సాగాయి. సప్పా శివకుమార్ శిష్య బృందం ఆధ్వర్యంలో చిన్నారుల కూచిపూడి నాట్యం ఆకట్టుకుంది. అనంతరం నటరాజ రామకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యంలో కళాకారులు పలు జానపద గీతాలకు నృత్యాలు చేశారు. చివరిగా శ్రీనివాస్ మ్యాజిక్ షో చిన్నారులను, వీక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమాల్లో కౌన్సిలర్లు, పురపాలిక అధికారులు పాల్గొన్నారు. మొదట ఎగువ నుంచి వరద నీరు భారీగా రావడంతో కార్యక్రమాలు నిలిపివేయాల్సి వస్తుందని అధికారులు భావించారు. సోమవారం సాయంత్రానికి వరద నిలకడగా ఉండడంతో ప్రణాళికలో ఉన్న కార్యక్రమాలను కొనసాగించారు.

శివకుమార్ నృత్య బృందం అభినయం

క్రైం కార్నర్

తాళం వేసిన ఇంట్లో బంగారం చోరీ

నందిగామ, న్యూస్‌టుడే: స్థానిక చెరువు బజారులో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన అనంతుల శరత్‌బాబు విజయవాడలో ఉంటున్నారు. అతడి తల్లి రాజ్యలక్ష్మి.. నందిగామలో ఉంటూ 15 రోజుల క్రితం కుమారుడి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఇంటి కిటికీ, బీరువా పగలగొట్టి 30 గ్రాముల బంగారం చోరీ చేశారు. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చిన ఆమె.. దొంగతనం జరిగినట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ రమేష్ తెలిపారు.

వత్సవాయిలో చరవాణి..

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే : వత్సవాయిలోని ఇండియన్ బ్యాంకు సమీపంలో దుగ్గి బాబి అనే వ్యక్తి తన నివాసం ఎదురుగా చరవాణిలో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఫోన్ చోరీ చేశారు. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలు

కీసర (కంచికచర్ల), న్యూస్‌టుడే: ఇంటి నిర్మాణానికి సెంట్రింగ్ పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన కీసరలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిరకు చెందిన కె.నారాయణ.. కీసరలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి సెంట్రింగ్ ఏర్పాటు చేస్తుండగా, 33 కేవీ విద్యుత్తు లైన్ తగిలింది. దీంతో తీవ్ర గాయాలైన అతడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆటో బోల్తా.. ప్రయాణికులకు..

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే : ఆటో బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వత్సవాయి నుంచి జగ్గయ్యపేట వస్తున్న ఆటోకు మక్కపేట దాటిన తర్వాత గేదె వచ్చి తగిలింది. ఈ సంఘటనలో చిట్యాల గ్రామానికి చెందిన కొండలమాల కృపమ్మకు ఎడమ చెయ్యి విరగ్గా, అలీసు, హసిని గాయపడ్డారు. వత్సవాయికి చెందిన సునీతకు స్వల్ప గాయాలవ్వడంతో వారిని వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వీధి కుక్క దాడిలో బాలుడికి..

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే : వత్సవాయిలోని గాంధీ పార్కు సెంటర్ వద్ద ఆడుకుంటున్న షేక్ ఖాసీం అనే బాలుడిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. వెంటనే బాలుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ గ్రామంలో వీధి కుక్కలు అధికంగా ఉండి గ్రామస్థులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒంటరిగా ప్రయాణిస్తున్న వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. వీటిని నియంత్రించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం

జగ్గయ్యపేట: పట్టణ సమీపంలోని ఒక సిమెంట్ కర్మాగారంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. తెలిసిన వివరాల మేరకు.. కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు పని చేయని ఒక యంత్రం వద్దకు వెళ్లినప్పుడు జరిగిన పొరపాటు వల్ల అది ఆకస్మాత్తుగా పగలడంతో వేడి బూడిద ఎగిసి పడింది. ఈ సంఘటనలో గాయపడిన ఇద్దరిని వెంటనే కోదాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిగిలిన ఇద్దరికి స్వల్పగాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స చేశారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌కి చెందిన వారని సమాచారం. దీనిపై అధికారులను ప్రశ్నించగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ప్రమాద సమాచారం తెలుసుకుని వాకబు చేయగా స్వల్ప గాయాలేనని నిర్ధారణ అయిందని తెలిపారు.

పరామర్శ

పెనుగంచిప్రోలు: అనిగండ్లపాడులోని సొసైటీ అధ్యక్షుడు పి.కోటేశ్వరరావును నెడ్‌క్యాప్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వి. రవికుమార్ సోమవారం పరామర్శించారు. ఇటీవల ఆయన కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. కార్యక్రమంలో శ్రీతిరుపతమ్మ ఆలయ ధర్మకర్త శ్రీనివాసరావు, ప్రసాద్ పాల్గొన్నారు.

దస్తావేజులు పోయినవి
ఏలూరి బసవయ్య S/o చిన్న నాగయ్య, జగ్గయ్యపేట వారి విష్ణుప్రియనగర్‌లో సర్వే నెంబర్లు 93/2, 93/3లో ప్లాట్ నెం. 266 గల ఇంటి ఖాళీ స్థలము (లే అవుట్ నెం. 128 / 1992) నకు సంబంధించిన ఒరిజినల్ దస్తావేజులు (నెం. 4596/2012) ఇంటి వద్ద నుండి జిరాక్స్ సెంటర్‌కు వెళ్ళే దారి మధ్యలో పోయినవి. ఎవరికైనా దొరికిన యెడల క్రింది నెంబర్‌కు తెలిపి అందించగలరు.
Cell No: 83285 18727

విజయవాడ తూర్పు

దుర్గగుడి విశేషాలు....

★ ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న దసరా మహోత్సవాల్లో సోమవారం దుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. రాత్రి 11 గంటలకు వినాయక ఆలయం వద్ద ఉన్న 34 కంపార్ట్‌మెంట్లలో.. కుమ్మరిపాలెం వైపు క్యూలైన్‌లో కూడా భక్తులు కిక్కిరిసిపోయారు. ★ దుర్గాఘాట్‌లో ఏర్పాటైన హారతులు కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ★ బస్సులు, ప్రత్యేక వాహనాలు లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు అమ్మవారి దర్శనానికి వచ్చేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. - **న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM 80085 74652

స్పందనకు వందనం

★ మూడో డివిజన్ కరెన్సీనగర్, శ్రీరామచంద్రనగర్, బాయన బాబూజీ రహదారిలో దోమల బెడద ఎక్కువగా ఉందని స్థానికుడు సీతారామయ్య 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. మలేరియా అధికారి హెచ్.శ్రీనివాసరావు స్పందించి సమస్య పరిష్కరించారు. ★ నాలుగో డివిజన్ శ్రీనివాసనగర్ బ్యాంకుకాలనీ, భారతీనగర్ ప్రాంతాల్లో భూగర్భ డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్ పొంగుతున్నాయని స్థానికుడు రత్నాకరరావు 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. ఏఈ దీక్షిత్ స్పందించి పూడిక తీయించారు. ★ 12వ డివిజన్ అయ్యప్పనగర్ నేతాజీ రోడ్డులో 12-51/76 విద్యుత్తు స్తంభానికున్న దీపం వెలగడం లేదని స్థానికుడు శ్రీనివాసరావు 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. ఏఈ ప్రభాకర్ స్పందించి కొత్త దీపం ఏర్పాటు చేయించారు. -**న్యూస్‌టుడే, కరెన్సీనగర్**

నేటి నుంచి 'స్పోర్ట్స్ ఎక్స్‌పో'

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 2న స్వచ్ఛథాన్ పేరుతో నిర్వహిస్తున్న మారథాన్‌లో భాగంగా ఈ నెల 30 నుంచి రెండ్రోజుల పాటు నగరంలోని డీఆర్‌ఆర్‌ఎంసీ ఇండోర్ స్టేడియంలో 'స్పోర్ట్స్ ఎక్స్‌పో' నిర్వహించనున్నట్లు అమరావతి రన్నర్స్ టీమ్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఎక్స్‌పోలో నగరంలోని పలు ఫిట్‌నెస్ సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఆంధ్రాను ప్లాస్టిక్, గార్బేజ్ రహిత రాష్ట్రంగా మార్చే క్రమంలో ప్రజలను ఉత్తేజపరిచేందుకు నిర్వహిస్తున్న మారథాన్‌కు మంచి స్పందన లభించిందన్నారు. ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న అథ్లెట్లు టీ-షర్ట్స్, టైమింగ్ తెలిపే బిబ్‌లను స్థానిక డీఆర్‌ఆర్ ఎంసీ ఇండోర్ స్టేడియంలో ఐడీ కార్డు చూపి పొందవచ్చన్నారు. నగరంలో తొలిసారిగా జరుగుతున్న 'స్పోర్ట్స్ ఎక్స్‌పో'లో స్థానిక ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

దసరా బందోబస్తుకు వచ్చి ఎస్సై మృతి

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: దసరా బందోబస్తు నిమిత్తం విజయవాడకు వచ్చిన విజయనగరం జిల్లా పూసపాటిరేగ ఎస్సై వడ్డాది శ్రీనివాసరావు(59) బాత్‌రూమ్‌లో కాలుజారి పడి మృతి చెందినట్లు గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. దసరా బందోబస్తు కోసం విజయవాడ వచ్చిన శ్రీనివాసరావు, సిబ్బందికి హనుమాన్‌పేటలోని రఘురాం లాడ్జిలో వసతి కల్పించారు. సోమవారం విధులకు సిద్ధమవుతూ బాత్‌రూమ్‌కు వెళ్లగా అక్కడ కాలుజారి పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఎస్సైను సిబ్బంది గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వారు వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విజయనగరంలో ఉన్న బంధువులకు సమాచారం అందించగా వారు వెంటనే విజయవాడకు చేరుకున్నారు. శ్రీనివాసరావుతో పాటు బందోబస్తుకు వచ్చిన అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ చంద్రారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం సాయంత్రం బంధువులకు అప్పగించారు. అతని స్వస్థలం అనకాపల్లిగా చెబుతున్నారు.

వైభవంగా నగరోత్సవం

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: దసరా మహోత్సవాల్లో నగరోత్సవం కార్యక్రమం వైభవంగా కొనసాగింది. సోమవారం అమ్మవారి ఉత్సవమూర్తిని సరస్వతీదేవి అలంకరణలో ఉంచి ఊరేగించారు. మల్లేశ్వరాలయం నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా ఆలయానికి చేరుకుంది.

బకాయిల గుదిబండ

వసూలు కాని వీఎల్‌టీ, ఆస్తిపన్ను రూ.276 కోట్లు ★ చోద్యం చూస్తున్న నగరపాలక సంస్థ అధికారులు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

పేద, మధ్య తరగతి వర్గాలవారు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించకున్నా, కిస్తీ పెండింగ్‌లో ఉన్నా వెంటనే వారి నీటి కుళాయిలు, డ్రైనేజీ కనెక్షన్లను అధికారులు తొలగిస్తారు. అదే పెద్దలు రూ.కోట్లలో బకాయి పడినా వారి జోలికెళ్లరు. ఫలితంగా నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్ను బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి నగరంలో 2.18 లక్షల మంది చెల్లింపుదారులు ఉన్నారు. వారిలో 80 శాతం మంది పేద, మధ్య, ఎగువ మధ్య తరగతి వర్గాలవారే. మిగిలినవారు ఆర్థిక స్థితిమంతులైనా కొందరు సక్రమంగా పన్ను చెల్లించడం లేదు. ప్రస్తుతం వీఎల్‌టీ, ఆస్తిపన్నుల బకాయిలు రూ.రూ.276 కోట్లకు చేరాయి.

పొంతన లేని లెక్కలు : సాధారణ పన్ను డిమాండ్ రూ.198 కోట్లుగా ఉండగా.. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు సగటున రూ.140-158 కోట్లు మాత్రమే వసూలవుతుంది. కొందరు డిఫాల్టర్లుగా నమోదు అవుతున్నారు. దీంతో దాదాపు రూ.40-60 కోట్ల మేర ఆస్తి పన్ను ఏటా వసూలు కావడం లేదు. అధికారులు మాత్రం 94-98 శాతం వసూలవుతున్నట్లు చెబుతున్నా లెక్కలు భిన్నంగా ఉంటున్నాయి. ఏడాదికి రూ.50 వేలకు మించి చెల్లించేవారి సంఖ్య వేలల్లో ఉండగా, దాదాపు వెయ్యి మంది అందులో బకాయిదారులుగానే ఉన్నారు. వీరిపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

ఖాళీ స్థలం

2024-25కు రూ.91.63 కోట్లు : డిఫాల్టర్ల సంఖ్య ప్రస్తుతం 8,536గా ఉండగా.. వారి నుంచి రూ.18.80 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. పన్ను విధింపులో వ్యత్యాసాలు, అధికారుల తప్పిదాలను సాకుగా చూపుతూ 131 మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.91.63 కోట్ల వరకు పేరుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. పలు కేసులను న్యాయస్థానం వెలుపల పరిష్కరించే వీలున్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.

వీఎల్‌టీ రూ.185 కోట్లు : విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లో 15,300 ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటి వీఎల్‌టీ డిమాండ్ రూ.208 కోట్ల వరకు ఉంది. కానీ ఏడాదికి రూ.24 కోట్లు కూడా వసూలు చేయలేకపోతున్నారు. వసూళ్ల కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారుల నుంచి స్థల యజమానుల వివరాలు, చిరునామాలు సేకరిస్తున్నామని, అందుకు ప్రత్యేక కమిటీ వేస్తున్నట్లు చెబుతున్నా పరిస్థితి భిన్నంగా ఉంది. గత కొన్నేళ్లుగా రూ.185 కోట్ల మేర ఖాళీ స్థలాల పన్ను బకాయిలు వసూలు చేయాల్సి ఉంది. తూర్పులో అత్యధికంగా రూ.87.50 కోట్లు, మధ్యలో రూ.60 కోట్లు, పశ్చిమంలో రూ.31 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. బకాయిలపై కమిషనర్ ధ్యానచంద్ర ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేసినా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు.

భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఎండలో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కాళ్లు కాలిపోకుండా వారు నడిచే ప్రాంతాల్లో కార్పెట్లను తడపాలని, అందుకు అవసరమైన నీటి ట్యాంకర్లను రప్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. వినాయక గుడి, కెనాల్ రోడ్డు, సీతమ్మవారిపాదాలు, మోడల్ గెస్ట్‌హౌస్ ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. తాగునీటి సరఫరా పాయింట్లలో తాగునీరు బాటిళ్లు, నీటి ప్యాకెట్లను పూర్తి స్థాయిలో నిల్వ ఉంచాలని తెలిపారు. భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు అందించాలని, ఈ విషయంలో ఏమాత్రం లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అధికారులకు సూచనలిస్తున్న కమిషనర్ ధ్యానచంద్ర

స్క్రాప్ బొమ్మలకు సొబగులు

అందంగా తీర్చిదిద్దిన ప్రతిమలు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఇనుము, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలతో తయారుచేసిన నగరంలోని వివిధ ప్రాంతాల్లో అమర్చిన బొమ్మలను 'స్వచ్ఛత హీ సేవ'లో భాగంగా నగరపాలక సంస్థ సిబ్బంది పలు రకాల రంగులతో అందంగా తీర్చిదిద్దారు. పోలీసు కంట్రోల్‌రూం, రామవరప్పాడు రింగ్, కృష్ణలంక ప్రాంతాల్లో ఈ బొమ్మలకు రంగులద్దారు. ఆసక్తిగల నగరవాసులు పలు వ్యర్థాలతో వివిధ ఉత్పత్తులు, బొమ్మలు తయారు చేయాలని కమిషనర్ సూచించారు.

వేచి ఉన్న భక్తులు

పటిష్ఠ చర్యలతో సాఫీగా దర్శనం

కృష్ణలంక, న్యూస్‌టుడే: మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఎటువంటి తొక్కిసలాట, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అధికారులు వీఎంసీ, పూల మార్కెట్ సమీపంలో హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అక్కడ నిరీక్షించే భక్తులకు నిర్విరామంగా తాగునీరు, బిస్కెట్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. క్రమపద్ధతిలో భక్తులను క్యూలైన్లలోకి ప్రవేశపెట్టడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునే అవకాశం కలిగింది.

సామాజిక సేవ.. ఆధ్యాత్మిక తోవ!

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు వస్తోంది. చదువుతో పాటు సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపన వారిలో కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే దసరా మహోత్సవాల్లో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆధ్యాత్మిక భావన, ఆత్మ సంతృప్తి కలుగుతుందని అంటున్నారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే దసరా మహోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. వీరికి సేవలు అందించేందుకు నగరంలోని పీబీ సిద్ధార్థ, సిద్ధార్థ మహిళా కళాశాలల జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్) వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అమ్మవారి దర్శన క్యూ లైన్లు, వివిధ పూజా కార్యక్రమాల వద్ద భక్తులకు సాయపడుతున్నారు. అన్నదాన కార్యక్రమంలో పదార్థాలు వడ్డించడం, తాగునీరు అందించడం వంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

భక్తులకు అన్నం వడ్డిస్తున్న వాలంటీర్లు

విద్యుత్తు ఛార్జీల తగ్గింపు ఘనత చంద్రబాబుదే..

కాలనీ వాసుల సమస్యలు వింటున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యుత్తు ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపితే, కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ అంటూ ఛార్జీలను తగ్గిస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మూడో డివిజన్ కరెన్సీనగర్ కెనాల్‌రోడ్ వీధిలో సోమవారం ఆయన పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన రాయపూడి వెంకటేశ్వరరావుకు రూ.25వేల విలువ చేసే బడ్డీకొట్టు తన సొంత నిధులతో అందజేశారు. అనంతరం గద్దె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటోందన్నారు. నవంబరు ఒకటి నుంచి యూనిట్‌కు 13 పైసలు చొప్పున తగ్గించడం శుభపరిణామమన్నారు. దేశంలో విద్యుత్తు రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. కార్యక్రమంలో నాయకులు తాడి బాబూరావు, గద్దె రమేష్, యలమంచిలి పండు, కేదేనేని రత్నాకరరావు, గల్లా రవి, ఈశ్వరరావు పాల్గొన్నారు.

అమరావతి బోటింగ్ క్లబ్‌కు అవార్డు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఇటీవల నిర్వహించిన వేడుకల్లో జల క్రీడలు సంబంధించిన నగరానికి చెందిన అమరావతి బోటింగ్ క్లబ్‌కు ఉత్తమ ఇన్నోవేటివ్ అడ్వెంచర్ టూర్ ఆపరేటర్ అవార్డు లభించింది. ఆ మేరకు అవార్డును బోటింగ్ క్లబ్ సీఈవో తరుణ్ కాకానికి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందజేశారు. ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ.. తమ సంస్థ 8 ఏళ్లుగా రాష్ట్రంలో పనిచేస్తోందని, జలక్రీడల కార్యకలాపాల్లో ఉత్తమ భద్రతా ప్రమాణాలు పాటించడంతోనే అవార్డు లభించిందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి అవార్డు అందుకుంటున్న తరుణ్ కాకాని

అలిగి వెళ్లిపోయిన భార్య

సర్ది చెప్పి భర్తకు అప్పగించిన పోలీసులు

విజయవాడ (రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: ఇంట్లో భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లలతో రైల్వేస్టేషన్‌కు చేరుకున్న మహిళను విజయవాడ జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకొని భర్తకు అప్పగించారు. కృష్ణలంక రాణిగారితోటకు చెందిన బత్తుల వెంకట లక్ష్మి భర్త విజయ్‌కుమార్‌తో గొడవ పడి వేరే ఊరు వెళ్లాలని నిర్ణయించుకొని ఏడాది, 9 ఏళ్ల వయస్సు గల ఇద్దరి పిల్లలతో సోమవారం ఇంట్లో నుంచి రైల్వేస్టేషన్‌కు వచ్చేశారు. భర్త ఈ విషయాన్ని జీఆర్పీ పోలీసుల దృష్టి తీసుకెళ్లారు. సీఐ రమణ ఆధ్వర్యంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి భార్య, పిల్లలను వెతికి పట్టుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు జీఆర్పీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

పోలీస్ స్టేషన్‌లో భార్య పిల్లలతో విజయ్‌కుమార్

చికిత్స పొందుతూ కుక్కకాటు బాధితుడి మృతి

మొగల్రాజపురం (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: కుక్కకాటుకు గురైన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. సీపీఎం నాయకులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మొగల్రాజపురం పటమట వారి వీధిలో భగిరధి విశ్వనాథం(48) తోపుడు బండిపై ఉల్లిపాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఆయనకు భార్య తులసి, కుమారుడు ప్రసాద్ ఉన్నారు. ఈ నెల 19న మొగల్రాజపురం గుహల వద్ద విశ్వనాథంను కుక్కకరిచింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి టీకా డోసులు వేయించుకున్నారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో రెండ్రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.

విశ్వనాథం (పాత చిత్రం)

బస్‌పాస్ కౌంటర్ల సమయం మార్పు

విజయవాడ బస్ స్టేషన్, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బస్‌పాస్ కౌంటర్లలో సమయం మార్పు చేస్తున్నట్లు జిల్లా ప్రజారవాణాధికారి ఎం.వై దానం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బస్‌పాస్ కౌంటర్లు ఉన్నాయి. అక్టోబరు 1వ తేదీ నుంచి బస్‌పాస్ కౌంటర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పని చేస్తాయని పేర్కొన్నారు. ఆదివారం బస్‌పాస్ కౌంటర్లు పని చేయవని ప్రయాణికులు మార్పును గమనించాలన్నారు.

మాచవరంలో..

ధనకొండపై..

శివగిరి క్షేత్రంపై..

దర్శిపేటలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం

అమ్మరూపం.. జ్ఞాన దీపం..

విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సోమవారం సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాలు చేయించారు. పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. -**న్యూస్‌టుడే, బృందం**

రాణిగారితోట మహాశక్తి ఆలయంలో..

స్టెల్లా కళాశాల సమీప సాయిబాబా ఆలయంలో

పీఎన్‌బీఎస్ సమీపంలో కాళీమాత ఆలయంలో..

లబ్బీపేట శిర్డీ సాయిబాబా ఆలయంలో..

కరెన్సీనగర్ శ్రీదుర్గా భవానీ సేవా సమితిలో ..

మెట్లబజారు వాసవీ భవనంలో..

భక్తుల కాళ్లు కాలకుండా..

వీఎంసీ సమీపంలో..

కృష్ణలంక, న్యూస్‌టుడే: మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం అధిక సంఖ్యలో భక్తులు దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. వారి సౌకర్యార్థం వీఎంసీ సమీపంలో 38, పూల మార్కెట్ సమీపంలో 9 చొప్పున హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. బస్‌స్టేషన్ మీదుగా, పూల మార్కెట్ సమీపంలోని హోల్డింగ్ పాయింట్ ద్వారా వినాయకుడి గుడి సమీపంలోని క్యూలైన్‌లోకి చేరే వారి కాళ్లు కాలకుండా ఆ దారిని అగ్నిమాపక శాఖ వారు నీటితో తడిపారు. దీంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు నడుచుకుంటూ దర్శనానికి వెళ్లారు.

సమన్వయంతో రద్దీ నియంత్రించాలి

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: సమన్వయంతో భక్తుల రద్దీని నియంత్రించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం ఒంటి గంట నుంచే భక్తులు క్యూలైన్లో బారులు తీరడంతో సీపీ రాజశేఖరబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రలతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రద్దీ పర్యవేక్షించారు. తాగునీరు, పాలు, బిస్కెట్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని దుర్గగుడి, నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. కుమ్మరిపాలెం, సీతమ్మవారి పాదాల సెంటరు వద్ద కంపార్టుమెంట్లలో భక్తులను నిలిపి క్రమపద్ధతిలో క్యూలైన్లలో పంపడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని సీపీ రాజశేఖరబాబు తెలిపారు.

కంట్రోల్ రూమ్ నుంచి రద్దీని పర్యవేక్షిస్తున్న కలెక్టర్, సీపీ

సరస్వతీ.. నమస్తుభ్యం

సరస్వతిదేవిగా అమ్మవారు

మొగల్రాజపురం (విజయవాడ సిటీ): పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా అభిషేకాలు, చండీ హోమం నిర్వహించారు. కుంకుమ పూజలు చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. అన్నదానం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని మహాగౌరీదుర్గగా అలంకరించి గాయత్రీనగర్, మొగల్రాజపురంలో గ్రామోత్సవం నిర్వహించారు.

గోపూజ చేస్తున్న భక్తులు

చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం

పటమట దత్తపీఠంలో..

పటమట: పటమట దత్త పీఠంలోని మరకత రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. అనంతరం రాత పుస్తకాలు, పెన్నులు అందజేశారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు ప్రసాదం వితరణ చేశారు. ఆలయం కిటకిటలాడింది. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సరస్వతీదేవిగా మరకత రాజరాజేశ్వరి అమ్మవారు

సురక్షిత జల్లుస్నానం



కృష్ణలంక: శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల స్నానాల నిమిత్తం అధికారులు కృష్ణవేణి ఘాట్‌లో జల్లు స్నానం ఏర్పాట్లు చేపట్టారు. మరోవైపు ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ నుంచి సుమారు 6.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఘాట్‌లో ఇనుప కంచెతో జల్లు స్నానానికి ఏర్పాట్లు చేశారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

విజయవాడ-సిల్చార్ ప్రత్యేక రైలు

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, నారంగి (సిల్చార్) మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07076 ప్రత్యేక రైలు మంగళవారం విజయవాడలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 8 గంటలకు సిల్చార్ చేరుకుంటుంది. ఈ రైలు ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, బరంపురం, ఖుర్దారోడ్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, కామాఖ్య స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు.

రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన చిన్నారి

గంటల వ్యవధిలో ఆచూకీ లభ్యం

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: విజయవాడ రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన చిన్నారిని గంటల వ్యవధిలోనే రైల్వే పోలీసులు వెతికి పట్టుకున్న ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కడప నగరానికి చెందిన చిన్న శ్రీరాములు, భార్య రామతులసి, కుమార్తె సౌమ్యతో కలిసి విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరిగి కడప వెళ్లేందుకు రైలు ఎక్కేందుకు ప్లాట్ ఫారంపై చేరుకోగా పాప కనపడలేదు. దీంతో తల్లితండ్రులు జీఆర్పీ పోలీసులను ఆశ్రయించారు. సీఐ జె.వి.రమణ స్పందించి స్టేషన్‌లో సీసీ కెమెరాల సహాయంతో రైల్వేస్టేషన్ మొత్తం తనిఖీ చేయగా.. శీతల పానీయాల దుకాణం వద్ద కనిపించడంతో చిన్నారిని చేరదీసి తల్లితండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించిన జీఆర్పీ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

చిన్నారితో సీఐ రమణ

మహారాజశ్రీ XIIవ అదనపు జిల్లా జడ్జి గారి కోర్టు :: విజయవాడ

I.A.No. 248/2025, I.A. 249/2025 and I.A.No.250/2025 in O.S.No. 51/2006

Between
M/s. Sai Boda Hotels, Rep. by its Managing Partner, B. Ravi Raj ... Petitioner / Plaintiff
AND
Badri Narayan Tapadia (Died) and Others ... Respondents / Defendants

Respondents / proposed **Defendants No.11 Kushika Tapadia, D/o. Badri Narayan Tapadia**, D.No. 11-49-70, Sivalayam Street, Vijayawada-1.

Respondents / proposed **Defendants No. 12, Anirudha Tapadia, D/o. Badri Narayan Tapadia**, Hindu, aged about 29 years, D.No. 11-49-70, Sivalayam Street, Vijayawada-1.

ఇందలి పైన తెలిపిన కేసులో I.A.No. 248/2025, IA 249/2025 and IA 250/2025 in OS No. 51/2006 మీ ఇరువురు Respondent / proposed defendant No. 11,12లుగా ఉన్నారు. సదరు దావా మీ హాజరు నిమిత్తము తేది. **10.10.2025**న వాయిదా వేసి వున్నది. కావున మీరు సదరు వాయిదా నాడు ఉదయం 10.30 నిమిషాలకు స్వయంగా గాని మీ న్యాయవాది గారి ద్వారా గాని హాజరు కాగలరు. అట్లు కాని పక్షంలో పై కేసులో మీ పరోక్షము నందు విచారించి తీర్మానింపబడును.

వి. లక్ష్మీనారాయణ, అడ్వకేట్, 29-13-18, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావుపేట, విజయవాడ-2. సెల్: **98485 36066.**

విజయవాడ పశ్చిమ

దుర్గగుడి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియామకం

విద్యాధరపురం, న్యూస్‌టుడే: దుర్గగుడి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా తిరువూరుకు చెందిన తరిగొప్పల పార్వతిని నియమిస్తూ సోమవారం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్‌లాల్ పేరుతో ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇటీవల 16 మంది సభ్యులతో ఈనెల 27 జీవో విడుదలైంది. అందులో పేర్కొన్న అన్నవరపు వెంకట శివపార్వతి స్థానంలో తరిగొప్పల పార్వతిని నియమిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

నేత్రపర్వం.. నగరోత్సవం

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: దసరా మహోత్సవాల్లో నగరోత్సవం కార్యక్రమం వైభవంగా కొనసాగింది. సోమవారం అమ్మవారి ఉత్సవమూర్తిని సరస్వతీదేవి అలంకరణలో ఉంచి ఊరేగించారు. మల్లేశ్వరాలయం నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా ఆలయానికి చేరుకుంది.

ఫలాలతో అలంకరించిన పల్లకిపై స్వామివార్ల ఉత్సవమూర్తులు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
విజయవాడ వన్‌టౌన్ : 90320 99986

స్పందనకు వందనం

★ భవానీపురం స్వాతిసెంటర్ రోడ్డులో రంగు మారిన మంచినీరు సరఫరా అవుతోందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇచ్చారు. స్పందించిన మంచినీటి విభాగం అధికారులు పైపులైన్లు పరిశీలించి సమస్య లేదని చెప్పారు.
★ ఊర్మిళానగర్ కరెంటు ఆఫీసు రోడ్డులో కుక్కల బెడద అధికంగా ఉందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇవ్వగా, స్పందించిన వెటర్నరీ విభాగం అధికారులు వాటిని పట్టారు. **- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**
? చిట్టినగర్ సొరంగమార్గంలోని గంగానమ్మ ఆలయం వద్ద రోడ్డుపై మురుగు పొంగిపొర్లుతుంది. **- రాకేష్, స్థానికుడు.**
✔ పూడిక తీయిస్తాం. **- నరసింహారావు, శానిటరీ అధికారి**
? సీవీఆర్ పైవంతెన మార్గంలో గుంతలు అధికంగా ఉన్నాయి. **- నరేష్, స్థానికుడు** ✔ పరిశీలించి పూడ్చి వేస్తాం. **- శ్రీనివాస్, సర్కిల్-I, ఈఈ** ? భవానీపురం శివాలయం వీధిలోని మురుగు కాలువలో పూడిక పేరుకుంది. **- నరేంద్ర, స్థానికుడు.**
✔ పూడిక తీయిస్తాం. **- బ్రహ్మయ్య, శానిటరీ అధికారి**
- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

జ్ఞాన ప్రదాయిని నమోస్తుతే

చిట్టినగర్, న్యూస్‌టుడే

దసరా మహోత్సవాల్లో దుర్గమ్మ మూలా నక్షత్రం కావడంతో జగన్మాతను చదువుల తల్లి సరస్వతీదేవిగా అలంకరించారు. భవానీలు, భక్తులతో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఎదిగేందుకు దీవించాలని ఆ తల్లిని వేడుకున్నారు. పలువురు విద్యార్థులు 'న్యూస్‌టుడే'తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

దర్శనానికి భక్తుల బారులు

ఉన్నత స్థానంలో ఉండేలా..

చదువుల తల్లి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నాం. అమ్మ దర్శనం బాగా జరిగింది. మంచి మార్కులు వచ్చే విధంగా.. ఉన్నత స్థానంలో ఉండేలా మొక్కుకున్నాం. భక్తులు భారీగా వచ్చినా అధికారులు సమన్వయంతో ఇబ్బంది లేకుండా దర్శనం అయింది. **- సాహితీ, దీపిక**

క్యూలైన్ నిర్వహణ బాగుంది

మా కుటుంబాల్లో అందరు బాగా చదువుకున్నారు. మేము కూడా అలానే మంచి ఉన్నత చదువులు చదవాలని, అమ్మ అనుగ్రహం ఉండాలని కోరుకున్నాం. మా స్నేహ బంధం ఎప్పుడు ఇలాగే ఉండాలని.. ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని నమస్కరించాం. అమ్మ కరుణ ఉంటే అన్నీ వస్తాయని నమ్మకం. క్యూలైన్ నిర్వహణ బాగుంది. **- లీల, లక్ష్మీకార్తికేయ**

ఎప్పుడు అండగా ఉండాలని..

సరస్వతీ దేవిని దర్శించుకునేందుకు కొండ మీదకు క్యూలైన్లలో వచ్చాం. 3 గంటల్లో దర్శనం అయింది. చదువులో బాగా రాణించేలా తోడుగా ఉండాలని దుర్గమ్మను వేడుకున్నాం. మంచి ఉన్నత స్థితిలో ఉండేందుకు దుర్గమ్మ ఎప్పుడు అండగా ఉండాలని కోరుకున్నాం. కొండపై ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అన్నప్రసాదం స్వీకరించాం. **- వైష్ణవి, లాస్య**

ఏర్పాట్లు బాగు

చదువుల తల్లి దర్శనం బాగా జరిగింది. చదువులో రాణించి అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అమ్మ దయ చూపాలని కోరుకున్నాం. అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించాం. సరస్వతీగా దర్శించుకోవడం అదృష్టం. క్యూలైన్‌లో మంచినీటిని ఇబ్బంది లేకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. **- శిరీష, లిఖిత**

దుర్గగుడి విశేషాలు....

★ ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న దసరా మహోత్సవాల్లో సోమవారం దుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. రాత్రి 11 గంటలకు వినాయక ఆలయం వద్ద ఉన్న 34 కంపార్ట్‌మెంట్లలో.. కుమ్మరిపాలెం వైపు క్యూలైన్‌లో కూడా భక్తులు కిక్కిరిసిపోయారు. ★ దుర్గాఘాట్‌లో ఏర్పాటైన హారతులు కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ★ బస్సులు, ప్రత్యేక వాహనాలు లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు అమ్మవారి దర్శనానికి వచ్చేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. **- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**

సమన్వయంతో రద్దీ నియంత్రించాలి

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: సమన్వయంతో భక్తుల రద్దీని నియంత్రించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం ఒంటి గంట నుంచే భక్తులు క్యూలైన్లో బారులు తీరడంతో సీపీ రాజశేఖరబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రలతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రద్దీ పర్యవేక్షించారు. తాగునీరు, పాలు, బిస్కెట్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని దుర్గగుడి, నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. కుమ్మరిపాలెం, సీతమ్మవారి పాదాల సెంటరు వద్ద కంపార్టుమెంట్లలో భక్తులను నిలిపి క్రమపద్ధతిలో క్యూలైన్లలో పంపడంతో ఇబ్బందులు లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని సీపీ రాజశేఖరబాబు తెలిపారు.

అన్నప్రసాదం వితరణ

చిట్టినగర్, న్యూస్‌టుడే: మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం కలరా ఆసుపత్రి ఎదురువీధిలోని శ్రీకనకదుర్గమ్మ దేవస్థానంలో అన్నదానం చేశారు. లలితా ప్రసాద్ జ్ఞాపకార్థం కుమారులు నాగవెంకట రాఘవ, రఘువర్ ఆధ్వర్యంలో సుమారు 2500 మంది అమ్మవారి భక్తులకు అన్నప్రసాదం అందించారు. కార్యక్రమంలో భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి శివకుమార్ పట్నాయక్, అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ కోశాధికారి బీరం శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడు గుగ్గిలం విజయకుమార్, ఆలయ నిర్వాహకులు దాసు, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

క్యూలైన్లలో చిన్నారుల ఇక్కట్లు

ఏడుస్తున్న చిన్నారి..

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకారంలోని దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన తల్లి ఒడిలోని చిన్నారులు ఉక్కపోత తట్టుకోలేక సోమవారం అవస్థలు పడ్డారు. సీతమ్మవారి పాదాలు, కుమ్మరి పాలెం సెంటరు సమీపంలోని కంపార్టుమెంట్లలో గంటల కొద్దీ వేచి ఉండడంతో ఇబ్బందులు తప్పలేదు. వేకువ జామున 4 గంటలకు వచ్చిన వారు ఘాట్ రోడ్డు మార్గంలో కొండపైకి చేరడానికి దాదాపు 10 గంటల సమయం పట్టింది. లక్ష్మీగణపతి ఆలయం వద్దకు నేరుగా వీఐపీలు రావడంతో దర్శనానికి ఇబ్బందులు పడ్డారు. ఒంటి గంటలోపు లక్ష మంది భక్తులు దుర్గమ్మ దర్శనానికి వచ్చారని అధికారులు తెలిపారు.

సుజనా ఫౌండేషన్ సేవలు

భవానీపురం, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సుజనా ఫౌండేషన్, ఇస్కాన్ సహకారంతో మంచినీటి బాటిళ్లను సోమవారం పంపిణీ చేశారు. ఇంద్రకీలాద్రికి వెళ్లే క్యూలైన్ మార్గంలో సుజనా మిత్ర సభ్యులు, సిబ్బంది భక్తులకు అందజేశారు.

మంచినీటి బాటిళ్లు ఇస్తున్న సభ్యులు

జగన్మాతను దర్శించుకున్న ప్రముఖులు

ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి శివకుమార్ దంపతులకు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న అధికారులు

అమ్మవారి సన్నిధిలో హోం మంత్రి అనిత

ప్రసాదం తీసుకుంటున్న ఎమ్మెల్యే ప్రభాకర్ దంపతులు

కుటుంబ సమేతంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్

అమ్మవారి చిత్రపటం అందుకుంటున్న మంత్రి పార్థసారథి దంపతులు

చిట్టినగర్, విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మను సరస్వతీ దేవిగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్న కొల్లు రవీంద్ర దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రులు కొలుసు పార్థసారథి దంపతులు, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ దంపతులు, వంగలపూడి అనిత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ దంపతులు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అధికారులు, ఆలయ ఈవో శీనానాయక్ వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

విజయవాడ ఛాంప్స్ రన్నర్ తన్మయి బృందానికి బహుమతి అందిస్తున్న ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే పట్టాభిరామ్, వసంత



విజయవాడ ఐడల్ రన్నర్ మైథిలి

- ఈనాడు, అమరావతి

సరస్వతీ దేవి దర్శనానికి పోటెత్తిన భక్తులు

విజయవాడ వన్‌టౌన్, భవానీపురం, న్యూస్‌టుడే: మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం దుర్గమ్మను సరస్వతీ దేవిగా అలంకరించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. అధికార యంత్రాంగమంతా మూలా నక్షత్రానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకున్నారు. క్యూలైన్‌లు అన్ని రద్దీగా ఉండడంతో దుర్గగుడి ఘాట్‌రోడ్డు మీదుగా దర్శనానికి అనుమతించారు. ఓంకారం మలుపునకు ముందుగా అదనపు క్యూలైన్‌ను ఏర్పాటు చేసి దర్శనానికి అనుమతించారు. కుమ్మరిపాలెం సెంటర్ నుంచి వచ్చిన భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి వారిని కేశఖండనశాల వద్ద ఉన్న ఆర్‌యూబీ నుంచి టోల్‌గేట్ వద్ద క్యూ లైన్లలోకి మళ్లించారు. ★ ఇంద్రకీలాద్రికి వెళ్లే క్యూ లైన్ మార్గాలు భక్తులతో కిక్కిరిశాయి. వినాయకుని గుడి నుంచి క్యూ లైన్ మార్గంలో వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే క్యూలైన్లు భక్తులతో కోలాహలంగా మారాయి. ★ ఇంద్రకీలాద్రికి వెళ్లే మార్గంలో పోలీసులు ఆంక్షలు విధించారు. సామాన్యుల వాహనాలను అనుమతించలేదు. కేవలం విధి నిర్వహణలో వెళ్లే వారిని మాత్రమే పంపించారు. వాహనాలను కుమ్మరిపాలెం సెంటర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి నిలిపివేశారు. విద్యాధరపురం, గొల్లపూడి, భవానీపురం, కొండపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ లైను ద్వారా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

వీఐపీ మార్గంలోకి దర్శనానికి అనుమతిస్తున్న పోలీసులు

ఓంకారం మలుపునకు ముందుగా అదనపు క్యూలైన్

చిట్టినగర్: ఆకట్టుకున్న సాంస్కృతిక నృత్యం

దాసాంజనేయ దేవస్థానంలో..

భవానీపురం: హెచ్‌బీ కాలనీలో..

చదువుల తల్లికి వందనం

చిట్టినగర్, భవానీపురం, విద్యాధరపురం, న్యూస్‌టుడే: దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు పశ్చిమ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో వైభవంగా జరుగుతున్నాయి. చిట్టినగర్‌లోని కొత్త అమ్మవారి ఆలయంలో, కేబీఎన్ కళాశాల ప్రాంగణంలోని దాసాంజనేయస్వామి ఆలయంలో, కొత్తపేట గంగానమ్మ అమ్మవారి గుడిలో, జెల్లావారివీధిలోని పద్మనాభ వీవర్స్‌సేన్ కంచికి ఆధ్వర్యంలో, మహంతిపురంలోని అబ్దుల్ ఖాదర్‌వీధిలోని శాంభవి మాతగా సేవా సమితి నిర్వాహకులు మరుపిళ్ల తిలక్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పలుచోట్ల అమ్మవార్లను అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకున్నారు. చండీహోమం, కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ★ భవానీపురంలోని హెచ్‌బీ కాలనీలోని సాయిబాబా మందిరంలో ఉన్న అమ్మవారికి చిన్నారులు కుంకుమ పూజలు చేశారు. ★ పాతబస్తీలోని ఆలయాల్లో అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించారు. మహిళలు అమ్మవార్లకు కుంకుమ పూజలు చేశారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో వాగ్దేవి దేవిగా అలంకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు ఆలయ ప్రాంగణంలో అక్షరాభ్యాసం నిర్వహించినట్లు దేవస్థానం ఈవో నటరాజన్ షణ్ముఖం తెలిపారు.

సరస్వతీదేవిగా చిట్టినగర్ అమ్మవారు

విజయేశ్వరాలయంలో..

మల్లికార్జున స్వామి దేవస్థానంలో..

దసరాల్లో నివేదన కష్టాలు

ఉపాలయాల్లో నివేదన సమర్పించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి దిగువన వస్తున్న అర్చకుడు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దసరా ఉత్సవాల్లో ఆరుసార్లు జగన్మాత దుర్గమ్మతోపాటు ఉపాలయాల్లో అర్చకులు నివేదన సమర్పిస్తారు. నివేదన సమర్పించేందుకు అర్చకులు వస్తున్న సమయంలో వారికి దారి ఇవ్వాలని సెక్యూరిటీ సిబ్బంది ముందు నడుస్తారు. అమ్మవారికి సమర్పించే నివేదనను కూడా భక్తులు దైవ సమానంగా భావిస్తారు. దసరా ఉత్సవాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పైనుంచి భక్తులు నడుస్తుండగా దిగువన అర్చకులు పవిత్రమైన నివేదనను తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. వైదిక కమిటీ సభ్యులు, ఇంజినీరింగ్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో నివేదనను ఫుట్ బ్రిడ్జి దిగువ నుంచి లక్ష్మీగణపతి ఆలయానికి తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి. దేవస్థానం అధికారులు స్పందించి నివేదనను పవిత్రంగా లక్ష్మీగణపతికి సమర్పించాలని భక్తులు కోరుతున్నారు.

కళామతల్లికి నీరాజనం

కూచిపూడి నృత్యంలో కళాకారులు

సాహితీ లక్ష్మి బృంద నృత్యాభినయం

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: దసరా మహోత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మకు ఏర్పాటు చేసిన కళావేదికపై కళాకారులు అద్భుతంగా ప్రదర్శనలు ఇచ్చారు. విజయవాడకు చెందిన నాగయ్య బృందం తాళం భజన, ప్రసాద్ బృందం భక్తి గీతాలు ఆలపించారు. హైదరాబాద్‌కు చెందిన హనుమంతరావు భాగవతార్-పార్వతీ పరిణయం హరికథ గానం చేశారు. పావని, సాయి, నిహారిక, భాగవతుల వెంకట రామశర్మ, ఎం.అనూష నాయుడు బృందాలు సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. నగరోత్సవ ఊరేగింపులో విజయవాడకు చెందిన ఎన్.రోహిణీ బృందం ప్రదర్శించిన కోలాటం, చెక్క భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. తెనాలికి చెందిన బాలాత్రిపుర సుందరి, విజయవాడకు చెందిన సాహితీలక్ష్మి, హైదరాబాద్‌కు చెందిన విజయవల్లి, నెల్లూరుకు చెందిన పాత్రుడు బృందాలు, కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు. దేవస్థానం నుంచి ప్రతి కళాకారులకు ప్రశంసాపత్రం, అమ్మవారి ప్రసాదం, బృంద గురువుకు శేషవస్త్రం, జ్ఞాపిక అందించారు. వారికి ప్రత్యేక దర్శనం చేయించారు.

వ్యాయామంతో వ్యాధులు దూరం

3కె వాక్‌లో వైద్యులు, ప్రజలు

భవానీపురం, న్యూస్‌టుడే: ప్రపంచ గుండె దినోత్సవాన్ని సందర్భంగా భవానీపురంలోని భవానీ ఆసుపత్రి ఆధ్వర్యంలో 3కె వాక్ సోమవారం ఉదయం నిర్వహించారు. భవానీపురం స్వాతి సెంటర్ వద్ద నుంచి గొల్లపూడి వన్ సెంటర్ వరకు సాగింది. ఆసుపత్రి ఎండీ వెనిగళ్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ. . మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ముప్పు పెరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గుండె జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని చెప్పారు. మద్యపానం, ధూమపానం దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. వైద్యులు, రోటరీ క్లబ్ గొల్లపూడి సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన చిన్నారి

గంటల వ్యవధిలోనే ఆచూకీ లభ్యం

చిన్నారితో సీఐ రమణ

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: విజయవాడ రైల్వే స్టేషన్‌లో తప్పిపోయిన చిన్నారిని గంటల వ్యవధిలోనే రైల్వే పోలీసులు వెతికి పట్టుకున్న ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కడప నగరానికి చెందిన చిన్న శ్రీరాములు, భార్య రామతులసి, కుమార్తె సౌమ్యతో కలిసి విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరిగి కడప వెళ్లేందుకు రైలు ఎక్కేందుకు ప్లాట్ ఫారంపై చేరుకోగా పాప కనపడలేదు. దీంతో తల్లితండ్రులు జీఆర్పీ పోలీసులను ఆశ్రయించారు. సీఐ జె.వి.రమణ స్పందించి స్టేషన్‌లో సీసీ కెమెరాల సహాయంతో రైల్వేస్టేషన్ మొత్తం తనిఖీ చేయగా.. శీతల పానీయాల దుకాణం వద్ద కనిపించడంతో చిన్నారిని చేరదీసి తల్లితండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించిన జీఆర్పీ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అలిగి వెళ్లిపోయిన భార్య

పోలీస్ స్టేషన్‌లో భార్య, పిల్లలతో విజయ్‌కుమార్

ఇంట్లో భర్తతో గొడవపడి ఇద్దరి పిల్లలతో రైల్వేస్టేషన్‌కు చేరుకున్న మహిళను విజయవాడ జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకొని భర్తకు అప్పగించారు. కృష్ణలంక రాణిగారితోటకు చెందిన బత్తుల వెంకట లక్ష్మి భర్త విజయ్‌కుమార్‌తో గొడవ పడి వేరే ఊరు వెళ్లాలని నిర్ణయించుకొని ఏడాది, 9 ఏళ్ల వయస్సు గల ఇద్దరి పిల్లలతో సోమవారం ఇంట్లో నుంచి రైల్వేస్టేషన్‌కు వచ్చేశారు. భర్త ఈ విషయాన్ని జీఆర్పీ పోలీసుల దృష్టి తీసుకెళ్లారు. సీఐ రమణ ఆధ్వర్యంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి భార్య, పిల్లలను వెతికి పట్టుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు జీఆర్పీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

బస్‌పాస్ కౌంటర్ల సమయం మార్పు

విజయవాడ బస్ స్టేషన్: ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బస్‌పాస్ కౌంటర్లలో సమయం మార్పు చేస్తున్నట్లు జిల్లా ప్రజారవాణాధికారి ఎం. వై దానం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బస్‌పాస్ కౌంటర్లు ఉన్నాయి. అక్టోబరు 1వ తేదీ నుంచి బస్‌పాస్ కౌంటర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పని చేస్తాయని పేర్కొన్నారు. ఆదివారం బస్‌పాస్ కౌంటర్లు పని చేయవని ప్రయాణికులు మార్పును గమనించాలన్నారు.

విజయవాడ - సిల్చార్ ప్రత్యేక రైలు

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, నారంగి(సిల్చార్) మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07076 ప్రత్యేక రైలు మంగళవారం విజయవాడలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 8 గంటలకు సిల్చార్ చేరుకుంటుంది. ఈ రైలు ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, బరంపురం, ఖుర్దారోడ్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, కామాఖ్య స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు.

అదృశ్యమైన వ్యక్తి మృతి

చిట్టినగర్, న్యూస్‌టుడే: అదృశ్యమైన వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 28న జక్కంపూడి సమీపంలోని షాబాదకు చెందిన పాండురంగారావు(45) వేమవరం వద్ద టిడ్కో ఇళ్లకు కాపలాదారుడిగా ఉంటున్నాడు. ఆయన రెండు మేకలు ఉన్నాయి. వాటిని తీసుకొని కొండపైకి వెళ్లి ఇంటికి చేరలేదు. సోమవారం కుటుంబ సభ్యులు స్థానిక కొండ మీద గాలిస్తుండగా.. కొండ కింద పొదల్లో ఉన్నట్లు గుర్తించారు. దగ్గరికి వెళ్లి పట్టుకునే సమయంలో జారి కిందకు దొర్లి మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

చికిత్స పొందుతూ ఒకరు.. భవానీపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి చనిపోయినట్లు భవానీపురం పోలీసులు తెలిపారు. విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్ వద్ద ఎ.శ్రీనివాసరావు (58) కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తుంటారు. అతడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండు నెలల కిందట చిన్నకుమారుడు అయ్యప్ప ఉరేసుకొని మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన మనస్తాపంతో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19న గడ్డి మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం మృతి చెందారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దుర్గగుడి అంతరాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి అంతరాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం సోమవారం సంభవించింది. అంతరాలయంలో హారతి అనంతరం ధూపం వేస్తున్న సమయంలో వెలుగుతున్న సాంబ్రాణి ముక్క హుండీలో పడింది. ఈ విషయాన్ని ఎవరు గమనించలేదు. కొంత సేపటి తర్వాత హుండీ లోపల నుంచి పొగలు వస్తుండడంతో విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది.. అధికారుల అనుమతితో హుండీలో నీటిని పోశారు. అనంతరం అగ్నిమాపక విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నివేదన సమయంలో హుండీ అక్కడి నుంచి తరలించారు. దేవస్థానం అధికారులు, ఫెస్టివల్ ఆఫీసర్ సమక్షంలో తెరిచి పంచనామ చేశారు. దీనిపై దేవస్థానం అధికారులను సంప్రదించగా. . ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు.

భక్తులు జాగ్రత్త తీసుకోవాలి

భక్తురాలికి చికిత్స అందిస్తున్న వైద్యులు

విజయవాడ పాతాసుపత్రి, న్యూస్‌టుడే: ఆలయానికి వచ్చే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.ఎం. సుహాసిని సూచించారు. మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 12 మంది భక్తులు వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న దెబ్బలతో వైద్య శిబిరాల్లో చికిత్స తీసుకున్నారు. వారిని ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు.

దసరా శుభాకాంక్షలతో.. నేటి అలంకారము శ్రీ దుర్గాదేవి
బాలాజీ హాస్పిటల్స్ & డయాబెటిస్ సెంటర్
భవానీపురం ★ ఇబ్రహీంపట్నం
Dr. RLV PHANI KUMAR
MBBS, MD. (INT MED), DIP DIAB
CONSULTANT PHYSICIAN AND DIABETOLOGIST
Google Maps QR
FACEBOOK PAGE
Dr. D. ANUSHA
MBBS, MD (INT MED), DIP DIAB
CONSULTANT PHYSICIAN AND DIABETOLOGIST
FOR Appointment 91540 64744, 91540 64745. www.sreebalajihospitals.com

(c) eenadu

విజయవాడ మధ్య

పిల్లలకు పాలిచ్చే గది ఏర్పాటు

దసరా ఉత్సవాల్లో తల్లులతోపాటు దుర్గమ్మ దర్శనానికి వచ్చే చంటి పిల్లల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న పైవంతెన కింద ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. చిన్నారులకు తల్లి పాలు ఇచ్చేలా అధికారులు వసతి కల్పించడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, పాయకాపురం

రద్దీ నియంత్రణకు చర్యలు

కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్న సీపీ రాజశేఖరబాబు, కలెక్టర్ లక్ష్మీశ, కమిషనర్ ధ్యానచంద్ర

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: సమన్వయంతో భక్తుల రద్దీని నియంత్రించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం ఒంటి గంట నుంచే భక్తులు క్యూలైన్లో బారులు తీరడంతో సీపీ రాజశేఖరబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రలతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రద్దీ పర్యవేక్షించారు. తాగునీరు, పాలు, బిస్కెట్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని దుర్గగుడి, నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. కుమ్మరిపాలెం, సీతమ్మవారి పాదాల సెంటరు వద్ద కంపార్టుమెంట్లలో భక్తులను నిలిపి క్రమపద్ధతిలో క్యూలైన్లలో పంపడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని సీపీ రాజశేఖరబాబు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సీతారాంపురం–63036 11232, పాయకాపురం– 90631 44761

? 23వ డివిజన్ సూర్యారావుపేట నరసింహరావునాయుడు వీధి స్వర్ణ టవర్స్ వద్ద డోర్ నంబరు 29-10-30 చెత్త పేరుకుపోయింది. గత కొద్ది రోజుల నుంచి సిబ్బంది చెత్తను తరలించడం లేదు. - మోహన్‌రావు, స్థానికులు

✔ పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. - కె.నరసింహారావు, పారిశుద్ధ్య తనిఖీ అధికారి, వీఎంసీ

? సూర్యారావుపేట వెంకటరత్నం వీధిలో డోర్ నంబరు 29-12-14 వద్ద గల విద్యుత్తు స్తంభం (నంబరు 23/97/35)కు ఉన్న దీపం నెల రోజులుగా పని చేయడం లేదు. - వి.రఘునాథ్‌బాబు, స్థానికుడు

✔ పరిశీలించి దీపం ఏర్పాటు చేస్తాం. - ఎం.బాలసుబ్రహ్మణ్యం, ఏఈ, వీఎంసీ

? న్యూరాజరాజేశ్వరిపేటలోని అమరావతి కాలనీ మొదటి లైన్‌లో డోర్ నంబరు 20-41-128 వద్ద యూజీడీ పొంగి మురుగు ఇంటి ముందు నిలిచిపోతోంది. - ప్రశాంత్, స్థానికుడు

✔ పరిశీలించి పరిష్కరిస్తాం. - బి.మాధవ్, ఏఈ, వీఎంసీ - న్యూస్‌టుడే, సీతారాంపురం

నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి

సత్యనారాయణపురం(గాంధీనగర్), న్యూస్‌టుడే: సాధారణ, వృత్తి విద్యలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఎన్టీఆర్ జిల్లా సమగ్ర శిక్షా కో-ఆర్డినేటర్ ఎం.రజనీకుమారి కోరారు. ఏపీ ప్రభుత్వ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఇంటర్న్‌షిప్‌లో భాగంగా సోమవారం ఏకేటీపీ మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు గాంధీనగర్‌లోని విహారీ హోండా, దశరథ్ కంపెనీల్లో మోటారు వాహనాల రూపకల్పన, మరమ్మతులు, ఇంజిన్ పనితీరు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.కె.ఉమర్‌అలీ, బి.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

బకాయిల గుదిబండ

వసూలు కాని వీఎల్‌టీ, ఆస్తిపన్ను రూ.276 కోట్లు ★ చోద్యం చూస్తున్న నగరపాలక సంస్థ అధికారులు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

పేద, మధ్య తరగతి వర్గాలవారు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించకున్నా, కిస్తీ పెండింగ్‌లో ఉన్నా వెంటనే వారి నీటి కుళాయిలు, డ్రైనేజీ కనెక్షన్లను అధికారులు తొలగిస్తారు. అదే పెద్దలు రూ.కోట్లలో బకాయి పడినా వారి జోలికెళ్లరు. ఫలితంగా నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్ను బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి నగరంలో 2.18 లక్షల మంది చెల్లింపుదారులు ఉన్నారు. వారిలో 80 శాతం మంది పేద, మధ్య, ఎగువ మధ్య తరగతి వర్గాలవారే. మిగిలినవారు ఆర్థిక స్థితిమంతులైనా కొందరు సక్రమంగా పన్ను చెల్లించడం లేదు. ప్రస్తుతం వీఎల్‌టీ, ఆస్తిపన్నుల బకాయిలు రూ.రూ.276 కోట్లకు చేరాయి.

పొంతన లేని లెక్కలు : సాధారణ పన్ను డిమాండ్ రూ.198 కోట్లుగా ఉండగా.. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు సగటున రూ.140-158 కోట్లు మాత్రమే వసూలవుతుంది. కొందరు డిఫాల్టర్లుగా నమోదు అవుతున్నారు. దీంతో దాదాపు రూ.40-60 కోట్ల మేర ఆస్తి పన్ను ఏటా వసూలు కావడం లేదు. అధికారులు మాత్రం

ఇలాంటి ఖాళీ స్థలాలు ఎన్నో..

94-98 శాతం వసూలవుతున్నట్లు చెబుతున్నా లెక్కలు భిన్నంగా ఉంటున్నాయి. ఏడాదికి రూ.50 వేలకు మించి చెల్లించేవారి సంఖ్య వేలల్లో ఉండగా, దాదాపు వెయ్యి మంది అందులో బకాయిదారులుగానే ఉన్నారు. వీరిపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

2024-25కు రూ.91.63 కోట్లు : డిఫాల్టర్ల సంఖ్య ప్రస్తుతం 8,536గా ఉండగా.. వారి నుంచి రూ.18.80 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. పన్ను విధింపులో వ్యత్యాసాలు, అధికారుల తప్పిదాలను సాకుగా చూపుతూ 131 మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.91.63 కోట్ల వరకు పేరుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. పలు కేసులను న్యాయస్థానం వెలుపల పరిష్కరించే వీలున్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.

వీఎల్‌టీ రూ.185 కోట్లు : విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లో 15,300 ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటి వీఎల్‌టీ డిమాండ్ రూ.208 కోట్ల వరకు ఉంది. కానీ ఏడాదికి రూ.24 కోట్లు కూడా వసూలు చేయలేకపోతున్నారు. వసూళ్ల కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారుల నుంచి స్థల యజమానుల వివరాలు, చిరునామాలు సేకరిస్తున్నామని, అందుకు ప్రత్యేక కమిటీ వేస్తున్నట్లు చెబుతున్నా పరిస్థితి భిన్నంగా ఉంది. గత కొన్నేళ్లుగా రూ.185 కోట్ల మేర ఖాళీ స్థలాల పన్ను బకాయిలు వసూలు చేయాల్సి ఉంది. తూర్పులో అత్యధికంగా రూ.87.50 కోట్లు, మధ్యలో రూ.60 కోట్లు, పశ్చిమంలో రూ.31 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. బకాయిలపై కమిషనర్ ధ్యానచంద్ర ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేసినా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు.

నేటి నుంచి 'స్పోర్ట్స్ ఎక్స్‌పో'

విజయవాడ క్రీడలు: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 2న స్వచ్ఛథాన్ పేరుతో నిర్వహిస్తున్న మారథాన్‌లో భాగంగా ఈ నెల 30 నుంచి రెండ్రోజుల పాటు నగరంలోని డీఆర్‌ఆర్‌ఎంసీ ఇండోర్ స్టేడియంలో 'స్పోర్ట్స్ ఎక్స్‌పో' నిర్వహించనున్నట్లు అమరావతి రన్నర్స్ టీమ్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఎక్స్‌పోలో నగరంలోని పలు ఫిట్‌నెస్ సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఆంధ్రాను ప్లాస్టిక్, గార్బేజ్ రహిత రాష్ట్రంగా మార్చే క్రమంలో ప్రజలను ఉత్తేజపరిచేందుకు నిర్వహిస్తున్న మారథాన్‌కు మంచి స్పందన లభించిందన్నారు. ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న అథ్లెట్లు టీ-షర్టు, టైమింగ్ తెలిపే బిబ్‌లను స్థానిక డీఆర్‌ఆర్‌ఎంసీ ఇండోర్ స్టేడియంలో ఐడీ కార్డు చూపి పొందవచ్చన్నారు. నగరంలో తొలిసారిగా జరుగుతున్న 'స్పోర్ట్స్ ఎక్స్‌పో'లో స్థానిక ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

గాయకుడు నాగేశ్వరరావును సత్కరిస్తున్న జ్యోతి, శ్రీనివాసరావు

గొర్రెల రాము, కృష్ణ సోదరుల బుర్రకథ

'పాప దొరికింది' హాస్య నాటికలో ఓ సన్నివేశం

విజయవాడ ఉత్సవ్‌కు విశేష స్పందన

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: విజయవాడ ఉత్సవ్‌కునగర ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎనిమిదో రోజు సోమవారం ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో వేర్వేరుగా జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు, కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఔరా అనిపించాయి.

బస్‌పాస్ కౌంటర్ల సమయం మార్పు

విజయవాడ బస్ స్టేషన్, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బస్‌పాస్ కౌంటర్లలో సమయం మార్పు చేస్తున్నట్లు జిల్లా ప్రజారవాణాధికారి ఎంవై. దానం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బస్‌పాస్ కౌంటర్లు ఉన్నాయి. అక్టోబరు 1వ తేదీ నుంచి బస్‌పాస్ కౌంటర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పని చేస్తాయని పేర్కొన్నారు. ఆదివారం బస్‌పాస్ కౌంటర్లు పనిచేయవని ప్రయాణికులు ఈ మార్పును గమనించాలన్నారు.

విజయవాడ-సిల్చార్ ప్రత్యేక రైలు

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, నారంగి(సిల్చార్) మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07076 ప్రత్యేక రైలు మంగళవారం విజయవాడలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 8 గంటలకు సిల్చార్ చేరుకుంటుంది. ఈ రైలు ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, బరంపురం, ఖుర్దారోడ్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, కామాఖ్య స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు.

వైభవంగా నగరోత్సవం

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: దసరా మహోత్సవాల్లో నగరోత్సవం కార్యక్రమం వైభవంగా కొనసాగింది. సోమవారం అమ్మవారి ఉత్సవమూర్తిని సరస్వతీదేవి అలంకరణలో ఉంచి ఊరేగించారు. మల్లేశ్వరాలయం నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా ఆలయానికి చేరుకుంది.

నూతన కార్యవర్గం ఎన్నిక

సత్యనారాయణపురం(గాంధీనగర్): ముత్యాలంపాడు శ్రీ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం ఆ కార్యాలయంలో జరిగింది. అధ్యక్షుడిగా సామంతపూడి వెంకటేశ్వరరాజు, ఉపాధ్యక్షులుగా తిరుమలరాజు సత్యనారాయణరాజు, పీవీ సుబ్బరాజు, డాక్టర్ ఏవీ సుబ్బరాజు, వి.కోటంరాజు, కార్యదర్శిగా పి.హరిబాబు, సహాయ కార్యదర్శులుగా కె.ఎస్.ప్రసాదరాజు, డి.భాస్కరరాజు, పి.సీతారామరాజు, కోశాధికారిగా వైజేపీఎన్ రాజు ప్రత్యేక ఆహ్వానితులుగా కె.వెంకంరాజు, కె.నర్సరాజుతో పాటు మరో 11 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దారి మూసేశారు

సూర్యారావుపేట రాజ్‌భవన్ రోడ్డు మూసివేత విషయంలో అధికారుల వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. మహాత్మాగాంధీ రోడ్డులో నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లే మార్గాన్ని అధికారులు గతంలో పూర్తిగా మూసివేసి కొద్ది నెలలుగా బారికేడ్లను తీసివేశారు. దీంతో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. గత 10 రోజులుగా ఎలాంటి ప్రకటన చేయకుండా మళ్లీ మూసివేయడంతో అక్కడ వరకు వచ్చిన వాహనచోదకులు మళ్లీ వెనక్కి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. మూసివేసినట్లు ముందుగా ప్రకటన ఇచ్చినా లేక రోడ్డు మొదట్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురు వాపోతున్నారు. - న్యూస్‌టుడే, సూర్యారావుపేట

రోడ్డు పక్కన చెత్త డబ్బాలతో అవస్థలు

26వ డివిజన్ చుట్టుగుంట మారుతీనగర్ పటేల్ రోడ్డులో వీఎంసీ చెత్త డబ్బాలు రోడ్డు పైనే దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనం వస్తే ఎదురుగా మరో వాహనం వచ్చే పరిస్థితి లేదు. అందులోనూ రోడ్డు అంచులు కూడా సరిచేయకపోవడం వల్ల ద్విచక్రవాహన చోదకులు ప్రమాదాలబారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు చెత్త డబ్బాను అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి తరలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. - న్యూస్‌టుడే, చుట్టుగుంట

అడుగున తుప్పు.. వదిలేస్తే ముప్పు

స్థానిక 25వ డివిజన్ దుర్గా అగ్రహారంలోని అనపర్తివారి వీధిలో అమ్మవారి గుడి పక్కన గల విద్యుత్తు స్తంభం అడుగు భాగంలో తుప్పుపట్టి పాడైపోయింది. ఏమాత్రం గాలి వీచినా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్తంభం కూలిపోక ముందే అధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, సీతారాంపురం

పట్టించుకునేదెవరు?

ఏలూరు రోడ్డులో మాచవరం పేరయ్య మెస్ వద్ద కొద్ది రోజులుగా యూజీడీ పొంగి.. మురుగంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. వాహన చోదకులు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. దుర్గంధం భరించలేక ప్రజలు అవస్థలుపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, మాచవరం

సాయినాథ, దత్తాత్రేయ హోమాలు

పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమా

సత్యనారాయణపురం (గాంధీ నగర్), న్యూస్‌టుడే: పుణ్యతిథి మహోత్సవాల్లో భాగంగా సోమవారం ముత్యాలంపాడు శిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. మందిర గౌరవాధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. సాయినాథ, దత్తాత్రేయ హోమాల్లో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. కమిటీ అధ్యక్షుడు పి.లక్ష్మణరావు, ఎం.సత్యశ్రీహరి, ఎల్.సునీత తదితరులు పాల్గొన్నారు.

'30 శాతం మరణాలకు గుండె సంబంధ వ్యాధులే కారణం'

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం మరణాలకు గుండె సంబంధ వ్యాధులే కారణమని వీటిలో చాలా వాటిని నివారించవచ్చని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సూర్యారావుపేటలోని కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్‌ఐ) ఏపీ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది. డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ ఏడాది 'డోంట్ మిస్ ఎ బీట్' అనే నినాదంతో గుండె సంరక్షణకు చేపట్టాల్సిన చర్యల గురించి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. సీఎస్‌ఐ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ పి.రమణారావు మాట్లాడుతూ మన దేశంలో సుమారు 11 శాతం మంది గుండె జబ్బుల బారిన పడ్డారని ఇందుకు అధిక రక్తపోటు, మధుమేహం, అధిక బరువు ప్రధాన కారణాలని వివరించారు. సీఎస్‌ఐ కోశాధికారి డాక్టర్ ఎ.పూర్ణానంద్, కార్యదర్శి డాక్టర్ కె.శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ రోజూ 10వేల అడుగుల నడక గుండెకు మంచి చేస్తుందని వివరించారు.

గవర్నర్‌పేట శివాలయంలో..

లెనిన్ కూడలిలో నాగ మానసాదేవి మందిరంలో..

దుర్గ అగ్రహారం బాల కనక దుర్గమ్మ ఆలయంలో..

కస్తూరిబాయిపేట ముత్యాలమ్మ గుడిలో..

వాంబే కాలనీ 'సి' బ్లాక్‌లో..

లూనా సెంటర్‌లో..

సరస్వతీ నమస్తుభ్యం

మధ్య నియోజకవర్గంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు స్థానిక ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు సోమవారం పలుచోట్ల సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానాలు చేశారు. మూలా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్మాతను దర్శించుకున్నారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బహూకరించారు. - న్యూస్‌టుడే, బృందం

కార్మికపురం కనకదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో..

దాబాకొట్లు సెంటర్‌లో..

పైపుల రోడ్డు కన్యకాపరమేశ్వరి ఆలయంలో కుంకుమార్చన

పీఅండ్‌టీ కాలనీలో..

జగన్మాతకు సినీ స్వరార్చన

సత్యవతిని సత్కరిస్తున్న కళాసంస్థల నిర్వాహకులు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: దసరా మహోత్సవాల సందర్భంగా జరిగిన సినీ భక్తి సంగీత విభావరి ఆకట్టుకుంది. తెలుగు కళావాహిని, జీఆర్‌కే పోలవరపు సాంస్కృతిక సమితి, శ్రీ కళాభారతి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్‌లోని కౌతా పూర్ణానంద కళావేదికపై ఈ కార్యక్రమం నిర్వహించారు. గాయనీ గాయకులు సినీ గీతాలు ఆలపించారు. అనంతరం గజల్ శ్రీనివాస్ మాతృమూర్తి కేశిరాజు రత్నావళి సంస్మరణ కార్యక్రమంలో భాగంగా శతాధిక వృద్ధురాలు పెట్ల సత్యవతిని సత్కరించారు. అతిథులుగా హాజరైన గోళ్ల నారాయణరావు, పరుచూరి విజయలక్ష్మి, చింతకాయల చిట్టిబాబు, ప్రసూనా రామన్, పెట్ల బాలాచారి, మందరపు హైమావతి తదితరులు మాట్లాడుతూ వృద్ధుల అనుభవాలే నేటి తరానికి పాఠ్యాంశాలని పేర్కొన్నారు.

దసరా బందోబస్తుకు వచ్చి ఎస్సై మృతి

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: దసరా బందోబస్తు నిమిత్తం విజయవాడకు వచ్చిన విజయనగరం జిల్లా పూసపాటిరేగ ఎస్సై వడ్డాది శ్రీనివాసరావు(59) బాత్‌రూమ్‌లో కాలుజారి పడి మృతి చెందినట్లు గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బందోబస్తు కోసం విజయవాడ వచ్చిన శ్రీనివాసరావు, సిబ్బందికి హనుమాన్‌పేటలోని రఘురాం లాడ్జిలో వసతి కల్పించారు. ఎస్సై సోమవారం విధులకు సిద్ధమవుతూ బాత్‌రూమ్‌కు వెళ్లగా అక్కడ కాలుజారి పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఎస్సైను సిబ్బంది గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వారు వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విజయనగరంలో ఉన్న బంధువులకు సమాచారం అందించగా వారు వెంటనే విజయవాడకు చేరుకున్నారు. బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ చంద్రారావు ఫిర్యాదు మేరకు గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం సాయంత్రం బంధువులకు అప్పగించారు. ఆయన స్వస్థలం అనకాపల్లిగా చెబుతున్నారు.

రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన చిన్నారి

గంటల వ్యవధిలో ఆచూకీ లభ్యం

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: విజయవాడ రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన చిన్నారిని గంటల వ్యవధిలోనే రైల్వే పోలీసులు వెతికి పట్టుకున్న ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కడపకు చెందిన చిన్న శ్రీరాములు, భార్య రామతులసి, కుమార్తె సౌమ్యతో కలిసి విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరిగి కడప వెళ్లేందుకు రైలు ఎక్కేందుకు ప్లాట్ ఫారంపై చేరుకోగా పాప కనపడలేదు. దీంతో తల్లిదండ్రులు జీఆర్పీ పోలీసులను ఆశ్రయించారు. సీఐ జె.వి.రమణ స్పందించి స్టేషన్‌లో సీసీ కెమెరాల సహాయంతో రైల్వేస్టేషన్ మొత్తం తనిఖీ చేయగా.. శీతల పానీయాల దుకాణం వద్ద కనిపించడంతో చిన్నారిని చేరదీసి తల్లితండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించిన జీఆర్పీ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆకట్టుకున్న ఫొటో ప్రదర్శన

గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న సాదుబాబు, డాక్టర్ హేమ, బాషా, మల్లేశ్వరరావు తదితరులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: బెజవాడ బార్ అసోసియేషన్‌లో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి ఉత్సవ్, మహాత్మాగాంధీ ఫొటో ప్రదర్శనను సోమవారం ఉదయం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బి.సాదుబాబు ఆయన సతీమణి డాక్టర్ హేమతో సహా తిలకించారు. ఉత్సవ్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ గాంధీ జీవిత చరిత్ర ప్రదర్శనను తిలకించడం ఆనందంగా ఉందని తెలిపారు. బీబీఏ అధ్యక్షుడు ఎ.కె.భాషా, బార్ కౌన్సెల్ సభ్యుడు సూరాబత్తుల మల్లేశ్వరరావు పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడండి

విజయవాడ నగరపాలక సంస్థ: ఎండలో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కాళ్లు కాలిపోకుండా వారు నడిచే ప్రాంతాల్లో కార్పెట్లను తడపాలని, అందుకు అవసరమైన నీటి ట్యాంకర్లను రప్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. వినాయక గుడి, కెనాల్ రోడ్డు, సీతామ్మవారిపాదాలు, మోడల్ గెస్ట్‌హౌస్ ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు.

రోడ్డా.. డంపింగ్ యార్డా?

మధురానగర్, న్యూస్‌టుడే

మధురానగర్ రైల్వే గేటు సమీపంలోని శివాలయం రోడ్డు డంపింగ్ యార్డులా మారింది. రైవస్ కాలువపై పాత వంతెనకు వెళ్లే ఈ మార్గంలో రాకపోకలు తగ్గిపోయాయి. గతంలో పాత వంతెన ఒక్కటే ఉండడంతో ఈ రోడ్డు గుండా వెళ్లే వారు. తాజాగా రైల్వే గేటు ఎదురుగా కొత్త వంతెన నిర్మించడంతో రాకపోకలు సాగించే వారు దీనినే వినియోగిస్తున్నారు. దీంతో పాత వంతెనపై రాకపోకలు తగ్గి చెత్త వేయడం ప్రారంభించారు. ఇక రాత్రి వేళలో పనికి రాని పరుపులు, తుక్కు వ్యాపారులు చెత్త వేస్తున్నారు. ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

బడ్డీ కొట్లు ఎవరివి?

గత ప్రభుత్వ హయాంలో బీఆర్‌టీఎస్ రోడ్డులో బులుగు బడ్డీలు ఉండేవి. వాటిలో చాలా వాటిని నగరపాలకసంస్థ అధికారులు తొలగించారు. కొంతమంది బడ్డీకొట్టు యజమానులు వాటిని తీసుకువచ్చి శివాలయం వీధిలో పెట్టేశారు. దీంతో వీటి మధ్య చెత్త వేస్తున్నారు. కొంతమంది మందుబాబులు రాత్రి వేళ ఇక్కడకు వచ్చి తాగుతున్నారు. ఈ మార్గంలో వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. గతంలో వీటిపై అధికారులకు ఫిర్యాదులు చేసినా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. బడ్డీకొట్లు దాదాపు ఏడాదిన్నరగా ఇక్కడే ఉన్నా వాటిని తొలగించేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక్కడ చెత్తను డంపింగ్ చేసే వారిపై చర్యలతో పాటు ఎవరికీ చెందని ఈ బడ్డీ కొట్లను కూడా తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

రహదారి పేరుకున్నచెత్త

SBI భారతీయ స్టేట్ బ్యాంక్

హోమ్ లోన్ సెంటర్-2 (ఆర్‌ఎసిపిసి-2), డోర్ నెం: 59-13-4, ఘంటసాలవారి వీధి, గాయత్రి నగర్, విజయవాడ-520008

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని 13(2) క్రింద దిగువ వారికి

టు

1. శ్రీ రాజులపాటి శివ బసవయ్య, తండ్రి: శ్రీ ఆర్. రాంబాబు

2. శ్రీ రాజులపాటి వీర వెంకట నాగ బాల కోటేశ్వరరావు, తండ్రి: శ్రీ ఆర్. రాంబాబు

14-11-36/2, అచ్యుతరామయ్య వీధి, హనుమాన్‌పేట, నారాయణ స్వామి గుడి దగ్గర, విజయవాడ-520 013, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.

మరియు

డోర్ నెం.23-16, ఫ్లాట్ నెం.110, పద్మావతి ఎన్‌క్లేవ్, న్యూ ఆర్‌ఆర్ పేట, అజిత్‌సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర, విజయవాడ-520 015, యన్‌టిఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్.

మరియు

1-47, జానకిరామాపురం, నాగేశ్వరరావు పేట, ఐంటుమిల్లి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.

అకౌంట్ నెం. 37956841909-హోమ్ లోన్, 37960056322-సురక్ష లోన్.

సార్ / మేడమ్,

మీరు సత్యనారాయణపురం బ్రాంచి-09001, విజయవాడ-520 011, యన్‌టిఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుండి ఈ దిగువ ఉదహరించిన స్థిరాస్తిని తనఖా ఉంచి వివిధ క్రెడిట్ లోన్ ఫెసిలిటీస్ సౌకర్యాన్ని పొందియున్నారు. సదరు ఋణము ది.08-09-2025వ తేదీ నాటికి మొత్తము బకాయి రూ.28,32,681.00 (అక్షరాల ఇరవైఎనిమిదిలక్షల ముప్పైరెండువేల ఆరువందల ఎనబైఒక్క రూపాయిలు మాత్రమే) మరియు ది.08-09-2025 నుండి ఒప్పందపరమైన వడ్డీ తదుపరి కాస్ట్స్, ఛార్జీలు, ఇతరములైన ఖర్చులు మొత్తము బకాయిగా ఉన్నవి.

తనఖాపెట్టిన స్థిరాస్తి వివరము

షెడ్యూల్-ఎ: కృష్ణా జిల్లా, విజయవాడ జిల్లా రిజిస్ట్రార్, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి, విజయవాడ విలేజ్ పోర్షన్, కంసాలిపేట, రాజరాజేశ్వరిపేట, రీ సర్వే నెం.74/2, సమీప డోర్ నెం.19-7-10, మొత్తం విస్తీర్ణం 2394 చ॥గ॥ల స్థలమునకు హద్దులు: తూర్పు: శ్రీ మెంటా జ్ఞానవెంకట కృష్ణ కిషోర్ యొక్క మిగిలిన ఆస్తి, దక్షిణం: డొంక, పడమర: 30 అడుగుల వెడల్పుగల రోడ్డు, ఉత్తరం: షేక్ బాషా మరియు ఇతరుల ఆస్తి. ఈ నాలుగు హద్దుల మధ్య గల విస్తీర్ణం 2394 చ॥గ॥లు లేక 2001.69 చ॥మీ॥ల స్థలములోని అవిభాజ్యపు మరియు అనిర్దిష్టపు భాగము 39.9 చ॥గ॥లు లేక 33.36 చ॥మీ॥లు.

షెడ్యూల్-బి: ఎ షెడ్యూల్‌లోని పద్మావతి ఎన్‌క్లేవ్, గ్రౌండ్ ఫ్లోర్, ఫ్లాట్ నెం.110 నకు హద్దులు: తూర్పు: ఉమ్మడి వరండా, దక్షిణం: లిఫ్ట్, ఓపెన్ టు స్కై, పడమరక: ఓపెన్ టు స్కై, ఉత్తరం: ఫ్లాట్ నెం.109 యొక్క ఆస్తి. ఈ నాలుగు హద్దుల మధ్యగల విస్తీర్ణం 610 చ॥అడుగుల ఫ్లింత్ ఏరియా 150 చ॥అడుగుల కామన్ ఏరియా, 2 వీలర్ మరియు కారు పార్కింగ్ ఏరియా 100 చ॥అడుగులు శ్రీ రాజులపాటి వీర వెంకట నాగ బాల కోటేశ్వరరావు, తండ్రి: శ్రీ ఆర్. రాంబాబు గారికి చెందిన రిజిస్టర్డ్ సేల్ డాక్యుమెంట్ నెం.10568/2018, తేది:24-09-2018, విజయవాడ జెయస్ఆర్ఓ.

1. శ్రీ రాజులపాటి శివ బసవయ్య, తండ్రి: శ్రీ ఆర్. రాంబాబు, 2. శ్రీ రాజులపాటి వీర వెంకట నాగ బాల కోటేశ్వరరావు, తండ్రి: శ్రీ ఆర్. రాంబాబు మీకు బ్యాంకు వారు మంజూరు చేసిన ఋణసౌకర్యం నిమిత్తం పైన ఉదహరించిన స్థిరాస్తిని తనఖా ఉంచినారు. పైన పేర్కొనబడిన చట్టంలోని సెక్షన్ 13(2) క్రింద ది.09-09-2025వ తేదీన డిమాండ్ నోటీసును బ్యాంకుచే మీకు జారీచేయడమైనది. కానీ జారీ చేసిన నోటీసును ఋణగ్రహీత/(లు) స్వీకరించనందున ఈ పత్రికా ప్రకటన జారీచేయడమైనది. బ్యాంకు వారు జారీచేసిన షరతులు మరియు నిబంధనలు పాటించుటలో మీరు విఫలమైనందున ఖాతా క్రమము తప్పి ఆర్.బి.ఐ మార్గదర్శకాల ప్రకారం ది:28-08-2025న ఎన్.పి.ఎగా (మొండిబకాయి) వర్గీకరించబడినది. సదరు పైన తెలిపిన ఋణమొత్తము మరియు ఒప్పందపరమైన వడ్డీ ఈ ప్రకటన ప్రచురించిన తేదీ నుండి 60 దినములలో తిరిగి చెల్లించవలసినదిగా మిమ్మల్ని కోరడమైనది. లేనియెడల ఎటువంటి తదుపరి ప్రకటన లేకుండా సెక్షన్ 13(4) క్రింద పైన తెలిపిన సెక్యూరిటీపై SARFAESI చట్టం, 2002 లోని నిబంధనలు అమలు చేసేందుకు, చర్యలు చేపట్టుటకు సెక్యూర్డ్ క్రెడిటార్ అగు దిగువ సంతకందారునకు అధికారం కలదు. ఉద్దేశించబడిన చట్టంలో మరియు లేదా అమలులో ఉన్న ఏ చట్టం క్రింద మాకు లభించే ఏ ఇతర హక్కులకు భంగం కలుగకుండా ఇవి జారీచేయడమైనది.

తేది : 29-09-2025
ప్రదేశం: విజయవాడ

అధీకృత అధికారి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

నేటి అలంకారం.. శ్రీ దుర్గాదేవి
30-9-2025, మంగళవారం

విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం
కన్యాభిః కరవాలఖేట విలసద్ధస్తాభిరాసేవితాం
హస్తైశ్చక్రగదాసిఖేట విశిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే॥

దుర్గముడనే రాక్షసుని సంహారం చేసిన శక్తిస్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య ప్రభలతో వెలుగొందే ఈ దేవి భక్తులను సర్వదుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈ మహా ప్రకృతి స్వరూపిణి. ఈ తల్లి ఉపాసన ద్వారా ఈతి బాధలు నశిస్తాయి. గ్రహబాధలు తొలగుతాయి. ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని పూలు, అక్షతలతో అమ్మను పూజించి, పులగం నివేదన చేయాలి. ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని జపించాలి. దుర్గాసూక్తం, లలిత అష్టోత్తరం, దుర్గాస్తోత్రాలు పారాయణ చేయాలి. వేదపండితులను ఈరోజు సత్కరిస్తే అమ్మ సంతోషిస్తుంది.



అమ్మవారి దర్శనానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు నమస్కరిస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ

కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మ సన్నిధికి వస్తున్న మంత్రి కొల్లు

దుర్గమ్మ అండ.. చంద్రన్న ముద్ర..

రాజగోపురం, మహామండపం, రాజమార్గం ఘనత ఆయనదే
ప్రస్తుతం అన్నదాన భవనం, ప్రసాదాల పోటు నిర్మాణం

ఈనాడు, అమరావతి
న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

దుర్గగుడిలో కీలకమైన అభివృద్ధి అంతా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది. ఆలయానికి రాజగోపురం నిర్మించేందుకు 1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రణాళికలు రూపొందించారు. కానీ తర్వాత పనులు ముందుకు కదల్లేదు. 2009, జనవరిలో ఘాట్‌రోడ్డులో భవానీ దీక్షల విరమణ సమయంలో తొక్కిసలాట జరగడంతో.. మళ్లీ రాజగోపురం, మహామండపం నిర్మాణం పనుల్లో కదలిక వచ్చింది. కానీ.. పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. మళ్లీ 2015లో

రాజగోపురం

మహామండపం

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో త్వరితగతిన పూర్తిచేసి.. రాజగోపురం, మహామండపం అందుబాటులోకి తెచ్చారు. అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి పరుగులు పెట్టించారు. ఇంద్రకీలాద్రి దిగువున ఇరుకుగా ఉన్న దారిని సైతం విశాలంగా మార్చారు. కనకదుర్గానగర్‌లో ఉండే ప్రైవేటు నివాసాలకు పరిహారం చెల్లించి స్థలం సేకరించారు. భక్తులు దిగి వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా.. విశాలమైన రాచమార్గం ఏర్పాటు చేశారు. 2015 సంవత్సరంలో కనకదుర్గానగర్‌లో సేకరించిన స్థలంలోనే ప్రస్తుతం ప్రసాదం పోటు, అన్నదాన భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు సైతం గత ప్రభుత్వంలో కేవలం ప్రణాళికల దశలోనే ఆగిపోయాయి. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే తాజాగా.. ఈ పనులు పరుగులు పెట్టించారు. రెండు భవనాలు 70 శాతం పూర్తయ్యాయి. ఈ రెండు భవనాల్లోనే ప్రస్తుత దసరా ఉత్సవాల్లో ప్రసాదాల తయారీ, అన్నదానం ఆరంభించారు.

ఆలయానికి బంగారు తాపడం

దుర్గగుడి ప్రధాన ఆలయం గోపురానికి బంగారు తాపడం చేయాలనే ప్రణాళిక 2000 సంవత్సరంలో రూపొందించారు. అనంతరం 2003లో కేవలం నాలుగో వంతు గోపురం మాత్రమే బంగారు తాపడం చేసి, ఆలయం ఎదుట బంగారు ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. మళ్లీ 2004 సంవత్సరంలో కృష్ణా పుష్కరాల తర్వాత నుంచి గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టారు. నాలుగేళ్లు ఈ పనులు కొనసాగి.. 2008లో పూర్తయ్యాయి. ప్రధాన ఆలయం మొత్తాన్ని స్వర్ణమయం చేయాలనే ప్రతిపాదన ప్రస్తుతం ఉంది.

నాటి కాలిబాటే.. నేటి ఘాట్‌రోడ్డు..

విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవాల్లో భక్తుల దర్శనాలకు కీలకంగా ఉన్న ప్రస్తుత ఘాట్‌రోడ్డు.. ఒకప్పుడు కాలిబాట. తర్వాత క్రమంలో దానిని రహదారిగా మార్చారు. అదే ఇప్పుడు భక్తుల రాకకు ప్రధాన మార్గంగా మారిపోయింది. ఆరంభంలో కనకదుర్గానగర్‌లోని అమ్మవారి పాతమెట్లు ఒక్కటే ఆలయానికి ఉండేవి. ఈ మెట్ల ద్వారానే భక్తులు కొండపైకి వచ్చి వెళ్లేవారు. కొండపైన భవానీ దీక్ష మండపం, దాని పక్కనే చీకటి కోనేరు ఉండేవి. అభివృద్ధి పనుల్లో భాగంగా కొన్నాళ్ల కిందట ఈ రెండింటినీ తొలగించారు.

హంసవాహిని.. జ్ఞానప్రబోధిని..

దసరా ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు దుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం కావడంతో ప్రముఖులతోపాటు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. హంసవాహనంపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని తరించారు. తమను దీవించాలని.. జ్ఞానం ప్రసాదించాలని వేడుకున్నారు.

– న్యూస్‌టుడే, ఇంద్రకీలాద్రి, వన్‌టౌన్, చిట్టినగర్, కృష్ణలంక

ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో భక్తుల కేరింతలు..

ఆకర్షణీయంగా అంతరాలయ అలంకరణ

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడికి అమ్మవారి చిత్రపటం ఇస్తున్న ఈవో శీనానాయక్ తదితరులు

పక్కా ప్రణాళికతో దిగ్విజయం..

ఈనాడు అమరావతి: మూలానక్షత్రం రోజున భారీగా భక్తులు పోటెత్తినా.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలను కల్పించడంలో అధికారులు సఫలమయ్యారు. ప్రధానంగా హోల్డింగ్ ప్రాంతంలోనే భక్తులను నియంత్రించి.. అక్కడి నుంచి క్యూలైన్లలో రద్దీని బట్టి.. వారిని వదులుతూ వచ్చారు. ఘాట్‌రోడ్డు ఆరంభంలో కుమ్మరిపాలెం, వినాయక ఆలయం వద్ద నుంచి వచ్చిన క్యూలైన్లు ఒకేసారి కలుస్తుండడంతో.. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. రద్దీని బట్టి.. క్యూలైన్లలో నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి వదులుతూ.. వారిని తిరిగి ఓంకారం మలుపు వద్ద ప్రత్యేక క్యూలైన్ వద్ద లోపలకు పంపారు. ఆలయ ప్రధాన ముఖద్వారం వద్ద కూడా.. రద్దీని బట్టి కొందరిని వీవీఐపీ దర్శనాల లైన్‌లో వదులుతూ.. పరిస్థితిని నియంత్రించారు. 22 గంటలపాటు సాగిన దర్శనాల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం వల్ల భారీగా పోటెత్తుతారని ముందుగానే అంచనా వేసి పక్కాగా ఏర్పాట్లు చేశారు.

ఏర్పాట్లు బాగున్నాయని సీఎం కితాబు..

మూలానక్షత్రం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్గమ్మను దర్శించుకున్నారు.. ఏర్పాట్లు బాగా చేశారని కొనియాడారు. ప్రధానంగా సాంకేతికతను విరివిగా వినియోగించారంటూ.. అధికారులను మెచ్చుకున్నారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుతోపాటు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, వంగలపూడి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

జగన్మాతను దర్శించుకున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పక్కన సీపీ రాజశేఖరబాబు

కుమ్మరిపాలెం సెంటరు వైపు నుంచి.. ఘాట్ రోడ్డు.. మొత్తం బారులుతీరారిలా..

భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం

మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు దుర్గగుడి అధికారులు లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు సుమారు లక్షన్నర చిన్న లడ్డూలు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు.

- న్యూస్‌టుడే, పాయకాపురం

ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న సిబ్బంది

అధునాతన సాంకేతికతతో పటిష్ఠ బందోబస్తు

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: అధునాతన సాంకేతికత వినియోగించి పలు శాఖల సమన్వయంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఏపీ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. సోమవారం ఇంద్రకీలాద్రిపై సరస్వతీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. అనంతరం దుర్గగుడి ఈవో శీనానాయక్ అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నూతనంగా ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేశామని, రద్దీ పెరిగిన సమయంలో తీసుకునే చర్యలు గురించి విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబుతో చర్చించామని తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. దసరా మహోత్సవాలు, విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయాలని తెలిపారు.

చదువు

■ **e-mail:** edc@eenadu.in

బీఈడీతో కొత్త అవకాశాలు?

బయాలజీ ఫస్ట్ మెథడ్‌గా, ఇంగ్లిష్ సెకండ్ మెథడ్‌గా బీఈడీ చేశాను. ఈ కోర్సుతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? - మహి

■ వేగంగా విస్తరిస్తున్న పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు కూడా అధిక స్థాయిలో ప్రారంభమవుతున్నాయి. వీటిలో ఇంగ్లిష్ మీడియంలో సమర్థంగా బోధించగలిగే నాణ్యమైన ఉపాధ్యాయులకు డిమాండ్ ఎక్కువ. బయాలజీ, ఇంగ్లిష్ లాంటి రెండు మెథడాలజీలతో బీఎడ్ చేసిన మీకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధ్యాయ ఉద్యోగావకాశాలుంటాయి.

ప్రభుత్వ కొలువుల విషయానికి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వ, మండల పరిషత్, మున్సిపల్, గురుకుల పాఠశాలల్లో, సోషల్/ బీసీ/ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో పోస్టులుంటాయి. వీటితోపాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలూ, మోడల్, ఆశ్రమ స్కూళ్లలోనూ నియామకాలుంటాయి. కేంద్రప్రభుత్వ స్థాయిలో కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, సైనిక్ పాఠశాలల్లో అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు రంగంతో పోలిస్తే ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయ నియామకాలు పరిమితంగా జరుగుతాయి.

ప్రైవేటు రంగంలో హైస్కూల్ స్థాయిలో బయాలజీ బోధన చేయవచ్చు. మీకు ఇంగ్లిష్ రెండో మెథడ్‌గా ఉన్నందున.. ఆసక్తి ఉంటే ఇంగ్లిష్ కూడా బోధించవచ్చు.

✦ బయాలజీ, ఇంగ్లిష్ కలయిక వల్ల మీకు మరిన్ని కొలువులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

✦ ప్రైవేటు కోచింగ్ సెంటర్లు, ట్యుటోరియల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా కొన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

✦ ఆసక్తి ఉంటే స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ తీసుకొని ఆ రంగాల్లో ప్రయత్నాలు చేయవచ్చు.

✦ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వేదికల్లో బయాలజీ/ ఇంగ్లిష్ సబ్జెక్ట్ నిపుణులుగా పనిచేయవచ్చు.

✦ యూట్యూబ్ చానెల్స్ ద్వారా స్వయంగా విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ కెరియర్‌ను అభివృద్ధి చేసుకోవచ్చు.

✦ అదనంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ డెవలప్‌మెంట్, కౌన్సెలింగ్ లాంటి అవకాశాల గురించి ఆలోచించవచ్చు.

✦ ఎమ్మెస్సీ (బోటనీ/ జువాలజీ/ బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ మైక్రో బయాలజీ/ జెనెటిక్స్/ సైకాలజీ/ కెమిస్ట్రీ) లేదా ఎంఏ (ఇంగ్లిష్) లాంటి పీజీలు చదివి ఉన్నతస్థాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయవచ్చు.

– ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్

ఎస్ఈసీఐఎల్‌లో మేనేజర్ పోస్టులు

దిల్లీలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐఎల్).. రెగ్యులర్ ప్రాతిపదికన 22 మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

● అడిషనల్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్): 01 ● అడిషనల్ జనరల్ మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్): 01 ● మేనేజర్ (ఈఎండీ): 01 ● మేనేజర్ (కార్బన్ ట్రేడింగ్): 01 ● డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్/ పీఎంసీ): 01 ● డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్/ విండ్): 01 ● డిప్యూటీ మేనేజర్ (ఇంజినీరింగ్/ సివిల్): 02 ● డిప్యూటీ మేనేజర్ (ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్): 01 ● సీనియర్ ఇంజినీర్ (ప్రాజెక్ట్): 05 ● జూనియర్ ఫోర్‌మ్యాన్/ సూపర్‌వైజర్/ ప్రాజెక్ట్-సివిల్): 01 ● జూనియర్ ఫోర్‌మ్యాన్/ సూపర్‌వైజర్: 01 ● జూనియర్ ఫోర్‌మ్యాన్/సూపర్‌వైజర్ (డ్రాఫ్ట్స్‌మ్యాన్- సివిల్): 01 ● డిప్యూటీ మేనేజర్ (ఇంజినీరింగ్/బీఈఎస్ఎస్): 01 ● డిప్యూటీ మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్): 04

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్, పీజీతో పాటు పని అనుభవం.

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు.

ఎంపిక: విద్యార్హతలు, పని అనుభవం, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్‌లతో. **ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** 24-10-2025.

వెబ్‌సైట్: https://www.seci.co.in/

ఇంటర్న్‌షిప్స్

వర్క్ ఫ్రమ్ హోమ్

సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈఓ)

సంస్థ: క్లీన్ నైపుణ్యాలు: సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, రిటెన్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ రాయడం స్టైపెండ్: రూ.10,000 ☛ internshala.com/i/80e7d0

ట్యాలెంట్ అక్విజిషన్ మేనేజర్

సంస్థ: కోడ్‌ఫీస్ట్ నైపుణ్యాలు: ఎజైల్ మెథడాలజీ, కొలాబరేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, మేనేజ్‌మెంట్, టీమ్‌వర్క్ స్టైపెండ్: రూ.10,000-20,000 ☛ internshala.com/i/0a9b55

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: అక్టోబరు 17

కార్పొరేట్ స్కిల్స్, మరిన్ని ఇంటర్న్‌షిప్పులు, ఉద్యోగ నోటిఫికేషన్లు https://epaper.eenadu.net లో.

ప్రగతికి పరిశోధనలే ప్రామాణికం. అందులోనూ సైన్స్ కోర్సుల్లో ఇవెంతో కీలకం. ఈ సబ్జెక్టులకున్న ప్రాధాన్యం దృష్ట్యా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో పరిశోధనలు చేసుకుంటూ, ప్రతి నెలా స్టైపెండ్ అందుకోవచ్చు. ఇందుకోసం సీఎస్ఐఆర్ - యూజీసీ నెట్‌లో అర్హత సాధించాలి. ఈ స్కోరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడటానికీ, ఉన్నత విద్యా సంస్థల్లో పీహెచ్‌డీలో ప్రవేశానికీ ఉపయోగపడుతుంది. ఇటీవలే ప్రకటన వెలువడింది.

సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ బాటలో..

సైన్స్ బోధన.. పరిశోధన!

ఏడాదికి రెండు సార్లు సీఎస్ఐఆర్ యూజీసీ నెట్‌ను.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. సైన్స్, ఇంజినీరింగ్‌లో నాలుగేళ్ల యూజీ లేదా పీజీ పూర్తిచేసుకున్న వారూ, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

1. కెమికల్ సైన్సెస్ 2. ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్ 3. లైఫ్ సైన్సెస్ 4. మ్యాథమెటికల్ సైన్సెస్ 5. ఫిజికల్ సైన్సెస్‌లలో పరీక్ష నిర్వహిస్తారు.

నాలుగేళ్ల యూజీ కోర్సులైన బీఈ, బీఎస్, బీఫార్మసీ... మొదలైన వాటితో జేఆర్ఎఫ్, పీహెచ్‌డీలో ప్రవేశానికి అనుమతిస్తారు. పీజీ లేనందున అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత ఉండదు. నెట్‌లో అర్హత కోసం 3 కేటగిరీల్లో అవసరమైనదాన్ని ఎంచుకోవచ్చు.

పరీక్ష ఎలా?

ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 200 మార్కులకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు.

పార్టు ఏ: అందరికీ ఈ విభాగం ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్‌లో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ మొదలైన అంశాల్లో 20 ప్రశ్నలు వస్తాయి. వీటిలో 15 ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తే చాలు. ఈ విభాగానికి 30 మార్కులు. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు.

పార్టు బీ: ఎంచుకున్న సబ్జెక్టుల్లో 25 నుంచి 50 వరకు ప్రశ్నలు వస్తాయి. ఛాయిస్ ఉంది. సబ్జెక్టు ప్రకారం 70 లేదా 75 మార్కులు ఈ విభాగానికి ఉంటాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు శాతం చొప్పున తగ్గిస్తారు.

పార్టు సీ: ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 30 నుంచి 80 వరకు ప్రశ్నలు వస్తాయి. ఛాయిస్ ఉంది. మ్యాథ్స్‌లో 95 మిగిలిన సబ్జెక్టుల్లో వంద మార్కులకు ఈ ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్ తప్ప మిగిలిన వాటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానిటరీ సైన్సెస్‌లో ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో మూడో వంతు, మిగిలిన సబ్జెక్టుల్లో పావు శాతం తగ్గిస్తారు.

బహుళ ప్రయోజనాలు

▲ జేఆర్ఎఫ్ అవకాశం వచ్చినవారికి తొలి రెండేళ్లు ప్రతి నెలా రూ.37,000 స్టైపెండ్ ఇస్తారు. అనంతరం ఎస్ఆర్ఎఫ్ అర్హత పొందితే ప్రతి నెలా రూ.42,000 చొప్పున అందుతుంది. ఉచిత వసతి కల్పిస్తారు లేదా స్టైపెండ్‌లో 30 శాతం హెచ్ఆర్ఏ చెల్లిస్తారు.

▲ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, జాతీయ, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడొచ్చు.

▲ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విద్యా సంస్థలు నెట్ మేటి స్కోరు ఉన్నవారికి అధిక వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయి.

▲ పలు పోటీ, ప్రవేశ పరీక్షల నిమిత్తం శిక్షణ ఇస్తోన్న సంస్థలూ ఈ స్కోరు ఉంటే ప్రాధాన్యమిస్తున్నాయి.

▲ జాతీయ స్థాయిలో ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ విభాగాల్లో నేషనల్ ఫెలోషిప్పులు పొందడానికీ నెట్ తప్పనిసరి.

ఛాయిస్..

ఫిజికల్ సైన్సెస్‌లో 75 ప్రశ్నలకు 55, మ్యాథమెటికల్ సైన్సెస్‌లో 120కి 60, లైఫ్ సైన్సెస్‌లో 145కి 75, కెమికల్ సైన్సెస్‌లో 120కి 75, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్‌లో 150కి 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. సిలబస్, మాదిరి ప్రశ్నపత్రాలను https://www.csirhrdg.res.in/ నుంచి పొందవచ్చు.

అర్హత కోసం..

▲ మీ సబ్జెక్టు సిలబస్ వివరాల కోసం నోటిఫికేషన్ సమగ్రంగా పరిశీలించాలి. అధ్యయనాన్ని అందులోని అంశాలకే పరిమితం చేయాలి.

▲ ప్రాథమికాంశాల నుంచి సన్నద్ధత మొదలవ్వాలి. ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా చదవాలి. రెండు మూడు అంశాలు కలిపి లేదా అనువర్తన రూపంలో ప్రశ్నలు కొంచెం కఠినంగా వస్తాయి.

▲ సిలబస్‌లోని అంశాల ప్రకారం.. ముందు ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, అనంతరం పీజీ, ఆ తర్వాత రిఫరెన్స్ పుస్తకాలు చదవాలి. తక్కువ పుస్తకాలనే ఎక్కువసార్లు అధ్యయనం చేయాలి.

▲ అన్ని సబ్జెక్టుల్లోనూ పార్టు సీ కి వెయిటేజీ ఎక్కువ. ఇందుకోసం ప్రామాణిక పుస్తకాలు, పరిశోధన జర్నల్స్‌ను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.

▲ సన్నద్ధత పూర్తయిన తర్వాత కనీసం పదైనా మాక్ పరీక్షలు రాసి, బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.

▲ రుణాత్మక మార్కులు ఉన్నందున, ఏ మాత్రం తెలియనివాటిని వదిలేయాలి.

ముఖ్య వివరాలు

అర్హత: ఎమ్మెస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులవారైతే.. ఎందులోనైనా 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన జనరల్, ఓబీసీలు, 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ/బీటెక్ లేదా నాలుగేళ్ల బీఎస్సీ లేదా బీఫార్మసీ తదితర కోర్సులవారికి డిగ్రీలో 75 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విభాగాలైతే 70 శాతం సరిపోతాయి. చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారూ అర్హులే.

ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు తేదీ: 24.10.2025

పరీక్ష ఫీజు: జనరల్ కేటగిరీకి రూ.1150, జనరల్- ఈడబ్ల్యూఎస్, ఓబీసీ- నాన్ క్రీమీలేయర్‌కు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జండర్లకు రూ.325.

పరీక్ష తేదీ: 18.12.2025

వెబ్‌సైట్: https://csirnet.nta.nic.in/

(c) eenadu

పీకల్లోతు దిగాల్సిందే!

పంపానది ఉద్ధృతంగా ఉన్నా.. సముద్రం పోటెత్తినా ఏటిమొగ వద్ద అవస్థలు తప్పవు. రాజవరం శివారు గజపతినగరం వద్ద పంపా నది సముద్రంలో కలుస్తుంది. ఈ గ్రామానికి చెందిన కొందరికి ఏటిమొగ అవతల భూములున్నాయి. నదిలో నీటి ప్రవాహం ఎక్కువైతే ఇసుక తిన్నెలు పూర్తిగా నీట మునుగుతాయి. కెరటాల ఉద్ధృతి పెరిగినా పంపాలోకి నీరు చొచ్చుకువస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదమే అయినప్పటికీ నదిని దాటేందుకు పీకల్లోతు నీటిలో అవస్థలు పడుతుంటారు. మత్స్యకారులకూ ఇబ్బందులు తప్పడం లేదు. వేటాడిన మత్స్యసంపద గ్రామానికి చేర్చేందుకు అవస్థలు పడాల్సిందే.
– పాయకరావుపేట, న్యూస్‌టుడే

పరిశీలన

గజపతినగరం ఏటిమొగలో పంపానది దాటుతున్న గ్రామస్థులు

నమామి వీణాపుస్తకధారిణి

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనక దుర్గమ్మ సోమవారం సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అనకాపల్లి సతకంపట్టులో అమ్మవారిని వీణాపుస్తకధారిణిగా అలంకరించారు.
– అనకాపల్లి, న్యూస్‌టుడే

ప్రయాణం దూరం.. రవాణా భారం.. రహదారి ఘోరం

పాడేరు పట్టణం, చీడికాడ న్యూస్‌టుడే

కాలం మారుతున్న కొద్దీ ఎక్కడైనా రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి. ప్రయాణం వేగవంతం, సులభతరం అవుతుంది. కానీ పాడేరు నుంచి విశాఖపట్నం నడుమ ప్రయాణం విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉంది. అల్లూరి జిల్లా మన్యం ప్రజలు అన్ని ముఖ్య అవసరాలకు విశాఖపైనే ఆధారపడతారు. దశాబ్దం కాలంతో పోలిస్తే ఇప్పుడు పాడేరు నుంచి విశాఖ వెళ్లడానికి అన్నివిధాలుగా అవస్థలు రెట్టింపు కావడం గమనార్హం.

రోజూ చుట్టుతిరుగుడే..

● పాడేరు నుంచి విశాఖపట్నం సుమారు 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులో ఘాట్‌రోడ్డు 23 కిలోమీటర్లు. ఈ దూరం ఇరుకైన మలుపులతో ఉండడంతో బస్సు ప్రయాణానికి గంట సమయం పట్టేది. ఘాట్ దిగిన తర్వాత రెండున్నర గంటల వ్యవధిలో బస్సు విశాఖ చేరేది. మొత్తంగా ప్రయాణానికి 3.30 గంటలు సరిపోయేది. కారు, ద్విచక్రవాహనంపై వెళ్లేవారు 3 గంటలలోపే గమ్యాన్ని చేరేవారు.

● బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద వంతెన కుంగిపోవడంతో బస్సులు కె.జె.పురం, అగ్రహారం, చీడికాడ మీదుగా 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి మొత్తం 135 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఇవి సింగిల్‌రోడ్లు, ఇరుకు మార్గాలు కావడంతో బస్సు వెళ్లడానికి గంటన్నరపైనే పడుతోంది. ఇప్పుడు పాడేరు నుంచి విశాఖ బస్సు చేరడానికి ఐదు గంటలకు పైనే పడుతోంది. కారు, ద్విచక్రవాహనంపైనా నాలుగు గంటలకుపైనే ప్రయాణించాల్సి వస్తోంది.

జేబుకు చిల్లు..

● పాడేరు-వడ్డాది-వెంకన్నపాలెం రోడ్డు బాగున్న సమయంలో ఇన్నోవా కారు లీటర్ డీజిల్ 12 కిలోమీటర్ల వరకూ వచ్చేది. రూ. 2500 డీజిల్ బండిలో వేయిస్తే విశాఖపట్నం వెళ్లి, వచ్చేందుకు సరిపోయేది. బళ్లు తొందరగా పాడయ్యేవి కావు. నిర్వహణ వ్యయం తక్కువగా ఉండేది.

● ప్రస్తుతం రోడ్డు గుంతలతో నిండిపోవడంతో ఇక్కడ ప్రయాణమంతా రెండోగేరులోనే సాగుతోంది. దీంతో లీటరు డీజిల్ ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు మాత్రమే వస్తోంది. విజయరామరాజుపేట కల్వర్టు దెబ్బతిన్నాక చుట్టుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో పాడేరు నుంచి విశాఖ వెళ్లొస్తే రూ. 1500 వరకూ అదనపు భారం పడుతోందని టాక్సీ డ్రైవర్ త్రినాథ్ తెలిపారు. చిన్న కార్ల యజమానులు రూ. 1000 నుంచి రూ. 1200 మధ్య అదనంగా భరించాల్సి వస్తోంది. పాడేరు నుంచి విశాఖకు రోజూ సొంత, అద్దె కార్లు.. ప్రభుత్వ వాహనాలు కలిపి 400 నుంచి 500 వరకు రాకపోకలు సాగిస్తాయి. ఇంకా ద్విచక్రవాహనాలు 2 వేలకు పైనే ఉంటాయి. అధికంగా అవుతున్న ఇంధనం, వాహనాల మరమ్మతులు కలిపి జిల్లా ప్రజలంతా నెలకు రూ. లక్షల్లో నష్టపోవాల్సి వస్తోంది.

చీడికాడ మీదుగా ఇరుకు రోడ్డులో వస్తున్న బస్సు

బండి గుల్ల..

● తాటిపర్తి-మాడుగుల ఘాట్‌రోడ్డు జంక్షన్-వడ్డాది నడుమ దూరం సుమారు 15 కిలోమీటర్లు. ఈ దూరంలో గుంతలు వందకు పైనే ఉంటాయి. గత వైకాపా పాలనలోనే ఈ రహదారి దారుణంగా తయారైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణానికి టెండర్లను పిలిచారు. టెండర్ల పూర్తయి పనులు చేపట్టిన గుత్తేదారు 2025 మార్చి నాటికి పూర్తిచేస్తామని ప్రకటించారు. రోడ్డు విస్తరణ పేరుతో రోడ్డుకు ఎడమ, కుడివైపులా ఒకటిన్నర అడుగులు తవ్వేశాడు. ఆ తర వాత పత్తా లేకుండా పోయాడు.

కోడూరు వద్ద ప్రమాదభరితంగా తయారైన గుంతలు

● తాటిపర్తి నుంచి వడ్డాది వరకూ 15 కిలోమీటర్ల దూరం. ఈ కాస్త దూరం ప్రయాణానికి పడుతున్న సమయం గంటపైనే. లోతైన గుంతల కారణంగా వాహనాల అడుగు భాగం రోడ్డు అంచుకు తగులుతున్నాయి. వాహనాల సస్పెన్షన్‌లు, టైర్లు పాడయిపోతున్నాయి. చోడవరం-వెంకన్నపాలెం నడుమనా దాదాపుగా ఇదే పరిస్థితి. అంబులెన్స్‌లు సైతం గంటకు పదిహేను కిలోమీటర్ల వేగం మించి ప్రయాణించలేకపోతున్నాయి.

కేఎంపీఎల్ తగ్గింది..

పాడేరు-చోడవరం-విశాఖపట్నం నడుమ సుమారుగా 28 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇంతకు ముందు లీటరు డీజిల్ 4.3 కిలోమీటర్లు (కేఎంపీఎల్) వచ్చేది. ప్రస్తుతం రోడ్డు బాగోలేని కారణంగా 4 కిలోమీటర్లు మాత్రమే వస్తోంది. దీంతో పాడేరు, విశాఖపట్నం డిపోలకు రూ. 40 వేల వరకూ అదనపు డీజిల్ భారం పడుతోంది. ఇది కాకుండా బస్సు నిర్వహణ ఛార్జీలకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.

శ్రీనివాస్, డిపో మేనేజర్, పాడేరు

కాసుల వేటలో తీరానికి తూట్లు

ఈనాడు డిజిటల్, అనకాపల్లి

వాగైనా.. వంకైనా.. నదైనా.. సముద్రమైనా అక్రమార్కుల కన్ను పడితే కరిగిపోవాల్సిందే అన్న చందంగా జిల్లాలో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. జిల్లాలోని రాంబిల్లి, పాయకరావుపేట మండలాల పరిధిలోని తీరప్రాంతంలో చీకటి పడగానే గద్దల్లా వాలిపోయి తోడేస్తున్నారు. కొన్నిచోట్ల సొంతంగా దారులు ఏర్పాటు చేసుకుని, అనధికారికంగా వేలంపాటలు పాడుకుని మరీ దందా కొనసాగిస్తున్నారు. అధికారులకు మత్స్యకారులు ఫిర్యాదులు చేసినా.. కనీసం పట్టించుకోవడంలేదు. ఇదే అదనుగా చూసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

జిల్లాలో నిర్మాణ పనులు జోరుగా సాగుతుండటంతో ఇసుకకు డిమాండ్ ఏర్పడింది. దీంతోపాటు ఇటీవల కురిసిన వర్షాలకు నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. దీంతో నదుల్లో తవ్వకాలు సాగించడం కష్టసాధ్యమైంది. దీంతో అక్రమార్కుల కన్ను తీర ప్రాంతాలపై పడింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీరానికి రక్షణగా ఉండే దిబ్బలను కొల్లగొడుతున్నారు. వాస్తవానికి సముద్రపు ఇసుక నిర్మాణాలకు పనికిరాదు. అందుకే నదులు, గెడ్డల నుంచి తీసుకువచ్చిన లోడుతో కలిపి విక్రయించేస్తున్నారు. దూరాన్ని బట్టి.. ట్రాక్టర్ లోడు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలో ఇరుపార్టీల నేతల హస్తం ఉందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.

రాంబిల్లి మండలం వాడనర్సాపురం తీరం వద్ద తవ్వకాల కోసం ఏర్పాటు చేసిన మార్గం

కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినా.. రాంబిల్లి మండలం వాడనర్సాపురం సముద్ర తీరంలో పలువురు నేతలు ఏకమై అనధికారికంగా వేలంపాట నిర్వహించారు. ఓ ఛోటానేత ఏడాదికి రూ. 3 లక్షలకు దక్కించుకుని నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారని కొన్నాళ్ల క్రితం కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినా.. ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ట్రాక్టర్‌కు రూ. 1500 చెల్లించి ఇసుక తీసుకెళ్లాలని హుకుం జారీచేసి మరీ వసూలు చేస్తున్నారు. స్థానిక నేతల అండదండలతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

✦ పాయకరావుపేట మండలంలోని రాజానగరం స్నానాల రేవు నుంచి రాత్రి వేళల్లో అనధికారికంగా ఇసుకను తరలించేస్తున్నారు. ఊరు శివారులో నిల్వలు చేసి అమ్మకాలు చేస్తున్నారు.

కఠిన చర్యలు తప్పవు

సముద్రపు ఇసుకను ఎటువంటి నిర్మాణ పనులకు వాడకూడదు. దీంతో భవనాలు అతి తక్కువ కాలంలోనే కూలిపోయే ప్రమాదం ఉంది. సముద్రపు ఇసుకను.. నది ఇసుకలో వాడటం నేరం. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే.. కఠిన చర్యలు తప్పవు.
– శ్రీనివాస్, జిల్లా మైనింగ్ అధికారి

కష్టాల మజిలీలతో కడపటి ప్రయాణం

ఓవైపు అయినవారిని పోగొట్టుకున్న ఆవేదనతో ఉబికి వచ్చే దుఃఖం..
మరోవైపు ప్రాణాలు పణంగా పెట్టాల్సి రావడంతో కలిగే భయం..
ఆవేదనను మనసులో.. భారాన్ని భుజాలపై మోస్తూ
అవస్థల మధ్య అంతిమ వీడ్కోలు పలకాల్సిన విషాదం..
ఒకసారి కాదు.. మళ్లీమళ్లీ ఎదురవడమే దయనీయం

వడ్డాదిలో పెద్దేరుపై గ్రోయిన్ సమీపంలో కాలువ అవతలవైపు శ్మశాన వాటిక ఉంది. ఇక్కడ దళితులు, దేవాంగులు, స్వర్ణకారులు, కుమ్మర కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే అక్కడికే తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువపై గొట్టాలు కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో అంత్యక్రియల నిమిత్తం శ్మశానవాటికకు చేరుకోవడానికి స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పీకల్లోతు నీటిలో దిగి పాడె మోయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు మార్గంలో పెరిగిపోయిన తుప్పలు, డొంకలు ఇబ్బందులను మరింత తీవ్రం చేస్తున్నాయి. దీనిపై పాలకులు దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. – బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే

పీహెచ్‌సీల్లో నిలిచిన ఓపీ సేవలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దశల వారీగా నిరసన చేపడుతున్న పీహెచ్‌సీ వైద్యులు సోమవారం నుంచి ఓపీ సేవలు నిలిపేశారు. అత్యవసర వైద్యం తప్ప మిగిలిన సేవలు నిలిపేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రిలో నర్సులు, వైద్య సిబ్బంది రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించకపోతే ఐదు రోజుల్లో సమ్మెకు దిగుతామని ఈనెల 22న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు సోమవారం నుంచి వైద్యులు ఓపీ సేవలు నిలిపేశారు. జిల్లా వ్యాప్తంగా నిలిచిన వైద్యసేవలతో రోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించడం, కాలానుగుణ పదోన్నతులు అమలు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నుంచి ఓపీ సేవలు నిలిపేశారు. మంగళవారం నుంచి ఆరోగ్య కేంద్రాలకు రాకుండా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.

తుమ్మపాల పీహెచ్‌సీ

సామాజిక ఆసుపత్రుల వైద్యుల సేవలు అందుబాటులోకి ..

ఆరోగ్య కేంద్రాల్లో నిలిచిన ఓపీ సేవలను జిల్లాలోని సామాజిక ఆసుపత్రుల్లో ఉన్న ఎంబీబీఎస్ వైద్యులతో చేయించేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. మంగళవారం నుంచి వీరిని పీహెచ్‌సీల్లో వైద్య సేవలకు పంపిస్తాం. జిల్లాలోని 424 మంది ఏఎన్ఎం, ఎంఎల్‌హెచ్‌పీలు 424 మంది ఉన్నారు. వీరితో సేవలు అందిస్తాం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ హైమావతి, డీఎంహెచ్‌ఓ

విశాఖ నుంచి అరకుకు కారవాన్ ప్రయాణం

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ నగరం నుంచి అరకు వరకు ప్రత్యేక ప్యాకేజీ రూపంలో త్వరలో నడపనున్న కారవాన్ వాహనాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. కార్వాన్ విశేషాలను జిల్లా పర్యాటక శాఖ ఆర్‌డీ కల్యాణిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే వాహనాన్ని ప్రారంభించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. పర్యాటక శాఖ అధికారి మాధవి పాల్గొన్నారు.

జీఎస్టీ సంస్కరణలతో తగ్గిన వాహనాల ధరలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) సంస్కరణలతో వాహనాల ధరలు తగ్గాయని వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ టి.శేషాద్రి, జిల్లా రవాణాశాఖాధికారి మనోహర్ తెలిపారు. అనకాపల్లిలో సోమవారం జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపు ప్రయోజనాలను ప్రజలకు వివరించేలా కార్యక్రమాన్ని చేపట్టారు. వాహనాల ధరలు ఎంతెంత తగ్గాయో వివరించేలా కరపత్రాలు పంపిణీ చేశారు. అసిస్టెంట్ కమిషనర్లు సింధుప్రియ, కృష్ణారావు, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.

సేంద్రియ ఉత్పత్తులను వినియోగించాలి

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: సేంద్రియ ఉత్పత్తులను వినియోగించాలని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన సేంద్రియ ఎరువుల స్టాల్‌ను పరిశీలించారు. ఈ ఎరువుల వినియోగంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు.

చదువు.. పెళ్లికి.. తోడుగా

నక్కపల్లి, న్యూస్‌టుడే

పొదుపు సంఘాలకు ఎప్పటికప్పుడు ఆర్థిక అండదండలు అందిస్తున్న ప్రభుత్వం తాజాగా మరో రెండు పథకాలతో ముందుకొస్తోంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లకు స్వల్ప వడ్డీకే రుణాలు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. దీని ద్వారా లక్షలాది కుటుంబాలకు తోడ్పాటు లభించనుంది.

ప్రస్తుతం ప్రతి కుటుంబం తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటోంది. ఈ క్రమంలో నిరుపేద వర్గాలకు చదువు భారంగా మారడంతో చాలామంది అధిక వడ్డీలకు రుణాలు తెచ్చుకునే పరిస్థితి ఎదురవుతోంది. మరోవైపు ఆడపిల్లలకు కల్యాణం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పొదుపు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలనేది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఇందుకోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి పథకాల అమలుకు నిర్ణయించింది. ఇందు కోసం అవసరమైన మార్గదర్శకాలను రూపొందించింది. స్త్రీనిధి ద్వారా కనీసం రూ. 10 వేలు మొదలుకుని, గరిష్ఠంగా రూ. లక్ష వరకు సాయం అందించే విషయాన్ని పరిశీలిస్తోంది. దీనికి కేవలం 25 పైసల వడ్డీతో తీసుకున్న రుణ పరిమితి ఆధారంగా గరిష్ఠంగా 48 నెలల్లో దీన్ని చెల్లించే వెసులుబాటు కల్పించనుంది.

> **ప్రస్తుతం స్త్రీనిధి ద్వారా ఇతర అవసరాలకు నిధులిస్తున్నా, దీనికి వడ్డీ రూపాయి వరకు ఉంటుంది. రుణ పరిమితి రూ. 50 వేల లోపు ఉంది. తాజాగా ప్రకటించిన రెండు పథకాల్లో పావలా వడ్డీకే అవసరమైన రుణాలను ఇవ్వాలని యోచిస్తోంది**

జిల్లాలో పొదుపు సంఘాల వివరాలు
మొత్తం సంఘాలు: **39,553**
సభ్యులు: **4,09,467**

నిబంధనల ప్రకారమే

✦ సంఘ సభ్యురాలిగా చేరి కనీసం ఆర్నెల్లు గడవాలి.
✦ డ్వాక్రా ద్వారా రుణాలు తీసుకుని, వాటిని సక్రమంగా చెల్లించాలి.
✦ చదువుకైతే గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు, ఆడపిల్ల వివాహానికి రుణం ఇస్తారు.
✦ చదువుకైతే దరఖాస్తు చేసిన 48 గంటల్లోగా ఖాతాకు జమ చేస్తారు. పెళ్లికి సంబంధించి తుది పరిశీలన తర్వాత వేస్తారు.
✦ చదువు/వివాహం కోసం తీసుకునే రుణాలకు సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుంది.

మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు శ్రీరామరక్ష: ఎంపీ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు శ్రీరామరక్ష ఉంటుందని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. పట్టణంలోని డీఐసీ సెంటర్ వద్ద సోమవారం స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 123 రకాల వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. జీఎస్టీ స్లాబ్ సవరణలతో మందుల ధరలు తగ్గాయన్నారు. ఈ శిబిరంలో మహిళలకు వైద్య నిపుణులు పరీక్షలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, తెదేపా జిల్లా అధ్యక్షులు తాతయ్యబాబు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి హైమావతి, డీసీహెచ్ఎస్ శ్రీనివాసరావు, తెదేపా నాయకులు రత్నాకర్, సురేంద్ర, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ డీడీ నాయుడు, శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.

వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ

✦ పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ఎంపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 33 మందికి రూ. 25,55,543 విలువ చేసే చెక్‌లను ఆయన అందజేశారు.

అన్యాయం చేయను.. అండగా ఉంటా!

నక్కపల్లి, న్యూస్‌టుడే: బల్క్ డ్రగ్ పార్కు విషయంలో మీ అందరికీ న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వద్దకు గ్రామం నుంచి ఓ కమిటీని తీసుకెళతానని మంత్రి వంగలపూడి అనిత రాజయ్యపేట మత్స్యకారులకు హామీ ఇచ్చారు. 16 రోజులుగా స్థానిక మత్స్యకారుల ఆందోళన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఆమె ఈ గ్రామానికి వచ్చారు. ఇక్కడ బహిరంగ వేదికపైకి వెళ్లి ప్రజలతో చర్చించారు. స్థానిక నాయకులు ఇక్కడి సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటికే ఉన్న హెటెరో కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు మరిన్ని రసాయన పరిశ్రమలు వస్తే తీవ్ర ఇబ్బందులు పడతామన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజల్లో అనుమానాలు, ఆందోళన తనకు అర్థమయ్యాయన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లేందుకు అంతా ఓ కమిటీగా ఏర్పడాలని చెప్పారు. మిమ్మల్ని మభ్య పెట్టాలని, మీ ద్వారా లాభపడాలనిగాని నేనెప్పుడూ భావించలేదంటూ స్థానిక గ్రామదేవత నూకతాతపై ప్రమాణం చేశారు. సమావేశం ముగించి వెళుతున్న తరుణంలో ఆమె ప్రతిపాదనను తిరస్కరిస్తూ కొందరు తక్షణ న్యాయం కావాలంటూ నినాదాలు చేస్తూ మంత్రి అనిత కాన్వాయ్ ముందు ఆందోళనకు దిగారు.

★ అమాయకులైన రాజయ్యపేట మత్స్యకారులతో బయటి వ్యక్తులు వచ్చి రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని, ఇది సరికాదని మంత్రి అనిత పేర్కొన్నారు. సారిపల్లిపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఎవరితోనైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారి తరఫున మత్స్యకారులకు క్షమాపణ చెబుతున్నట్లు వెల్లడించారు. కాన్వాయ్ అడ్డగింత విషయం తెలుసుకుని కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్‌సిన్హా మంత్రిని కలిసి కొద్దిసేపు మాట్లాడారు.

మాట్లాడుతున్న అనిత.. మంత్రి వాహన శ్రేణిని చుట్టుముట్టిన మత్స్యకారులు

(c) eenadu

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ

32 ఫిర్యాదుల స్వీకరణ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: చట్ట పరిధిలోని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 32 ఫిర్యాదులు వచ్చాయి. వీరితో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదనపు ఎస్పీ దేవ ప్రసాద్ పాల్గొన్నారు.

IN THE COURT OF THE HON'BLE VI ADDL DISTRICT AND SESSIONS JUDGE, RANGA REDDY DISTRICT AT: KUKATPALLY
O.S.No. 152 OF 2015
Between:
Smt. KOYI NAGA CHANDRIKA W/o Late Koyi Narendra Babu. aged about 46 years Occ: Housewife. R/o H.No: 5-212 Deepthi Sri Nagar, Road No: 14, Madinaguda, Serilingampally, K.V Ranga Reddy District, Pincode: 500049 ... Plaintiff
And
1) The Tahsildar, Serlingampally Mandal, Ranga Reddy District Telangana Pincode: 500046
2) The Tahsildar, Amenpur Mandal, (Patanchervu Mandal), Sangareddy District, Telangana, Pincide: 502319
3) The MRO, Parwada Mandal (Old Lankalapallem Mandal), Anakapalli District, Andra Pradesh, Pincode-531021
4) The MRO, Guntur Rural Mandal (Old Nallpadu Mandal), Guntur District Andra Pradesh, Pincode: 522002
5) All Concerned.. ...Defendants
To,
ALL CONCERNED
NOTICE
The above Plainfiff has filed the above suit to declare her as only legal heirs of the deceased Koyi Narendra Babu S/o Koyi Shankar Rao, who died at his residency Dated on 08-01-2016. The said case stands posted to 16-10- 2025 at 10-30 A.M. If anybody has got any objection for grant of the above relief in favour of the said Plaintiff, they may file their objections before the Hon'ble VI ADDL DISTRICT AND SESSIONS JUDGE, RANGAREDDY DISTRICT, AT: KUKATPALLY on the said date. Otherwise, the matter will be heard and decided as per the Procedure.
// BY ORDER //
Sd/- M/s BRENDON GROSS, SATHISH PERLA
Advocates for Plainfiffs, Sec-bad
Cell No: 7416895837

రామోజీరావు ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాం

డాల్ఫిన్ హోటల్స్ 28వ వార్షికోత్సవంలో ఎండీ విజయేశ్వరి

డాల్ఫిన్ హోటల్స్ 28వ వార్షికోత్సవంలో మాట్లాడుతున్న రామోజీ ఫిల్మ్‌సిటీ, డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సీహెచ్ విజయేశ్వరి. చిత్రంలో రామోజీరావు మనవడు సుజయ్, డాల్ఫిన్ హోటల్స్ కన్సల్టెంట్ తిమ్మయ్య, జీఎం శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ విపిన్ సింఘాల్ తదితరులు

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రామోజీ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ రామోజీరావు ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని రామోజీ ఫిల్మ్‌సిటీ, డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ విజయేశ్వరి పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో సోమవారం నిర్వహించిన డాల్ఫిన్ హోటల్స్ 28వ వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామోజీరావు మనవడు సుజయ్, డాల్ఫిన్ హోటల్స్ వైస్ ప్రెసిడెంట్ విపిన్ సింఘాల్, కన్సల్టెంట్ తిమ్మయ్య, జీఎం శ్రీనివాస్, వివిధ విభాగాల ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా విజయేశ్వరి మాట్లాడుతూ... ఉద్యోగులతో కలిసి డాల్ఫిన్ హోటల్స్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నామన్నారు. ఆతిథ్య రంగంలో అత్యుత్తమ సేవలందించినందుకు ఎఫ్‌హెచ్ఆర్ఏఐ ఆధ్వర్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నుంచి అవార్డు అందుకున్న విజయేశ్వరికి ఉద్యోగులు అభినందనలు తెలిపారు. అనంతరం సుజయ్ మాట్లాడుతూ... ఆతిథ్య రంగంలో ఇచ్చిపుచ్చుకోవడం ఉండదని, సంతోషంగా సేవలందిస్తేనే గుర్తింపు లభిస్తుందన్నారు.

ఉద్యోగులకు అవార్డులు.. సత్కారం...

డాల్ఫిన్ హోటల్స్ ఉద్యోగుల్లో లాయల్టీ అవార్డులకు ఎంపికైన 15 మందికి 8 గ్రాముల చొప్పున బంగారు నాణేలు బహూకరించి సత్కరించారు. 53 మందికి ఎచీవ్‌మెంట్ అవార్డులు, ఏడుగురికి ఉత్తమ ఎగ్జిక్యూటివ్ అవార్డులు, ఇద్దరికి మేనేజీరియల్ ఎక్సలెన్స్ అవార్డులు, 10 మందికి పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డులు, 8 మందికి బ్రైట్ బిగినర్స్ అవార్డులు, నలుగురు మహిళలకు ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేశారు. యూనిట్, గ్రూప్ స్థాయి క్విజ్ విజేతలకు బహుమతులు అందజేశారు. డాల్ఫిన్ హోటల్స్ ఉద్యోగులుగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న 18 మంది ఉద్యోగుల కుటుంబాలను పురస్కారాలతో సత్కరించారు. వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సాంస్కృతిక ప్రదర్శనలతో అబ్బురపర్చారు. ఆటపాటలతో సందడి చేశారు. వారితో కలిసి ఎండీ సీహెచ్ విజయేశ్వరి బతుకమ్మ ఆడారు.

383 కేజీల గంజాయి స్వాధీనం

కాకినాడ: కారులో తరలిస్తున్న 383.820 కేజీల గంజాయిని కాకినాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్ సోమవారం ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉన్న ఓ కారులో కొందరు గంజాయి రవాణా చేస్తూ జొన్నాడ టోల్‌ప్లాజా వద్ద సిబ్బందిని ఢీకొని పరారయ్యారు. అక్కడి పోలీసుల సమాచారంతో జగ్గంపేట, కిర్లంపూడి పోలీసులు కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పోలీసులను చూసి కారు డ్రైవర్ వెనక్కి తిప్పే క్రమంలో లారీని ఢీకొట్టి ప్రతిపాడు వైపు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో చినబ్రహ్మదేవం వెళ్లే రోడ్డులో పొలాల్లో ప్లాస్టిక్ కవర్లో ప్యాకెట్లు ఉన్నాయనే సమాచారంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా 350 కిలోల బరువు గల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. నిందితుల కారును ముక్కోలు పుంత రోడ్డులో సోమవారం పట్టుకున్నారు. అందులో 28.250 కిలోల దొరికింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

SHRIRAM Finance
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
నమోదిత కార్యాలయం : శ్రీ టవర్స్ ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్,గిండి,చెన్నై-600032.
ఆఫీస్ చిరునామా : డి.నెం.20-1-10/8, 2వ అంతస్తు, సూపర్ బజార్ కాంప్లెక్స్, మెయిన్‌రోడ్ , కాకినాడ - 533 001
(రూల్8(1)ప్రకారం భౌతిక స్వాధీనత ప్రకటన (స్థిరాస్తికొరకు)
SARFAESI చట్టం యొక్క 13(4) సెక్షన్ క్రింద భౌతిక స్వాధీనం కొరకు
రిఫరెన్స్:లోన్ అకౌంట్ నెం.TUNIBTF2205310001
మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో 'శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్') (గౌరవనీయులైన ఎన్.సి.ఎల్.టి చెన్నై ఆదేశాల మేరకు 09-11-2022న సి.పి నెం.69-76 ఆఫ్ 2022 తో 'శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్'ను శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌తో విలీనం చేయబడినది .తదనంతరం ది.30-11-2022 నుండి మెస్సర్స్ [illegible]
1)నీలికుండి శ్రీనివాసరావు తండ్రి. నాగేశ్వరరావు, వైష్ణవి ఎలక్ట్రికల్ మరియు హార్డ్‌వేర్ [illegible] డి.నెం.3-33,తిమ్మాపురం-531 083, ఎస్.రాయవరం మండలం, విశాఖపట్నం జిల్లా.
2) [illegible] శ్రీనివాసరావు తండ్రి. నాగేశ్వరరావు,వ్యాపారం చిరునామా: డి.నెం.1-143/08-26, ఎస్.హెచ్-16 ప్రక్కన,పెదగుమ్ములూరు-531 083,ఎస్.రాయవరం మండలం, విశాఖపట్నం జిల్లా. నివాస చిరునామా:డి.నెం.3-33,తిమ్మాపురం-531 083, ఎస్.రాయవరం మండలం, విశాఖపట్నం జిల్లా.
3) నీలికుండి అశ్విని, భర్త: శ్రీనివాసరావు , డి.నెం.3-33,తిమ్మాపురం-531 083, ఎస్.రాయవరం మండలం, విశాఖపట్నం జిల్లా.
4)నీలికుండి నాగేశ్వరరావు, తండ్రి. కొండయ్య ,కన్‌స్ట్రక్షన్ వ్యాపారం, డి.నెం.3-33,తిమ్మాపురం-531 083, ఎస్.రాయవరం మండలం, విశాఖపట్నం జిల్లా
వారు చెల్లించవలిసిన బకాయిమొత్తం లోన్ అకౌంట్ నెం.TUNIBTF2205310001 క్రింద 19.08.2024 తేది నాటికి రూ. 43,70,779/-(అక్షరాల నలభై మూడు లక్షల డబ్బై వేల ఏడు వందల డబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే) + వడ్డీ మరియు జరిమానాలతో గల కాంట్రాక్టువల్ చార్జీలతో కలిపి నోటీసు తేదీ నుండి 60 రోజులలోగా చెల్లించవలసినదిగా తేది. 19.08.2024 న డిమాండ్ నోటీసు జారీచేయడమైనది.
ఋణగ్రహీతలు బకాయిసొమ్మును తిరిగి చెల్లించడంలో విఫలమైనందున ఈ దిగువ సంతకందారుడు సదరు చట్టములోని సెక్షన్ 13(4)ప్రకారం సదరు చట్టములోని అనుబంధమైన సదరు రూల్స్, 2002 నందలి రూలు 8 ప్రకారము దిగువ పేర్కొన్న ఆస్తిని(అనగా ఖాళీ స్థలమును) తేది. 25.09.2025 న స్వాధీనత తీసుకోవడమైనదని ఋణగ్రహీత మరియు ప్రత్యేకించి సాధారణ ప్రజానీకమునకు ఇందుమూలముగా తెలియజేయడమైనది.
ఈ ఆస్తి విషయమై ఎవరూ ఎటువంటి లావాదేవీలు జరుపరాదనియు, ఎటువంటి లావాదేవీలైనా ప్రస్తుతం చెల్లించవలసిన బకాయిమొత్తం లోన్ అకౌంట్ నెం.TUNIBTF2205310001 క్రింద 19.08.2024 తేది నాటికి రూ. 43,70,779/-(అక్షరాల నలభైమూడు లక్షల డబ్బై వేల ఏడు వందల డబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే)+ ఇప్పటివరకు వడ్డీ మరియు ఇతర కాస్టులు, చార్జీలు మరియు ఖర్చులతో కలిపి మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి ఛార్జికి లోబడి ఉండునని ప్రత్యేకించి ఋణగ్రహీతలను మరియు సాధారణ ప్రజానీకమునకు ఇందుమూలముగా హెచ్చరించడమైనది.
TUNIBTF2205310001 - నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్ దస్తావేజు నెం.3584/2022 ద్వారా నీలికుండి నాగేశ్వరరావు గారిచే తనఖా ఉంచిన ఆస్తి:
ఆస్తి యొక్క షెడ్యూలు
అనకాపల్లి జిల్లా, నక్కపల్లి సబ్-జిల్లా, ఎస్.రాయవరం మండలం, తిమ్మాపురం గ్రామపంచాయితీ మరియు గ్రామం, 3వ వార్డు, రేవుపోలవరం వెళ్ళే రోడ్డుకు ఎడమవైపు, పాత ఎస్ నెం. 115, కొత్త ఎస్ నెం. 115/13లో మొత్తం విస్తీర్ణములో యు॥ 0.10 సెంట్లలలో యు॥ 0.04 సెంట్లు లేదా 0.016 హెక్టార్లు లేదా 193.6 చ॥గ॥ లేదా 161.462చ॥ మీ॥ సమీప డి.నెం. 3-45 తో గల స్థలము ఈ దిగువ హద్దులలో: తూర్పు:గోర్జ, దక్షిణం:రేవుపోలవరం వెళ్ళే రోడ్డు పడమర: ఎన్ రాజు గారికి చెందిన స్థలం ఉత్తరం: గోర్జి.
ప్రదేశం:కాకినాడ
తేదీ:25.09.2025
సం/-అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

కాలితో పరీక్ష రాసి.. విజయం సాధించి..

సింహాచలం నాయుడుతో మాట్లాడుతున్న విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పుట్టుకతో రెండు చేతులు వైకల్యం. ఏమాత్రం అధైర్య పడకుండా డైట్, డిగ్రీ వరకు చదివాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎడమ కాలితో పరీక్ష రాసి ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికయ్యాడు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిశెట్టిపాలెంకి చెందిన దివ్యాంగుడు జామి సింహాచలం నాయుడు. ఈయన విద్యాభ్యాసం విశాఖ జిల్లాలో చేయడంతో లోకల్ కేటగిరీ కింద విశాఖ జిల్లా నుంచే ఎంపికయ్యాడు. రాష్ట్ర స్థాయిలో 320వ ర్యాంకు రాగా, దివ్యాంగుల కేటగిరీలో 4వ ర్యాంకు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. ఈయన్ను సోమవారం విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు కవిత విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సింహాచలంను కలెక్టర్ సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలన్నారు.

అర్జీదారుల సమస్యలు సకాలంలో పరిష్కరించాలి

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అర్జీదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో వివిధ ప్రాంతాలకు చెందినవారు ఫిర్యాదు చేశారు. వీరితో కలెక్టర్ నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును అధికారులు పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. పరిష్కారం కాని సమస్యలను ఫిర్యాదుదారుడికి వివరించాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

★ తుమ్మపాలలో నీట మునుగుతున్న పొలాలను రక్షించాలని కోరుతూ ఈ గ్రామ రైతులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలో అనుమతులు లేకుండా లేఅవుట్ వేసి గోడ కట్టడంతో పొలాల్లో నీరు నిలిచిపోతోందన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా పరిష్కరించేలా కలెక్టర్ చొరవ చూపాలని వినతిపత్రం అందజేశారు.

కలెక్టరేట్ వద్ద తుమ్మపాల గ్రామస్థుల నిరసన

EENADU eClassifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

Cyan గోల్డ్‌లోన్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ రేటుకు కొనబడును (లేదా) గ్రాముకు 8,800/- రూ॥ లోన్ ఇవ్వబడును. Ph.: 9700047444.

WANTED DEALERS/AGENTS

ప్రముఖ సోలార్ కంపెనీలో పనిచేయుటకు విశాఖ అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం పరవాడ ఏరియాలలో మార్కెటింగ్ ఏజెంట్స్ కావలెను. ✆ 9989224110.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్ అంతటా Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్స్ కు సులభ వాయిదా పద్ధతిలో గాని, నెలవారీ వడ్డీ పద్ధతిలో గాని పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి, ✆ 73862 01191.

HOME NEEDS

HOME APPLIANCES

EXCHANGE OFFER UPTO 50% OFF ఆన్‌లైన్ ధరలకంటే తగ్గింపు ధరలు
GAS STOVE GRINDER MIXY COOKER
GAYATRI HOME APPLIANCES Opp. Veterinary Hospital, Near Judge Court, Vizag.
0891-2755924, 9849133533

REAL ESTATE

FLAT FOR SALE

DWARAKANAGAR

New 950sft 2bhk EF 3bhk 1250WF 700sft 1bhk EF with car park lift Gen.etc @Maduranagr Nr, DWK. Ph: 9246622644, 9063703383

HOUSE FOR SALE

GENERAL

గాజువాకలోని సర్దార్ నెస్ట్‌లో 240 చదరపు గజాల విస్తీర్ణంలో నివశించడానికి సిద్ధంగా ఉన్న 3 BHK ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి ఉంది. ధర 1.05 కోట్లు (చర్చించుకోవచ్చు). నిజమైన కొనుగోలుదారులు మాత్రమే. సంప్రదించండి: 8978667999, 9959911241.

PLOT FOR SALE

BHOGAPURAM

దసర ఆఫర్: Reg. ఫ్రీ. భోగాపురం-నాతవలస టోల్‌గేట్ @ 10999/- & పూసపాటిరేగ- 5500 & 6500, రణస్థలం- 3500/-. ✆ 9100926640.

GENERAL

మా ప్రియమైన కస్టమర్స్‌కి గోల్డెన్ ఛాన్స్
❖1000 చ॥గ॥ కొనుగోలు చేసినవారికి 6 లక్షలు విలువ గల కారు
❖ 500 చ॥గ॥కి 3 లక్షలు విలువచేసే గోల్డ్ ఫ్రీ
❖ 350 చ॥గ॥కి 1,75,000 విలువచేసే గోల్డ్ ఫ్రీ
☛భోగాపురం ఇంటర్నేషనల్ దగ్గర
☛విజయనగరం 5th బెటాలియన్ ఎదురుగా
☛కొత్తవలస గోల్డ్‌స్టార్ జంక్షన్ దగ్గర
VMRDA APPROVED LAYOUTS
✆7330811149

TO LET

SIRIPURAM

AC Furnished Room with Kitchen Cellar VIP Rd. Rent Cot Bed Table Chair Geyser Wifi Washing CC. 9290876448, 9848194142.

JOBS

Reputed Construction Co. Requires Sr & Jr Engineers (Site & Office) Salary/Position based on Experience Walk-in Interviews on 29th & 30th, Oct-1, 2025. 8328335856.

Wanted- Ex-Servicemen Para-Military Personnel Age Limit Below 45Yrs. Central Govt Rates and Free Accommodation Facility available. 8925801859, 8939815415.

రామకృష్ణ గ్రూప్ (AP NO:1) HYD, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం.ఇంటర్వ్యూ VJA ✆ 9502591122, 9573691122

Gunman (Ex. సర్వీస్మెన్, Gun & Licence must) గోపాలపట్నంలో ప్రముఖ జ్యూవెలరీ షాపులో పనిచేయుటకు కావలెను. జీ: 40,000/- PF&ESI డ్యూ 12 గం॥ 55 సం.లోపు 30/31 రో. 9989617278.

ఉచిత శిక్షణ & ఉద్యోగావకాశాలు, భోజనం మరియు వసతి సౌకర్యం. అర్హత: 10th- డిగ్రీ. సంప్రదించండి. 9573366622, 9959617457.

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

SECURITY GUARDS

సెక్యూరిటీగార్డ్స్. మురళీనగర్, ఆటోనగర్ ఏరియాలలో అనుభవంగల గార్డ్స్ కావలెను. అర్హత: 10th, 8 గం॥ డ్యూటీ. వయస్సు: 25 to 50. 9440387815.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

దుక్కి నుంచి నూర్పు వరకు రైతులు అధికంగా యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. కూలీల కొరత తీవ్రంగా ఉండటంతో ఇవి లేకపోతే సాగు చేయలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వం రాయితీపై యంత్రాలు, ఉపకరణాలు ఇస్తోంది.
న్యూస్‌టుడే, అనకాపల్లి

సాగు మంత్రం..

రాయితీపై యంత్రం

రైతేరాజు

● అర్హులైన రైతులు తమ వాటా చెల్లిస్తే రాయితీ మొత్తాన్ని సంబంధిత కంపెనీలకు ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది.

అందించే పరికరాలివీ..: పవర్ టిల్లర్, బ్యాటరీ స్ప్రేయర్, పవర్ స్ప్రేయర్, ట్రాక్టర్‌కు అమర్చేవి, రొటావేటర్, పవర్ వీడర్, బుష్ కట్టర్ అందజేయనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి బి.మోహనరావు చెప్పారు. పవర్ టిల్లర్ చిన్న కమతాలకు ఎంతో ఉపయోగపడుతుంది. దుక్కి నుంచి బోదెలు తీయడం వరకూ అన్నింటికీ పనికొస్తుంది. ఇంధన ఖర్చు తక్కువే. రొటావేటర్ పొలంలో మిగిలిన పంట అవశేషాలను ముక్కలు చేస్తుంది.

బృందాలతో పనిలేదు..

వైకాపా ప్రభుత్వం కస్టమ్ హైరింగ్ కేంద్రాలు (సీహెచ్‌సీ)ను ఏర్పాటు చేసింది. రైతు బృందాలకే యాంత్రీకరణ పరికరాలు అందించింది. అందులోనూ వైకాపా వారికే కట్టబెట్టింది. బృందం వల్ల ఇబ్బందులు ఉన్నాయని, వ్యక్తిగతంగా ఇవ్వాలని రైతులు కోరినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రైతులకు వ్యక్తిగతంగా యంత్రాలను అందజేయాలని నిర్ణయించింది.

గత ఏడాది 1,011 రైతులకు అందజేసింది. వీటి విలువ రూ.6.14 కోట్లు కాగా.. ఇందులో రూ.2.58 కోట్లు రాయితీగా ఇచ్చింది. ఈ ఏడాదీ ఇవ్వనుంది. జిల్లాకు ఎన్ని అవసరం, ఏఏ యంత్రాలు కావాలో రైతు సేవా కేంద్రాల వారీగా వ్యవసాయాధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

యంత్రంతో దమ్ము చేస్తున్న రైతు

రాయితీ ఇలా..: ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు, మహిళ, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం రాయితీపై యంత్రాలు అందిస్తాం. మిగిలిన వారికి 40 శాతం రాయితీ వర్తిస్తుంది. రాయితీగా రూ.లక్ష వరకు అందుతుంది. పవర్ టిల్లర్ ధర రూ.2.5 లక్షలు. రాయితీ పోను రైతు తన వాటాగా రూ.1.5 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. రోటావీటర్‌కు రూ.46 వేలు, పవర్ వీడర్‌కు రూ.35 వేలు రాయితీగా ఇస్తారు.

రైతు ప్రశ్న శాస్త్రవేత్త సలహా

న్యూస్‌టుడే, మారేడుమిల్లి

అంతర పంటలతో..

రబ్బరు రైతుకు ఆదాయం

మొదటి ఏడేళ్లు తోటలను ఖాళీగా ఉంచొద్దు

రబ్బరు సాగు చేసే రైతులకు ఏడేళ్ల వరకు పైసా రాబడి ఉండదు. అప్పటివరకు తోటలను అలాగే వదిలేయకుండా అంతర పంటల సాగు ద్వారా ఆదాయం పొందవచ్చని ఉద్యాన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రాష్ట్రంలో మారేడుమిల్లి ప్రాంతం రబ్బరు సాగుకు అనువైన ప్రాంతం. ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రబ్బరు బోర్డు, రంపచోడవరం ఐటీడీఏ రైతులకు ప్రోత్సాహకాలిస్తోంది.

★ మారేడుమిల్లి, రంపచోడవరం, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతాల్లో 22 గ్రామాలకు చెందిన 271 మంది రైతులు సుమారు 370 ఎకరాల్లో రబ్బరు సాగు చేస్తున్నారు. కొత్తగా 24 గ్రామాలకు చెందిన 309 మంది రైతులను గుర్తించి 516 ఎకరాల్లో సాగు చేయించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే సాగవుతున్న 370 ఎకరాల్లో ప్రస్తుతం 50 ఎకరాల్లోనే రైతులు అంతర పంటలు పండిస్తూ ఆదాయం పొందుతున్నారు.

దోనిరాయిలో రబ్బరు మొక్కల మధ్య మొక్కజొన్న సాగు

ఏఏ పంటలు పండించొచ్చు..

అరటి : హెక్టారుకు 1200 మొక్కలు నాటవచ్చు.
అనాస పనస : హెక్టారుకు 13,500 నాటుకోవచ్చు. దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి.
కూరగాయలు: వంగ, బెండ, పచ్చిమిర్చి, గోరుచిక్కుడు.
వాణిజ్య పంటలు : పసుపు, అల్లం.

ఏడేళ్ల తర్వాత : రబ్బరు మొక్కలు నాటిన ఏడేళ్ల తర్వాత అంతర పంటలుగా కోకో, కాఫీ తోటలతోపాటు నీడలో పెరిగే ఔషధ మొక్కలను సాగు చేయవచ్చు. తోట చుట్టూ కంచెగా జాఫ్రా మొక్కలను పెంచవచ్చని రబ్బరు బోర్డు క్షేత్రాధికారి సాల్మన్‌రాజు పేర్కొన్నారు.



వరి, మొక్కజొన్న సాగు చేస్తున్నా..: గుజ్జుమామిడివలస పంచాయతీ దోని రాయి గ్రామంలో నాలుగు ఎకరాల్లో రబ్బరు తోట ఉంది. గతేడాది వరి తోపాటు మొక్కజొన్న, జొన్న అంతర పంటలుగా సాగు చేశా. ప్రస్తుతం మొక్కజొన్న, జొన్న వేశా.
– బూసారపు వెంకటరెడ్డి, రైతు

? కొత్తగా జాఫ్రా సాగు చేపట్టా. అధిక వర్షాల వల్ల కలుపు సమస్య ఎక్కువైంది. నివారణకు రసాయన మందులున్నాయా.
– డి.సత్యనారాయణ, యు.చీడిపాలెం, కొయ్యూరు మండలం

✔: కలుపు సమస్య అధికంగా ఉంటే ఏ మందులు వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. పవర్ టిల్లర్ యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా సమస్యను నివారించవచ్చు. జాఫ్రా మొక్కలకు నష్టం వాటిల్లకుండా కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.

జాఫ్రాలో కలుపు నివారణ ఇలా..

? ఏడాది వయసున్న కొబ్బరి మొక్కలను మొవ్వు పురుగు ఆశించింది. నివారణకు ఏం చేయాలి.
– గంటా ఈశ్వరరావు, రావికమతం

✔: కొమ్ము పురుగు మొవ్వ భాగంలో చేరి నష్టపరుస్తుంది. నివారణకు తోటలో పశువుల ఎరువు కుప్పలు ఉండకుండా చూసుకోండి. తెగులు ఆశించి పడిపోయిన మొక్కలను కాల్చేయాలి. మూడు నెలలకోసారి కొబ్బరి మొక్కల మొదళ్లలో వేపపిండి, ఇసుక మిశ్రమం వేయాలి. పురుగులను ఆకర్షించే 'రైనోల్యూర్' అనే ఫిరమోన్ లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి.

? వరి చేను పసుపు రంగులోకి మారుతోంది. నివారణ చర్యలు తెలపండి. – రామ్మూర్తి, చౌడపల్లి

✔: వరి దుబ్బుల మొదళ్లలో సుడి దోమ గుంపులుగా ఏర్పడతాయి. ఇవి రసం పీల్చడం వల్ల మొక్కలు బలహీనపడి పోషకాలను కోల్పోతాయి. తద్వారా పంట పసుపు రంగులోకి మారుతుంది. నివారణకు మడుల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేపాకు కషాయం, వేపనూనె వంటివి సమయానుకూలంగా వేసుకోవాలి.

బెల్లం ధరలు తగ్గుముఖం

రకం	గత వారం	ఈ వారం
రంగులు	4,890	4,615
మధ్య	3,750	3,790
నాసి	3,625	3,550

అనకాపల్లి మార్కెట్‌లో గత వారం రోజులుగా రంగు, నాసి రకాల బెల్లం ధరలు తగ్గాయి. రంగులు వంద కేజీలకు రూ.275 ధర తగ్గగా, నాసి రకాలు రూ.75 తగ్గాయి. మధ్య రకాలు రూ.40 ధరలు పెరిగాయి.
–న్యూస్‌టుడే, అనకాపల్లి



రైతుల ప్రశ్నలు, సందేహాలకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం విస్తరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బాలాజీ నాయక్ సమాధానాలు ఇచ్చారు.
– న్యూస్‌టుడే, చింతపల్లి

సాగులో సందేహాలా.. ఫోన్ చేయండి

రైతుల ప్రశ్నలు, సందేహాలకు అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త కేవీ రమణమూర్తి సమాధానాలిస్తారు. మంగళవారం ఉ. 10- సా. 4 గంటలకు వరకు **98496 36324** నంబరుకు ఫోన్ చేయవచ్చు.

ప్రపంచకప్ సంబరానికి వేళాయె!

మహిళల క్రికెట్ పోటీలకు సన్నాహాలు | **నగరంలో ఐదు మ్యాచ్‌లకు ఏర్పాట్లు**

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: భారత పురుషుల జట్టు 'ఆసియా కప్'ను గెలుపొందడంతో యావత్ దేశం ఉప్పొంగిపోతోంది. అందులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ రాణించిన తీరు అభినందనలు అందుకుంటోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా క్రికెట్ కబుర్లే. ఇదే తరుణంలో ఆ సంబరాలకు కొనసాగింపు అన్నట్లు మహిళా ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి అంతా సిద్ధమైంది.

★ గువాహటిలో మంగళవారం నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఎనిమిది దేశాలు తలపడే ఈ మహా సంగ్రామంలో భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో ఎలాగైనా ట్రోఫీని కైవసం చేసుకోవాలని, తొలిసారి దేశానికి ట్రోఫీని అందివ్వాలని కసరత్తు చేస్తోంది. స్వదేశీ పిచ్‌లపై భారత జట్టు క్రీడాకారిణులు మరో మారు సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు.

★ ప్రపంచ కప్ మ్యాచ్‌లలో విశాఖకు ఐదు కేటాయించారు. క్రికెట్ అభిమానులు తిలకించేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. త్వరలో ఆన్‌లైన్‌లో ఇందుకు సంబంధించిన టికెట్ల విక్రయాలు ప్రారంభంకానున్నాయి. నగరంలో జరగనున్న మ్యాచ్‌ల నిర్వహణకు ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టిసారించింది. స్టేడియంను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పోటీల్లో విజేత జట్టుకిచ్చే ట్రోఫీని కొద్ది రోజుల కిందట విశాఖకు తీసుకువచ్చారు. స్టేడియంతో పాటు నగరంలో పలు ప్రాంతాల్లో ప్రదర్శించగా అభిమానులు ఆసక్తిగా తిలకించారు.

ఏసీఏ-వీడీసీఏ అంతరాతీయ స్టేడియంలో మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడంటే...
★ అక్టోబరు 9: భారత్- దక్షిణాఫ్రికా
★ 12: భారత్ - ఆస్ట్రేలియా
★ 13: దక్షిణాఫ్రికా - బంగ్లాదేశ్
★ 16: ఆస్ట్రేలియా - బంగ్లాదేశ్
★ 26: ఇంగ్లాండ్- న్యూజిలాండ్

బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలి

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేస్తున్నట్లు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెంటనే ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కమిటీల పేరిట కాలయాపన చేయకుండా మత్స్యకారుల మనోభావాలను అర్థం చేసుకోవాలని కోరారు.

కీచక తండ్రికి మరణించే వరకు జీవిత ఖైదు

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: ముక్కు పచ్చలారని నాలుగేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన కన్న తండ్రికి మరణించే వరకు జీవిత ఖైదుతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.5లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తి రాజశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. భీమిలికి చెందిన సంతోష్ ఓ బంగారు నగల దుకాణంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. 2025 ఏప్రిల్ 15న రాత్రి విధులకు వెళ్లాడు. రాత్రి సుమారు 11గంటల సమయంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లు అతని వద్దకు వచ్చారు. ఇద్దరు చిన్నపిల్లలను ఓ వ్యక్తి తీవ్రంగా కొడుతున్నాడని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ మేరకు సంతోష్ భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మద్యం మత్తులో ఉన్న తండ్రి ఇద్దరు పిల్లలను కొట్టినట్లు గుర్తించారు. నాలుగేళ్ల కుమార్తెకు రక్తస్రావం కావడం పోలీసులు చూసి ఏం జరిగిందని ప్రశ్నించారు. తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీల్లో లభించిన దృశ్యాలు, వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా బాలికపై కన్నతండ్రే లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైంది. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి పైవిధంగా శిక్ష విధించారు. అప్పటి మహిళా పోలీసు స్టేషన్ ఏసీపీ సి.హెచ్. పెంటారావు కేసు దర్యాప్తు చేశారు.

నీటిలో మునిగి ఇద్దరి మృతి

మోహనరావు అప్పలరాజు

దేవరాపల్లి, న్యూస్‌టుడే : దేవరాపల్లి మండలంలో సోమవారం వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఇందులో ఒకరు పదో తరగతి విద్యార్థి కాగా మరొకరు విద్యా కమిటీ ఛైర్‌పర్సన్ భర్త. దీంతో ఈ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తెనుగుపూడికి చెందిన పెనగంటి మోహనరావుతో పాటు (15) అతని స్నేహితుడు రొంగలి హేమంత్ కలిసి తమ కల్లాలకు సమీపంలో తారురోడ్డుకు ఆనుకుని ఉన్న రాజ చెరువు దగ్గరకు కాలకృత్యాల నిమిత్తం వెళ్లారు. ఈ సమయంలో మోహనరావు ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగిపోయాడు. దీన్ని చూసిన హేమంత్ కేకలు వేయడంతో కొందరు స్థానికులు బాలుడి ఆచూకీ కోసం చెరువులో గాలించారు. కొంతసేపటికి విగతజీవిగా ఉన్న బాలుడిని బయటకు తీశారు. అప్పటికే దీనిపై సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తమ ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు రమణ, దేవి కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు దేవరాపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అదే తరహాలో మండలానికి చెందిన బోయిలకింతాడ పాఠశాల విద్యా కమిటీ ఛైర్‌పర్సన్ భర్నికాన రత్నం భర్త భర్నికాన అప్పలరాజు (35) సోమవారం కాలకృత్యాల నిమిత్తం శారదానదికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో మునిగిపోయి మృతి చెందారు. ఇతనికి నవీన్ (14,), ఝాన్సీ (10) ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి భార్య రత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పైడిరాజు తెలిపారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	122	115
లైవ్	144	135
డ్రెస్డ్	209	240
స్కిన్‌లెస్	238	250

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

తెరపై ఈనాడు

అనకాపల్లి: రాజా, సత్యనారాయణ స్క్రీన్-2, పర్తిసాయి, షిర్డిసాయి: ఓజీ రామచంద్ర: మిరాయ్, సత్య నారాయణ స్క్రీన్1: కిష్కింధపురి, వెంకటేశ్వర: లిటిల్ హార్ట్స్ అచ్యుతాపురం: ఎస్‌టీబీఎల్ సినీవరల్డ్ స్క్రీన్-1, స్క్రీన్-2: ఓజీ

వేడుకగా గరుడ వాహన సేవ

నక్కపల్లి, న్యూస్‌టుడే: వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉపమాక వెంకన్నకు సోమవారం రాత్రి నిర్వహించిన గరుడ వాహన సేవ వేడుకగా సాగింది. స్వామివారికి విశేష పూజలు చేసిన తర్వాత గరుడ వాహనంపై అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు.

స్వామిని ఊరేగిస్తున్న భక్తులు

దసరా పండగ రద్దీ

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: అనకాపల్లి ఆర్టీసీ బస్‌స్టేషన్ దసరా సందర్భంగా సోమవారం కిక్కిరిసింది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించారు. రద్దీ పెరగడంతో కొన్ని మార్గాల్లో అదనపు సర్వీసులు నడిపారు. అయినప్పటికీ రద్దీ తగ్గలేదు.

బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు

అ వీ ఇ వీ

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ఆర్డీఎస్ఎస్ పనుల్లో భాగంగా మంగళవారం విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ కె.రాజశేఖర్ తెలిపారు. కుమారపురం, ఈదటం, కందిపూడి, చినకందిపూడి, రాజగోపాలపురం గ్రామాలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదని చెప్పారు.

శిరస్త్రాణం ధరించని వారికి జరిమానా

కశింకోట, న్యూస్‌టుడే: వాహనదారులు శిరస్త్రాణం ధరించకపోతే రూ.1035 జరిమానా తప్పదని సీఐ అల్లు స్వామినాయుడు హెచ్చరించారు. సోమవారం బయ్యవరం కూడలిలో శిరస్త్రాణం ధరించని వారికి జరిమానాలు విధించారు. ఎస్సై పి.మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీ

డిజిటల్ క్యూఆర్ కోడ్ పోస్టర్ల విడుదల

కోటవురట్ల, న్యూస్‌టుడే: అన్యాయానికి గురవుతున్న కార్యకర్తలను కాపాడటానికి డిజిటల్ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసినట్లు మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు అన్నారు. సోమవారం కోటవురట్లలో వైకాపా మండల అధ్యక్షులు కిల్లాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దీనికి పోస్టర్లను విడుదల చేశారు.

ఉత్తమ సొసైటీగా తిమ్మరాజుపేట

అచ్యుతాపురం: ఉత్తమ సొసైటీగా తిమ్మరాజుపేట గుర్తింపు పొందిందని సొసైటీ అధ్యక్షులు శరగడం జగ్గ అప్పారావు తెలిపారు. సోమవారం మహాజన సభ ఆయన అధ్యక్షతన జరిగింది. వివరాలను సొసైటీ సీఈఓ అయితంశెట్టి సూరి మహేశ్వరరావు సభ్యులకు వివరించారు. ఈఏడాది 4086 మంది రుణాలు తీసుకున్నారని, రూ. 46 కోట్లు డిపాజిట్లు సేకరించామని చెప్పారు. ఉత్తమ సభ్యులను సన్మానించారు. దుప్పితూరు సొసైటీలో అధ్యక్షుడు దేశంశెట్టి వెంకటరమణ, కొండకర్లలో గొంతిన భక్తిసాయిరాం అధ్యక్షతన మహాజన సభలు నిర్వహించారు.

ఆదర్శ సభ్యులను సన్మానిస్తున్న అప్పారావు

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం

కశింకోట, న్యూస్‌టుడే: మహిళా కార్మికులకు రాత్రి షిప్టులు, 13 గంటల పని విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కశింకోటలో సీఐటీయూ, ఐద్వా ఆధ్వర్యంలో మహిళా కార్మికులు సోమవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి డి.డి.వరలక్ష్మి మాట్లాడుతూ పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాల రూపు మార్చే ప్రయత్నాన్ని మార్చుకోవాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వాలు కృషిచేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రతినిధులు శివలక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

మహిళా కార్మికుల ఆందోళన

మోసాలకు చెక్!

'మన డబ్బులు-మన లెక్కలు' యాప్‌తో ఆర్థిక రక్షణ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

అప్పలనర్సమ్మా.. నమస్కారం.. అచ్యుతాపురం ఎస్‌బీఐలో ఉన్న మీ పొదుపు ఖాతాలో రూ. 5 లక్షలు ఉంది. మీరు రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నారు. దీంతోపాటు మీ సంఘం పొదుపు ఖాతాలో రూ. 50 లక్షలు, అప్పు రూ.కోటి ఉంది. వీటిలో ఏమైనా తేడా ఉండే ఫిర్యాదు చేయడానికి టిక్ మార్కు పెట్టండి. లేదంటే ఇంటూ మార్కు పెట్టండి.

రాష్ట్రంలోని మహిళల ఆర్థిక హక్కులను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం 'మన డబ్బులు-మన లెక్కలు' పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. డ్వాక్రా సంఘాల సభ్యులకు ఒక సంఖ్యను కేటాయించి దీని ఆధారంగా ఫోన్‌లో అప్పు, పొదుపు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మహిళలకు వారి ఆర్థిక వివరాలను తెలుసుకునే ఏర్పాట్లు చేసింది.

ఈయాప్ ద్వారా గ్రామస్థాయిలో జరిగే మోసాలకు కూటమి ప్రభుత్వం పూర్తిగా చెక్ పెట్టనుంది. కొందరి చేతివాటాలు, వసూళ్లల్లో మోసాలు, రుణాలు పంపిణీలో అక్రమాలు, పొదుపు ఖాతాల్లో డబ్బులు మాయం చేయడం, ఒకరి పేరుతో మరొకరు రుణాలు తీసుకోవడం ఇలా అన్ని రకాలైన మోసాలకు ఈ యాప్ ద్వారా విరుగుడు లభిస్తుంది. దీంతోపాటు ఇంటి నుంచే ఫిర్యాదు చేయొచ్చు. జిల్లాలో 39,580 డ్వాక్రా సంఘాలు ఉండగా వీటిలో 4,10,947 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్‌తో వీరందరికి ఆర్థిక హక్కుల రక్షణ కలగనుంది.

డ్వాక్రా మహిళలకు యాప్‌పై వివరిస్తున్న వెలుగు ఉద్యోగులు

అవగాహన కార్యక్రమాలు

ఈ యాప్‌పై డ్వాక్రా మహిళలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించడానికి జిల్లాలో ఐదు మండలాలను ఎంపిక చేశారు. అచ్యుతాపురం, మునగపాక, సబ్బవరం, బుచ్చెయ్యపేట, రావికమతం మండలాల పరిధిలో మహిళలకు సోమవారం సదస్సులు, ర్యాలీలను నిర్వహించి అవగాహన కల్పించారు.

కంపోస్టు యార్డు ఏర్పాటుపై కదలిక

అనకాపల్లి, న్యూస్‌టుడే: పట్టణం నడిబొడ్డున ఉన్న కంపోస్టు యార్డు తరలింపులో కదలిక వచ్చింది. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఈ అంశాన్ని ప్రస్తావించడంతో జీవీఎంసీ అధికారులలో కదలిక వచ్చింది. ఇక్కడ నుంచి కంపోస్టు యార్డు తరలించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఈసమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గత కొన్నేళ్లగా పట్టణంలోని చెత్త అంతటిని తీసుకువచ్చి జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఆవరణలో వేస్తున్నారు. ఈ యార్డును ఆనుకొని జీవీఎంసీ ఉన్నత పాఠశాలతో పాటు నివాస గృహాలు ఉన్నాయి. జీవీఎసీలో పనిచేసే ఉద్యోగులతో పాటు వివిధ పనులపై వచ్చే ప్రజలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఇక్కడ నుంచి తరలిస్తామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈమేరకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గత కొంత కాలంగా దీనిపై దృష్టి పెట్టారు. పట్టణంలో సేకరించిన చెత్తను కార్యాలయం ఆవరణలో వేసి ఇక్కడ నుంచి లారీల ద్వారా విశాఖ తరలిస్తున్నారు. తరలింపు కేంద్రం ఏర్పాటుకు మూడు ప్రాంతాలను పరిశీలించారు. వీటిలో అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలోనే స్థల ఎంపిక పూర్తి చేసి తరలింపునకు అనువుగా అక్కడ పనులు చేపడతారని తెలిసింది.

జీవీఎంసీ కార్యాలయ ఆవరణలో చెత్త

అందరికీ సొంతిల్లు

అనకాపల్లి, నెహ్రూచౌక్, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కార్పొరేషన్ ఛైర్మన్‌లు పీలా గోవిందసత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు, మళ్ల సురేంద్ర తెలిపారు. తెదేపా కార్యాలయంలో సోమవారం 81, 83వ వార్డు పార్టీ కార్యకర్తలతో వీరు సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు. జీఎస్టీ తగ్గడం వల్ల అన్ని వర్గాలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. పార్టీ నాయకులు బొడ్డపు ప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాసరావు, కాండ్రేగుల సత్యనారాయణ పాల్గొన్నారు. తుమ్మపాలలో పార్టీ మండల అధ్యక్షులు కర్రి వెంకట సన్యాసినాయుడు అధ్యక్షతన జరిగిన మండలస్థాయి సమన్వయ సమావేశంలో పీలా గోవింద పాల్గొని తగ్గించిన జీఎస్టీతో కలిగే మేలును ప్రజలకు వివరించాలని కోరారు. నాయకులు తాతయ్యబాబు, నంబారి శ్రీనివాసరావు, ఆడారి గోవిందరావు, తలారి కాశీనాయుడు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పీలా

ఉపాధిని దెబ్బతీయొద్దు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: గెడ్డపోరంబోకు స్థలం నుంచి తమను ఖాళీ చేయించి ఉపాధిని దెబ్బతియ్యాలని చూస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నునపర్తికి చెందిన రజకులు నిరసనకు దిగారు. దీనిపై ఇప్పటికే తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

డీపట్టా భూములు ఆన్‌లైన్ చేయరూ!

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: డీపట్టా భూములను ఆన్‌లైన్ చేయాలని డిమాండ్ చేస్తూ పెదగుమ్ములూరుకు చెందిన పలువురు దళితులు సీపీఎం మండల కార్యదర్శి సత్యనారాయణ ఆధ్వర్యంలో సచివాలయం ముందు ఆందోళన చేపట్టారు. సర్వే చేయాలని ఉన్నతాధికారుల ఆదేశించినా తుప్పలు ఉన్నాయని సర్వే చేయకుండా నిలిపివేశారని తెలిపారు. ఈ కారణంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ పథకాలను అందుకోలేకపోతున్నామని తెలిపారు. ఈ ఆందోళనలో పిల్లి లక్ష్మి, పిల్లి రాజులమ్మ, పులగల తలుపులు, భాస్కర్ పాల్గొన్నారు.

అచ్యుతాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన

ప్రమాదకరంగా నేలబావులు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలిలో ప్రమాదకరంగా మారిన నేలబావుల సమస్యను పరిష్కరించాలని చుక్కల శ్రీనివాసరావు, జేవీరమణ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఏఎస్ఆర్ కాలనీలో రోడ్డు పక్కన ఉన్న బావి పాడైందని, దీన్ని బాగుచేయించాలని కోరారు. దీని చుట్టూ గ్రిల్స్ వేయించాలని కోరారు. అత్తిలివారిచేలో రోడ్లు వేయించాలని, వీధి దీపాలు అన్నీ వెలిగేలా చూడాలని కోరారు.

సరస్వతీ.. నమస్తుభ్యం!

కశింకోటలో సామూహిక అక్షరాభ్యాసాలు

కల్యాణగిరిపై అమ్మవారికి దాడి రత్నాకర్ పూజలు

అనకాపల్లి, కొత్తూరు, కశింకోట, నెహ్రూచౌక్, న్యూస్‌టుడే: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలానక్షత్రం పురస్కరించుకొని నూకాలమ్మ ఆలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. కశింకోట శివారు పిసినికాడలో సరస్వతీమాతగా, త్రిపురాంతకస్వామి దేవాలయంలో అమ్మవారిని శారదాంబగా అలంకరించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు ప్రసాదంగా పంపిణీ చేశారు. కల్యాణగిరిపై కనకదుర్గమ్మను తెదేపా నేత దాడి రత్నాకర్, అచ్యుత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. నిదానందొడ్డి శ్రీకామాక్షిదేవి అమ్మవారికి సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లి సమర్పించారు. గవరపాలెం గౌరీపంచాయతన దేవాలయంలో అమ్మవారు భద్రకాళిదేవిగా దర్శనమిచ్చారు. కొత్తూరు కళాశాల కూడలిలో అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని కార్పొరేషన్ల ఛైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు ప్రారంభించారు.

భక్తిశ్రద్ధలతో బోనాల ఊరేగింపు

పాయకరావుపేట, ఎస్.రాయవరం, కోటవురట్ల, నక్కపల్లి, న్యూస్‌టుడే: పాయకరావుపేట దుర్గానగర్‌లో మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. చిట్టూరి మెట్రోలో శ్రీవర మహాలక్ష్మి అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. తిమ్మాపురం నూకాంబిక అమ్మవారికి దమ్ము రాజు, జ్యోతి దంపతులు అందజేసిన 12 తులాల వెండి పట్టీలను వేలం వేయగా యాడాల శ్రీను, లక్ష్మి దంపతులు రూ. 80 వేలకు దక్కించుకున్నారు. గొట్టివాడలో సారె ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. చినదొడ్డిగల్లులో విద్యార్థులతో సరస్వతీ పూజ చేయించారు. ఉపాధ్యాయ దంపతులు లక్ష్మీనారాయణ, రజిత వీరికి సామగ్రి అందించారు.

అచ్యుతాపురం, మునగపాక, న్యూస్‌టుడే: హరిపాలెం విజయదుర్గమ్మ భక్తులకు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో అక్షరాభ్యాసాలను నిర్వహించారు. జంగులూరులో భవానీ భక్తులు సారెను ఊరేగించి అమ్మవారికి సమర్పించారు.

పాయకరావుపేటలో..

హరిపాలెంలో..

అనకాపల్లిలో పిల్లలతో అక్షరాలు దిద్దిస్తూ..

కొత్తూరులో అన్నసమారాధన

కామాక్షిదేవికి సారె

దుర్గానగర్‌లో బోనాలతో మహిళలు

చినదొడ్డిగల్లులో..

జంగులూరులో ఘటాలతో భక్తులు

ఉదయపు నడకతో గుండె ఆరోగ్యం పదిలం

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: ప్రతిరోజు నడకతో గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ డి.డి.నాయుడు తెలిపారు. పట్టణంలో వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అధ్వర్యంలో సోమవారం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గుండె పనితీరు బాగుండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్లబ్ సభ్యులకు వివరించారు. ప్రస్తుత కాలంలో వృద్ధులలోనే కాకుండా యువతలో సైతం గుండెపోటు ప్రమాదం ఎక్కువైందని పేర్కొన్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనం ఇందుకు ప్రధాన కారణాలని వివరించారు. అనంతరం సభ్యులంతా వైద్యులు నాయుడిని సత్కరించారు. క్లబ్ అధ్యక్షులు రాపేటి నారాయణరావు, సభ్యులు కాండ్రేగుల సత్యనారాయణ, ఆడారి మల్లికార్జునరావు, రామారావు, గంగరాజు, రామకృష్ణారావు, వీరభద్రరావు పాల్గొన్నారు.

అనకాపల్లిలో ప్లకార్డులతో వాకర్స్‌క్లబ్ సభ్యుల ర్యాలీ

ఆకట్టుకున్న మెప్మా బజారు ఉత్పత్తులు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: ఇక్కడి సబ్ కలెక్టరేట్ ఎదుట సోమవారం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటైన అర్బన్ బజారులోని ఉత్పత్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. పొదుపు మహిళలు తయారు చేసిన ముప్పై యూనిట్లతో ఈ స్టాల్ ఏర్పాటైంది. ఆకర్షణీయమైన వస్త్రాలు, మట్టిబొమ్మలు, వన్ గ్రామ్ గోల్డ్, తినుబండారాలు, చెక్క బొమ్మలు తదితర వాటిని ప్రదర్శించారు. వీటి అమ్మకాల ద్వారా రూ.31 వేలు సమకూరినట్లు మెప్మా ప్రతినిదులు తెలిపారు.

జీఎస్టీలో సంస్కరణలతో ప్రయోజనం

పాయకరావుపేట, ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: వస్తు, సేవల పన్నులో (జీఎస్టీ) సంస్కరణలతో అన్ని వర్గాలకు ఎంతో ప్రయోజనం సమకూరిందని ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియంకేరీ తెలిపారు. పట్టణంలోని గ్రామ సచివాలయం-5 పరిధిలో సోమవారం జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంచారు. ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దారు మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్.రాయవరం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఎంపీడీఓ మీనా కుమారి వెలుగు సిబ్బందికి అవగాహన నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ, ఏపీఎం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పేటలో కరపత్రాలు చూపుతున్న అధికారులు, నాయకులు

తగ్గిన రేట్లతో ఏటా రూ. 15 వేల ఆదా

అనకాపల్లి, న్యూస్‌టుడే: జీఎస్టీ రేట్లు తగ్గడం వల్ల ప్రతి కుటుంబానికి ఏటా రూ. 15 వేలు ఆదా అవుతుందని జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ వ్యాపారైనా పాత ధరలతో అమ్మకాలు చేస్తే వెంటనే వాణిజ్యపనులశాఖ అధికారులకు ఫిర్యాది చేయాలన్నారు. ఏపీడీ యల్లపు సంతోష్‌కుమార్, రెవెన్యూ అధికారి కె.రమణ మాట్లాడారు.

పుస్తకం ఆవిష్కరణ

నక్కపల్లి, న్యూస్‌టుడే: సారిపల్లిపాలెంలోని తన క్యాంపు ఆఫీసులో మంత్రి వంగలపూడి అనిత సోమవారం 'మేక్ యువర్ స్పీడ్ అండ్ ఇంప్రెసివ్' పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనకాపల్లి మండలం పాటిపల్లి ఉపాధ్యాయుడు డాక్టర్ విల్లూరి ఉమామహేశ్వరరావు రచించారు. డీఈఓ అప్పారావు నాయుడుతో కలిసి కార్యాలయానికి వచ్చిన ఆయన దీన్ని మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. అనంతరం మంత్రి జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కరపత్రాలను అధికారులు, నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ డి.సీతారామరాజు, కొప్పిశెట్టి వెంకటేష్, గింజాల లక్ష్మణరావు, కురందాసు నూకరాజు, కొప్పిశెట్టి బుజ్జి, అమలకంటి అబద్దం, యేజర్ల వినోద్‌రాజు పాల్గొన్నారు.

పుస్తకం విడుదల చేస్తున్న మంత్రి అనిత

ఉత్సాహంగా హాకీ పోటీలు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి రాజీవ్ క్రీడామైదానంలో సోమవారం జిల్లా స్థాయి హాకీ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. జనసేన నాయకులు రమేష్ నాయుడు, కొఠారు శ్రీనివాసరావు ఈ పోటీలను ప్రారంభించారు. జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో విజేతలకు అందజేయనున్న ట్రోఫీలను ఆవిష్కరించారు. రెండో రోజు నాలుగు జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కె.నరేష్, గిన్ని వరహాలరెడ్డి, రాంబాబు, దుర్గారావు, నాని, చిన్న పాల్గొన్నారు.

ట్రోఫీలను ఆవిష్కరిస్తున్న నాయకులు రమేష్, శ్రీనివాసరావు

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

అచ్యుతాపురం, ఎలమంచిలి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినోత్సవాల్లో భాగంగా సోమవారం అచ్యుతాపురంలో వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. భాజపా ఉపాధ్యక్షులు రాజాన సన్యాసినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ రమాకుమారి, ప్రశాంతి విద్యాసంస్థల ఛైర్మన్ ప్రసాద్ పాల్గొన్నారు.

★ఎలమంచిలి భాజపా కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ వందేళ్ల ఉత్సవ ఏర్పాట్లపై పార్టీ నాయకులతో ఆనంద్‌కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

మందులు అందిస్తున్న ఆడారి ఆనంద్

మహిళలకు ఆరోగ్య పరీక్షలు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఆరోగ్య పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పీహెచ్‌సీ వైద్యాధికారిణులు శ్రావ్య, లిఖిత కోరారు. భోగాపురంలో సోమవారం స్వస్థ్ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైద్యపరీక్షలు నిర్వహించారు. గర్భిణులకు సీమంతాలు నిర్వహించి పోషకాహారాన్ని అందించారు. సర్పంచి లాలం పైడికొండ పాల్గొన్నారు.

గర్భిణులకు సీమంతాలు నిర్వహిస్తున్న ప్రతినిధులు

ఎరువుల పంపిణీ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: కొండకర్లలో ఎరువుల విక్రయాలను పీఏసీఎస్ అధ్యక్షుడు గొంతిన భక్తసాయిరాం సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏట శంకర్‌గోవింద, ఏఈఓ సూర్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

ఎరువులను అందిస్తున్న నాయకులు

మేమున్నాం.. మీకు తోడుగా

అనకాపల్లి- 80085 74722 | పాయకరావుపేట- 80085 74750
ఎలమంచిలి- 80085 74726

అనకాపల్లి, న్యూస్‌టుడే అనకాపల్లి గౌరీ సంఘం రహదారిలో కాలువలు కొన్ని చోట్ల మట్టితో మూసుకుపోయాయి. – కె.చంద్రశేఖర్, అనకాపల్లి, ✓: మట్టి తొలగించి మురుగు ప్రవహించే విధంగా చూస్తాం. – కె.చక్రవర్తి, జోనల్ కమిషనర్

పాయకరావుపేట, న్యూస్‌టుడే పాయకరావుపేట రాజుగారిబీడులోని గ్రామ సచివాలయం వీధిలో కాలువ మురుగుతో నిండిపోయింది. – ఆర్.అప్పారావు, స్థానికుడు, ✓: మురుగు తొలగిస్తాం. – కె.డేవిడ్, ఈవో

పాయకరావుపేట రాజీవ్‌నగర్ కాలనీ, ఇందిరాకాలనీల్లో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. – శ్రీనుబాబు, స్థానికుడు, ✓: కొత్తగా వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తాం. – కె.డేవిడ్, ఈఓ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే పట్టణంలోని విజయరామరాజుపేటలో వీధిలైట్లు కొన్ని చోట్ల వెలగడం లేదు – సునీల్, అనకాపల్లి, ✓: సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. – శివ బ్రహ్మాజీ, ఏఈ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే అచ్యుతాపురం-మార్టూరు రోడ్డులో విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. రాత్రి సమయంలో ఈ రోడ్డులో ప్రయాణం భయంగా ఉంది. – విశ్వనాథ్, అచ్యుతాపురం, ✓: కొత్త దీపాలను ఏర్పాటు చేయడానికి కృషిచేస్తాను. – శ్రీనివాసరావు, ఏఈ

కాజ్‌వేల ఆధునికీకరణ ఎప్పుడో?

పాయకరావుపేట, న్యూస్‌టుడే: కాజ్‌వేల ఆధునికీకరణకు ఎదురుచూపులు తప్పడం లేదు. కుమారపురం-రత్నాయంపేట, వెంకటనగరం-పాల్మన్‌పేట రహదారుల్లో కాజ్‌వేలను గతంలో నిర్మించారు. దీనిపై కాకినాడ, ఉప్పాడ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇదే రోడ్డులో హేచరీలు కూడా ఉన్నాయి. నిత్యం వాహనాల రాకపోకలు అధికంగానే ఉంటాయి. కొన్నేళ్లుగా కాజ్‌వేలకు మరమ్మతులు చేపట్టలేదు. కుమారపురం వద్ద ఉన్న కాజ్‌వే ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు ఎక్కువగా వస్తే నీట మునిగే ప్రమాదముంది. తీరప్రాంతంలో ఉన్న దానికి కొత్తరూపు తీసుకురాలేదు. మదుంల వద్ద పూడిక పేరుకుపోయింది. పిచ్చి మొక్కలు పెరిగాయి. దీంతో నీరు పోయేందుకు వీలుండటం లేదు. గతంలో భారీ వర్షాలకు వచ్చిన వరద నీటితో కాజ్‌వే ముంపు బారినపడింది. రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి పూడిక తొలగించడంతో పాటు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కుమారపురం వద్ద ఉన్న కాజ్‌వే

దసరా బందోబస్తుకు వచ్చి ఎస్సై మృతి

విజయవాడ: దసరా బందోబస్తుకు విజయవాడకు వచ్చిన పూసపాటిరేగ ఎస్సై వడ్డాది శ్రీనివాసరావు (59) కాలుజారి పడి మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి కథనం ప్రకారం.. బందోబస్తు కోసం విజయవాడ వచ్చిన శ్రీనివాసరావు, సిబ్బందికి హనుమాన్‌పేట లాడ్జిలో వసతి కల్పించారు. సోమవారం విధులకు సిద్ధమవుతూ ఎస్ఐ బాత్‌రూమ్‌కు వెళ్లగా అక్కడ కాలుజారి పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఎస్సైను సిబ్బంది గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వారు వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఎస్సై శ్రీనివాసరావు స్వస్థలం అనకాపల్లిగా చెబుతున్నారు.

(c) eenadu

నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

నేడు విద్యుత్ సరఫరా నిలుపుదల

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని కింతలిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ ఉపకేంద్రం పనుల నిమిత్తం గాదిరాయి సబ్‌స్టేషన్ పరిధిలోని జమ్మాదేవిపేట, జాలంపల్లి, ఎల్.పొన్నవోలు తదితర గ్రామాలకు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సరఫరా ఉండదని ఏఈ అప్పారావు తెలిపారు.

రాచపల్లి రెవెన్యూలో రీసర్వే చేయాలి

మాకవరపాలెం, న్యూస్‌టుడే : రాచపల్లి రెవెన్యూలో సర్వే నంబరు 79లో రీసర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని పీఏసీఎస్ బ్యాంకు డైరెక్టర్ రాంబాబు సోమవారం కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. సాగుదారుల ఎంపికలో అధికారులు అవకతవకలు పాల్పడి సాగుదారులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. భాజపా నాయకులు మర్రినాయుడు, రమేష్, జమీల్, ఆంజనేయులు పాల్గొన్నారు.

శివయ్యను తాకిన సూర్యతేజం

మాకవరపాలెం, న్యూస్‌టుడే : పైడిపాల శ్రీ[illegible]స్వామి ఆలయ గర్భాలయంలో మూలవిరాట్టుపై సోమవారం ఉదయం తొలి సూర్యకిరణాలు ప్రసరించాయి. సుమారు 25 అడుగుల లోపల గర్భాలయంలో ఉన్న శివలింగంపై సూర్యకిరణాలు పడటం చూసి భక్తులను పరశించారు.

తెరపై ఈనాడు

నర్సీపట్నం: శ్రీకన్య **ఆడి1:** ఓజీ, మిరాయ్, **ఆడి2:** మిరాయ్, లిటిల్ హార్ట్స్, **ఆడి3: ఆడి4: రాజు:** ఓజీ **బంగార్రాజు:** మిరాయ్ **చోడవరం: శ్రీసాయిలక్ష్మి, సాయిలక్ష్మి:** ఓజీ **పూర్ణ:** మిరాయ్

వయోజన విద్య వాలంటీర్లకు శిక్షణ

నర్సీపట్నం, న్యూస్‌టుడే: మెప్మా కార్యాలయంలో సోమవారం మున్సిపాలిటీలోని నిరక్షరాస్యులైన పొదుపు మహిళలకు విద్యా బోధన కోసం నియమితులైన వాలంటీర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పురపాలక ఛైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి, తెదేపా కౌన్సిలర్ పద్మావతి వాలంటీర్లకు అక్షరమాల పుస్తకాలు పంపిణీ చేశారు. మున్సిపాలిటీలో 4607 మందిని 'అక్షర-ఆంధ్ర' కార్యక్రమం కింద అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నియమితులైన 461 మంది వాలంటీర్లకు మెప్మా సీఎంఎం వరలక్ష్మి శిక్షణ ఇచ్చారు.

అక్షరమాల పుస్తకాన్ని అందజేస్తున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి, కౌన్సిలర్ పద్మావతి

ఐక్యతతోనే విజయం

నాతవరం, న్యూస్‌టుడే: నాయకుల మధ్య ఐక్యత ఉంటేనే స్థానిక ఎన్నికల్లో విజయం సాధ్యమని తాండవ ఛైర్మన్ కరక సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మండల పార్టీ అధ్యక్షుడు ఎన్.వి. రమణ అధ్యక్షతన నిర్వహించిన తెదేపా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ, మండల పరిషత్తు ఎన్నికలపై ఇప్పటి నుంచి కసరత్తు జరగాలన్నారు.

ఆకట్టుకున్న మెప్మా బజారు ఉత్పత్తులు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: ఇక్కడి సబ్ కలెక్టరేట్ ఎదుట సోమవారం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటైన అర్బన్ బజారులోని ఉత్పత్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. పొదుపు మహిళలు ఏర్పాటుచేసిన 30 యూనిట్లతో ఈ స్టాల్ ఏర్పాటైంది. ఆకర్షణీయమైన వస్త్రాలు, మట్టిబొమ్మలు, వన్‌గ్రామ్ గోల్డ్, తినుబండారాలు, చెక్క బొమ్మలు తదితర వాటిని ఇక్కడ ప్రదర్శించారు. వీటి అమ్మకాల ద్వారా రూ.31 వేలు సమకూరినట్లు మెప్మా ప్రతినిధులు తెలిపారు.

తెలుగుయువత అధ్యక్షునిగా సాయి

నాతవరం, న్యూస్‌టుడే: నాతవరం మండల తెలుగు యువత అధ్యక్షుడిగా పోలుపర్తి సాయిని(గునుపూడి) నియమించారు. తెలుగు రైతు మండల అధ్యక్షుడిగా జివిరెడ్డి రాజబాబు, తెలుగు యువత జిల్లా కమిటీలో శెట్టి లోవకు అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

మీకోసంకు 12దరఖాస్తులు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో పాలనాధికారి(ఏఓ) సుధాకర్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఇందులో మొత్తం పన్నెండు దరఖాస్తులు అందాయి. మున్సిపాలిటీలోని బంగారాజు థియేటర్ ప్రాంతం, అలాగే గుర్రాలరోడ్డులో వేలాడుతున్న విద్యుత్తు తీగలు ఈ రోడ్డు మధ్యలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌తో అందరూ భయపడుతున్నారని అక్కడి వినతుల్లో పేర్కొన్నారు.

డిమాండ్ల సాధనకు నిరసన

దేవరాపల్లి, న్యూస్‌టుడే : ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు డిమాండ్ల సాధనకు కొన్ని రోజుల నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని ఎ.కొత్తపల్లిలో సోమవారం జరిగిన కార్యక్రమానికి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు హాజరుకాలేదు.

సహజ సిద్ధమైన ఆహారంతో ఆరోగ్యం

చోడవరం, న్యూస్‌టుడే: మన చుట్టూ లభ్యమయ్యే వనరులను ఉపయోగించుకుని ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చునని ఎస్ఏవీఈ(సేవ్)వ్యవస్థాపకుడు, సుభాష్ పాలేకర్ వ్యవసాయ ప్రచారకులు విజయ్‌రామ్ తెలిపారు. సోమవారం చోడవరం విచ్చేసిన ఆయన దేశీ పాల కేంద్రాన్ని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రారంభించారు. తితిదే గోశాల సంరక్షణ సమన్వయకర్త కోటి శ్రీధర్, ఎర్రా సత్యం, సత్తిరెడ్డి, ఎం.ఎం.కె.రాజు, గరిమెళ్ల శ్రీను, పుల్లేటి గంగాధర్ పాల్గొన్నారు.

త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు

అనంతగిరి గ్రామీణం: ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని గృహనిర్మాణ సంస్థ పీడీ బాబూనాయక్ అన్నారు. కొత్తూరు పంచాయతీ పుట్టచింత గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సోమవారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. పేదల సొంతింటి కల నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

తాగునీటి ప్రాజెక్టుకు మంచిరోజులు

కూటమి ప్రభుత్వం చొరవతో చురుగ్గా పనులు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: నర్సీపట్నం భారీ తాగునీటి ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. పనులు కొనసాగించేందుకు రూ.125.04 కోట్లు ఖర్చుతో పనులకు వారం క్రితం టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే పనులు ప్రారంభంకానున్నాయి. నీటి సరఫరా మెరుగుదల పథకం కోసం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (యూఐడీఎఫ్) నుంచి ఈ నిధులను మున్సిపల్ అధికారులు తీసుకుంటున్నారు. హెడ్‌వాటర్ వర్క్స్ నిర్మాణం, ట్రాన్స్‌మిషన్ మెయిన్స్ ఏర్పాటు, వనరుల అభివృద్ధి, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ సహా సర్వీసు హౌస్ కనెక్షన్లు, వాటర్ మీటర్లు ఏర్పాటు, ఆపరేషన్ నిర్వహణ కోసం ఈ నిధులు వెచ్చించనున్నారు.

★ నర్సీపట్నం వాసులకు ప్రస్తుతం దుగ్గాడ ప్రాజెక్టు నుంచి రోజుకు 55 లీటర్ల చొప్పున రక్షిత జలం అందుతోంది. ప్రతి ఒక్కరికి రోజుకు 135 లీటర్ల శుద్ధజలం అందించే లక్ష్యంతో 2018 డిసెంబరులో మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు 142.76 కోట్లు ఖర్చు అంచనాలతో పనులు చేపట్టేందుకు కొబ్బరికాయ కొట్టారు. కొన్ని పనులకు అప్పట్లోనే టెండరు పిలిచారు. తదనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ పనులను మూడేళ్లపాటు పట్టించుకోలేదు. అనంతరం అంచనాలను సవరించి రూ.166.89 కోట్లు ఖర్చుతో ప్రాజెక్టు పనులు పూర్తి చేయించేందుకు మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శ్రీకారం చుట్టారు. కొన్ని వీధుల్లో రోడ్లు తవ్వి నీటి సరఫరాకు పైప్‌లైన్లు ఏర్పాటు చేశారు. బలిఘట్టంలో భారీ ట్యాంకు నిర్మాణం మొదలు పెట్టిన పనులు పునాదుల దశలోనే ఉన్నాయి. ఈ పనులకు దాదాపు రూ.15 కోట్లు వరకు ఖర్చు చేశారు.

సమ్మర్ స్టోరేజీ ట్యాంకుగా వినియోగించున్న పెద్దచెరువు

★ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పలుమార్లు అధికారులతో సమావేశమై ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టారు. ఆయన కృషి ఫలితంగా ఇప్పుడు టెండర్లు పిలిచారు. అక్టోబరు 17న టెండర్లు తెరచి గుత్తేదారుని ఖరారు చేయనున్నారు. కొత్తగా నిర్మించనున్న ఐదు భారీ రిజర్వాయర్లతో ఒకదాని నుంచి ప్రయోగాత్మకంగా నీళ్లివ్వాలని ప్రణాళికలో పొందుపరిచారు. ఆ రిజర్వాయర్ పరిధిలోని పౌరులు రోజులో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొళాయి ద్వారా కావాల్సినంత శుద్ధజలం పొందవచ్చు. పట్టణంలో ప్రస్తుతం దాదాపు ఇరవైవేల ఇళ్లున్నాయి. అన్ని ఇళ్లకు కొళాయిలు వేసి కనెక్షన్లు ఇస్తారు. ప్రజారోగ్యశాఖ డీఈఈ మహేష్ 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ టెండర్లు ఖరారైన తరువాత పనులు చేపట్టనున్నామని వెల్లడించారు.

పొలాలు నీట మునుగుతున్నాయ్

నాతవరం, న్యూస్‌టుడే: శృంగవరం గ్రామంలో పొలాలకు నిర్మించిన రహదారి కారణంగా ఇక్కడి భూములు ముంపునకు గురవుతున్నాయి. ఏడేళ్ల కిందట అప్పటి నాయకులు గ్రామ అవసరం దృష్ట్యా ఊరి వెలుపల పంట పొలాలకు రోడ్డును విస్తరించి నిర్మించారు. ఇది నిర్మించక ముందు రాజు చెరువులోని నీరంతా దిగువన పెద్ద చెరువుకు చేరడానికి వీలుగా మదుములు ఉండేవని రోడ్డు పనుల్లో భాగంగా వీటిని తొలగించడంతో తమ పొలాలు నీటమునుగుతున్నాయని వాపోయారు. అలాగే పెద్దచెరువుకు నీరు కూడా చేరడం లేదని ఆయకట్టు రైతులు తెలిపారు. అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

శృంగవరంలో నీట మునిగిన పొలంలో నిరసన తెలుపుతున్న రైతులు

వివాదాస్పద భూమి ఆన్‌లైన్ చేయడంపై రగడ

తహసీల్దార్‌తో మహిళ వాగ్వాదం

రోలుగుంట, న్యూస్‌టుడే: రోలుగుంట మండలంలో ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం మండలసర్వసభ్య సమావేశం నిర్వహించారు. రోలుగుంట చెరకుకాటా సమీపంలోని సర్వేనం.161 సంబంధించి కొంత భూమిని రీ-సర్వేలో ఎలాంటి సమాచారం లేకుండా మడ్డు వెంకటరమణ పేరున ఆన్‌లైన్ చేసి రెవెన్యూ అధికారులు భూవివాదం సృష్టించారని దీనిపై పలుమార్లు పీజీఆర్ఎస్‌లో జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశామని నేటికీ పరిష్కారం కాలేదని రోలుగుంట ఎంపీటీసీ సభ్యుడు సుర్ల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మండల తహసీల్దార్ నాగమ్మ మాట్లాడుతూ తమ పరిధిలోని పరిశీలన చేసిన తర్వాతే ఈ సమస్య కోర్టులో ఉన్నందున తాము ఏమీచేయలేమని సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. తమ గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని బుచ్చెంపేట, బి.బి. పట్నం, కుసర్లపూడి సర్పంచులు సమావేశంలో ఆవేదన వ్యక్తంచేశారు. 'ఫ్లోరైడ్' ప్రభావిత గ్రామాలకు జానకిరాంపురం నదినుంచి పైపుద్వారా సరఫరా చేస్తున్ననీటిగొట్టాలపై క్వారీ లారీలు రాత్రింబవళ్లు విచ్చలవిడిగా తిరగడంవల్ల పైపులైను దెబ్బతిని నీటిసరఫరాకు విఘాతం కలుగుతోందని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ.రమేష్‌బాబు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పడాలపాలెం, బి.బి.పట్నం తదితర గ్రామాల్లోని నీటిపథకాలకు మరమ్మతులు చేపట్టాల్సిఉందని ఆయా సర్పంచులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేశ్వరరావు, ఎన్ఆర్ఈజీఎస్ ఏఈ ఈశ్వరరావు పాల్గొన్నారు.

వైకాపా నుంచి జనసేనలో చేరికలు

సీతా రామునికి పార్టీ కండువా వేస్తున్న పీవీఎస్ఎన్‌రాజు

రావికమతం, న్యూస్‌టుడే: మేజరు పంచాయతీ కొత్తకోటలో పలువురు వైకాపా నాయకులు సోమవారం జనసేన పార్టీలోకి చేరారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు సమక్షంలో వీరు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఒకటో వార్డు మెంబరు [illegible] గిరి, 8 వార్డు సభ్యుడు గట్టెడి దివాకర్, వైకాపా సీనియర్ నాయకులు బలిజ చిరంజీవి, ద్వారపూడి బుజ్జి తదితర 50 మంది వరకు జనసేనలో చేరారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పీవీఎస్ఎన్‌రాజు నాయకత్వంలో కొత్తకోటలో జనసేన పార్టీని బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా కష్టపడి పనిచేస్తామని వారు తెలిపారు. జనసేన మండల పార్టీ అధ్యక్షుడు మైచర్ల నాయుడు పాల్గొన్నారు.

జీఎస్టీ మినహాయింపు అమలుపై తనిఖీ

దేవరాపల్లిలో తనిఖీలు చేస్తున్న అధికారులు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: వస్తువులపై ప్రభుత్వం జీఎస్టీ సడలింపులు అమలవుతున్న తీరును అధికారుల బృందం ఆరా తీసింది. మండల జీఎస్టీ సమన్వయకర్త ఎం.వి.ఎస్.వి.కేదారేశ్వరరావు, ఎంపీడీఓ సువర్ణరాజు, డిప్యూటీ ఎంపీడీఓ కిరణ్ వరప్రసాద్, పంచాయతీ కార్యదర్శి అనంత ఉమాదేవి తదితరులు మండల కేంద్రం దేవరాపల్లిలోని పలు దుకాణాలను తనిఖీ చేశారు.

రోలుగుంట, న్యూస్‌టుడే: ప్రస్తుతం కొనసాగుతున్న క్రయవిక్రయాలకు సంబంధించి జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని మండల నోడల్ అధికారి రమాదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేశ్వరరావు, ఎంపీపీ శ్రీనివాసరావు, వైస్‌ఎంపీపీ కొల్లు సన్యాసినాయుడు, సర్పంచులు అప్పలనాయుడు, రోలుగుంట పీఏసీఎస్ అధ్యక్షుడు సుర్ల బాబులునాయుడు, టిటికల వెంకట్ పాల్గొన్నారు.

రావికమతం, న్యూస్‌టుడే: జీఎస్టీ రేట్లు తగ్గడంతో మహిళా సాధికారతకు బాటలు వేస్తుందని ఎంపీడీవో మహేష్, తహసీల్దారు ఎస్వీ అంబేడ్కర్, ఐసీడీఎస్ సీడీపీవో మంగతాయారు చెప్పారు. స్థానిక ఐసీడీఎస్ సీడీపీవో కార్యాలయంలో జీఎస్టీ తగ్గుదలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

అమ్మో.. ఆ రోడ్డులో వెళ్లాలంటే..!

చీడికాడ మండలంలోని తురువోలు-చోడవరం ఆర్అండ్‌బీ ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. ఈ రోడ్డులోని చెట్టుపల్లి చెరకు తూనిక కేంద్రం వద్ద పెద్ద గోతులు పడ్డాయి. ఈ గోతుల్లో వర్షపునీరు చేరడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్డులో చుక్కపల్లి గ్రామ ముఖద్వారం నుంచి ఈతల బీడు వరకు పూర్తిగా రోడ్డుకు నామరూపాల్లేవు. చుక్కపల్లి శ్రీకృష్ణుడి ఆలయం వద్ద పెద్ద రోడ్డు పెద్ద చెరువును తలపిస్తోంది. గతంలో గుంతలు పూడ్చేందుకు కంటితుడుపు చర్యలతో సరిపెట్టేశారు.

– చీడికాడ, న్యూస్‌టుడే

చుక్కపల్లి ముఖద్వారంలో తారురోడ్డంతా గుంతలే

శ్రీకృష్ణుడి ఆలయం వద్ద రోడ్డు పరిస్థితి

మహిళల ఆరోగ్య భద్రతే లక్ష్యం

మాడుగుల న్యూస్‌టుడే : దేశంలో మహిళల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వస్థనారీ సశక్త్ పరివార్‌లో భాగంగా మెగా ఆరోగ్యం శిబిరం ప్రారంభించారు. వైద్యుడు చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేసి వాటికి సరిపడా వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆరోగ్యం చక్కదిద్దడానికి ప్రధాని మోదీ ప్రకటించిన ఈ కార్యక్రమం సక్రమంగా నడిపించడానికి నాయకులు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పూర్తి సహకారం అందించాలన్నారు. మహిళల ఇంట్లో వివాహాలకు పావలా వడ్డీతో రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. వేదికపై నాయకులు పుప్పాల అప్పలరాజు, పుట్టా గంగయ్య, ఎంపీపీ రాజారామ్, అద్దిపల్లి జగ్గారావు, జగన్నాథరావు ఆసుపత్రి కమిటీ సభ్యులు కాశిబాబు, చాయారామ్ ఝాన్సీ పాల్గొన్నారు. వైద్యుడు చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభం చేశారు.

రావికమతం, న్యూస్‌టుడే: కన్నంపేటలో వైద్య శిబిరం జరిగింది. కొత్తకోట పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ సురేఖ రోగులకు పరీక్షలు చేశారు. వైద్య శిబిరంలో 151 మందికి వైద్య సేవలు అందించారు. సర్పంచి దంట్ల సత్యవతి, భాజపా మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, పీహెచ్‌సీ ఆరోగ్య విస్తరణాధికారి రామారావు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, అప్పలరాజు, గంగయ్య

అంకితభావంతో పనిచేయాలి: అయ్యన్న

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ప్రజారోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కోరారు. గ్రామాల్లో నాయకులు ప్రజారోగ్యం పట్ల బాధ్యత వహించాలన్నారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుల క్వార్టర్ల ప్రదేశంలో 2.10కోట్లు ఖర్చుతో బర్త్ వెయిటింగ్ హాల్(ప్రసవ నిరీక్షణ భవనం) నిర్మించనున్నట్టు తెలిపారు. ఓపీ విభాగంలో జాప్యం జరుగుతోందని తన దృష్టికి వచ్చిందన్నారు. ఏర్పాటు మూడు కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి పర్యవేక్షకురాలు సుధాశారదను ఆదేశించారు. ఆర్డీవో వి.వి.రమణ, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో వీరజ్యోతి, జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యచంద్ర, మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

గర్భిణులను ఆశీర్వదిస్తున్న సభాపతి అయ్యన్న

నర్సీపట్నం, న్యూస్‌టుడే: పుటపర్తిలో నవంబరు 23న, జరగనున్న సత్యసాయి శతజయంతికి హాజరు కావాల్సిందిగా శాసనసభాపతి అయ్యన్నపాత్రుడికి ఆహ్వాన పత్రికను సత్యసాయి భక్తులు అందజేశారు. జిల్లా సత్యసాయి సంస్థల అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు సోమవారం వచ్చి స్థానిక ప్రతినిధులతో స్పీకర్‌ను కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

యుద్ధప్రాతిపదికన కాజ్‌వే పనులు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: బీఎన్ రోడ్డులో విజయరామరాజుపేట వద్ద తాచేరుపై కాజ్‌వే పునర్నిర్మాణానికి పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ప్రస్తుతం యంత్రాలతో తాచేరులో సిమెంటు తూములను ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజుల కిందటే పనులు ప్రారంభమయ్యాయి. వాటిపై గ్రావెల్ వేసి చదును చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు సోమవారం కాజ్‌వే పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆర్అండ్‌బీ ఇంజినీర్లు, గుత్తేదారుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రెండు రోజుల్లో పాదచారులు, ద్విచక్రవాహనాల రాకపోకలకు వీలుగా కాజ్‌వేని అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే రాజు తెలిపారు. బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు మరో అయిదు రోజుల సమయం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డెయిరీ డైరెక్టరు గేదెల సత్యనారాయణ, శ్రీరామమూర్తి, సన్యాసిరావు, గిరిబాబు, సూరప్పారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తాచేరులో సిమెంటు తూముల ఏర్పాటు

ప్రత్యేక రేషన్‌డిపో మంజూరు చెయ్యాలి

దేవరాపల్లి, న్యూస్‌టుడే : తమ పంచాయతీకి ప్రత్యేకరేషన్ డిపోను ఏర్పాటు చేయాలని మండలంలోని చింతలపూడి పంచాయతీ గిరిజనులు ప్రభుత్వాన్ని కోరారు. వారంతా తహసీల్దారు కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దారు లక్ష్మీదేవికి వినతిపత్రం అందజేశారు. వారికి మద్దతుగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న మాట్లాడుతూ ఈ పంచాయతీకి సుమారు 12కి.మీ దూరంలో ఉన్న రేషన్‌డిపో నుంచి నిత్యావసర సరకులు తెచ్చుకోవడానికి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి చింతలపూడి పంచాయతీకి ప్రత్యేక రేషన్‌డిపో మంజూరు చేయాలని కోరారు.

ఆందోళన చేస్తున్న చింతలపూడి పంచాయతీ వాసులు

సరస్వతీ నమోస్తుతే

మాకవరపాలెంలో బోనాలు, సారెను ఊరేగిస్తున్న మహిళలు

బుచ్చెయ్యపేట, మాడుగుల, దేవరపల్లి, న్యూస్‌టుడే: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్ని ప్రాంతాల్లో దుర్గమ్మవారు సోమవారం సరస్వతీ స్వరూపంలో భక్తులకు దర్శనచ్చారు. ఇందులో భాగంగా సీతయ్యపేట దుర్గామల్లేశ్వర్ల అమ్మవారి ఆలయంలో సోమవారం దుర్గాష్టమి పూజలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ దర్శించుకుని పూజలు చేశారు. మాడుగుల దుర్గా దేవిని మూల పూజ సందర్భంగా రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు, యూఎప్ఐ డీసీఛైర్మన్, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ దర్శించుకున్నారు. ములకలాపల్లిలో విద్యార్థులు సామూహిక సరస్వతీ పూజలు చేశారు. వేచలంలోని దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో భజనలు చేశారు.

మాడుగులలో..

వెండి వీణ అందజేత

చోడవరం పట్టణం, మాకవరపాలెం: చోడవరం దుర్గాదేవి ఆలయంలో విశేష కుంకుమ, స్ఫటిక పూజలు, రాహుకాల, వాహన పూజలు, మాలాధారణలు నిర్వహించారు. వెంకన్నపాలెం కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. మాకవరపాలెం బీసీ కాలనీ శ్రీదుర్గామల్లేశ్వరీ ఆలయంలో భక్తులు సారె సమర్పించారు.

నర్సీపట్నం అర్బన్, కృష్ణదేవిపేట, కె.కోటపాడు: నర్సీపట్నం మండలంలోని దేవాలయాల్లో అక్షరపూజలు నిర్వహించారు. సీహెచ్.నాగాపురంలో గ్రామపెద్దలు బొప్పన ప్రసాదు ఆధ్వర్యంలో భక్తులు 111 పిండి వంటలతో సారె సమర్పించారు.

మాడుగుల గ్రామీణం, చీడికాడ, రావికమతం, న్యూస్‌టుడే: అప్పలరాజుపురం మెట్టపై లలితాదేవి సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనం కల్పించారు. కొత్తకోటలో దుర్గాదేవి ఆలయానికి అదే గ్రామానికి చెందిన వ్యాపారి ఉల్లూరి రాజు దంపతులు వెండి వీణను బహుకరించారు. పోలిపిల్లమ్మ ఆలయంలో అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు.

దుర్గా దేవి సన్నిధిలో తాతయ్యబాబు, తదితరులు

నర్సీపట్నం దుర్గాదేవి గుడిలో అక్షర పూజ

సీతయ్యపేటలో దుర్గాదేవి ఊరేగింపులో

మేమున్నాం.. మీకు తోడుగా

నర్సీపట్నం - 80085 74743	చోడవరం - 80085 74732
మాడుగుల - 80085 74740	చీడికాడ - 80085 74742

రోలుగుంట, న్యూస్‌టుడే: గ్రామంలో తాగు నీటి అవసరాల కోసం కోసం గతంలో ఏర్పాటు చేసిన వేయి లీటర్ల సామర్థ్యం గల నీటిట్యాంకు చాలాకాలం నుంచి నిరుపయోగంగా ఉంది. – సత్యనారాయణమూర్తి, శరభవరం, ✔: ప్రస్తుతానికి తాగునీటి సరఫరా పూర్తిస్థాయిలో అందిస్తున్నారు. అవసరమైన చోట అదనపు బోర్లు మినీ ట్యాంకులను ఏర్పాటు చేయించాం. – రాజేశ్వరి, సర్పంచి, శరభవరం

రైతుల సంక్షేమమే ధ్యేయం

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: చోద్యం పీఏసీఎస్ పరిధిలోని గ్రామాల్లో రైతుల సంక్షేమమే ధ్యేయమని సంఘం ఛైర్మన్ చిటికెల సాంబమూర్తి అన్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన సోమవారం రైతులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు సమయంలో రైతులకు ఆర్థికంగా రుణాలు మంజూరు చేయడంతో పాటు, ఎరువులు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సొసైటీ భవనం లేకపోవడంతో విషయం అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్లామని తక్షణం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. తెదేపా మండల మాజీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు రేగుబళ్ల శివ, కొరుప్రోలు నూకరాజు, అమ్మపేట, కొత్తమల్లంపేట, గొలుగొండ, పాతమల్లంపేట, చోద్యం తదితర గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

సభలో మాట్లాడుతున్న సాంబమూర్తి

తహసీల్దార్ కృషి అభినందనీయం

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: గొలుగొండ మండల తహసీల్దారుగా శ్రీనివాసరావు తక్కువకాలంలో రైతుల భూములకు సంబంధించి సమస్యలు పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని మండల మాజీ తెదేపా అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు అన్నారు. సోమవారం తహసీల్దారు శ్రీనివాసరావు పదవీ విరమణ కార్యక్రమంలో ఘనంగా జరిగింది. ఈయనను పలుపార్టీ ప్రజా ప్రతినిధులు, రెవిన్యూ, మండల పరిషత్తు, పంచాయతీ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జలపు మణికుమారి, కోపరేటివ్ ఛైర్మన్ చిటికెల సాంబమూర్తి, సర్పంచులు కొల్లు రాంబాబు, ఆదపురెడ్డి గోపాలకృష్ణ, మాజీ సర్పంచి సుర్ల సీతారామూర్తి పాల్గొన్నారు.

శ్రీనివాసరావు దంపతులను సన్మానిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

పుస్తకం ఆవిష్కరణ

నక్కపల్లి, న్యూస్‌టుడే: సారిపల్లిపాలెంలోని తన క్యాంపు ఆఫీసులో మంత్రి వంగలపూడి అనిత సోమవారం 'మేక్ యువర్ స్పీడ్ అండ్ ఇంప్రెసివ్' పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనకాపల్లి మండలం పాటిపల్లి ఉపాధ్యాయుడు డాక్టర్ విల్లూరి ఉమామహేశ్వరరావు రచించారు. డీఈఓ అప్పారావునాయుడుతో కలిసి కార్యాలయానికి వచ్చిన ఆయన దీన్ని మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. అనంతరం మంత్రి జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కరపత్రాలను అధికారులు, నాయకులతో కలిసి విడుదల చేశారు.

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: విజయరామరాజుపేట దగ్గర తాచేరులో పడి మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని మాజీ మంత్రి, వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. విజయరామరాజుపేటకి చెందిన ఆడారి రోహిత్, వడ్డాదికి చెందిన కాళ్లసుబ్బారావు ఇటీవల తాచేరులో పడి మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ స్థానిక వైకాపా నాయకులతో కలిసి సోమవారం మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు వెంటనే పరిహారాన్ని ప్రకటించి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు, నారాయణమూర్తి, జనార్ధనరావు, అచ్చింనాయుడు తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు
పెందుర్తి, న్యూస్‌టుడే
లక్ష్మీకాంత్
స్క్రీన్-1: ఓజీ
స్క్రీన్-2: మిరాయ్

రైతులకు యూరియా అందజేత

సరిపల్లి (పెందుర్తి), న్యూస్‌టుడే: పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో సోమవారం రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయాధికారి చంద్రావతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఇన్‌ఛార్జి ఎంపీడీవో కొల్లి వెంకటరావు ముఖ్య అతిథిగా పాల్గొని 200 మంది రైతులకు గుర్తింపు కార్డు ఆధారంగా అందజేశారు. రాంపురం గ్రామంలో రైతులకు యూరియా పంపిణీ జరిగింది.

పలు రైళ్లు ఆలస్యం

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: సాంకేతిక కారణాలతో ఈ నెల 29న బయలుదేరాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరేలా మార్పు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు హౌవ్‌డాలో బయలుదేరాల్సిన హౌవ్‌డా-కన్యాకుమారీ (12665) రైలు అర్ధరాత్రి 12.30 గంటలకు.. సాయంత్రం 6.30 గంటలకు షాలిమార్‌లో బయలుదేరాల్సిన షాలిమార్-ఎంజీఆర్ చెన్నై (02841) రైలు అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు మరి కొన్ని రైళ్లు గంట నుంచి దాదాపు 3 గంటల పాటు ఆలస్యంగా బయలుదేరేలా మార్పు చేసినట్లు వెల్లడించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సాయినగర్ ఎస్సీ, బీసీ కాలనీలో వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. – **ఆర్.వెంకటరావు** ✓: వ్యర్థాలను తొలగించే ఏర్పాటు చేస్తాం. – **డిప్యూటీ ఎంపీడీవో, సబ్బవరం.**

?: సబ్బవరం కరణం వీధిలో వ్యర్థాల కారణంగా ఈగలు, దోమలు ఎక్కువైపోయాయి. – **కె.సంజీవరావు** ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – **డి.ప్రసాదరావు, గ్రామ సర్పంచి, సబ్బవరం.**

వేపగుంట, న్యూస్‌టుడే: ?: చీమలాపల్లి కాలనీలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగక మురుగు రోడ్డుపై పారుతుంది. – **శ్రీనివాసరావు.** ✓: పరిసరాలను పరిశుభ్రం చేయిస్తాం. – **అప్పలనాయుడు, ఏఎంహెచ్‌వో.**

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సమీపంలోని కల్వర్టు శిథిలావస్థకు చేరుకుంది. – **మసేను** ✓: మరమ్మతులు చేయడానికి చర్యలు చేపడతాం. – **లలిత, ఏఈ, ఆర్అండ్‌బీ.**

ఎర్రకోనాం చెరువు... నీరు కరవు

గెడ్డవాగుల ఆక్రమణలే కారణం

భారీ వర్షాలు కురిసినా అదే పరిస్థితి

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడలోని మరిడిమాంబ ఆలయానికి అనుకొని సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రకోనాం చెరువు పరిస్థితి దారుణంగా ఉంది. చెరువుకు నీరు వచ్చే గెడ్డ వాగులు ఆక్రమణలకు గురికావడంతో వర్షాల సమయంలోనూ చుక్క నీరు చేరడం లేదు. గతంలో సమీప కొండల నుంచి వచ్చే నీరు చెరువులో చేరి నిండుకుండలా ఉండేది. దీంతో వ్యవసాయం చేసుకునేందుకు నీటి సదుపాయానికి రైతులు ఇబ్బంది పడేవారు కాదు. కానీ చెరువులో నీరు ఉండకపోవడంతో కూరగాయల సాగుపైనే ఆధారపడాల్సి వస్తోందని పలువురు రైతులు వాపోతున్నారు. ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించి చెరువులో నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

క్రీడా మైదానంలా..

చుక్క నీరు లేని కారణంగా ప్రస్తుతం చెరువు క్రీడా మైదానాన్ని తలపిస్తోంది. భారీ తుపానులు వచ్చినా సమీపంలో కురిసిన నీరు చేరుతుందే తప్ప కొండల నుంచి గెడ్డ వాగుల ద్వారా దిగువకు వచ్చే నీరు చేరడం లేదు. దీంతో యువత ఇక్కడ కొంతకాలంగా క్రికెట్, వాలీబాల్, ఖోఖో తదితర క్రీడలు ఆడుకుంటున్నారు. గతంలో సాగుకు ఎంతో మేలు చేసిన చెరువు ఇప్పుడు నిరుపయోగంగా మారడంతో రైతులు బోర్లపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్నారు. వర్షాల సమయంలోనే ఇలా ఉంటే వేసవి సమయంలో మూగజీవాల దాహార్తిని తీర్చేదెలా అని పలువురు పాడి రైతులు ఆవేదన చెందుతున్నారు.

జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మేలు

జీఎస్టీ ప్రయోజనాల కరపత్రం విడుదల చేస్తున్న ఇన్‌ఛార్జి ఎంపీడీవో కొల్లి వెంకటరావు, తదితరులు

పెందుర్తి, న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మేలు జరుగుతుందని పెందుర్తి ఇన్‌ఛార్జి ఎంపీడీవో కొల్లి వెంకటరావు పేర్కొన్నారు. పెందుర్తి మండలం సరిపల్లిలో సోమవారం జీఎస్టీ ప్రయోజనాలపై ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పోలీసు, రవాణా, పౌర సరఫరా, తూనికల శాఖల సిబ్బంది పాల్గొని జీఎస్టీ సంస్కరణలతో కలిగే ప్రయోజనాలను వివరించారు.

పీజీఆర్ఎస్‌కు నాలుగు అర్జీలు

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట జోనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు

అర్జీదారుల నుంచి వినతులు తీసుకుంటున్న జోనల్ కమిషనరు శంకర్రావు

వచ్చిన అర్జీదారుల నుంచి ఇన్‌ఛార్జి జోనల్ కమిషనర్ హెచ్.శంకర్రావు వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. పేదలు రహదారుల పక్కన వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాలని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని, రోడ్లు, కాలువలు నిర్మించాలని అర్జీలు అందించారు. కార్యక్రమంలో ఏఈ రాజశేఖర్, టీపీవో గోపన్న, శానిటరీ సూపర్‌వైజర్ రమణ, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్ సిలిండర్ లీకు... ఒకరికి తీవ్రగాయాలు

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట బీసీ కాలనీలో గ్యాస్ సిలిండర్ లీకై వ్యక్తికి గాయాలైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరి ఈశ్వరరావు(65) ఇంట్లో పితృ కార్యక్రమానికి సంబంధించి వంటలు చేసేందుకు గ్యాస్‌స్టవ్ వెలిగించగా.. మంటలు ఎగసిపడి సిలిండర్‌కు అంటుకున్నాయి. ఈశ్వరరావు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అతనికి గాయాలయ్యాయి. ఇంట్లో సామగ్రి కాలిపోయింది. విషయాన్ని స్థానికులు పెందుర్తి పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి తెలియజేయడంతో వారు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. దీంతో ప్రమాదం తప్పింది. వీఆర్వో ముత్యాలశెట్టి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

అగ్నిప్రమాదంలో కాలిపోయిన గ్యాస్ సిలిండర్

ధోబీఖాన ప్రారంభానికి సిద్ధం

సబ్బవరం మండలం అమృతపురం ధోబీఖాన నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. సుమారు మూడు దశాబ్దాల క్రితం ఈ నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ అరకొర పనులు చేపట్టి మధ్యలో వదిలేశారు. ఏళ్లుగా నిరుపయోగంగా ఉండిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీనిపై దృష్టి సారించి నిర్మాణ పనులను పూర్తి చేయించింది. అధికారులు వెంటనే ధోబీఖానను ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. – **న్యూస్‌టుడే, సబ్బవరం**

శిథిల రహదారికి మరమ్మతులెప్పుడో..?

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం చోడవరం రోడ్డు నుంచి నల్లరేగులపాలెం వెళ్లే రహదారి దారుణంగా ఉంది. సుమారు 4కి.మీ పొడవున ఏర్పడిన గుంతల్లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరు చేరి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పదేళ్ల క్రితం ఈ రహదారిని నిర్మించారు. ఇప్పటి వరకు మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో ఏటా సమస్య పెరిగిపోతుంది. నిత్యం ఈ మార్గంలో సైకిళ్లపై ఆరిపాక, సబ్బవరం పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులు రాకపోకలు సాగించేందుకు వేరొక మార్గం లేకపోవడంతో ఈ దారిలోనే అవస్థలు పడుతూ వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

నిరసన శిబిరం తొలగించండి

పార్లుపాలెం రైతులతో మాట్లాడుతున్న తహసీల్దార్ వెంకటఅప్పారావు

పొర్లుపాలెం(వేపగుంట), న్యూస్‌టుడే : పొర్లుపాలెంలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రైతుల భూముల్లోంచి అధికారులు మార్కింగ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి తమకు నష్టపరిహారం చెల్లించేంత వరకు పనులు జరపడానికి వీల్లేదంటూ డిమాండ్ చేస్తూ రైతులు తమ భూముల్లో శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. ఈ మేరకు పెందుర్తి తహసీల్దార్ వెంకట అప్పారావు, సిబ్బందితో కలిసి సోమవారం పొర్లుపాలెంలో నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు వెళ్లి వారితో చర్చించి నిరసన టెంట్‌ను తొలగించాలని సూచించారు. నష్టపరిహారం వచ్చేంత వరకు నిరసన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. దీంతో చర్చించేందుకు కొందరు రైతులు తహసీల్దార్ కార్యాలయానికి రావాలని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ముగిసిన రోటరీ క్లబ్ బ్యాడ్మింటన్ పోటీలు

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: పోలియో బాధితులను ఆదుకునేందుకు నిధి సేకరణలో భాగంగా రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ఆధ్వర్యంలో నగరంలోని రైల్వే స్టేడియంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న మెగా బ్యాడ్మింటన్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీల్లో డబుల్స్ విన్నర్స్‌గా సంకీర్త్, కాటన్(కాకినాడ), రన్నర్స్‌గా హర్ష, అరుణ్(విజయనగరం), తృతీయ స్థానంలో రాజశేఖర్, సునీల్(విశాఖ) నిలిచారు. సింగిల్స్ ఛాంపియన్‌గా పైడిరాజు(విజయనగరం) రన్నర్‌గా హర్ష(విజయనగరం) విజయం సాధించారు. విజేతలకు రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ అధ్యక్షుడు చింతా నేతాజీ, సెక్రటరీ పి.భాస్కర్, నరేంద్ర, జగన్ ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ సి.హెచ్.కిశోర్‌కుమార్, ఎం.డి.యాసిన్ బాబా తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న నిర్వాహకులు

మూడు ద్విచక్ర వాహనాల దహనం

కాలిపోయిన వాహనాలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పెదజాలారిపేటలో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేయడం కలకలం రేపింది. ఎంవీపీ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు నాలుగు ద్విచక్రవాహనాలపై పెదజాలారిపేటలోని గంగమ్మతల్లి ఆలయం వద్దకు వచ్చారు. అక్కడ వాహనాలను పార్కింగ్ చేసి తీరంలో పర్యటించడానికి వెళ్లారు. సోమవారం వేకువజాము 4.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పంటించారు. బాధితులు వచ్చి చూడగా అప్పటికే మూడు ద్విచక్రవాహనాలు కాలి బూడిదయ్యాయి. స్కూటీ పాక్షికంగా కాలిపోయింది. బాధితుడు మోది దాసు ఫిర్యాదు మేరకు ఎంవీపీ స్టేషన్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ షేక్ ఖాదీర్ కేసు నమోదు చేశారు. ద్విచక్ర వాహనాలకు ఎవరు నిప్పు అంటించారు.. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

సప్తగిరినగర్‌లో..



నాయుడుతోటలో..

గవరజగ్గయ్యపాలెంలో..

లక్ష్మీనరసింహనగర్‌లో..

కృష్ణానగర్‌లో..

పిట్టవానిపాలెంలో..

ఫార్మాసిటీలో..

పుస్తకధారిణి.. వాగ్దేవిని

పెందుర్తి, వేపగుంట, పరవాడ, సబ్బవరం, న్యూస్‌టుడే: వందే జననీ..వాణీ వీణ మృదుపాణి.. అంటూ బాల బాలికలు చదువుల తల్లిని స్తుతించి కొలిచారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం జగన్మాత సరస్వతీ దేవిగా భక్తులను అనుగ్రహించారు. పలు ఆలయాల్లో అక్షరాభ్యాసాలు, సరస్వతీ పూజలు వైభవంగా జరిగాయి. ★ వేంకటాద్రి మాటరోడ్డు దరి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, పరమశక్తినగర్‌లోని పంచముఖ గాయత్రీ అమ్మవారు, ఉత్తరాంధ్ర శబరిమల క్షేత్రంలో దుర్గాదేవి, ఎస్ఆర్‌పురం, సుజాతనగర్‌లో కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతి దేవిగా పూజలందుకున్నారు. ★ విశాఖ శారదాపీఠంలో శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు సరస్వతీమాతగా పూజలందుకున్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాముల ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసాలు జరిగాయి. ★ వివిధ ఆలయాల్లో జరిగిన సరస్వతీ పూజ, అక్షరాభ్యాసాల్లో చిన్నారులకు రాత సామగ్రి పంపిణీ చేశారు. ★ చినముషిడివాడ సప్తగిరినగర్‌లోని మంగాదేవి ఆలయంలో సోమవారం జగన్మాత విజ్ఞానదేవతగా పూజలందుకున్నారు. ★ వేపగుంట పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో సోమవారం సరస్వతీదేవిగా దుర్గాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ★ పరవాడ బొంకులదిబ్బ దుర్గాదేవి మండపం వద్ద నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమాన్ని స్థానిక నాయకులు పైలా శ్రీనివాసరావు, పైలా అప్పారావు ప్రారంభించారు. ★ కలపాక దుర్గాదేవి మండపం వద్ద దీపారాధన ఏర్పాటు చేశారు. ★ పిట్టవానిపాలెం, తానాం, ఫార్మాసిటీ, వాడచీపురుపల్లి, దేశపాత్రునిపాలెం గ్రామాల్లో అమ్మవారిని సరస్వతీదేవిగా పూజించారు. ★ సబ్బవరంలోని దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించి పూజలు చేశారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ★ దేవీపురంలో రాజరాజేశ్వరీ అమ్మవారు మహా సరస్వతిగా దర్శనమిచ్చారు.

కలపాకలో..

విశాఖ శారదాపీఠంలో అక్షరాభ్యాసాల్లో పాల్గొన్న చిన్నారులు, తల్లిదండ్రులు

పెందుర్తి జూనియర్ కళాశాల సమీపంలో ఆకట్టుకున్న అమ్మవారి అలంకరణ

మహాకామేశ్వరీ ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు చేస్తున్న మహిళలు

పంచముఖ గాయత్రీ ఆలయంలో సరస్వతీ పూజలో పాల్గొన్న బాలలు

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో సరస్వతీ పూజ, అక్షరాభ్యాసాల్లో పాల్గొన్న బాల బాలికలు

ఎస్ఆర్‌పురంలో బాలలకు రాత సామగ్రి పంపిణీ చేస్తున్న సర్పంచి విజయలక్ష్మి, తదితరులు

ఆరోగ్య కేంద్రానికి ఆక్సిజన్ సిలిండర్ విరాళం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: నగరానికి చెందిన కె.ఎస్.బి. కిశోర్ తన తండ్రి కేవీపీ రామానుజీయర్ జ్ఞాపకార్థం ఆంధ్రవిశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ వైద్యశాలకు ఒక ఆక్సిజన్ సిలిండర్, ఒక వీల్‌చైర్‌ను విరాళంగా ఇచ్చారు. ఆయా సామగ్రిని సోమవారం వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్‌కు అందజేశారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, డాక్టర్ కె.ఎస్.ఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఆక్సిజన్ సిలిండర్‌ను వీసీ రాజశేఖర్‌కు అందిస్తున్న కె.ఎస్.బి.కిశోర్ తదితరులు

జీకేడీకి ప్రసాదరావుకు అభినందనలు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి గుర్తింపు జాతీయ అవార్డు అందుకున్న ఏయూ జర్నలిజం ప్రొఫెసర్ డాక్టర్ జీకేడీ ప్రసాదరావును వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ అభినందించారు. సోమవారం తన ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ పురస్కారాలు ఉన్నత శిఖరాలకు తీసుకువెళతాయన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎ.నరసింహారావు, విభాగాధిపతి ఆచార్య జాలాది రవి, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి ఆచార్య పేటేటి ప్రేమానందం, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ ఆచార్య చల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ జీకేడీ ప్రసాదరావును అభినందిస్తున్న వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ తదితరులు

నేడు విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు

గురుద్వారా, న్యూస్‌టుడే: ఏపీఈపీడీసీఎల్ విశాఖ ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని అన్ని కలెక్షన్ కౌంటర్లు ఈనెల 30న మంగళవారం పని చేస్తాయని ఎస్ఈ జి.శ్యాంబాబు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను విద్యుత్తు, ఉప విద్యుత్తు రెవెన్యూ కార్యాలయాలు, రాజీవ్ ఈపీడీసీఎల్ కౌంటర్లలో చెల్లించుకోవచ్చునని పేర్కొన్నారు.

అడకత్తెరలో రెవెన్యూ అధికారులు

ముందు అలసత్వం.. ఆనక చర్యలకు సన్నద్ధం

పెందుర్తి, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, అనధికార నిర్మాణాల విషయంలో రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు అడకత్తెరలో నలిగిపోతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం ఆనక న్యాయస్థానం మొట్టికాయలు వేయడంతో చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అప్పటికి జరగాల్సిందంతా జరిగిపోవడంతో చేసేదేమీ లేక చేతులెత్తేస్తున్నారు.

★ జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ ద్రోణంరాజునగర్ సమీపంలో అనధికారికంగా నిర్మించిన ఒక భారీ షెడ్డు నిర్మాణానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు చర్యలకు సన్నాహాలు చేశారు. స్థానిక ఓ నాయకుడికి చెందిన బంధువు ఇటీవల భారీ షెడ్డు నిర్మాణం చేశాడు. దీనికి సంబంధించిన స్థలానికి 388జీవో ప్రకారం పట్టా పొందినట్లు నిర్మాణదారుడు అధికారులకు చెబుతున్నారు. వాస్తవానికి ఆ షెడ్డు నిర్మాణంలో సుమారు 15 గజాల వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీనికి తోడు మరో వ్యక్తికి చెందిన జిరాయితీ భూమిని ఆక్రమించినట్లు సంబంధిత వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిసింది.

రాజకీయ ఒత్తిళ్లతో..

ఓ వైపు ప్రభుత్వ భూమిని, మరోవైపు ప్రైవేటు భూమిని కలిపి చేసిన నిర్మాణాన్ని తొలుత అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ నెల 4వ తేదీన షెడ్డు నిర్మాణంలో ఉండగా పొక్లెయినర్‌తో తొలగింపు చర్యలకు పూనుకున్నారు. ఆ క్రమంలో రాజకీయ ఒత్తిళ్లు రావడంతో అధికారులు వెనకడుగేశారు. తాజాగా ఆ నిర్మాణం పూర్తయిపోయి ఒక ప్రయివేటు సంస్థకు లీజుకు ఇచ్చారు. 388జీవో ప్రకారం పట్టా పొందిన భూమిలో నివాసిత భవనాన్ని నిర్మించుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది. కానీ, వాణిజ్య భవనాన్ని నిర్మించి నిబంధనలు అతిక్రమించారు.

విద్యుత్తు కనెక్షన్ తొలగింపునకు ఆదేశం

తాజాగా న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు షెడ్డుకు విద్యుత్తు సరఫరా తొలగించాలని ఆ శాఖ అధికారులను కోరినట్లు పెందుర్తి తహసీల్దార్ ఇంటి వెంకట అప్పారావు తెలిపారు. సంబంధిత నిర్మాణం జరిగిన స్థలానికి పూర్తిస్థాయి సర్వే నిర్వహించి నివేదించాలని న్యాయస్థానం ఆదేశించినట్లు పేర్కొన్నారు. వివాదం న్యాయస్థానంలో ఉన్న నేపథ్యంలో నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కోరినప్పటికీ కొనసాగించారన్నారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్తు సరఫరా నిలుపుదలకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. వీఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ప్రాంతీయ వాణిజ్య అవగాహన సదస్సును ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమల్లోకి తెచ్చిన సంస్కరణలను పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. సులభతర వాణిజ్య రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్నారు. వేగంగా భూ కేటాయింపులు చేస్తుండటంతో ప్రాజెక్టులు నెలల్లోపే ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టులు ఒకటి నుంచి ఒకటిన్నరేళ్లలోపు వాణిజ్య ఉత్పత్తిలోకి వస్తే అదనపు ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. లింగ సమానత్వం విషయంలో కూడా పలు సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. మహిళలు 24 గంటలు పాటు పనిచేయడానికి భద్రత కల్పించినట్లు చెప్పారు. అదనపు డైరెక్టర్ రామలింగరాజు మాట్లాడుతూ ఈ ఏడాది డీపీఐఐటీ (డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఒక సర్వే నిర్వహించబోతోందన్నారు. దీనిలో భాగంగా 6వేల మంది పారిశ్రామికవేత్తలకు ఫోన్ లేదా వాట్సప్ సందేశం పంపుతారని, వాటికి సమాధానాలు ఇవ్వాలని కోరారు. విశాఖ, అనకాపల్లి జీఎంలు ఆదిశేషు, బీకేపీ ప్రసాద్, శ్రావణ్ షిప్పింగ్ అధినేత జి.సాంబశివరావు, వాసివా అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్

శాస్త్రీయ నృత్యంలో యువతుల ప్రతిభ

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడకు చెందిన శ్రీనిర్మల నృత్య నికేతన్ విద్యార్థులు ఘనత సాధించినట్లు ప్రిన్సిపల్ బి.విజయజ్యోతి పేర్కొన్నారు. తెలంగాణ దూరదర్శన్ కేంద్రం యాదగిరి ఛానెల్ నిర్వహించిన పోటీల్లో కూచిపూడి నృత్యంలో పదేళ్ల అనుభవం ఉన్న కళాకారులు శర్వాణీ దేవి, సాయిపూజిత పాల్గొని బి గ్రేడ్‌కు ఎంపికైనట్లు తెలిపారు. ఈ పోటీలో ఆరువేల మంది పాల్గొనగా 245 మంది బి గ్రేడ్‌కు ఎంపికైనట్లు తెలిపారు. కష్టసాధ్యమైన ఈ ఎంపికలో పెందుర్తి ప్రాంతానికి చెందిన యువతులు ప్రతిభ చూపడంపై విజయజ్యోతి హర్షం వ్యక్తం చేశారు.

★ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పెందుర్తి సీఐ కె.వి.సతీశ్‌కుమార్ కుమార్తె నివేద శాస్త్రీయ నృత్య ప్రదర్శనను సీపీ శంఖబ్రత బాగ్చీ తిలకించి ఆమెను అభినందించారు.

చిన్నారి నివేదను అభినందిస్తున్న సీపీ శంఖబ్రత బాగ్చీ

శర్వాణీ దేవి సాయిపూజిత

రైల్వే ఉద్యోగిపై హత్యాయత్నం

గోపాలపట్నం(కొత్తపాలెం), న్యూస్‌టుడే: రైల్వే ఉద్యోగిపై.. మరో ఉద్యోగి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరానికి చెందిన గౌరీనాయుడు(50), దొండపర్తికి చెందిన ఎ.నాగరాజు(45) రైల్వే ఉద్యోగులు. ఆదివారం రాత్రి విధులకు వెళ్తున్న గౌరీనాయుడుని నాగరాజు అటకాయించి బంగారు గొలుసు, సెల్‌ఫోన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి అతను తిరస్కరించడంతో నాగరాజు కత్తితో దాడిచేశాడు. గాయపడిన గౌరీనాయుడుని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ లెంక సన్యాసినాయుడు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉపాధి అవకాశాలు దెబ్బతీశారని నిరసన

వన్‌టౌన్, న్యూస్‌టుడే: బడ్డీలు తొలగించడంతో వీధిన పడ్డామని, ఉపాధి అవకాశాలు దెబ్బతీశారని, తమను ఆదుకోవాలని కోరుతూ విశాఖ తోపుడు బండ్లు, చిల్లర వర్తకుల కార్మిక సంఘం(సీఐటీయూ), ఏపీ వీధి విక్రయదారుల కార్మిక సమాఖ్య(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసనలు తెలిపారు. తమకు న్యాయం చేయాలని, తొలగించిన చోటే మళ్లీ బడ్డీలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయా సంఘాల ప్రతినిధులు ఎ.సింహాచలం, తెడ్డు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

ఈనాడు
అనంతపురం
మంగళవారం సెప్టెంబరు 30, 2025

భిన్నంగా ప్రజావేదిక

మార్పులకు శ్రీకారం

బాధితుల సమస్యలను వింటున్న కలెక్టర్ ఆనంద్

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో (పీజీఆర్ఎస్) కలెక్టర్ ఒ.ఆనంద్ మార్పులకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్‌తోపాటు సహాయ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మాలోల, ప్రత్యేక ఉప కలెక్టర్లు ఆనంద్, మల్లికార్జునుడు, రామ్మోహన్, తదితరులు అర్జీలను తీసుకున్నారు. మొత్తంగా 325 మంది తమ వ్యథలను చెప్పుకున్నారు. అర్జీదారులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేయడం విశేషం. ప్రజలు గంటల కొద్దీ నిరీక్షించడం, క్యూలో తోసుకోవడం... వంటి కష్టాలు తప్పాయి. గతంలో వృద్ధులు, చంటి బిడ్డల తల్లులు.. వంటి వారు అర్జీ ఇవ్వడానికి తంటాలు పడ్డారు. కుర్చీలో కూర్చుని వంతు వచ్చినపుడు నేరుగా కలెక్టర్/జేసీలకు వ్యథను చెప్పుకోడానికి వీలు ఏర్పడింది.

● పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో కొందరు అధికారులు మారాలి. వారి పని విధానంలో మార్పు రావాల్సిందే.. లేదంటే తానే మార్చేస్తా. . అని కలెక్టర్ ఆనంద్ చెప్పారు. అర్జీల స్వీకరణ తర్వాత ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. ప్రతి అర్జీని నాణ్యతతో పరిష్కరించాలన్నారు. నెలరోజుల్లో ప్రతి అధికారి పనితీరు మెరుగ్గా ఉండాలన్నారు.

అర్జీదారుల కోసం కుర్చీల ఏర్పాటు

ప్రశాంతి నిలయంలో ప్రపంచ హృదయ దినోత్సవం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: యువత చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ, ఒత్తిడిని జయించేలా ఆధ్యాత్మికత, సేవాతత్వాన్ని అలవర్చుకోవాలని ప్రముఖ వైద్యులు పిలుపునిచ్చారు. సోమవారం సత్యసాయి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ప్రశాంతి నిలయంలో ఘనంగా నిర్వహించారు. మందిరం నుంచి హిల్‌వ్యూ స్టేడియం వరకు కార్డియాలజీ వైద్యులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక దుస్తులు ధరించి స్టేడియంలో హృదయ ఫెడరేషన్ బృందం.. గుండె పరిరక్షణ, ఆరోగ్యకర ఆహార అలవాట్లపై ప్రదర్శనతో అవగాహన కల్పించారు. హృదయం, బాబా శతజయంతి నేపథ్యంలో 100 ఆకారంలో కూర్చొని అలరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

పుట్టపర్తిలోని స్టేడియంలో హృదయం, 100 ఆకృతిలో విద్యార్థులు

ప్రదర్శనగా వెళుతున్న వైద్యులు, విద్యార్థులు

చెరువులను మింగేస్తున్న భూదాహం

■ యథేచ్ఛగా ఆక్రమణలు

★ ధర్మవరం చెరువు విస్తీర్ణం 1,741 ఎకరాలు కాగా ఆయకట్టు విస్తీర్ణం 1,922 ఎకరాలు. ధర్మవరం చెరువులో ఆక్రమణలు తారాస్థాయికి చేరాయి. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డు నుంచి ప్రియాంకానగర్ వరకు కి.మీ పరిధిలో ఒకట్రెండు నివాసాలు తప్ప ఎలాంటి నిర్మాణాలు లేవు. బస్టాండ్ సమీపంలో జోగోని కుంట ఐదెకరాల్లో ఉండేది. చెరువులోని రహదారి కల్వర్టు కింద వెళ్లే నీరు చెరువు నుంచి కుంటను కలిపేది. కుంటపై ప్రాంతంలో నివాసాలు ఉండేవి. ఆక్రమణలతో కుంట కనుమరుగైంది.

ధర్మవరం: చెరువును ఆక్రమించి నిర్మించిన పునాది

★ చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం చెరువు విస్తీర్ణం 501.76 ఎకరాలు కాగా ఆయకట్టు విస్తీర్ణం 249 ఎకరాలు. అందులో 20 నుంచి 30 ఎకరాలు ఆక్రమణకు గురైంది. నాగసముద్రం చెరువు విస్తీర్ణం 704 ఎకరాలు కాగా ఆయకట్టు విస్తీర్ణం 364 ఎకరాలు. ఇందులో 20 ఎకరాలు ఆక్రమణకు గురైంది.

కబ్జాకు గురైన నాగసముద్రం చెరువు

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: చెరువులు ఉన్నన్ని రోజులే రైతులకు మనుగడ. గ్రామ సంపదగా భావించే చెరువులను కొందరు అక్రమార్కులు చెరబడుతున్నారు. పెద్ద గట్లు వేసి ఆక్రమిస్తున్నారు. ఆక్రమణల కారణంగా రెండు పంటలకు నీరివ్వాల్సిన చెరువులు ఒక పంటకూ అందించలేని దుస్థితికి వచ్చాయి.

★ బుక్కరాయసముద్రం చెరువు విస్తీర్ణం 2,100 ఎకరాలు కాగా 500 ఎకరాల వరకు ఆక్రమణల పాలైంది.

★ రాయలసీమలోనే పెద్దదైన బుక్కపట్నం చెరువు నీటి నిల్వసామర్థ్యం అర టీఎంసీ. ఆయకట్టు విస్తీర్ణం 8,200 ఎకరాలు. ఇందులో 20 ఎకరాల మేరకు ఆక్రమణలకు గురైంది.

ఏక్‌సాల్ పట్టాతో..

చెరువుల్లో నీరు లేనప్పుడు వ్యవసాయానికి అనువుగా ఉంటే సాగుకు ఏడాది కాలానికి ఏక్‌సాల్ పట్టాలు ఇస్తారు. కొందరు రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతూ ఇబ్బడి ముబ్బడిగా మంజూరు చేస్తున్నారు. ఈ పట్టాల ముసుగులో కొందరు స్థిరాస్తి వెంచర్లు వేస్తున్నా పట్టించుకోవడం లేదు.

1497	ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెరువులు
1,22,529	వాటి కింద ఉన్న ఆయకట్టు (ఎకరాలు)
22	నీటి నిల్వ సామర్థ్యం (టీఎంసీలు)

అరికట్టేందుకు చర్యలు - విశ్వనాథరెడ్డి, జిల్లా నీటి పారుదల పర్యవేక్షణ అధికారి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన చెరువులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. పర్యవేక్షణకు కమిటీలు ఉన్నాయి. పోలీసుల సహకారంతో ఆక్రమణలను తొలగించే ప్రక్రియ వేగవంతం చేస్తాం.

సరస్వతీ నమస్తుభ్యం

అనంత నగరంలోని కొత్తూరులో..

జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం వివిధ ప్రాంతాల్లో అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించి కొలువుదీర్చారు. భారీగా తరలివచ్చిన భక్తులు.. చదువుల తల్లిని దర్శించుకుని పరవశించిపోయారు.

-న్యూస్‌టుడే, అనంత సాంస్కృతికం

ఆలయాల ముట్టడి.. ఎలా చోరుల కట్టడి?

పని చేయని సీసీ కెమెరాలు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని దేవాలయాల్లో రక్షణ కొరవడింది. భద్రతా లోపాలను అనుకూలంగా మలుచుకుంటున్న దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల బుక్కరాయసముద్రం మండలం ముసలమ్మ దేవాలయంలో హుండీలను పగలగొట్టి రూ.రెండు లక్షలుపైగా దోచుకెళ్లారు. కొన్నిరోజుల తర్వాత దొంగలు ఆలయం వద్ద నగదు పడేసి వెళ్లడం చర్చనీయాంశమైంది.

● ఉమ్మడి జిల్లాలోని ఆలయాల నుంచి ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. రక్షణ చర్యలు తీసుకోవడంలేదు. భక్తుల తాకిడి అధికంగా ఉండే పుణ్యక్షేత్రాల్లోనూ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

● కుందిర్పి మండలం కరిగానిపల్లి సమీపాన శశిమాకులమ్మ దేవాలయంలో ఈనెల 7న అర్ధరాత్రి దొంగలుపడి 3 తులాల బంగారు మాంగళ్యం గొలుసు, ఆరు తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఎర్రగుంట మారెమ్మ ఆలయంలో ఈనెల 9న దొంగలు ఐదు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు.

● దుండగులు చోరీలకు లక్ష్యంగా చేసుకుంటున్న ఆలయాలు గ్రామ శివారు ప్రాంతాల్లో ఉంటున్నా కొన్ని మాత్రం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. నిఘా లేకపోవడం, అర్చకులు స్థానికంగా లేకపోవడం దొంగలకు కలిసివస్తోంది.

● జులై 27న కంబదూరు మండల పరిధి తిమ్మాపురం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దుండగులు హుండీ ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లారు.

భద్రతా చర్యలు చేపట్టాం..

పి.జగదీశ్, ఎస్పీ, అనంతపురం

ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఉండాలి. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో మరమ్మతులు చేయించాం. పనిచేయని వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.

నలబై గుడుల్లోనే..

ఉమ్మడి జిల్లాలో గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రధాన ఆలయాలన్నింటిలో సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘా ఉండేవి. 170 ఆలయాల్లో సీసీ కెమెరాలను అప్పట్లో ఏర్పాటు చేశారు. తర్వాత వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో ప్రస్తుతం కేవలం నలభై ఆలయాల్లో మాత్రమే సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి.

★ఉమ్మడి జిల్లాలోని పురాతన ఆలయాల్లో గుప్త నిధుల తవ్వకాలు రహస్యంగా జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఏటా కేసులు నమోదవుతున్నా.. నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు. మడకశిర, పెనుకొండ, ఉరవకొండ, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, హిందూపురం, గుత్తి, గుంతకల్లు, రాయదుర్గం ప్రాంతాల్లోని పాత దేవాలయాలను లక్ష్యంగా చేసుకుంటున్న దుండగులు గుప్తనిధుల కోసం ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. పలుచోట్ల విగ్రహాలను ఎత్తుకెళ్తున్నారు.

నిబంధనలు బేఖాతర్

ఇష్టారాజ్యంగా గ్రానైట్ తరలింపు

భారీ వాహనంలో తరలిస్తున్నారిలా..

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: రాయదుర్గం డివిజన్ పరిధిలో లభించే తెలుపు, నలుపు గ్రానైట్‌కు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటోంది. గుమ్మఘట్ట మండలంలో అడిగుప్ప, చదంగేట్, రంగసముద్రం గ్రామాల్లోని క్వారీల్లో పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు సాగుతున్నాయి. నాణ్యమైన గ్రానైట్ కోసం లోతుగా తవ్వకాలు చేస్తుండటంతో భారీ గోతులతో ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని క్వారీల్లో పనిచేసే చోట తగిన రక్షణ ఏర్పాట్లు ఉండటం లేదు. హెల్మెట్లు, చేతి తొడుగులు, షూలు, కళ్లకు అద్దాలు ఇచ్చిన దాఖలాల్లేవు. క్వారీ నుంచి తీసిన రాళ్లకు అధికారుల సమక్షంలో ఓ సంఖ్య కేటాయించి తదనుగుణంగా బరువు ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. పలు క్వారీల్లో ఇవేమీ లేకుండానే తరలిస్తుండటం గమనార్హం. రంగసముద్రంలో జరుగుతున్న పేలుళ్ల కారణంగా పొగ, ఎగిరి వస్తున్న రాళ్లతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల చదం క్వారీ నుంచి ఓ రాయి తరలిస్తుండగా రాయదుర్గం శివారులో లారీ టైరు పేలిపోయి ఓవైపునకు ఒరిగింది. ఆ సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో ఎటువంటి నష్టం జరగలేదు.

తగిన చర్యలు తీసుకుంటాం

-నాగరాజు, తహసీల్దార్, రాయదుర్గం

తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందే. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించిన రాళ్లు మాత్రమే తరలించాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించి కూలీల భద్రత, క్వారీల నిర్వహణలో లోపాలు ఉంటే తగిన చర్యలు తీసుకుంటాం.

అతివల దర్శనం.. ఖాద్రీశుడికి ఆదాయం

● స్త్రీశక్తి పథక ప్రభావం

కదిరి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో భాగంగా స్త్రీశక్తి పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేసింది. దీంతో ఉచిత బస్సు ప్రయాణ పథకానికి విశేష స్పందన వస్తోంది. అతివలు ఆలయాల బాట పట్టారు. ఇందుకు కదిరిలోని శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి చెంతకు వస్తున్నవారే నిదర్శనం. భక్తుల రద్దీయే కాకుండా ఆదాయం గణనీయంగా పెరిగింది. స్త్రీశక్తి పథకం అమలుకు ముందు, తర్వాతి నెలలో ఆదాయాన్ని పరిశీలిస్తే.. రూ.26.21 లక్షల అదనంగా సమకూరడం విశేషం. జులైలో దర్శనాలు, ప్రసాదాలు, వసతిగదుల ద్వారా రూ.37.30 లక్షలు రాగా ఆగస్టులో రూ.63.52 లక్షలకు పెరిగింది. హుండీల్లో వేసే కానుకలు పెరిగాయి. ఇందుకు కారణం భక్తుల్లో మహిళల సంఖ్య పెరగటం కారణమని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి అయితే రద్దీకి అనుగుణంగా సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా భక్తుల స్నానాలు, దుస్తులు మార్పు వంటి వసతులు పెంచితే సౌకర్యంగా ఉంటుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు

గత రెండు నెలల్లో ఆదాయం (రూ.లో) ఇలా..

అంశం	జులై	ఆగస్టు
శీఘ్రదర్శనం	9,90,500	19,40,000
అభిషేకాలు	9,48,400	13,92,100
లడ్డు	12,97,605	19,70,615
పులిహోర	91,920	1,08,280
కేశఖండన	19,160	4,18,400
వసతి గదులు	3,33,200	4,30,020
ఇతర సేవలు	50,130	93,250

ఫ్యాప్టో ఆధ్వర్యంలో పోరుబాట

అనంతపురం విద్య : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబరు 4నుంచి జరిగే పోరుబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర కో ఛైర్మన్ హృదయరాజు పిలుపునిచ్చారు. ముఖ్య నాయకుల సమావేశం సోమవారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో జరిగింది. హృదయరాజు మాట్లాడుతూ.. ఏకీకృత సర్వీసు సమస్యలు పరిష్కరించి, 72, 73, 74 జీవోలు అమలు చేయాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని, 12వ పీఆర్సీ సంఘాన్ని వెంటనే నియమించాలన్నారు. మధ్యంతర భృతి ప్రకటించాలని, ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలన్నారు. 4న మండల, నియోజకవర్గాల కేంద్రాల్లో ప్రచార కార్యక్రమాలు, 7న విజయవాడలో ధర్నా నిర్వహిస్తామన్నారు. ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసనాయక్, పురుషోత్తం, రాయల్‌వెంకటేష్, రమణారెడ్డి, లింగమూర్తి, ఓబులేసు, లింగమయ్య, వెంకటరత్నం, రామాంజనేయులు, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఎరక్కపోతే.. ఇరుక్కుపోతారు!

శింగనమల మండల కేంద్రం నుంచి రాచేపల్లి నుంచి తరిమెలకు వెళ్లే ప్రధాన రహదారి గోతులుపడి అధ్వానంగా ఉంది. దీంతో ప్రయాణికులు, వాహనచోదకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ దారిలోనే ఉల్లికల్లు, కొరవిపల్లి, సోదనపల్లి, సలకంచెరువు తదితర గ్రామాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మరమ్మతులు చేయకపోవడంతో దారంతా కంకర తేలి అధ్వానంగా ఉంది. అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. - న్యూస్‌టుడే శింగనమల (బుక్కరాయసముద్రం)

రాయితీ విత్తనాలివ్వాలని ధర్నా

ఉరవకొండ, న్యూస్‌టుడే: ప్రభుత్వం రాయితీ విత్తనాలను సిద్ధం చేయకపోవడం దారుణమని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మధుసూదన్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి ధ్వజమెత్తారు. 90 శాతం రాయితీతో పప్పుసెనగ విత్తనాలు ఇవ్వాలని ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటేశులు, సుంకన్న, శీనప్ప తదితరులు పాల్గొన్నారు.

12 టన్నుల టమాటా ఎగుమతి

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అనంతపురం గ్రామీణం కక్కలపల్లి మార్కెట్‌లో నుంచి 12 టన్నుల టమాటాను కొనుగోలు చేశారు. మేలు రకం టామాటా కిలో రూ.15 చొప్పున కొన్నారు. ఈ సరకులో విశాఖపట్నానికి 7 టన్నులు, విజయనగరానికి 5 టన్నుల చొప్పున లారీల్లో పంపారు. ఇటీవల విశాఖపట్నానికి 40 మెట్రిక్ టన్నులు ఎగుమతి చేసినట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. కొద్దిమేరకు పంటను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయడంతో రైతులకు కాస్త ఊరట కలిగినట్లయింది.

నూతన ఉపాధ్యాయులకు అనంతలో శిక్షణ

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: మెగా డీఎస్సీ-2025లో ఉద్యోగాలు సాధించిన నూతన ఉపాధ్యాయులకు అక్టోబరు 3వ నుంచి 10 వరకూ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలిపారు. అనంత జిల్లాలో 950 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ఆకుతోటపల్లి సమీపంలోని వివేకానంద కళాశాల, బుక్కరాయసముద్రంలోని ప్రైవేటు బీఈడీ కళాశాల, అదే మండలంలోని కొర్రపాడు సమీపంలో నిర్మించిన కేంద్రంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలోని ఉర్దూ, తెలుగు భాషలకు చెందిన స్కూల్ అసిస్టెంట్లకు అనంతలోనే శిక్షణ ఇస్తున్నారు. నియామకపత్రాలు అందుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. పాఠశాలల కేటాయింపు కోసం కౌన్సెలింగ్ నిర్వహణపై స్పష్టత రావాల్సి ఉంది. తొలుత ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని భావించారు. కానీ మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు రానున్నాయి. శిక్షణ సమయంలోనే చివరి రెండు రోజులు కౌన్సెలింగ్ జరిపే అవకాశముంది.

పట్టణవాసులకు అమృత ధారలు!

● త్వరలోనే పట్టాలెక్కనున్న పథకం పనులు

ఈనాడు, అనంతపురం: ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఐదేళ్ల వైకాపా పాలనలో పెండింగ్‌లో ఉన్న పనుల్ని పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. పాత ధరలకు పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో అధికారులు 2025-26 లెక్కల ప్రకారం అంచనాలను సవరించి ప్రభుత్వానికి నివేదించారు. 2016లో అమృత్ పథకానికి శ్రీకారం చుట్టారు. అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం మున్సిపాలిటీల్లో తాగునీటి సౌకర్యం, మురుగు శుద్ధికి సంబంధించిన పనులు చేపట్టి 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాగునీటి ప్రాజెక్టులు అనంతపురం, గుంతకల్లు మున్సిపాలిటీల్లో 100 శాతం, తాడిపత్రిలో 60 శాతం పూర్తయ్యాయి. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కూటమి సర్కారు రాగానే పెండింగ్ పనులకు టెండర్లు పిలిచారు. పాత ధరలకు గిట్టుబాటు కాదని ఎవరూ ముందుకు రాలేదు. అమృత్ 2.0 పథకం కింద మున్సిపాలిటీల వాటా తగ్గించి.. రూ.570 కోట్లతో అంచనాలు రూపొందించారు.

పురపాలికల వారీగా ప్రతిపాదిత నిధులు ఇలా..

మున్సిపాలిటీ	అంచనా వ్యయం (రూ.కోట్లలో)
అనంతపురం	107.71
హిందూపురం	103.91
పెనుకొండ	100.69
రాయదుర్గం	78.42
తాడిపత్రి	77.35
గుంతకల్లు	42.12
ధర్మవరం	36.21
కదిరి	23.19
మడకశిర	1.18

ఏఐఐబీ సహకారంతో..

నాన్ అమృత్ కింద గుత్తి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర మున్సిపాలిటీల్లో ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంకు సహకారంతో తాగునీటి ప్రాజెక్టులను 2018 లోనే చేపట్టారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వాటా ఇవ్వకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. కళ్యాణదుర్గం, గుత్తి, పుట్టపర్తిల్లో పనులు పునాదులకే పరిమితమయ్యాయి.

వెంటిలేటర్లపై పెద్దాసుపత్రులు

● కీలక విభాగాల్లో వైద్యుల కొరత ● సేవలకు అంతరాయం

అభివృద్ధికి నోచుకోని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి

గుత్తి, గుంతకల్లు పట్టణం, తాడిపత్రి, న్యూస్‌టుడే : గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి పట్టణాల్లోని ఆసుపత్రులు పేరుకే పెద్దాసుపత్రులు. తాడిపత్రి, గుంతకల్లులో ప్రాంతీయ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ రెండు పురపాలికల్లోని ఆసుపత్రుల్లో వంద పడకలున్నాయి. గుత్తిలో మాత్రమే 52 పడకలున్నాయి. ఇక్కడ మాత్రం పడకల సంఖ్య పెరగడం లేదు. కేవలం సీహెచ్‌సీగానే కొనసాగుతోంది. రోజు వారి ఓపీ వందల్లో ఉంటోంది. రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వైద్యులు లేరు.

వందేళ్లుగా.. చిన్న ఆసుపత్రిగానే..

● గుత్తిలోని సామాజిక ఆరోగ్యకేంద్రంలో ఈసీజీ, ఎక్స్‌రే, రక్తపరీక్షల విభాగాలు ఉన్నాయి. ఇక్కడ బ్రిటిష్ హయాంలోనే సర్ థామస్ మన్రో పేరుతో ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. వందేళ్ల కిందట చిన్న డిస్పెన్సరీగా ఉన్న ఆసుపత్రి ఇప్పటికీ ఎదుగూ బొదుగులేకుండా ఉంది. నాడు-నేడు కింద గత ప్రభుత్వ హయాంలో రూ.2.50కోట్లతో ఓపీ బ్లాక్‌ను నిర్మించారు. ఇక్కడ రోగులు వేచి ఉండేందుకు తగినన్ని కుర్చీలు లేవు. వైద్యం కోసం గంటలు తరబడి నిరీక్షించాల్సి ఉంది.

ఉన్న సిబ్బందితో.. ఇబ్బందిగా

గుంతకల్లులోని ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. 24మంది వైద్యులకు గాను కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. అత్యవసర విభాగానికి కూడా వైద్యుల కొరత ఉంది. స్టాఫ్‌నర్సులు తగినంత లేరు. ఉన్నసిబ్బంది పనిభారంతో అవస్థ పడుతున్నారు. ఇక్కడ వంద పడకలున్నాయి. దుప్పట్లను సరఫరా చేయడం లేదు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రం ఉన్నా మహిళలకు మాత్రమే వినియోగిస్తున్నారు.

పురపాలిక	ఆసుపత్రి	ఓపీ సంఖ్య	ఆధారపడిన మండలాలు
గుత్తి	సీహెచ్‌సీ	400	05
గుంతకల్లు	ఏరియా	800	07
తాడిపత్రి	ఏరియా	600	07

రూ.కోట్ల ఖర్చు.. పాతభవనాలే దిక్కు

తాడిపత్రిలో గత ప్రభుత్వం రూ.24 కోట్లతో నాడు-నేడు కింద ఆసుపత్రి భవనాలను చేపట్టింది. ఇప్పటికీ పూర్తికాకపోవడంతో పాత భవనాలలోనే వైద్య సేవలందిస్తున్నారు. వంద పడకల ఆసుపత్రి అయినా వైద్యసేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వైద్యుల కొరత ఉంది. ఉదయం,సాయంత్రం ఆసుపత్రికి అధిక సంఖ్యలో రోగులు వస్తుంటారు.

మెరుగైన సేవలు అందిస్తాం

-డాక్టర్ ఎల్లప్ప, వైద్యాధికారి ,గుత్తి

రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తాం. రోగులకు సౌకర్యాలు, వసతులు మెరుగుపరిచేందుకు రూ.1.24కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. గుత్తి ఆసుపత్రిలో వైద్యసేవలను మరింతగా మెరుగుపరిస్తే ప్రభుత్వం సౌకర్యాలు, వసతులు పెంచనుంది. 2014లోనే గుత్తి ఆసుపత్రిని వంద పడకలకు పెంచినా అప్పట్లో ఎవరూ పట్టించుకోకపోవడంతో రద్దు చేశారు.

(c) eenadu

ఆధ్యాత్మిక సమాచారం

కదిరి: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం దసరా వేడుకల్లో భాగంగా స్వామివారు మోహినీ అలంకారంలో దర్శనమిస్తారు. రాత్రి ఏడున్నర గంటలకు ఖాద్రీశునికి వెండి రథ ప్రాకారోత్సవం ఉంటుంది. నిత్య పూజా కైంకర్యాల్లో ఉదయం ఆరుగంటలకు సాధారణ దర్శనం. 7 నుంచి 9 గంటల మధ్య అభిషేక, స్వర్ణకవచ సేవలు. 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, సాయంత్రం ఐదు నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు స్వామివారి సర్వదర్శనం ఉంటుంది.

పేదల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్

మంత్రి సత్యకుమార్‌ను సన్మానించి జ్ఞాపిక అందిస్తున్న ఆసుపత్రి అధికారులు, కలెక్టర్ ఆనంద్

అనంతపురం (కమలానగర్), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే పేదల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. అనంతపురంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, జిల్లా కలెక్టర్ ఆనంద్, డీఎంహెచ్ఓ ఈబీదేవి, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపల్ విజయశ్రీ పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే 1 లక్ష 42 వేల మందికి ఎన్టీఆర్ వైద్యసేవల ద్వారా గుండె జబ్బులకు సంబంధించి చికిత్సలు అందించామన్నారు. కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో 100 ఇమేజ్ గైడెడ్ పీసీఐలు, 500 యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేయటం అభినందనీయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య 20శాతం ఉందని, అయితే జీవనశైలిలో మార్పుతో 80శాతం నివారించవచ్చున్నారు. గుండె జబ్బులపై అవగాహనతోపాటు ప్రజలను ఆదుకోవటం కోసం క్యాథ్ ల్యాబ్‌లను పటిష్ఠపరచటం చేస్తున్నామన్నారు. కొత్తగా ఒంగోలు, కడపలో క్యాథ్ ల్యాబ్‌లను ప్రారంభించామన్నారు. గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు పోకుండా ఉండేందుకు 175 సీహెచ్‌సీలలో, 54 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో రూ.45 వేలు విలువ చేసే ఇంజక్షన్‌ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. 3,450 మంది ప్రాణాలను గోల్డెన్ అవర్‌లో కాపాడామని, ఇందుకోసం రూ.7 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌లో లేని ఆధునాతన పరికరాలు అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉన్నాయన్నారు. ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆసుపత్రులలో క్యాన్సర్ నియంత్రణ వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమం మొదలుపెట్టామన్నారు.

వైద్య కళాశాలలను ఎందుకు గాలికొదిలేశారు? : మంత్రి

పెనుకొండలోని తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్‌రేషన్‌కార్డులు అందజేస్తున్న మంత్రి సవిత, అధికారులు

పెనుకొండ, న్యూస్‌టుడే: గత వైకాపా జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నా వైద్యకళాశాలల నిర్మాణం పూర్తిచేయకుండా ఎందుకు గాలికొదిలేశారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రశ్నించారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ఆపలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కార్యాలయాలకు రంగులు వేయడం, సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మలు వేసుకోవడం, ప్యాలెస్‌లు నిర్మించుకోవడానికి డబ్బులున్నాయికానీ, వైద్యకళాశాలు నిర్మించడానికి నిధుల్లేవా అని ప్రశ్నించారు. జగన్ గుత్తేదారులను బెదిరించినా, అభివృద్ధిపై విషం కక్కినా పీపీపీ పద్ధతిలో 10 కళాశాలలు నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. జగన్‌రెడ్డి ఎన్నికలప్పుడు సృష్టించిన... డీఎస్సీ ద్వారా 150రోజుల్లోనే 16వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. అక్టోబరు 4న రాష్ట్ర వ్యాప్తంగా 3.12లక్షల ఆటోడ్రైవర్లకు రూ.15వేల చొప్పున అందజేస్తామన్నారు. అనంతరం పట్టణ పరిధిలోని వెంకటరెడ్డిపల్లిలో ... కోసం ఎకరం భూమి మంజూరు చేసి పత్రాలు కౌన్సిలర్ శోభన్‌ప్రసాద్, గ్రామస్థులకు అందజేశారు. కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్‌కుమార్, తహసీల్దార్‌స్వాతి, ఎంపీడీవో నరేశ్‌కృష్ణ, రాష్ట్ర సగర కార్పొరేషన్ ఛైర్మన్ వెంకటరమణ, యాదవ, కురబ కార్పొరేషన్ డైరెక్టర్లు కేశవయ్య, శ్రీనివాసులు, మండల కన్వీనర్ ఈశ్వర్‌ప్రసాద్, నాయకులు నారాయణస్వామి పాల్గొన్నారు.

త్వరలో ఏకకాల పరిష్కార పథకం అమలు

మాట్లాడుతున్న ఏడీసీసీ బ్యాంకు అధ్యక్షుడు ఎం.కేశవరెడ్డి, డీసీఎంఎస్ అధ్యక్షుడు వెంకటేష్

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: పాత బకాయిలు రాబట్టడానికి చివరిసారిగా ఏకకాల పరిష్కార పథకాన్ని త్వరలోనే అమలు చేయడానికి సిద్ధమైనట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడు ఎం.కేశవరెడ్డి వెల్లడించారు. సహకార బ్యాంకులు, సంఘాలు నష్టాలబాట నుంచి గట్టెక్కాలంటే ఓటీఎస్ చివరి అస్త్రమని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం డీసీఎంఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీసీఎంఎస్ అధ్యక్షుడు నెట్టెం వెంకటేష్, ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు సహకార సంఘాల అధ్యక్షులు, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజరు విజయభాస్కర్, సత్యనారాయణరెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు. జిల్లా సహకార బ్యాంకు నిరర్థక ఆస్తులు 11 శాతం ఉన్నాయని వాటిని 5 శాతంలోపు తగ్గించాలంటే ఓటీఎస్ అమలు అవసరమని నొక్కి చెప్పారు. అత్యంత వెనుకబడిన ఉమ్మడి జిల్లాకు మాత్రమే ఈ ఓటీఎస్ అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. అయితే సొసైటీల ద్వారా బకాయి ఉన్న రైతులకు తాఖీదులు జారీ చేసినపుడే ఫలితం ఉంటుందన్నారు. డీసీఎంఎస్ అధ్యక్షుడు నెట్టెం వెంకటేష్ మాట్లాడుతూ.. పరపతేతర వ్యాపారాలతోనే సొసైటీలు నష్టాల నుంచి గట్టెక్కుతాయని అభిప్రాయపడ్డారు. అనంతరం సొసైటీ అధ్యక్షులు పామురాయి రఘు, లక్ష్మీనారాయణ, మరూరు గోపాల్ ఏడీసీసీ, డీసీఎంఎస్ అధ్యక్షులను సత్కరించారు.

పోలీసుల అదుపులో పశువుల రవాణా వాహనం

పెద్దవడుగూరు: కాశేపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద సోమవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్నట్లు పశువుల రవాణా కంటైనర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు కోస్తా ప్రాంతం పార్వతీపురం నుంచి కంటైనర్‌లో సుమారు 50 ఆవులను తరలిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న గుత్తికి ప్రాంతానికి చెందిన భాజపా నాయకుడు తిమ్మారెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు టోల్ ప్లాజా వద్దకు చేరుకుని కంటైనర్‌ను తనిఖీ చేశారు. అందులో పశువులు ఉన్నట్లు గుర్తించారు.

మల్లెసాగుతో లాభాల గుబాళింపు

సాగులో ఉన్న మల్లెతోట

రైతు శివారెడ్డి →

ముదిగుబ్బ, న్యూస్‌టుడే : ముదిగుబ్బ మండలంలోని కొడవండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు శివారెడ్డి మల్లెసాగుతో లాభాలు గడిస్తున్నారు. రెండు ఎకరాల్లో గుండు మల్లెల సాగు చేపట్టి రూ.లక్షల్లో లాభాలు గడిస్తున్నారు.

తమిళనాడు నుంచి మొక్కలు

ముదిగుబ్బలోని కొడవండ్లపల్లి, బూదనాంపల్లి, బుక్కపట్నం మండలంలోని పాముదుర్తి గ్రామాల్లో గుండుమల్లె సాగు అధికంగా ఉంది. స్నేహితుల తోటలను పరిశీలించి వారి ద్వారా తమిళనాడులోని రామేశ్వరం నుంచి గుండు మల్లె మొక్కలు కొనుగోలు చేశారు. మొక్క రూ.2తో 45 వేల మొక్కలు కొనుగోలు చేశారు. అంతకు ముందు భూమిని ఒక మడకతో దున్నించి పది ట్రాక్టర్ల పేడ ఎరువులు చల్లి, రోటావేటర్‌తో చదును చేయించారు.

సాగు విధానం..

ఎకరానికి 2,250 గుంతలు చొప్పున 5×5 దూరంతో రెండెకరాల్లో 4,500 గుంతలు తీయించారు. ఒక గుంతకు పది మొక్కలు చొప్పున 45 వేల మొక్కలు నాటించారు. డ్రిప్పు ఏర్పాటు చేసి సాగు చేశారు. సాగు చేసిన ఏడాదికి మొగ్గలు వచ్చాయి.

తెగుళ్ల నివారణ ఇలా..

మల్లెతోటలో ఎక్కువగా నల్లి వ్యాపించడంతో ఆకు పసుపురంగులోకి మారాయి. మొగ్గతొలుచు పురుగు, ఆకు ఎండుతెగులు వ్యాపించింది. నల్లి నివారణకు క్లోరోఫెన్‌ఫిల్ 2 గ్రాములు లీటరు నీటికి, మొగ్గతొలుచు పురుగు నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి, ఎండు తెగులుకు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేశారు. జింకు సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, అనేక దఫాలుగా పిచికారీ చేయడంతో తెగుళ్లు తగ్గి దిగుబడి పెరిగింది. మందులు, కూలీలు, ఇతర ఖర్చులన్నీ కలిపి మూడేళ్లలో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారు.

ఏడాదికి దిగుబడులు

ఏడాది తర్వాత పంట దిగుబడి రావడంతో మొదటి కోతలో 50 కిలోలు, తర్వాత 80 కిలోలు, 100 కిలోలు వచ్చాయి. రోజూ పూలు కోయగా 100 నుంచి 250 కిలోల వరకు దిగుబడి వచ్చింది. ఇలా ఏడాదిలో డిసెంబరు నుంచి సెప్టెంబరు వరకు పూలు కోసి కదిరి పూలమండీలో విక్రయించారు. కిలో రూ.150 నుంచి 500 వరకు ఉండగా, పండగల సమయంలో కిలో రూ.వెయ్యి వరకు ధర పలికింది. ఒక్కోసారి కిలో వెయ్యితో విక్రయించగా వంద కిలోలకు రోజుకి రూ.లక్ష వచ్చింది. ఇలా మొదటి ఏడాదిలో రూ.7 లక్షలు, తర్వాత రూ.12 లక్షలు, రూ.20 లక్షలు వచ్చింది. మూడేళ్లలో రూ.40 లక్షలు రాగా పెట్టుబడిపోయి రూ.30 లక్షలు లాభం వచ్చింది.

రైతేరాజు

సమస్య సమాధానం

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే : ఉమ్మడి అనంతపురం జిల్లాలో వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు పంటల సాగులో ఎలాంటి సందేహాలున్నా రేకులకుంట వ్యవసాయ శాస్త్రవేత్త నారాయణస్వామి **నంబరు: 62812 84235**కు ఫోన్ చేసి తగిన సలహాలు, సూచనలు పొందవచ్చు.

సమస్య: రెండు ఎకరాల్లో బెండ సాగు చేస్తున్నాం. పంటకు పల్లాకు తెగులు వ్యాపించి, ఆకులు పసుపు రంగులో మారుతున్నాయి. నివారణకు మార్గం తెలపండి. **- రమేష్, ఆకులేడు**

సమాధానం: తెల్లదోమల కారణంగా బెండ తోటకు పల్లాకు తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు నివారణకు రైతులు పిప్రోనిల్ 2 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది.

సమస్య : పత్తిపంటలో పూతరాలుతోంది. తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి. **-నాగభూషణ, రేగడికొత్తూరు**

సమాధానం : పత్తిపంటలో పూత రాలకుండా రైతులు ప్లానోఫిక్స్ 4 మి.లీ చొప్పున 20 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తూ పూత రాలిపోవడం ఆగుతుంది.

వరిలో చీడపీడలను కట్టడి చేద్దామిలా!

వరికి ఆశించిన పురుగు

యల్లప్ప, ఏడీఏ, కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే : రైతులు వరి పంట సాగు సమయం నుంచి పంట కోతల వరకు అప్రమత్తంగా ఉండాలని కళ్యాణదుర్గం వ్యవసాయశాఖ ఏడీఏ యల్లప్ప పేర్కొన్నారు. ముందుగానే తెగుళ్ల గురించి జాగ్రత్తలు పాటిస్తే చీడపీడలను నివారించి అధిక దిగుబడులు సాధించవచ్చని చెబుతున్నారు.

పురుగు బెడద : పంటకు కాండం తొలిచే పురుగు ఆశిస్తుంది. నారుమడి నుంచి ఈనిక దశ వరకు ఆశిస్తుంది. గుడ్ల సముదాయం ఆకుల, కాండంపై కనిపిస్తాయి. పురుగు కాండంలోకి ప్రవేశించి గుజ్జును తినడం వల్ల పిలక దశలో మువ్వ ఎండిపోతుంది. పూత దశలో తెల్లకంకులు వస్తాయి. చీడల వల్ల పంట దెబ్బతింటుంది.

నివారణ : వరిలో కాండం తొలిచే పురుగు నివారణకు నారు తొలగించే వారం రోజుల ముందు 160 గ్రాములు కార్బోఫ్యూరాన్ మూడు గుళికలు వేయాలి.
● అదే విధంగా నారు కొనలను తుంచేయాలి. 5 శాతం వేపగింజల కషాయం లేదా వేప నూనెను 5 మిల్లీలీటర్ల నీటిలో కలిపి ప్రతి 10 రోజులకోసారి పిచికారీ చేయాలి.
● కాండం తొలుచు పురుగు నివారణకు ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలి.
● కార్బోఫ్యూరాన్ 3-జి 10 కిలోల గుళికలు లేదా ఫిప్రోనిల్ గుళికలు పాయింట్ 0.3 శాతం ఎకరా పంటకు వేయాలి.
● 5 శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనె 10 వేల పీపీఎం రెండు మి.లీ లేదా వేప నూనె 5 వేల పీపీఎం 3 మి.లీ లేదా, వేపనూనె 1,500 పీపీఎం 5 మి.లీ నీటిపై ప్రతి పది రోజులకోసారి పిచికారీ చేయాలి. తర్వాత దశల్లో వరి పంటకు ఆశించే కాండం తొలుచు పురుగు నివారణకు బుప్రోఫెజిన్ 1.6 మి.లీ లేదా హితోఫెన్ ప్రాక్స్ 2 మి.లీ లేదా, ఇమిడా క్లోప్రిడ్ 0.25 మి.లీ లేదా పైమెట్రోజిన్ 0.6 గ్రాముల లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

అరటిలో యాజమాన్య పద్ధతులు భేష్

చిట్కా

నార్పల : అరటి సాగులో తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని రెడ్డిపల్లి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త మల్లీశ్వరి తెలిపారు. ప్రస్తుత వర్షాలు కురుస్తున్నందున పొలంలో వర్షం నీరు నిల్వ ఉండకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. చెట్టుకు 100 గ్రాముల యూరియా, 30 గ్రాముల పొటాష్ వేస్తే గెల నాణ్యతగా వస్తుందన్నారు. కురుస్తున్న వర్షాలకు అరటి చెట్లకు సిగటోక తెగులు వ్యాపించే అవకాశం ఉందని, ఈ తెగులు నివారణకు ప్రొపికొనజోల్ 1 మి.లీ, మాంకోజెబ్ 2.5 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఫలితం ఉంటుందని శాస్త్రవేత్త తెలిపారు.

తెగుళ్ల బారిన పడిన అరటి చెట్టు

సత్యసాయి వేడుకలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిద్దాం

రూ.12 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తున్న మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జేరత్నాకర్, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ప్రపంచ మానవాళికి ఆధ్యాత్మిక, ప్రేమ, శాంతి, సేవాతత్వాన్ని అందించిన మానవతామూర్తి సత్యసాయి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జేరత్నాకర్, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తి మున్సిపాలిటీలో రూ.12 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ప్రశాంతి నిలయం పడమర ద్వారం, నాలుగులైన్ల, బ్రహ్మణపల్లి రహదారితో పాటు పట్టణంలోని సీసీ రహదారి పనులు ప్రారంభించారు. వేడుకలకు తరలివచ్చే దేశ, విదేశీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్తు దీపాలు, రహదారులు, తదితర వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారుల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పెళ్లింట విషాదం

- సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు కర్ణాటక యువకుల మృతి
- మడకశిరలో ఘటన

బాబాజాన్

మున్నా

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: మడకశిర పట్టణంలో ఆదివారం జరిగిన ఓ పెళ్లి కార్యక్రమానికి పెళ్లికూతురు తరుపున కర్ణాటక రాష్ట్రం హాసన్‌కు చెందిన బాబాజాన్(35), మున్నా(28) వచ్చారు. ఇద్దరు యువకులు పెళ్లి కార్యక్రమాన్ని బంధువులతో కలిసి సంతోషంగా ముగించారు. సోమవారం మడకశిర పట్టణ శివారులోని ఓ తోటలో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌కు స్థానిక బంధువుతో కలిసి సరదాగా ఈతకెళ్లారు. వెళ్లిన వ్యక్తికి ఈత రాకపోవడంతో బయట ఉండగా వీరి ఇద్దరు అందులో దూకారు. బాబాజాన్ బయటకు వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. మున్నా ఎంతసేపటికీ పైకి రాకపోవడంతో వారి వెంట వెళ్లిన వ్యక్తి బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి సహాయక చర్యలు చేపట్టి అతడిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సందడిగా ఉన్న పెళ్లింట విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాబాజాన్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మున్నాకు ఇంకా పెళ్లి కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రైతులకు ఫలితాలు వివరించి చెప్పండి

ఉపకులపతి శారదజయలక్ష్మి

టార్పాలిన్లు పంపిణీ చేస్తున్న ఉపకులపతి శారదజయలక్ష్మి, సమన్వయకర్త చంద్రాయుడు, శాస్త్రవేత్తలు

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉత్పత్తి అయిన వేరుసెనగ వంగడాల సేద్యంతో వచ్చిన ఫలితాలను అధికారులు రైతులకు వివరించి వారు అనుసరించేలా అవగాహన కల్పించాలని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి శారదజయలక్ష్మి సూచించారు. సోమవారం స్థానిక కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆర్ఏఆర్ఎస్ సహ పరిశోధన సంచాలకులు జాన్సన్‌తో కలిసి ఆమె సందర్శించారు. బోధన, బోధనేతర సిబ్బంది నియమ నిబద్ధతతో పనిచేయాలన్నారు. కేవీకే పరిధిలోని గ్రామాల్లో సిబ్బంది రైతులకు తప్పనిసరి అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం కాలువపల్లి గ్రామానికి చెందిన రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీకే సమన్వయకర్త చంద్రాయుడు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

ANDHRA PRADESH STATE CIVIL SUPPLIES CORPORATION LTD.
DISTRICT OFFICE:: ANANTHAPURAMU - 515001
Buddappa Nagar, Phone: 08554-275536, e-mail:dmatp.apscsc@ap.gov.in
Regd. Office: 10-152/1, Sri Sai Towers, Ashok Nagar, Bandar Road, VIJAYAWADA - 520007

SHORT TERM TENDER NOTIFICATION
Lr. No. PDS/Packing/OWS/2025-26 తేది: 29-09-2025

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురము జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/గోదాములలో ఆరు నెలలపాటు అంటే 31-03-2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.

ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూప్‌ను ఫోన్ నంబర్లు (+91-22)- 48810500/9962059599/9032429420 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్‌లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేదీ 05-10-2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

సం/- జాయింట్ కలెక్టర్ & వృత్తిరీత్యా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, అనంతపురము జిల్లా

బాలుడి మృతిపై సమగ్ర విచారణ

వైద్యుడు ఇస్మాయిల్ సస్పెన్షన్

డాక్టర్, సిబ్బందిని విచారిస్తున్న ఉన్నతాధికారుల బృందం

ఉరవకొండ, న్యూస్‌టుడే: వైద్య సేవల్లో నిర్లక్ష్యం కారణంగా ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 25న వజ్రకరూరు మండలం చాబాలకు చెందిన బాలుడు అహరన్‌కుమార్(5) మృతిచెందిన ఘటనపై సోమవారం కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారిణి ఈబీదేవి, డీసీహెచ్ఎస్ డేవిడ్ సెల్వన్‌రాజు, జీజీహెచ్ చిన్నపిల్లల వైద్య నిపుణుడు లోక్‌నాథ్‌తో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న డాక్టర్ ఇస్మాయిల్, స్టాఫ్‌నర్సులు సుధాప్రియ, అంజనాదేవితోపాటు మిగతా సిబ్బందిని, బాధిత కుటుంబ సభ్యులను వేర్వేరుగా విచారించారు. రోగులకు చికిత్స చేయడంలో అలసత్వం తగదని హెచ్చరించారు. విచారణ నివేదికను వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్‌తోపాటు కలెక్టర్‌కు నివేదించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

విధుల్లో అలసత్వంపై ఆగ్రహం

ఆసుపత్రిలో విధి నిర్వహణలో అలసత్వంగా వ్యవహరించిన వైద్యుడు డాక్టర్ ఇస్మాయిల్‌ను సస్పెండ్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ పద్మావతి సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ డేవిడ్ సెల్వన్‌రాజు పేర్కొన్నారు. డీసీహెచ్ఎస్ ప్రాథమిక నివేదిక ప్రకారం రాష్ట్ర అధికారులు ఆ రోజు విధుల్లో ఓ నర్సును ఇప్పటికే సస్పెండ్ చేయగా.. తాజాగా సోమవారం డాక్టర్‌ను సస్పెండ్ చేయడం గమనార్హం.

జీఎస్టీ అమలుపై ఆకస్మిక తనిఖీ

జిల్లా సచివాలయం: ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనం కోసం జీఎస్టీ పన్నులు టారిఫ్‌లను తగ్గించింది. క్షేత్ర స్థాయిలో అన్ని రకాల దుకాణాల్లో అమలు అవుతున్నాయా లేదా అన్నదానిపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. సోమవారం రెవెన్యూ భవన్‌లో సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్ ప్రచార పత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు.

'ఉపాధి'పై నిర్లక్ష్యం చూపొద్దు

జిల్లా ప్రజలకు 'ఉపాధి' పథకం గొప్పవరం. ఇలాంటి పథకాన్ని ఏ దశలోనూ నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని కలెక్టర్ అన్నారు. సోమవారం ఆయన వీసీ నిర్వహించారు. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 8 గంటలలోపే క్షేత్ర తనిఖీ, మస్టర్ వేయడం పూర్తి కావాలన్నారు. ఆశించిన మేర పనిదినాలు కల్పించలేదు. ప్రతి రోజూ కనీసం 40వేల మందికి తగ్గకుండా పనులు ఉండాలన్నారు.

మినీ లారీలో మంటలు.. క్షణాల్లో దగ్ధం

మంటల్లో కాలిపోతున్న మినీలారీ

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే : మండలంలోని కడదరగుట్టపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున క్రిష్టిపాడుకు చెందిన మునిరెడ్డి మినీలారీ విద్యుతుదాఘాతానికి గురై దగ్ధమైంది. ఇటీవల వాహనం కొనుగోలు చేసిన మునిరెడ్డి కొంతకాలంగా మొరాయిస్తుండటంతో తెల్లవారుజామున అనంతపురంలో ఉన్న వాహనషోరూంలో మరమ్మతులు చేయించేందుకు క్రిష్టిపాడు నుంచి బయలుదేరాడు. వాహనంలో నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో డ్రైవరు అప్రమత్తమై కిందకు దూకి ప్రాణాలు బయటపడగా వాహనం కాలిపోయింది. సుమారు రూ.16లక్షల మేరకు నష్టం జరిగిందని బాధితుడు వాపోయారు.

మీ కష్టానికి ప్రతిఫలం ఈ ఉద్యోగం

డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థికి నియామక పత్రం, డైరీని అందజేస్తున్న కలెక్టర్ ఆనంద్, సహాయ కలెక్టర్ సచిన్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ కుష్బూ

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: 'రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు. దీనికి ప్రతిఫలమే ఈ ఉపాధ్యాయ ఉద్యోగం..' అని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఏపీ బీసీ అధ్యయన కేంద్రంలో ఉచిత శిక్షణ తీసుకుని డీఎస్సీ-25లో 14 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపిక అయ్యారు. వీరికి సోమవారం కలెక్టరేట్‌లో ఘన సత్కారం చేసి జ్ఞాపిక, డైరీ, నియామక పత్రాలను అందించారు. అనతి కాలంలో ప్రభుత్వం ఇచ్చిన ఉచిత శిక్షణను బాగా ఉపయోగించుకుని కష్టపడ్డారు. పుస్తకాలు, వసతి, స్టయిఫండ్ వంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పించింది. పేద ప్రతిబా కలిగిన వారికి ఈ అవకాశం గొప్ప వరమని కలెక్టర్ అన్నారు. సహాయ కలెక్టర్ సచిన్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కుష్బూ కొఠారి, కోర్సు సమన్వయకర్త పి.రవీంద్ర, వెంకట సుబ్బయ్య, జయ ప్రకాశ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఆటో నుంచి పడి మహిళా కూలీ దుర్మరణం



నందిని

రొద్దం, న్యూస్‌టుడే : రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది.. భార్యాభర్తలు కూలి పనులకు వెళ్లి పిల్లలను పోషించుకుంటున్నారు. అలాంటి కుటుంబాన్ని ఆటో ప్రమాదం విషాదంలో ముంచింది. మండలంలోని పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన నందిని(28) తాడింగిపల్లిలోని ఓ రైతు తోటలోకి కూలి పనులకు ఆటోలో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో డ్రైవర్ పక్కన కూర్చున్న నందిని స్థానిక సుబ్బరాయప్ప కొట్టాల సమీపంలోని స్పీడ్‌బ్రేకర్ వద్ద కిందకు పడిపోయింది. వెనుక చక్రాలు ఎక్కడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆటోలో ఉన్నవారు, స్థానికులు స్పందించి రొద్దం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉంటున్న భార్య మృతితో భర్త పోతన్న, పిల్లలు బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేంద్ర పేర్కొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

FOR SALE
For Sale 12.50 సెంట్లు స్థలము బిల్డింగ్ ఫ్రూట్ జ్యూస్ ఫ్యాక్టరీ వాటర్ ప్లాంట్ 1Ltr, 2Ltrs జీరామిషనరీ రన్నింగ్‌లో ఉన్న ఫ్యాక్టరీ అమ్మబడును.RTO ఆఫీసుకి దగ్గర అనంతపురం. 9014241439

EDUCATION
DMLT 2సం॥ కోర్సునకు అడ్మిషన్లు జరుగుచున్నవి అర్హులైనవారికి స్కాలర్‌షిప్ కలదు. ఇంటర్‌పాస్ (ఏగ్రూపైనా) SEEDS కాలేజ్ ATP చివరి తేది:4-10-25. 9440255034

REAL ESTATE
PLOT FOR SALE
For Sale అనంతపురంటౌన్ NH-44కి ఆనుకొని కార్బన్ సిటి ప్రక్కన నల్లపరెడ్డి గార్డెన్స్‌లో 4 ప్లాట్లు 16.5 సెంట్లు అమ్మకమునకు కలదు. 9014241439

LEASE
కళ్యాణదుర్గం నుంచి 15 KM దూరంలో 5 ఎకరాల దానిమ్మతోట 3 లేదా 5 సం॥ Leaseకు ఇవ్వబడును. చుట్టు ఫెన్సింగ్, రెండు బోర్లు, ఒక్క ఇల్లు ఉన్నది. 24x7 కరెంట్ ఉన్నది. సెల్: 9441471096

JOBS
రామకృష్ణ గ్రూప్ (APNO:1) Hyd, VJA న్యూఢిల్లీ బ్రాంచీలకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్‌స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+ వ+ మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA 9676491122, 9676901122

Lady Hostel Warden Age Above 40 Years S.V Degree & P.G College, Ananthapuramu. 8639405388

HIV/ AIDS Prevention Project APSACS / RIDS-PU Kambaduru నందు ANM గా పనిచేయుటకు అభ్యర్థి కావలెను. అర్హత ANM/GNM అయి ఉండాలి. అనుభవజ్ఞులైన అభ్యర్థులు 30-09-2025 నుండి 4-10-2025 లోపు క్రింది Email Addressకు Resume పంపవలెను. ridskmb@gmail.com. address APSACS-RIDS, కంబదూరు, ATP (Dt.)

టెలికాలింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ / ఆఫీసులో చేయుటకు M/F కావలెను. 10th పైన, Age: 18-35, జీతం: 18-25K. 8464016870, 6305186209

MARKETING/ SALES
Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎటి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU CLASSIFIEDS 5 లైన్ల ప్రకటన రూ. 395/- మాత్రమే
తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...
వివరాలకు: 8008709784
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

రాయదుర్గం

● రాయదుర్గం ● కళ్యాణదుర్గం ● ఉరవకొండ

ప్రతీ నీటిబొట్టు ఒడిసి పట్టుకోవాలి

గుమ్మఘట్ట: ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి భూమిలోకి ఇంకేలా చేయాలని జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి శేషానందరెడ్డి పేర్కొన్నారు. సోమవారం 75వీ రాపురంలో ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్న కాలువ పనులు పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పథకంలో 5 మండలాలను ప్రయోగాత్మక ప్రాజెక్టులో ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి శ్రీనివాసులు, ఏపీడీ రాజారావు, ఏపీఓ సురేష్, ఈసీ రవికుమార్ పాల్గొన్నారు.

పనులు పరిశీలిస్తున్న క్వాలిటీ కంట్రోల్ అధికారి శేషానందరెడ్డి

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

రాయదుర్గం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సోమవారం ఆయన స్వగృహంలో లబ్ధిదారులకు అందజేశారు. కణేకల్లు మండలం కళేకుర్తికి చెందిన కుళ్లాయమ్మకు రూ.1.60 లక్షలు, బిఎన్.హళ్లికి చెందిన గణేష్‌కు రూ.1.31 లక్షలు, నాగిరెడ్డిపల్లికి చెందిన బోయ చిన్న తిప్పన్న కుటుంబానికి రూ.1.27 లక్షలు పంపిణీ చేశారు.

చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

పట్టణ సీఐగా హరినాథ్‌బాబు

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: అనంతపురంలోని డీసీఆర్‌బీ సీఐగా పనిచేస్తున్న హరినాథ్‌బాబు సోమవారం కళ్యాణదుర్గం పట్టణ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న యువరాజు వీఆర్‌కు వెళ్లారు.

రోడ్డుకు మరమ్మతులు చేయండి

శెట్టూరు: చింతర్లపల్లి కరిడిపల్లి రోడ్డు తారు లేచి, గుంతలుపడి రాకపోకలకు అనుకూలంగా లేదని, మరమ్మతులు చేయాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు మట్టి వేయించి మరమ్మతులు చేయించారన్నారు. వర్షాలకు మళ్లీ దెబ్బతిందన్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి తారు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఉన్నతీకరించారు.. సదుపాయాలు మరిచారు

న్యూస్‌టుడే, ఉరవకొండ

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలను వైకాపా ప్రభుత్వ హయాంలో 'నాడు- నేడు' కార్యక్రమంలో ఉన్నతీకరించినప్పటికీ వాటిల్లో సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపారు. దీంతో నేటికీ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఉరవకొండ మండలంలోని షేక్షానుపల్లి, రేణుమాకులపల్లి, చిన్న ముష్టూరు, పట్టణంలోని ఎస్ఎల్ఎన్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరించారు. ఒక్కో పాఠశాలలో 1 నుంచి 9 వరకు తరగతులు నడుస్తున్నాయి.

వరండాల్లోనే బోధన

ఉన్నతీకరించిన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగిన స్థాయిలో మౌలిక సదుపాయాలు లేవు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు అంతంత మాత్రమే. తరగతి గదులు సరిపోకపోవడంతో వరండాల్లో బోధన సాగించాల్సి వస్తోంది. విరామ సమయాల్లో క్రీడా సాధనకు అవకాశమే లేదు. రేణుమాకులపల్లి, చిన్న ముష్టూరు పాఠశాలలకు శాశ్వత ప్రాతిపదికన హెచ్‌ఎంలు లేకపోవడంతో పరిపాలన, నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కూటమి ప్రభుత్వమైనా శాశ్వత భవనాల నిర్మాణ దిశగా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

రేణుమాకులపల్లిలో ఇరుకు ప్రాంతంలో అభ్యాసం

'నాడు-నేడు'లో ఎంపికైన పాఠశాలలు...

పాఠశాల	విద్యార్థుల సంఖ్య	తరగతి గదులు
షేక్షానుపలి	178	5
రేణుమాకులపల్లి	163	4
చిన్నముష్టూరు	212	8

ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం

పాఠశాల స్థాయికి అనుగుణంగా అదనపు గదులు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నతీకరించిన పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. నిధుల మంజూరు అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

- మల్లారెడ్డి, జిల్లా ఉప విద్యాధికారి

కలప ట్రాక్టర్ పట్టివేత

కళ్యాణదుర్గం గ్రామీణం: ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రంలోని రావి, మామిడి చెట్లను కొట్టి కలపను ముదిగల్లు గ్రామ సమీపం నుంచి కళ్యాణదుర్గానికి ట్రాక్టర్‌లో తరలిస్తుండగా బైపాస్ వద్ద సోమవారం పోలీసులు పట్టుకున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. సెక్షన్ అధికారి షాన్‌వాజ్ కలపను పరిశీలించి రూ.5 వేలు జరిమానా విధించారు. నిబంధనలు అతిక్రమించి చెట్లను కొట్టినా, కలప తరలించినా వాహనం సీజ్‌తోపాటు కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

దుర్గంలో మూడిళ్లలో చోరీ

రాయదుర్గం గ్రామీణం: పట్టణంలోని చర్చి ఏరియా, టీచర్స్ కాలనీలోని పలు ఇళ్లలో ఆదివారం రాత్రి చోరీలు జరిగాయి. టీచర్స్ కాలనీలోని మోహన్ నాయక్ ఇంటి తాళాలు పగులగొట్టిన దొంగలు రూ.2 వేలు నగదు, వెండి వస్తువులు, చర్చి ఏరియాలోని గంగానాయక్ ఇంటి నుంచి రూ.50 వేలు నగదు, 3 పట్టు చీరలు, మండల పరిషత్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న కవిత ఇంటిలోని రూ.20 వేలు దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పేర్కొన్నారు. సీఐ జయనాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆక్రమణల తొలగింపునకు అంగీకారం

కుందుర్పి: కుందుర్పిలోని పురాతన వీరభద్రస్వామి ఆలయం చుట్టూ.. దేవాలయ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్న వైనంపై ఈనెల 15న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి.. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పందించారు. పురాతన ఆలయం వద్ద స్థలాన్ని పరిశీలించి ఆక్రమణ తొలగించాలని ఆదేశించారు. దీంతో మండల తెదేపా పరిశీలకుడైన దేవినేని ధర్మతేజతోపాటు ఆలయం నిర్వాహకులు ఆ స్థలాన్ని ఆక్రమించుకున్న వారితో చర్చించి సమస్యను పరిష్కరించారు.

న్యాయం చేయాలని వినతి

కుందుర్పి: తనకు పదోన్నతితోపాటు ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలని కుందుర్పి మండలం కొలిమిపాళ్యం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త రాజేశ్వరి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో సోమవారం వినతిపత్రం ఇచ్చారు.

సెక్టోరియల్ అధికారుల నియామకం

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: సమగ్రశిక్షా కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్ ఉద్యోగాలను డిప్యుటేషన్‌పై భర్తీ చేశారు. విద్యాశాఖ సంచాలకులు ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. 5 సెక్టోరియల్ పోస్టులకు జవాబు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. చంద్రశేఖర్, నారాయణస్వామి, రామచంద్ర, నరసింహారెడ్డి, వేణుగోపాల్‌లను డిప్యుటేషన్‌పై సెక్టోరియల్ అధికారులుగా నియమితులయ్యారు.

కర్ణాటక మద్యం తరలిస్తే చర్యలు

కణేకల్లు, న్యూస్‌టుడే: కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటించి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఉప కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. సోమవారం ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎక్సైజ్ పర్యవేక్షకులు శ్రీరామ్, ఎస్సై షేక్షావలి, సిబ్బంది పాల్గొన్నారు.

కేసుల వివరాలు తెలుసుకుంటున్న ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్

ప్రశాంత వాతావరణం నెలకొల్పాలి: డీఎస్పీ

కంబదూరు, న్యూస్‌టుడే: మండలంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని పోలీస్ సిబ్బందికి డీఎస్పీ రవిబాబు సూచించారు. సోమవారం స్టేషన్‌ను తనిఖీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తొలుత దస్త్రాలు తనిఖీ చేశారు. మండలంలో శాంతిభద్రతల పరిస్థితులను ఎస్సై లోకేశ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

తెగిపడిన విద్యుత్తు తీగ.. తప్పిన ప్రమాదం

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: ఉంతకల్లులో సోమవారం సాయంత్రం పాత సచివాలయం వద్ద విద్యుత్తు తీగ తెగిపడటంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ హోటళ్లు, రెండు అంగన్‌వాడీ కేంద్రాలు, మీసేవ కేంద్రం ఉన్నందున గ్రామస్థులు ఎప్పుడు ఇక్కడ రద్దీగా ఉంటారు. తీగ తెగిన సమయంలో ఓ మోస్తరు వర్షం పడటంతో ఇక్కడ జనసంచారం లేదు. పాత విద్యుత్తు తీగలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. విద్యుత్తు సిబ్బంది సాయంత్రం తెగిన తీగను తొలగించి కొత్తది లాగి సమస్యను పరిష్కరించారు.

చిరుతదాడిలో రెండు గొర్రెలు మృతి

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: తూర్పుకోడిపల్లిలో నాగరాజు అనే రైతుకు చెందిన రెండు గొర్రెలను ఆదివారం రాత్రి చిరుత ఎత్తుకెళ్లిందని ఆయన వాపోయాడు. ఇంటి వద్ద దొడ్డిలోని జీవాలపై చిరుత తరచుగా దాడి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై అటవీశాఖ రేంజర్ రామచంద్రుడు 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ గ్రామానికి వెళ్లి పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ద్విచక్ర వాహనానికి నిప్పు!

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని కాపర్లపల్లిలో ద్విచక్రవాహనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించిన ఘటన సోమవారం వెలుగుచూసింది. బ్రహ్మసముద్రం మండలం వంకతండాకు చెందిన ఆ మండల వైఎస్ ఎంపీపీ వెంకటేష్‌నాయక్ కళ్యాణదుర్గం మండలం కాపర్లపల్లి తండాలోని సోదరి ఇంటికి వెళ్లారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి ఎదుట నిలిపిన ద్విచక్రవాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చివేశారు. సోదరి కుటుంబంలో నెలకొన్న సమస్యపై జోక్యం చేసుకుంటున్నాడనే అక్కసుతోనే ఎవరో ఇలా చేశారని ఆయన వాపోయారు. కళ్యాణదుర్గం గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి ఆరాతీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కౌన్సిల్ సమావేశంలో వాగ్వాదం

రాయదుర్గం, న్యూస్‌టుడే: పట్టణ సరిహద్దున ఇందిరమ్మ లేఅవుట్లలో స్థలాల విషయంలో వైకాపా, తెదేపా కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కౌన్సిల్ హాలులో మున్సిపల్ సాధారణ సమావేశం ఛైర్‌పర్సన్ పొరాళ శిల్ప ఆధ్వర్యంలో కొనసాగింది. వైకాపా కౌన్సిలర్లు గోవిందరాజులు, బండి అజయ్, టి.సావిత్రి, కోఆప్షన్ సభ్యుడు శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ జగనన్న ఇందిరమ్మ లేఅవుట్లలో ఇళ్లు నిర్మించుకోవాలని గడువు ఇస్తూ మరోవైపు రద్దు చేస్తామని నోటీసులు అతికించటంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. అధికారులు స్పష్టత ఇవ్వాలన్నారు. ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి ఏమీ కాదని, నిర్మించుకోకపోతేనే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెదేపా కౌన్సిలర్లు ప్రశాంత్, పద్మజ, జ్యోతిలు పేర్కొన్నారు. ఇరు పార్టీల వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, హౌసింగ్ ఏఈ చైతన్య సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో వైకాపా, తెదేపా కౌన్సిలర్లు

వైద్యసేవల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు

విడపనకల్లు, న్యూస్‌టుడే: విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ ఈబీదేవి తనిఖీ చేశారు. సోమవారం 'ఈనాడు'లో 'ఆదివారం ఆసుపత్రికి సెలవేనా?' శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ ప్రజలు కూడా సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఈ నాగరాజు, డ్యూటీ స్టాఫ్‌నర్సు అంజినమ్మ తదితరులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

తహసీల్దార్ మునివేలు, ఎస్సై నబిరసూల్

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: పౌరులు హక్కులు, బాధ్యతలతోపాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని తహసీల్దార్ మునివేలు, ఎస్సై నబిరసూల్ పేర్కొన్నారు. సోమవారం హరేసముద్రం గ్రామంలో పౌరహక్కుల అవగాహనకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో బాల్యవివాహాలు అరికట్టడానికి ప్రజలు సహకరించాలన్నారు. సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్వేయర్ రవితేజ, ఆర్ఐ బాలకృష్ణ, వీఆర్వో నాగరాజు, సర్పంచి తిప్పేస్వామి, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

రాయదుర్గం గ్రామీణం: ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు తెలుసుకుని మసలుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ శ్యారాయ్ పేర్కొన్నారు. సోమవారం ఆరేపేట ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన పౌరహక్కుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ మురళీకృష్ణ, సర్పంచి హరిత్వంద్రనాయక్, కార్యదర్శి శ్రీదేవి, వీఆర్వో నవీన్ పాల్గొన్నారు. ● సమాచార హక్కు చట్టం-2005 వారోత్సవాలను రాయదుర్గంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ నాగరాజు, సీఐ జయనాయక్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేష్‌బాబు, ప్రాంతీయ ఛైర్మన్ వెంకటరమణబాబు, కోర్టు సూపరింటెండెంట్ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

రాయదుర్గంలో సరస్వతి దేవిగా..

లలితాదేవి అలంకరణలో..

మల్లాపురంలో సరస్వతీదేవిగా సుంకులాంబ

ఉరవకొండలో ఉగ్రాంధ్రి చౌడేశ్వరిగా..

కళ్యాణదుర్గంలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

బొమ్మక్కపల్లిలో సరస్వతీదేవీ..

గోవింద వాడలో..

ఘనంగా జగన్మాతకు పూజలు

ఓబుళాపురం మహాలక్ష్మి అమ్మవారు

రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో దసరా నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. సోమవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకులు అమ్మవారికి అభిషేకం, పుష్పాలంకరణ, కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాలు విద్యుత్తు దీపాల వెలుగులో అలలారుతున్నాయి. ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నారు. - న్యూస్‌టుడే బృందం

మహాగౌరీ అలంకరణలో మూలవిరాట్టు

చంద్రప్రభ వాహనంపై శ్రీకృష్ణస్వామిగా దర్శనం ఇచ్చిన శ్రీవారు

మురుగు కాలువ నిర్మించరూ

గుమ్మఘట్ట మండలం గోనబావి గ్రామం బీసీ కాలనీలో మురుగు కాలువ లేకపోవటంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవడంతో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఇతర కాలనీల్లోనూ ఇదూ యాదిని అపరిశుభ్రత నెలకొంది. తద్వారా నిత్యం ప్రజల రాకపోకలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. సంబంధించిన అధికారులు వెంటనే మురుగు కాలువలు నిర్మించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు విన్నవిస్తున్నారు. - **న్యూస్‌టుడే, గుమ్మఘట్ట**

ఆదమరిచారో.. ప్రమాదమే!

ఉరవకొండ మండలం మోపిడి నుంచి ఇంద్రావతి దిశగా ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు రెండు నెలల కిందట తాగునీటి పైపులైన్ నిర్మాణం కోసం తవ్విన గుంత వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరిక సూచికలు లేవు. దీంతో ఇంద్రావతి, మోపిడి కాలనీలకు వెళ్లే వాహనదారులు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక్కడి నుంచే నిత్యం అధికారులు వెళ్తున్నా... తమకేదీ పట్టదన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.
- **న్యూస్‌టుడే, ఉరవకొండ**

పైరుపై గడ్డిమందు పిచికారీ!

విడపనకల్లు, న్యూస్‌టుడే: విడపనకల్లు మండలం హావళిగికి చెందిన తెదేపా మద్దతుదారుడు రైతు నాగేంద్రకు చెందిన రెండు ఎకరాల కంది, వేరుశనగ పైరుపై 3 రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికారీ చేశారు. దీంతో ఆ పంటలు పూర్తిగా వాడిపోయింది. దీనివల్ల రూ.లక్ష వరకు నష్టం వచ్చినట్లు సదరు వాపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మెప్మా అధికారిగా నాగసుబ్బరాయుడు

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రాజెక్టు ఆఫీసరుగా కె.నాగ సుబ్బరాయుడును నియమించారు. ఇన్నాళ్లుగా రాయదుర్గంలో పని చేస్తున్న ఆయన్ని గ్రేడ్-1 పదోన్నతి కల్పిస్తూ మెప్మా మిషన్ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. నగరపాలకలో టీపీఓ పోస్టు గత సంవత్సరం అక్టోబరు నుంచి ఖాళీగానే ఉంది. సోమవారం ఈనాడులో కీలక పోస్టులు ఖాళీనే శీర్షికన కథనం ప్రచురించిన విషయం విదితమే.

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి ఇవ్వాలి

ఆర్డీవోకు అర్జీ ఇస్తున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఉపాధ్యాయులు

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి ఇవ్వాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సోమవారం విశ్రాంత ఉద్యోగుల భవనంలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు నరసింహులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి తిప్పేస్వామి, వైద్యులు దేశం శ్రీనివాస రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

గుమ్మఘట్ట: 'ఆర్డీటీని సేవ్ చేద్దాం.. పేదల జీవితాల్లో వెలుగులు నింపుదాం' అంటూ తెదేపా ఎస్సీ సెల్ నాయకులు చిన్నక్రిష్టప్ప పిలుపునిచ్చారు. సోమవారం అన్ని గ్రామాల ఎస్సీ నాయకులు కలిసి గుమ్మఘట్టలో 'సేవ్ ఆర్డీటీ' నినాదంతో ర్యాలీ తీశారు. ఈ మేరకు ఎంపీడీఓ జయరాములు, తహసీల్దార్ రజాక్‌వలీకి వినతి సమర్పించారు. కార్యక్రమంలో మండల అన్ని గ్రామాల ఎస్సీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినులతో ఉపాధ్యాయులు

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

బెళుగుప్ప, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల వల్ల కలిగే నష్టాలపై త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తాచాటి పాఠశాల పేరు మారుమోగించాలని హెచ్‌ఎం వెంకటప్రసాద్ విద్యార్థినిలకు సూచించారు. ఈనెల 19న జిల్లా కేంద్రంలో నిర్వహించిన చర్చావేదికలో పాఠశాలకు చెందిన విద్యార్థినులు మేఘనబాయి, ఐశ్వర్య పాల్గొన్ని మొదటిస్థానంలో నిలిచారు. దీంతో అక్టోబర్ 10న జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు.

'ఆక్రమణలు తొలగించండి'

కళ్యాణదుర్గం: కంబదూరు దారిలోని రింగ్ రోడ్డులో ఆక్రమణలు తొలగించాలని తెదేపా సీనియర్ నాయకులు మల్లికార్జున, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహన్ చౌదరి, కురుబ సంఘం నాయకులు సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఆర్డీవోను కోరారు. కూడలిలో ఆక్రమణలు తొలగించి కనకదాసు సర్కిల్ అభివృద్ధికి సహకరించాలని విన్నవించారు. తెదేపా నాయకులు ధనుంజయ, శివన్న, టీఆర్ తిప్పేస్వామి, శర్మాస్, కురుబ సంఘం అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు.

వేగ నియంత్రికల ఏర్పాటుకు...

కుందుర్పి, న్యూస్‌టుడే: పాత వాల్మీకి సర్కిల్ నుంచి కస్తూర్బా బాలికల పాఠశాల దారిలో కళ్యాణదుర్గం- కుందుర్పి ప్రధాన రహదారిపై మలుపులు, ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాల్లో వేగ నియంత్రికలు, సూచికల ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాజగోపాల్, అపిలేపల్లి, మలయనూరు ప్రజాప్రతినిధులు తహసీల్దార్ ఓబుళేషుకు వినతిపత్రం ఇచ్చారు.

నిధుల మంజూరుకు...

రాయదుర్గం: రాయదుర్గంలో పద్మశాలి కమ్యూనిటీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్యకు ఆ కార్పొరేషన్ డైరెక్టర్ పురుషోత్తం సోమవారం విజయవాడలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

చదువు.. నైపుణ్యం.. పర్యావరణ పరిరక్షణ

ఉప్పొంక పాఠశాల విద్యార్థుల ప్రత్యేకత

న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం గ్రామీణం

కళ్యాణదుర్గం మండలం ఉప్పొంక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు వినూత్నంగా బొమ్మలు, చిత్రలేఖనం, నైపుణ్యతలు ప్రదర్శిస్తున్నారు. గురువులు విద్యార్థుల్లోని ప్రత్యేకతలను గుర్తించి తదనుగుణంగా బోధిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులు వారివారి ఆసక్తి ప్రకారం అంశాలు ఎంపిక చేసుకుని తర్ఫీదు పొందుతున్నారు. ఉపాధ్యాయుడు నాగరాజు వీలు ప్రకారం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సాహం ఇస్తున్నారు.

విత్తన బంతులతో మేలు

విద్యార్థులు ఇళ్లనుంచి సేకరించి తీసుకొచ్చిన చింత, వేప, కానుగ, ఈత, మునగ, సీతాఫలం విత్తనాలను బంకమట్టి సాయంతో పాఠశాలలో విత్తన బంతులుగా రూపొందించి ఆరబెడుతున్నారు. తదుపరి వీటిని బీడువారిన భూములు, కొండలు, ఆటవీ ప్రాంతాలు, రోడ్డు పక్కన విసిరేస్తారు. ఈ విత్తనాలు మొక్కలుగా పెరిగి చెట్లుగా మారి పచ్చదనం ఇవ్వడంతోపాటు పర్యావరణ హితానికి దోహదపడతాయి.

'స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర'లో భాగంగా...

ప్రతిఏటా చవితి పండుగకు పాఠశాలలో సమాజహితానికి దోహదపడే బంక మట్టితో విద్యార్థులు చిన్నపాటి వినాయక విగ్రహాలు తయారు చేసి వీధుల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా చిత్తు కాగితాలతో పలు ప్రయోజనకర వస్తువులు తయారు చేస్తున్నారు. పాఠ్యాంశాలకు సంబంధించి బోధనోపకరణాలు, నాటకాలకు కావాల్సిన వస్తువులు రూపొందిస్తున్నారు. చిత్రలేఖనంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు వాతావరణ కాలుష్యం, నీటి ప్రాముఖ్యత, పర్యావరణానికి సంబంధించి బొమ్మలు, జాతీయ నాయకుల చిత్రాలు గీసి తల్లిదండ్రులతో పాటు ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు.

తయారు చేసిన వింతన బంతులతో విద్యార్థులు

పిల్లల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నాం

పాఠశాలకు వచ్చే విద్యార్థులకు చదువుతోపాటు బాధ్యతలు నేర్పిస్తున్నాం. భవిష్యత్తులో సమాజం పట్ల వారు అనుసరించాల్సిన పద్ధతులు ఇప్పటినుంచే తెలియజేస్తున్నారు. పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ప్రత్యేక తరగతుల్లో బోధిస్తున్నాం. ప్రభుత్వం 'స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర'లో నిర్వహించే కార్యక్రమాలపైన కూడా విద్యార్థుకు అవగాహన కల్పిస్తున్నాం. - **గురుమూర్తి, ప్రధానోపాధ్యాయులు**

21వ వర్ధంతి



"మీరు ఒక స్ఫూర్తి ప్రదాత. ఒక గొప్ప తండ్రిగా, కుటుంబ పెద్దగా మమ్మల్ని ప్రేమతో కాపాడినవారు, ఒక నాయకుడిగా ప్రజలను మార్గనిర్దేశం చేసినవారు. మీ ముందు చూపుతో, దార్శనికతతో ఎంతో మంది జీవితాలకు వెలుగునిచ్చారు. సేవా భావంతో, దాతృత్వంతో సామాజిక సేవలో మీ స్థానం పటిష్ఠం చేశారు. మీ ఆశయాలు, ఆలోచనలు తరతరాలకు మార్గదర్శకాలు అవుతాయి." మీరు చూపిన బాటలో వెలుగులు నింపుకుంటూ, మీ జ్ఞాపకాల స్ఫూర్తితో ముందుకు సాగుతాం.. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవున్ని ప్రార్థిస్తూ..

కీ॥ శే॥ పాటిల్ మల్లన్న గౌడ్ గారు

EX సమితి ప్రెసిడెంట్,
యనుములదొడ్డి గ్రా॥, కుందుర్పి మం॥

కుమారులు
శ్రీమతి & శ్రీ పి.సోమశేఖర్ గౌడ్
శ్రీమతి & శ్రీ పి.బసవన గౌడ్
శ్రీమతి & శ్రీ పి.విరుపాక్షి గౌడ్
శ్రీమతి & శ్రీ పి.జయపాల్
శ్రీమతి & శ్రీ పి.చిదానంద

కూతుళ్లు, అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు, బంధుమిత్రులు, మరియు శ్రేయోభిలాషులు

గుంతకల్లు

•గుంతకల్లు •శింగనమల •తాడిపత్రి

బకాయిలు వెంటనే చెల్లించరూ

నిరసన తెలుపుతున్న పెన్షనర్ల సంఘం నాయకులు

తాడిపత్రి, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని పెన్షనర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం వారు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ, ఇతర బకాయిలను వెంటనే ఇవ్వాలన్నారు. లేకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో అధ్యక్షుడు సత్యప్రసాద్‌రెడ్డి, నాయకులు వీరారెడ్డి, నారాయణరెడ్డి, సత్యనారాయణ, హనుమంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించాలి

తాడిపత్రి, న్యూస్‌టుడే : తాడిపత్రి పురపాలిక లోని ప్రతి కుటుంబంలో మహిళ వ్యాపారంలో రాణించాలని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్ కూడలి సమీపంలో మెప్మా ఆధ్వర్యంలో లోన్ కల్యాణ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 545 మంది మహిళలకు రూ.15 వేల చొప్పున రుణం అందించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు బ్యాంకర్ల చేయూత ఎంతో అవసరమని అన్నారు. తాడిపత్రిలో వీధి వ్యాపారులు అభివృద్ధి చెందేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. రుణాలు చేసుకుని సక్రమంగా తిరిగి చెల్లించాలని ఆయన సూచించారు. మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, పలువురు మెప్మా అధికారులు, పలు బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

గుంతకల్లు పట్టణం: 80085 73072
తాడిపత్రి: 79950 67001
శింగనమల: 99897 94244

సమస్య: గుంతకల్లులోని విద్యానగర్ రోడ్డు-2లో విద్యుత్తు నియంత్రిక దగ్గర వీధి దీపం వెలగడం లేదు. రాత్రి సమయంలో చీకటిగా ఉంటోంది. - మధు

సమాధానం: మరమ్మతులు చేయించి దీపం వెలిగించడానికి చర్యలు తీసుకుంటాం. - సుదర్శన, ఏఈ, గుంతకల్లు పురపాలక సంఘం

– న్యూస్‌టుడే గుంతకల్లు పట్టణం

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

స్పందనకు వందనం

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: మండలంలోని క్రిష్టిపాడు ఎస్సీ కాలనీలో ఉన్న ఆర్బీటీ పాఠశాల వద్ద నెలకొన్న సమస్యపై 'మురుగు తొలగించరూ' అనే శీర్షిక సోమవారం వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు, సర్పంచి శివకృష్ణ స్పందించి పంచాయతీ సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేపట్టి సమస్యను పరిష్కారం చూపారు.

యువకుడి ఆత్మహత్యాయత్నం

గార్లదిన్నె, న్యూస్‌టుడే : గార్లదిన్నెలోని రైల్వేగేట్ సమీపంలో వెంకటేశులు సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. సమీపంలోనే ఉన్న ఓ వ్యక్తి గమనించి ప్రమాదం నుంచి తప్పించాడు. కర్నూలు జిల్లాకు చెందిన వెంకటేశులు గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామంలో దూరపు బంధువు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. భార్య పుట్టింటిలో ఉండటంతో స్వగ్రామానికి రమ్మని పిలిచినా స్పందించలేదు. ఈక్రమంలో సోమవారం చిన్నపాటి పంచాయితీ చేశారు. తర్వాత సదరు యువకుడు పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరాడు. గార్లదిన్నెలోకి రాగానే సమీపంలోని రైలు పట్టాలపై నిలబడ్డాడు. అటుగా రైలు రావడంతో వెంటనే ఓ వ్యక్తి అతన్ని పక్కకు లాగి కాపాడాడు. రైలు వేగం తగ్గటం వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డాడని స్థానికులు తెలిపారు.

తెదేపా మాజీ సర్పంచి మృతి

గార్లదిన్నె : కమలాపురం గ్రామపంచాయతీ తెదేపా మాజీ సర్పంచి నల్లప్ప(70) సోమవారం మృతి చెందారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.

ఆగిన పనులు.. పూర్తయ్యేదెన్నడో?

దుస్థితిలో ప్రభుత్వ పాఠశాలలు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వం నిర్వాకంతో పాఠశాలల్లో నిలిచిపోయిన రెండో విడత నాడు-నేడు పనులతో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. గుంతకల్లు పురపాలికలో సంఘంలోని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. మరోవైపు ఆర్వో ప్లాంట్ల పరిస్థితి కూడా అంతే. ఇలా చాలా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

క్షేత్రస్థాయిలో ఇదీ పరిస్థితి

పట్టణంలోని సత్యనారాయణ పేట కందుకూరి వీరేశలింగం పంతులు పురపాలక ప్రాథమిక పాఠశాలలో 48 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక తరగతి గదిలో సీలింగ్ స్లాబ్ పెచ్చులూడుతున్నాయి. ఇక్కడ తాగునీటి వసతి లేకపోవడంతో బయట కొనుగోలు చేస్తున్నారు. రాత్రి సమయంలో కొందరు ఆకతాయిలు ఆవరణలోకి వచ్చి పరిసరాలను కలుషితం చేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

● రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ విద్యార్థుల సౌకర్యార్థం ఆర్వోప్లాంట్‌ను బిగించలేదు. మురుగుదొడ్డి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఆవరణలో బండ పరుపు పనులు చేయలేదు. చేతులు కడుక్కోవడానికి వీలుగా కుళాయిలను ఏర్పాటు చేయలేదు.

● వాల్మీకి నగర్‌లోని అనీబిసెంట్ పాఠశాలలో 121 మంది విద్యార్థులు ఉన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిగా కాలేదు. రూ.లక్ష దాకా నిధులు ఉన్నాయని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే పనుల మొదలవుతాయని ప్రధానోపాధ్యాయిని చెబుతున్నారు.

రవీంద్రనాథ్ ఠాగూర్ పాఠశాలలో అలంకార ప్రాయంగా ఆర్వోప్లాంట్

● గంగానగర్‌లో డీపీఈపీ స్కూల్‌లో మరుగుదొడ్లకు నీటి కనెక్షన్ఇవ్వలేదు.

● రాజేంద్రనగర్‌లోని ఛత్రపతి శివాజీ ప్రాథమిక పాఠశాలలో 53 మంది విద్యార్థుల ఉన్నారు. ఇక్కడ వాష్‌రూమ్‌లోకి కుళాయి లేదు. ఇంకా విద్యుత్తు కనెక్షన్ల పనులు ఆగిపోయాయి. భగత్ సింగ్ పాఠశాలలోనూ ఇదే పరిస్థితి ఉంది.

ప్రభుత్వానికి నివేదించాం

అసంపూర్తిగా మిలిగిపోయిన పనులవివరాలను ప్రభుత్వానికి నివేదించాం. పాఠశాలలకు మంజూరైన నిధులు, ఖర్చు చేసిన వివరాలను పంపాం. ఆదేశాలు వస్తే తొందరలోనే పనుల మొదలుపెడతాం.

- మస్తాన్‌రావు, ఎంఈవో-I, గుంతకల్లు

అభివృద్ధే ధ్యేయంగా సాగుదాం

మాట్లాడుతున్న మున్సిపల్ వైస్‌ఛైర్‌పర్సన్ తలారి అరుణ

తాడిపత్రి, న్యూస్‌టుడే : తాడిపత్రి పురపాలికను మరింత అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరం కలిసి కృషి చేద్దామని మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ తలారి అరుణ పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలికకు సంబంధించిన తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనుల గురించి 23 అంశాలను ఏకగ్రీవంగా తీర్మానించారు. గత వైకాపా ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని కేతిరెడ్డి పెద్దారెడ్డి, అయన కుటుంబ సభ్యుల పేరుమీద అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. దీనిపై కౌన్సిల్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఏకగ్రీవంగా తీర్మానించింది. వైకాపా నాయకుడు ఫయాజ్‌బాషా తన ఇంటిని అక్రమంగా నిర్మించారని, ఈ విషయంపై గతంలో మున్సిపాలిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ ఫయాజ్‌బాషా వాదన వినేందుకు కౌన్సిల్ తీర్మానం చేశారు. కమిషనర్ శివరామకృష్ణ, డీఈ రాంప్రసాద్, పీటీవో సుజాత, కౌన్సిలర్లు అబ్దుల్‌రహీం, మల్లికార్జున పాల్గొన్నారు.

మహిళలకు రుణాలపై అవగాహన

మహిళలకు అవగాహన కల్పిస్తున్న వెలుగు అధికారులు

గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే : వార్షిక జీవనోపాధి కోసం మహిళా సంఘాల సభ్యులకు రుణాలు అందించడంపై గ్రామాల్లో సభ్యులకు సోమవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్లు మండల ఏపీఎం మల్లికార్జున తెలిపారు. సభ్యులకు అవసరమైన రుణాలు వివరాలను సిబ్బంది రుణ ప్రణాళిక యాప్‌లో నమోదు చేస్తారన్నారు. ఆ వివరాలను నమోదు చేసే సభ్యుల బయోమెట్రిక్‌తో ధ్రువపరిచి వారికి అవసరమైనప్పుడు రుణ సౌకర్యం అందేలా అమలు చేస్తున్నారు. వీటి తోపాటు ప్రభుత్వ పథకాల గురించి మహిళలకు అవగాహన కల్పించారు. ఏపీఎం సిబ్బంది, వీవో లీడర్లు, సభ్యులు పాల్గొన్నారు.

'12 గంటల పని విధానం వద్దు'

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వం పని గంటలు పెంచడాన్ని అసెంబ్లీలో ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) నాయకులు సోమవారం గుంతకల్లులో పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్ మాట్లాడుతూ పని గంటలు పెంచడం వల్ల కార్మికుల మీద తీవ్ర మానసిక ఒత్తిడి పెరిగి అనారోగ్యం పాలవుతారన్నారు. 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులు రామాంజనేయులు, జిలాన్, రామదాస్ పాల్గొన్నారు.

డీలర్లకు ఈ-పోస్ యంత్రాల పంపిణీ

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే : మండలంలోని పలు గ్రామాల్లో ఉంటున్న ప్రభుత్వ చౌక డిపో డీలర్లకు సోమవారం ఈ-పోస్ యంత్రాలను తహసీల్దారు ఉషారాణి పంపిణీ చేశారు. తెలుగు యువత జిల్లా నాయకుడు దివాకర్‌రెడ్డి, గుత్తి అనంతపురం ఎంపీటీసీ సభ్యుడు చిన్నగోవిందు, మండల యువత నాయకుడు ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

'వైకాపా ప్రభుత్వం వస్తే ఎక్కడున్నా వదలం'

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే : 'వచ్చే సాధారణ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన తెదేపా వారిని, ప్రభుత్వ అధికారులను ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టపరంగా శిక్షిస్తామని' శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్ హెచ్చరించారు. సోమవారం బుక్కరాయసముద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డితో కలిసి డిజిటల్‌బుక్ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైకాపా నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికే జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్ బుక్ తీసుకొచ్చారన్నారు. వైకాపా నాయకులు మోహనరెడ్డి, నారాయణరెడ్డి, మిద్దెకుళ్లాయప్ప, శ్రీకాంత్‌రెడ్డి, ప్రసాద్, నాగరత్నమ్మ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి

గుత్తి, న్యూస్‌టుడే : గుత్తి, గుత్తిఆర్.ఎస్.లలోని ట్రాఫిక్ సమస్యను తీర్చాలని సీపీఐ నాయకులు రామదాసు, రాజు సోమవారం పోలీసులను కోరారు. కొత్తగా బదిలీపై వచ్చిన సీఐ రామారావును కలిశారు. గుత్తిఆర్.ఎస్.తోపాటు గుంతకల్లు రోడ్డు, తాడిపత్రిరోడ్డు, అనంతపురం రోడ్డులో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉందన్నారు.

విద్యారూపిణి.. జ్ఞానప్రదాయిని!

కల్లూరులో సరస్వతీదేవి | పామిడిలో మహాచండి | పెద్దపప్పూరులో సరస్వతీమాత | పెద్దవడుగూరులో చౌడేశ్వరిదేవి | గుత్తి మండలం సేవాఘడ్‌లో | మారెమ్మకు సరస్వతీదేవి అలంకరణ

గుంతకల్లు : కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే జయరాం

గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాల్లో దేవి శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం పలు ఆలయాల్లో అమ్మవార్లను సరస్వతీ దేవి అలంకరణలో పూజించారు. అమ్మవారి దర్శనంతో భక్తులు పులకించిపోయారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నారు. –న్యూస్‌టుడే బృందం



గుంతకల్లులో.. చదువులతల్లిగా

గార్లదిన్నెలో భ్రమరాంబదేవి | గార్లదిన్నె మండలం కొట్టాలపల్లిలో పెద్దమ్మ | బీకేఎస్‌లో.. | నార్పలలో పూజలందుకున్న దుర్గాదేవి | తాడిపత్రిలో కన్యకాపరమేశ్వరీదేవి | యాడికిలో అంబా భవానీ

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత

పెద్దపప్పూరు, న్యూస్‌టుడే: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత పొందవచ్చని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలో ప్రసిద్ధి చెందిన అశ్వర్థ ఆలయంలో సోమవారం నూతనంగా ఎన్నికైన పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నపప్పూరుకు చెందిన ఆలయ ఛైర్మన్ శివశంకర్‌రెడ్డితో పాటు సభ్యులతో ఈవో సుబ్రహ్మణ్యం ప్రమాణస్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకారం చేస్తున్న పాలక మండలి సభ్యులు

రహదారులు నిర్మించరూ!

గుత్తిలోని జంగాల కాలనీలో సీసీ రహదారులు లేక కాలనీ ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాలనీ ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు నూతన సీసీ రహదారులు నిర్మించడం లేదు. వర్షాలు కుసినప్పుడు రోడ్డంతా బురదమయంగా ఉంటోందని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు. – న్యూస్‌టుడే గుత్తి గ్రామీణం

ముళ్లకంపలతో అగచాట్లు

గుత్తి మండలంలోని పి.ఎర్రగుడి, బ్రహ్మణపల్లి గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలు ఏపుగా పెరిగాయి. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. కొన్ని నెలలుగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే గుత్తి గ్రామీణం

ఆర్డీటీని కాపాడుకుందాం

కరపత్రాలు విడుదల చేస్తున్న జైభీమ్‌సేన నాయకులు

నార్పల, న్యూస్‌టుడే : ఆర్డీటీని కాపాడాలంటూ జైభీమ్ సేన ప్రతినిధులు పిలుపునిచ్చారు. సోమవారం నార్పల అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. జైభీమ్ సేన నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ 56 ఏళ్లుగా జిల్లాలో పేదలకు సేవలు అందించిన ఆర్డీటీకి విదేశీ నిధులు ఆగిపోవడంతో సంస్థ మనుగడ కష్టంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సంస్థకు విదేశీ నిధులు వచ్చేలా చూడాలని కోరుతూ అక్టోబరు 13న అనంతపురంలో నిరాహార దీక్ష చేస్తున్నామన్నారు. సంఘం ప్రతినిధులు రాజు, రామ్‌సింగ్, రాము, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

జీఎస్టీ తగ్గింపు హర్షణీయం

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తువులపై జీఎస్టీ తగ్గింపు హర్షణీయమని ఎంపీడీవో బారన్‌సాహెబ్ పేర్కొన్నారు. ఈసందర్భంగా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ పేరుతో పెద్దవడుగూరులోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం దుకాణ యజమానులకు పంచాయతీ కార్యదర్శి పుష్పవతి, సచివాలయ ఉద్యోగులు అరుణ, రాజేష్, శాంత పంచాయతీ సిబ్బంది జయరాం, ఏకాంబరం తదితరులు పాల్గొని అవగాహన కల్పించారు.

జీఎస్టీపై దుకాణయజమానికి సూచనలు ఇస్తున్న ఎంపీడీవో బారన్‌సాహెబ్

మార్కెట్ యార్డ్ పాలకమండలి నియామకం

ఛైర్మన్‌గా దండు శ్రీనివాసులు, వైస్ ఛైర్‌పర్సన్‌గా శైలజ

శింగనమల (బుక్కరాయసముద్రం), న్యూస్‌టుడే : శింగనమల మార్కెట్‌యార్డ్ నూతన పాలక మండలిని కూటమి ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే శ్రావణిశ్రీ సహా మొత్తం 20 మందితో కూడిన పాలకమండలిని ప్రకటించింది. శింగనమల మండలానికి చెందిన దండు శ్రీనివాసులు మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా, బుక్కరాయసముద్రం చెందిన శైలజ వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. సభ్యులుగా పుల్లన్న, భాగ్యలక్ష్మి, నాగలక్ష్మి, చెన్నారెడ్డి, రామసుబ్బమ్మ, రామకృష్ణారెడ్డి, వెంకటరత్న, విజయలక్ష్మి, నిహారిక, రాజ, శ్రీపతినాయుడు, ఈశ్వరయ్య, నారాయణస్వామితో పాటు మరో ముగ్గురు అధికారులు స్థానిక సర్పంచులను సభ్యులుగా చేర్చింది. మార్కెట్‌యార్డ్‌ను జంతులూరు గ్రామ శివారులో గతంలో 10 ఎకరాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికీ అక్కడ భవనాల నిర్మాణం చేయకపోవడంతో ప్రస్తుతం రెడ్డిపల్లి పశుశిక్షణ కేంద్రంలో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. త్వరలోనే నూతన పాలకవర్గం అక్కడే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

దండు శ్రీనివాసులు

శైలజ

పారిశుద్ధ్య పనులు క్రమపద్ధతిలో సాగాలి

గుంతకల్లు, న్యూస్‌టుడే : గుంతకల్లు మున్సిపాలిటీలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడానికి పనులు క్రమపద్ధతిలో సాగడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని తెదేపా పట్టణ ఇన్‌ఛార్జి నారాయణస్వామి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశపు మందిరంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు ఏకరూప దుస్తుల పంపిణీ జరిగింది. పట్టణ పరిశుభ్రత కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తామని మున్సిపల్ అధ్యక్షురాలు భవానీ తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ నయీం అహమ్మద్, సహాయ కమిషనర్ లక్ష్మి, మున్సిపల్ మాజీ అధ్యక్షుడు రామలింగప్ప, పలువురు కౌన్సిలర్లు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

చీరలను పంపిణీ చేస్తున్న మున్సిపల్ అధ్యక్షురాలు భవానీ, తెదేపా పట్టణ బాధ్యుడు నారాయణస్వామి

ఉద్యాన పంటలకు ప్రోత్సాహం

సాగులో మొక్కజొన్న పంట

గుంతకల్లు, గుత్తి, న్యూస్‌టుడే : గుంతకల్లు నియోజకవర్గంలో క్రమంగా పండ్లు, కూరగాయల సాగు పెరుగుతోంది. ఏటా వేరుసెనగ పంట సాగుతో నష్టపోయి అప్పులను చేసిన రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం ఉండటంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేస్తున్నారు.

మూడు వేల ఎకరాల్లో పంటలు

నియోజకవర్గంలో దాదాపు 3 వేల ఎకరాల్లో పండ్ల, కూరగాయల తోటలను రైతులు సాగు చేస్తుండగా గుంతకల్లు మండలంలో మాత్రమే 700 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పులగుట్టపల్లి, మలినేనిపల్లి, దోనిముక్కల, నెలగొండ, పాతకొత్తచెరువు, గొల్లలదొడ్డి, నాగసముద్రం, దోసలుడికి తదితర గ్రామాల్లో ఉద్యాన సాగు ఎక్కువగా ఉంటోంది. పులగుట్టపల్లిలో బీర, దోస పంటలు విస్తారంగా సాగు చేశారు. కూరగాయాల సాగుతో పాటు చీనీ, దానిమ్మ, మామిడి, మిరప తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు.

రాయితీపై మొక్కల్ని అందజేస్తాం

- మిత్రవింద మాధవి, హార్టికల్చర్ అధికారి, గుత్తి డివిజన్

గుత్తి డివిజన్‌లో రైతులు ఉద్యాన పంటల సాగుకు ఎక్కువగా ఉంది. పండ్ల తోటల పెంపకానికి రాయితీతో ప్రభుత్వం మొక్కలు సరఫరా చేస్తోంది. మొక్కలు అవసరమైన రైతులు తెలియజేస్తే తోడ్పాటు అందిస్తాం. కూరగాయల పంటలకు అవసరమైన విత్తనాలను రైతులే స్వయంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. తోటల సస్య రక్షణకు అవసరమైన సూచనలు, సలహాలను అందిస్తున్నాం.

పంచాయతీ కార్మికులకు సన్మానం

గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే : గార్లదిన్నె పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్న వారిని పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించారు. సబ్బులు, కొబ్బరినూనెతో కూడిన కిట్ అందజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య పరీక్షలు చేయించారు. ఎంపీడీవో యోగానందరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ముత్యాలరెడ్డి, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

కార్మికులను శాలువాతో సన్మానిస్తున్న ఎంపీడీవో

అటెండర్లకు షెడ్డు నిర్మిస్తాం

గుత్తి, న్యూస్‌టుడే : గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల వెంట వచ్చే అటెండర్లకు షెడ్డును నిర్మిస్తామని వైద్యాధికారి ఎల్లప్ప తెలిపారు. అటెండర్లకు షెడ్డు లేక ఇబ్బందిగా ఉందన్నారు. కాన్పుల వార్డు, శవాగారం పునరుద్ధరణకు ప్రభుత్వానికి రూ.1.15 కోట్లతో ప్రతిపాదించామన్నారు. ప్రయోగశాలలో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆసుపత్రిలో స్నానపు గదులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

దుర్గాష్టమి శుభాకాంక్షలు
చేనేత హస్తకళా ప్రదర్శన మరియు అమ్మకాలు
తేది: 30-9-2025 నుండి 10-10-2025 వరకు
స్థలం: విరుపాక్షరెడ్డి కన్వెన్షన్ హాల్
అనంతపురం రోడ్, గుత్తి.

ACUSH ACUPUNCTURE THERAPY CENTRE
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన విధానం ఆక్యుపంక్చర్, ఇది దాదాపుగా 8వేల సంవత్సరాల క్రితం నాటి వైద్యవిధానం చైనాలో 5వేల సం॥రాల క్రితం ఒక ఆక్యుపంక్చర్ యోధుడు HUNG DI NEI JING దీనిని ఈ వైద్య విధానాన్ని గ్రంధ రూపకల్పన చేశారు. కావున శరీరానికి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా గ్యాస్ ట్రబుల్, కిడ్నీ సమస్యలు, కీళ్ళనొప్పులు, పెరాలసిస్, నడుమునొప్పి, సయాటిక ప్రాబ్లమ్, బిపి, షుగర్, పైల్స్, చర్మవ్యాధులు, ఎత్తు పెరుగుదల, సుఖవ్యాధులు వెరికోసిల్ మొ॥ నయం చేయబడును.

S.Noor Ahmed
ACU P.R.M.D
గమనిక:- ప్రతి సోమవారం ఉ: 11-00 నుండి సా. 6 గం॥ల వరకు
అడ్రస్సు: నంద్యాల రోడ్, కాసం ఫ్యాషన్స్ ఎదురుగా, తాడిపత్రి. Cell: 9490601837

పదవీ విరమణ శుభాకాంక్షలు

శ్రీ Y.క్రిష్ణ గారు
శ్రీమతి Y.పార్వతి గారు
లైన్‌మ్యాన్, డిస్ట్రిబ్యూషన్ APSPDCL గుత్తి.
Ex గుత్తి డివిజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ A.P.E.E (యూనియన్)
విందు మ॥ 1.00 గం॥లకు
వృత్తినే దైవంగా భావించి అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొంది నేడు పదవీ విరమణ చేయుచున్న గౌ॥ శ్రీ Y.క్రిష్ణ గారికి ఇవే మా పదవీ విరమణ శుభాకాంక్షలు.
కూతురు : P.అనిత
అల్లుడు : P.రమేష్ బాబు
మనవడు : P.క్రిష్ణ జ్యోతిష్ యాదవ్
మనవరాలు : క్రిష్ణ శ్రీ
గమనిక: 30-09-2025 మంగళవారం గుత్తి టౌన్ నందు వసుధ ఫంక్షన్ హాల్ నందు సన్మాన కార్యక్రమం జరుగును.

అనంతపురం
• అనంతపురం • రాప్తాడు

ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన

ఆజాద్‌నగర్(అనంతపురం), న్యూస్‌టుడే: సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఐ మిత్ర విజన్ సెంటర్ సౌజన్యంతో సోమవారం 42వ డివిజన్ ఆరో రోడ్డులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నగర కార్యదర్శి రామిరెడ్డి, ఐమిత్ర విజన్ సెంటర్ వ్యవస్థాపకులు పులిపాటి గోపాల్, కో ఆర్డినేటర్ నాగరాజు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరానికి వచ్చిన వారికి కంటి పరీక్షలు నిర్వహించారు. పది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామని విజన్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. మనిషికి కంటి చూపు ఎంతో అవసరమని, ఆరోగ్యంతోపాటు కళ్ల సంరక్షణకు ఆకుకూరలు, కూరగాయలు తినాలని తెలిపారు. నాయకులు జీవా, వెంకటేశ్, రామాంజనేయులు, లక్ష్మన్న పాల్గొన్నారు.

‘ఇంటింటా సర్వే’ బాధ్యతలు తప్పించాల్సిందే

నిరసన వ్యక్తం చేస్తున్న సచివాలయ సిబ్బంది

అనంత నగరపాలక: ఇంటింటా సర్వే బాధ్యతలు నుంచి తప్పించాల్సిందేనని గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల సంఘం జేఏసీ నేతలు సుధాకర్, లక్ష్మీనారాయణ, వరప్రసాద్, మల్లికార్జున, విమల హెచ్చరించారు. సోమవారం నగరంలో సచివాలయం ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. అధికారిక వాట్సప్ గ్రూపు నుంచి తామంతా వైదొలిగామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు అప్పగించిన విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉంటామే గాని మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధులు అప్పగిస్తే ఊరుకోబోమన్నారు. అక్టోబరు 1న పెన్షన్ కార్యక్రమం యథాతథంగా ప్రతి నెల లాగే నిర్వహిస్తామన్నారు.

హక్కుల సాధనకు సంఘటితంగా పోరాడదాం

రుద్రంపేట, న్యూస్‌టుడే: సంఘం పటిష్ఠంగా ఉన్నప్పుడు హక్కుల సాధించుకోవడం సులభమవుతుందని ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీఎన్జీఓ నగర శాఖ అధ్యక్ష, కార్యదర్శి మనోహర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు అధ్యక్షతన సోమవారం ఎన్జీఓ హోమ్‌లో ఏపీ ఎన్జీ సంఘం సభ్యత్వం నమోదులో రాష్ట్ర నాయకులు మాధవ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, చంద్రమోహన్ పాల్గొన్నారు. సంఘం ముందుకు నడవాలంటే ఆర్థిక వనరులు సంవృద్ధిగా ఉండాలన్నారు. ఏపీఎన్జీఓ జిల్లా కమిటీ నాయకులు వరికుమార్, మహిళ నాయకురాలు జమీలా బేగం, నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సభ్యత్వం స్వీకరిస్తున్న ఏపీఎన్జీఓ రాష్ట్ర నాయకులు మాధవ్

తినే తిండి.. నాణ్యత ఎక్కడండీ?

● అనుమతి పత్రం లేకుండానే మాంసం విక్రయం

● నిల్వ చేయడంలో నిబంధనల ఉల్లంఘన

అరవిందనగర్ (అనంతపురం): చికెన్, మటన్ విక్రయశాలల్లో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. వండి వారుస్తున్న తీరులో ఎన్నో లోపాలు వెలుగు చూస్తున్నాయి. అనుమతి తీసుకోకుండానే చికెన్, మటన్ విక్రయిస్తున్న తీరు తనిఖీల్లో బయట పడింది.

✦ చికెన్, మటన్ రెండు రోజులకు మించి నిల్వ చేయకూడదు. ముడి చికెన్‌ను దిగువ అరలో, సీలు చేసిన కంటెయినర్, లీక్‌ప్రూఫ్ సంచిలో నిల్వ చేయాలి. కొనుగోలు చేసిన ఒకటి, రెండ్రోజుల్లోపు ఉడికించాలి. గది వాతావరణంలో రెండు గంటలకు మించి నిల్వ చేయకూడదు. పచ్చి చికెన్‌ను కడిగితే వంటగదిలో బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఫుడ్ కంటైనర్లలో నిల్వ చేయాలి. ✦ 5 నెలల కాలంలో 60 కేసులు నమోదు చేయగా.. నాసిరకం, హానికర పదార్థాలు విక్రయిస్తున్న వారిపై 25 కేసులు నమోదు అయ్యాయంటే.. నిబంధనల ఉల్లంఘన ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది.

ఇటీవల తనిఖీ చేసిన హోటళ్లివే..

- మనపల్లె నాటుకోడి,
- ఉమేశ్ చికెన్, మటన్ (2) కేంద్రాలు,
- మున్నీర్, మోహన్, షఫీ (మూడు) మటన్ సెంటర్లు,
- జీఆర్ ఫంక్షన్ హాలు సమీపాన ఇర్ఫాన్ చికెన్ సెంటర్

జిల్లాలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు చేసిన తనిఖీలు: 60.

✤ జిల్లా జేసీ కోర్టులో నాసిరకం ఆహార పదార్థాలను అమ్మిన వారిపై కేసులు : 20.

✤ హానికర పదార్థాల అమ్మకంపై జిల్లా కోర్టులో నమోదైన కేసులు: 5.

✤ జేసీ కోర్టులో వ్యాపారులకు విధించిన అపరాధ రుసుం: రూ.2.5 లక్షలు.

నిల్వచేసిన మాంసాన్ని పారవేయిస్తూ..

ఆకస్మిక తనిఖీలు.. కేసులు

నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏడు (7) చికెన్, మటన్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ చేశాం జీఆర్ ఫంక్షన్ హాలు సమీపాన ఇర్ఫాన్ చికెన్ సెంటర్లో శీతల పెట్టెలో వారం రోజులుగా నిల్వ చేసిన 25 కిలోలు కోడి మాంసాన్ని గుర్తించి బయట పారబోయించి, నిర్వాహకుడిపై కేసు నమోదు చేశాం. రోజుల తరబడి నిల్వచేసిన మాంసాన్ని తింటే అనారోగ్యం పాలవుతారు. కాలేయం దెబ్బ తిని, క్యాన్సర్‌కు దారి తీయవచ్చు.

- ఫుడ్ సేఫ్టీ అధికారిణి తస్లీమ్

సమన్వయంతో బాల్య వివాహాలకు అడ్డుకట్ట

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: బాల్య వివాహాలపై ఎన్ని ఆంక్షలు విధించినా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయని ఆర్డీఓ జి.కేశవనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాల్యవివాహాలను పూర్తిగా నిరోధించాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అభిప్రాయపడ్డారు. సోమవారం ఆర్డీఓ కార్యాయలంలో పోషణ మహ్ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. పిల్లల పోషణ, విద్య ప్రాముఖ్యాన్ని చర్చించారు. చిన్నారుల ఆరోగ్యకర పెరుగుదల, సమగ్ర అభివృద్ధి, భవిష్యత్తు తదితర అంశాలపై మాట్లాడారు. గ్రామాల్లో బాల్యవివాహాలకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరవకొండ సీడీపీఓ ఉరవకొండ, నార్పల సీడీపీఓ సి.లలితమ్మ, అర్బన్ సీడీపీఓ అనురాధ, ప్రథమ్ సమన్వయకర్త మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోషణ మహ్, శిశు సంరక్షణ, విద్యకు సంబంధించి ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఆర్డీఓ, సీడీపీఓలు

కొత్తూరు అమ్మవారుశాలలో విద్యారూపిణిగా

ఉమానగర్‌లో

సరస్వతీమాతగా చెరువుకట్ట నిమిషాంబదేవి


సిండికేట్‌నగర్‌లో శారదాదేవిగా

గుత్తి రోడ్డులో

పాతూరు అమ్మవారుశాలలో జ్ఞానజ్యోతిగా అలంకరణ

సరస్వతిమాతగా జగజ్జనని

అనంత సాంస్కృతికం: ఏడు రోజులుగా వైభవోపేతంగా జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతి దేవాలయంలోని అమ్మవార్లు సరస్వతి రూపంగా ప్రత్యేక శోభతో విరాజిల్లారు. వైష్ణవాలయాల్లో సైతం వీణాపాణిగా అలంకరించారు. ఉదయం అమ్మవార్లకు రుద్రాభిషేకం, అష్టోత్తర శతనామావళి, కుంకుమార్చన, లక్ష్మీ, సరస్వతి, పార్వతి హోమాలతో పాటు తదితర పూజలతో దసరా ఉత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పలుచోట్ల భక్తిగానలహరి, భజన కార్యక్రమాలు, శాస్త్రీయ నృత్యాలు, కోలాటాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

నసనకోట ముత్యాలమ్మ

సరస్వతీదేవిగా కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి

రైతుల కష్టం పశువుల పాలు

ఆత్మకూరు: ఆరుగాలం శ్రమించి రైతులు సాగు చేసిన పంటలు గిట్టుబాటు ధరలు లేక పశువులకు మేతగా మారుతున్నాయి. గత 15 రోజుల క్రితం వరకూ టమాటాకి మార్కెట్‌లో మంచి గిట్టుబాటు ధర లభించింది. అయితే కొద్ది రోజుల నుంచి గిట్టుబాటు ధర లభించడం లేదు. మార్కెట్‌లో నాణ్యత మధ్యస్థంగా ఉన్న 15 కిలోల టమాటా బుట్ట రూ.70 నుంచి రూ.120 మధ్య పలుకుతోంది. కూలీలు, బాడుగ, కమీషన్లు పోనూ రైతులకు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన రైతు దామోదర రెడ్డి 2 ఎకరాల్లో రూ.70 వేల పెట్టి సాగు చేసిన టమాటా పంటను పశువులకు మేతగా వదిలేశాడు. కనీసం పెట్టుబడి దక్కలేదని వాపోయాడు.

సకాలంలో ఈ-క్రాప్ పూర్తి చేయాలి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: సకాలంలో ఈ-క్రాప్ పూర్తి చేయాలని మండల వ్యవసాయాధికారి జ్యోతికుమార్ సూచించారు. మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో సోమవారం సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ-క్రాప్ పేర్లు నమోదు చేసుకున్న రైతులకు ప్రభుత్వ పథకాలు అందుతాయన్న విషయాన్ని రైతులకు వివరించాలన్నారు. సర్వే నంబర్ల వారీగా రైతులకు సమాచారం అందించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. మండలవ్యాప్తంగా నేటి వరకూ 9482 ఎకరాల్లో ఈ-క్రాప్ చేశారని చెప్పారు. రైతుల్లో చైతన్యం తీసుకువచ్చి వివరాలను నమోదు చేయించాలన్నారు.

బీసీ కులగణన చేపట్టాలి: సీపీఐ

ఆర్కేనగర్ (అనంతపురం): జనగణనలో కుల గణన చేపట్టాలని, బీసీ కులాల జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ విషయంపై అక్టోబరు 4న అనంతపురంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో సదస్సును నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. సోమవారం నీలం రాజశేఖర్‌రెడ్డి భవనంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా 5 నుంచి 15 శాతం మధ్యలో ఉన్న అగ్రకులాల నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కానీ 50 నుంచి 70 శాతం ఉన్న బీసీ కులాల నాయకులు గుర్తింపులేని పోస్టుల కోసం అగ్రకులాల నాయకులను యాచించినట్లుందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టడం వల్ల ఏఏ కులాలు ఎంతమంది ఉన్నారు? అని లెక్క తేల్చిందన్నారు. మన రాష్ట్రంలో ఆ దిశగా ప్రయత్నించలేదని విమర్శించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సంజీవప్ప, శ్రీరాములు, కేశవరెడ్డి, రామకృష్ణ, గోపాల్, నారాయణస్వామి పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్, పక్కన జిల్లా కార్యదర్శి నారాయణస్వామి

అ వీ.. ఇ వీ.. అ న్నీ..

అక్రమాలకు తావులేకుండా రేషన్ పంపిణీ

రామగిరి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అక్రమాలకు తావులేకుండా రేషన్ పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. రామగిరి మండలంలోని వెంకటాపురంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గత వైకాపా పాలనలో ఎక్కడ చూసినా అక్రమంగా రేషన్ బియ్యం అమ్ముకున్నారని మండిపడ్డారు. నేడు స్మార్ట్ కార్డుల పంపిణీ సాయంతో అక్రమాలకు అడ్డు లేకుండా లబ్ధిదారులకు రేషన్ అందుతుందన్నారు. ప్రతి లబ్ధిదారునికి రేషన్ డీలర్లు స్మార్ట్ కార్డులు అందించాలని సూచించారు.

సమస్యలు పరిష్కరించండి

కమలానగర్, న్యూస్‌టుడే : అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు మంత్రి సత్యకుమార్‌కు విన్నవించారు. గుండె దినోత్సవం సందర్భంగా అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చిన ఆయనకు సమస్యలు పరిష్కరించాలని వైద్యుల సంఘం నాయకులు వినతిపత్రం అందించారు.

యువతలో ఆధ్యాత్మికత పెంపొందించాలి

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: యువతలో ఆధ్యాత్మికతను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేయర్ వసీం పేర్కొన్నారు. నగరంలోని కోర్టు రోడ్డులో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో వారం రోజుల పాటు నిర్వహించిన భాగవత పారాయణం సోమవారంతో ముగిసింది. యువత నిత్యం చరవాణికి అంకితం అవుతున్న ప్రస్తుత తరుణంలో ఆధ్యాత్మికత వైపు పయనించడం అభినందించదగ్గ పరిణామం అన్నారు.

సెక్టోరియల్ అధికారుల నియామకం

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: సమగ్రశిక్షా కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్ ఉద్యోగాలను ఉపాధ్యాయులతో భర్తీ చేశారు. విద్యాశాఖ సంచాలకులు ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. 5 సెక్టోరియల్ పోస్టులకు ఇటీవల మౌఖిక పరీక్షలు నిర్వహించారు. చంద్రశేఖర్, నారాయణస్వామి, రామచంద్ర, నరసింహారెడ్డి, వేణుగోపాల్‌లను డిప్యుటేషన్‌పై సెక్టోరియల్ అధికారులుగా నియమితులయ్యారు.

కోర్టు ఆసుపత్రిలో మందులు ఏర్పాటు చేయండి

అనంతపురం (లీగల్): కోర్టు ఆవరణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నిరకాల మందులను అందుబాటులో ఉంచాలని సీనియర్ న్యాయవాది, ఓపీడీఆర్ రాష్ట్ర నాయకులు రాంకుమార్ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 15న కోర్టు ఆవరణంలో ఆసుపత్రి ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. అందులో వైద్యుడితో పాటు సిబ్బంది కూడా పని చేస్తున్నారన్నారు. కోర్టులో వయసు పైబడిన న్యాయవాదులు, కక్షిదారులు మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నారన్నారు. ఇలాంటి వారు సొమ్మసిల్లి పడిపోతున్నారన్నారు.

సామాన్యులకు జీఎస్టీ ఫలాలు చేరువవ్వాలి

అనంత నగరపాలక: సూపర్ జీఎస్టీ ఫలాలు సామాన్యులకు చేరువ కావాలంటే వారిలో చైతన్యం కల్పించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సాంకేతిక ఐబీ భవాని పేర్కొన్నారు. సోమవారం నగరపాలకలోని న్యూ కౌన్సిల్ హాల్ నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మహిళకు ఏ వస్తువులపై జీఎస్టీ వర్తిస్తుందో అవగాహన కల్పించాలని సూచించారు. వంట గది నుంచి మీ కారు, టీవీ, ఫ్రిజ్, పాలు, నెయ్యి, వెన్న, జున్ను, బట్టలు, బూట్లు వరకు ప్రతి ధర మారుతుందన్నారు. మొత్తం 375 రకాల వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు.

మాట్లాడుతున్న మెప్మా ఐబీ ప్రతినిధి భవాని, సిటీ మేనేజరు కాటమయ్య

రైల్వేస్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

అనంతపురం (మూడో రోడ్డు), న్యూస్‌టుడే: రైల్వేస్టేషన్‌లో పోలీసులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కొరడా ఝులిపించారు. ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసు విభాగాల సమన్వయంతో తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీలను, ఇతర రవాణా అవుతున్న వస్తువులను పరిశీలించారు. పోలీసులు మాట్లాడుతూ.. మత్తు పదార్థాల బారిన పడి యువత పెడదారులు పట్టవద్దన్నారు.

పొంతన లేని సమాధానం చెప్పి అర్జీ మూసేస్తారా?

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: నగరపాలక ఉద్యోగి మత ప్రచారంలో పాల్గొంటే పొంతన లేని సమాధానం చెప్పి సమస్య పరిష్కరించినట్లు ఇచ్చిన అర్జీని ఎలా మూసివేస్తారని భాజపా నేత విశ్వేశ్వర రెడ్డి నిలదీశారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నగరపాలకలో పని చేస్తున్న సునీల్‌కుమార్ జులై 27న అనంతపురం గ్రామీణం నారాయణపురంలో క్రైస్తవ మత ప్రచారంలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశామన్నారు. కచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చి మరిచిపోయారన్నారు. అశోక్‌నగర్‌లో ఇంటి వద్ద చెత్త వేస్తున్నారని చర్యలు తీసుకోవాలని సంబంధిత పారిశుద్ధ్య విభాగం వారికి చెప్పినా పట్టించుకోవడం లేదని దీపిక ఫిర్యాదు చేశారు. 2013లో నీటి కుళాయికి దరఖాస్తు చేశామని అయితే 2003 నుంచి నీటి పన్ను కట్టాలని నోటీసులు ఇస్తున్నారని నాగరాజు అనే బాధితుడు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు చేస్తున్న భాజపా నేత విశ్వేశ్వరరెడ్డి, నేతలు

మెప్మా నగర ప్రాజెక్టు అధికారిగా నాగసుబ్బరాయుడు

అనంత నగరపాలక: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రాజెక్టు ఆఫీసరుగా కె.నాగసుబ్బరాయుడును నియమించారు. రాయదుర్గంలో పని చేస్తున్న ఆయన్ని గ్రేడ్-1 పదోన్నతి కల్పిస్తూ మెప్మా మిషన్ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. నగరపాలకలో టీపీఓ పోస్టు గత సంవత్సరం అక్టోబరు నుంచి ఖాళీగానే ఉంది. సోమవారం ఈనాడులో కీలక పోస్టులు ఖాళీనే శీర్షికన కథనం ప్రచురించిన విషయం విదితమే.

‘ఆ వాహనాలను తొలగించండి’

అనంతపురం (లీగల్): కోర్టు ఆవరణలో వాహనాల రద్దీ ఇటీవల అధికం అయింది. న్యాయవాదులతో పాటు కక్షిదారులు, ఇతరుల వాహనాలతో కోర్టు ఆవరణలో న్యాయవాదులు తిరగడానికి స్థలం లేకుండా పోయింది. దీనికి తోడు కోర్టు ఆవరణలో కొన్ని కార్లు రోజుల తరబడి ఉండిపోతున్నాయి. కొందరు బయటి వ్యక్తులు ఇంటి వద్ద స్థలం లేకపోవడంతో కోర్టు ఆవరణంలోనే కార్లను ఉంచి వెళుతున్నట్లు తెలుస్తోంది. వీటిపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావుకు సమాచారం చేరడంతో ఆయన ఇటీవల ఆవరణంలో పర్యటించారు. పని వేళల్లో కాకుండా ఇతర సమయంలో కార్లు ఉంచరాదని బార్ అసోసియేషన్‌కు సోమవారం ఉత్తర్వులు పంపారు.

కాటికాపరుల వృత్తికి గుర్తింపు ఇవ్వండి

శ్రీనివాస్‌నగర్: శ్మశానాల్లో కాటికాపరులుగా ఉన్న వారిని ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కేవీపీఎస్ రాష్ట్ర నేత ఒ.నల్లప్ప డిమాండ్ చేశారు. కాటికాపరుల సంఘం (ఎస్‌జీకేఎస్) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు ముందు నిరసన చేపట్టారు. నల్లప్ప మాట్లాడుతూ శ్మశానాల్లో ఎలాంటి సౌకర్యాలు లేవని, పల్లెల్లో, పట్టణాల్లో దళితులైన మాల, మాదిగలే ఖనన కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. శ్మశానంలో అవసరమైన సామగ్రిని ఇవ్వాలని, ఆరోగ్య బీమా కల్పించాలన్నారు.

ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి..

ఆత్మకూరు, న్యూస్‌టుడే: మండలంలోని పి.యాలేరులో కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న హరిజన కుంటెన్న కుటుంబాన్ని ఆదుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులు సోమవారం తహసీల్దార్ లక్ష్మీనాయక్‌కు వినతిపత్రాన్ని అందించారు. కుంటెన్న వ్యవసాయ నిమిత్తం రైతులు, బ్యాంకుల వద్ద రూ.9 లక్షలు అప్పు చేశాడని వాపోయారు. వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతుడికి భార్య ఇంటర్ చదువుతున్న కుమార్తె, 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారని.. వారి చదువులకు ఇబ్బందిగా ఉందని చెప్పారు.

నీటి అవసరాలు తీర్చరూ?

రుద్రంపేట, న్యూస్‌టుడే: శ్రీనగర్ కాలనీలోని నీరు-ప్రగతి పార్కులో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన ట్యాంకు వినియోగంలో లేకపోవడం వలన తాగునీరు అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని పార్కుకు వస్తున్న సందర్శకులు తెలిపారు. నగర కార్పొరేషన్ అధికారులు స్పందించి వినియోగంలో లేని తాగు నీటి ట్యాంకు మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తోపుదుర్తి కుటుంబానికి పరామర్శ

ఆజాద్‌నగర్: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన వైకాపా సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సోమవారం పరామర్శించారు. శ్రీనివాస్‌నగర్‌లోని భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లి అతని భార్య మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ కవితను కలిసి సంఘటన గురించి అడిగారు. రామకృష్ణ మాట్లాడుతూ.. తాను విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి పరిచయస్తుడనీ, సీపీఐ చేపట్టే రైతు ఉద్యమాలకు భాస్కర్‌రెడ్డి సహకారం ఉండేదని గుర్తు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీశ్, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పరామర్శించిన వారిలో ఉన్నారు.

తెరపై ఈనాడు

అనంతపురం (కమలానగర్) : గంగ, గౌరి, గాయత్రి, త్రివేణి, తరంగిణి, తేజశ్విని, నీలిమ, ఎస్వీ సినిమా, సుధా **:ఓజీ,** శాంతి :**మిరాయ్,** గౌతమి :**లిటిల్ హార్ట్స్.**

నగరంలో ఈనాడు

కమలానగర్, న్యూస్‌టుడే : ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టనున్న వైకాపా నాయకులు

● దుర్గాష్టమిని పురస్కరించుకొని నేడు నవయుగ కాలనీలో పెద్దమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం

పోషకాహారంతోనే గుండె పదిలం

కమలానగర్, న్యూస్‌టుడే : మంచి ఆహారంతోనే మన హృదయానికి ఆరోగ్యం అందుతుందని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయశ్రీ పేర్కొన్నారు. సోమవారం వైద్య కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుభాష్ చంద్రబోస్, గణేష్, షారోన్ సోనియా, శంషాద్ బేగం పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కిమ్స్ సవీరా ఆసుపత్రి యాజమాన్యం. సిబ్బంది టవర్ క్లాక్ వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్లు సందీప్, ప్రదీప్, సిద్దారెడ్డి పాల్గొన్నారు.

వైభవం.. బిందె సేవ మహోత్సవం

రాయచోటి: సరస్వతీ దేవి అలంకరణలో విజయ చాముండేశ్వరీదేవి

రాజంపేట, రాయచోటి- న్యూస్‌టుడే: దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా దసరా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవాల్లో భాగంగా వాసవీ కన్యకా పరమేశ్వరీదేవికి బిందె సేవ మహోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. వాసవీ మాత గ్రామోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు అలరించాయి.

రాజంపేట: బిందెసేవలో భక్తులు

ఉత్సవాల్లో భాగంగా గుర్రం విన్యాసం

సార్వత్రిక ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: సార్వత్రిక పాఠశాల ద్వారా పదో తరగతి, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును అపరాధ రుసుము రూ.200తో అక్టోబరు 31 వరకు పెంచినట్లు సమన్వయకర్త పఠాన్ మహమ్మద్ ఖాన్ తెలిపారు. ప్రవేశం పొందిన వారు సెలవుల్లో నిర్వహించే తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఎరుపెక్కిన ఆకాశం

ఈ చిత్రాన్ని చూడగానే ముత్యాలముగ్గు సినిమాలోని 'సైతే మర్డర్ జరిగినట్లు లేదు. ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు..' అనే రావుగోపాలరావు వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నట్లున్నాయి కదూ! ఈ దృశ్యం మదనపల్లె మండలంలోని పొన్నూటిపాళ్యం సమీపంలో కనిపించింది. తెల్లటి మేఘమాలికలతో నీలం రంగులో ప్రశాంతంగా కనిపించే ఆకాశం.. ఎరుపెక్కి గంభీరంగా కనిపించడాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. మదనపల్లెకు చెందిన ట్రెక్ విషర్స్ బృందం ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. **- న్యూస్‌టుడే, మదనపల్లె విద్య**

అనకొండల గుప్పిట్లో అడవి

ఆక్రమించి ఆపై అమ్మేస్తున్న అక్రమార్కులు

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: వైఎస్సార్ కడప జిల్లాలో 4,03,690 హెక్టార్ల అటవీ భూమి ఉంది. ఇందులోని వందల ఎకరాలు ఇప్పుడు అనకొండల గుప్పిట్లో ఉండిపోయాయి. కబ్జా పర్వం కళ్లెదుటే కనిపిస్తున్నా అడ్డుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారు. ఇదే అదనుగా కొత్తగా అక్రమార్కులు పుట్టుకొస్తున్నారు. మరిన్ని ఎకరాలను ఆక్రమిస్తున్నారు. అడవిని సొంత ఆస్తిలా మార్చుకుంటున్నారు. ఇతరులకు విక్రయించి జేబులు నింపుకొంటున్నారు.

ప్రొద్దుటూరు రామేశ్వరం రిజర్వ్ అటవీ భూమిని ఆక్రమించి సాగు చేస్తున్న వరి

● **ప్రొద్దుటూరులో మాయమైన భూములు:** ప్రొద్దుటూరు అటవీ రేంజ్ రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్‌లో 1,044 ఎకరాలున్నట్లుగా నమోదైంది. రెవెన్యూ, అటవీ అధికారులు సర్వే చేయగా 902 ఎకరాలే తేలింది. మిగతా 142 ఎకరాలు కనిపించలేదు. అందులో 16 ఎకరాల ఆక్రమణకు సంబంధించి 219 మందికి మాత్రం నోటీసులిచ్చారు. ● దొరసానిపల్లె, కొత్తపల్లె, రామేశ్వరం, పెద్దశెట్టిపల్లె, మోడంమీదిపల్లె, కల్లూరు, రేగుళ్లపల్లెలో 1,482 ఎకరాల అటవీ భూములున్నాయి. వీటిలో కొందరు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు. మరి కొందరు శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొందరు పంట పొలాలుగా మార్చుకున్నారు.

● **ఒంటిమిట్టలో స్వాధీనానికి వెనకడుగు:** ఒంటిమిట్ట మండలం జోతులపల్లి రెవెన్యూలో ఆర్ఎస్ఆర్, రెవెన్యూ దస్త్రాల ప్రకారం 4,608.12 ఎకరాలుంది. కడప- రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ, అభివృద్ధికి ఇచ్చిన అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా, బ్రైటైట్ గనుల కారణంగా కోల్పోయిన భూములకు బదులుగా 600 ఎకరాలు అప్పగించారు. ఈ ప్రక్రియ అంతా కాగితాల్లోనే సాగింది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమార్కుల కన్నుపడింది. ఒకర్ని చూసి మరొకరు పాగా వేశారు. ఆరేళ్ల కిందట అటవీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. 33 మంది మొత్తం 142.94 ఎకరాలు కాజేశారని నిర్ధారించారు. ఇందులో కొందరు రాజకీయ నాయకులూ ఉండటంతో భూచోళ్ల జోలికెళ్లడం లేదు.

● **ముద్దనూరులోనూ అన్యాక్రాంతం గుర్తింపు:** ముద్దనూరు రేంజ్ పరిధిలో 23,500 హెక్టార్ల అటవీ భూములున్నాయి. ఎంకయాకాల్వ, చెన్నకేశవములలో 25 ఎకరాలు అన్యాక్రాంతమైంది. కడప రేంజ్ పరిధిలోని మద్దిమడుగులో 52 ఎకరాలు కబ్జా గుర్తించారు. పోరుమామిళ్ల రేంజ్ పరిధిలోని జ్యోతిక్షేత్రంలో 30.95 ఎకరాలు కబ్జా చేశారని అధికారులు గుర్తించారు. వల్లూరు మండలం పాపఘ్ని నది సమీపంలో సర్వే నంబరు 807లో రిజర్వ్ అటవీ ప్రాంతంలో 80 శాతం అన్యాక్రాంతమైంది.

● **నోటీసులిచ్చాం.. స్వాధీనం చేసుకుంటాం:** అటవీ భూముల ఆక్రమణపై కడప డీఎఫ్ఓ వినీత్ కుమార్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరింది. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అనేక చోట్ల వందల ఎకరాల అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కొందరు ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. అయినా కబ్జాలోనే ఉంటే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రొద్దుటూరు రామేశ్వరం రిజర్వ్ అటవీ భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాలు

నియామక పత్రం అందిస్తున్న కలెక్టర్ నిశాంత్ కుమార్

రాయచోటి, న్యూస్‌టుడే: మెగా డీఎస్సీలో ప్రతిభ చూపి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొంది మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలుగా నియమితులైన సజ్జద్ మహమ్మద్, శివాజీలకు రాయచోటిలోని తన ఛాంబర్‌లో సోమవారం నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వం అందించిన శిక్షణ తరగతులను ఉపయోగించుకొని స్కూల్ అసిస్టెంట్లుగా ఇద్దరు, ఎస్జీటీలుగా ఆరుగురు ఎంపిక కావడం అభినందనీయం అన్నారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని నూతన ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



ముత్యాల జలపాతం

కనుచూపుమేర పెన్నా నది ప్రవాహం. పక్కన పచ్చని పొలాలు. వాటి మధ్య అక్కడక్కడ ముత్యాలహారంలా కనిపించే జలపాతాలు.. వాగులు జమ్మలమడుగు ప్రాంతాన్ని సుందరంగా మారుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి నీరు జాలువారుతోంది. తెల్లని నురుగుతో పాలధారలా జాలువారుతున్న ఈ జలపాతం ధర్మాపురం గ్రామంలో ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. **- న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ**

ఎగిరే యంత్రుడు.. పసిగట్టి పట్టిస్తున్నాడు

నేరాల నియంత్రణలో కీలకంగా డ్రోన్లు

రాయచోటి, న్యూస్‌టుడే: శాస్త్ర సాంకేతికతను పోలీసు శాఖ అందిపుచ్చుకుంటోంది. నేరాల నియంత్రణకు ఉపయోగించుకుంటోంది. గతంలో ఇంటలిజెన్స్, ఎస్‌బీ విభాగాల పైనే పోలీసులు ఎక్కువగా ఆధారపడేవారు. ఇప్పుడు సైబర్ క్రైం, సోషల్ మీడియా నిఘా విభాగాలు నేరాల అదుపునకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నా డ్రోన్లు క్షణాల్లో అక్కడ డేగల్లా వాలిపోతున్నాయి.

● **కళాశాలలు, రద్దీ కూడళ్లలో నిఘా:** జిల్లాలోని ప్రధాన పట్టణాలు, రద్దీగా ఉండే ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో విద్యార్థినులపై ఆకతాయిల చేష్టలను అరికట్టేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. విద్యా సంస్థలు ప్రారంభం, ముగిసే వేళల్లో ఆయా ప్రాంతాలపై డ్రోన్లను ఎగురవేస్తున్నారు. ఆకతాయిల ఆటకట్టిస్తున్నారు. రద్దీ రహదారులపై డ్రోన్లతో చిత్రీకరిస్తూ వాకీటాకీ ద్వారా ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేస్తున్నారు.

రాయచోటి మండలం ఎగువ అబ్బవరంలో డ్రోన్ సాయంతో గుర్తించి జూదరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

● వాహనాలు నడుపుతున్న 30 మంది మైనర్లను రాయచోటి పోలీసులు డ్రోన్ సాయంతో గుర్తించారు. వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి ఈ నెల 27, 28 తేదీల్లో కౌన్సెలింగ్ ఇచ్చారు.

● రాయచోటి మండలం దిగువ అబ్బవరం గుట్టల సమీపంలో కోడి పందెం నిర్వహణను డ్రోన్ సాయంతో గుర్తించారు. అందుకు సంబంధించి 12 మంది జూదరులను ఈ నెల 23న అరెస్టు చేశారు.

● రాయచోటి పరిసరాల్లో బహిరంగంగా మద్యం తాగుతున్న 11 మందిని ఈ నెల 18న గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

● మదనపల్లె మండలం కోళ్లబైలు బాబు కాలనీలో జూదరులను ఈ నెల 23న గుర్తించి అరెస్టు చేశారు.

● రాయచోటి పట్టణం జగదాంబ సెంటర్‌లోని విద్యా సంస్థల వద్ద విద్యార్థినులను వెంబడిస్తున్న ఇద్దరు ఆకతాయిలను గత నెల 22న గుర్తించి పోలీసు భాషలో బుద్ధి చెప్పారు.

● రాజంపేట రైల్వే వంతెన, స్టేషన్, ఆర్ఎస్ రోడ్డుపై అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాలను గుర్తించి ట్రాఫిక్‌ను గత నెల 22న క్రమబద్ధీకరించారు.

జిల్లాలోని పోలీసు సబ్ డివిజన్లు 3
నిత్యం నిఘాకు వినియోగించే డ్రోన్లు 3
పట్టుబడిన ఆకతాయిలు, జూదరులు 32
సున్నితమైన అంశాల్లో దొరికిన వారు 45 మంది
డ్రోన్లతో గుర్తించి నమోదు చేసిన కేసులు 12

త్రివేణీ సంగమం.. సరస్వతీ నమస్తుభ్యం

కడప బాసరగా పేరొందిన కొండాపురం జ్ఞాన సరస్వతీ ఆలయానికి పేరు. పెన్నా, చిత్రావతి, కృష్ణా నదుల కలయికతో త్రివేణి సంగమ క్షేత్రంగా పిలుస్తుంటారు. మూలా నక్షత్రం సందర్భంగా ఇక్కడ సోమవారం పూజలను వైభవంగా నిర్వహించారు. అభిషేకాలు, అక్షరాభ్యాసాలు చేపట్టారు. సరస్వతి చెంతకు కృష్ణమ్మ చేరుకోవడంతో ఆలయం చుట్టూ జలకళ సంచరించుకుంది. **- న్యూస్‌టుడే, కొండాపురం**

చూస్తూ ఉంటే.. కలుపుకొంటూ పోతారు

ఈనాడు, కడప: జాతీయ రహదారులనూ అక్రమార్కులు వదలడం లేదు. ముంబయి-చెన్నై జాతీయ రహదారిలో భాగంగా ఇటీవల ములకలచెరువు నుంచి మదనపల్లె వరకు 42వ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించారు. దీంతో సమీప భూములకు అమాంతం విలువ పెరిగింది. ఇదే అదనుగా కొందరు రహదారిని కలుపుకొంటూ ఆక్రమణలు పాల్పడుతున్నారు. ● అంగళ్లు సమీపంలోని పైవంతెన నుంచి ములకలచెరువు వైపు ఓ టమాట మండీ యజమాని రహదారి గోడను కూలగొట్టారు. ఆపై మట్టి తోలి స్థలాన్ని చదును చేసే పనులు చేపట్టారు. ● సదరు ప్రదేశానికి కొంత దూరంలో మరొకరు కూడా ఇదే తరహాలో చదును పనులు చేపట్టారు. స్థిరాస్తి లేఅవుట్ వేస్తూ రహదారి భద్రతలో భాగంగా నిర్మించిన కంచెను కూడా తొలగించి కలిపేసుకున్నారు. ● ఆర్‌డీఎస్ఎస్ కింద ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలను కూడా తొలగించి స్థలాన్ని చదును చేశారు. చదును చేపట్టిన రెండు ప్రాంతాల వద్ద రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ పనులపై జాతీయ రహదారుల విభాగం ఈఈ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మంగళవారం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అంగళ్లు వద్ద జాతీయ రహదారిని కలుపుకొని చదును చేసిన భూమి

రహదారి భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన కంచెను తొలగించిన ప్రాంతం

పరిశ్రమల నిర్వహణకు ఇబ్బందులు రానీయొద్దు

రాయచోటి, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. రాయచోటిలోని ఎస్ఎన్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా దర్బార్‌కు వచ్చే అర్జీలకు అధికారులు సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు. అనంతరం రాయచోటిలోని పారిశ్రామికవాడలో పర్యటించారు. చిన్న పరిశ్రమల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఏపీఐఐసీ అధికారులకు సూచించారు. ప్రభుత్వం సేకరించిన స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాలని, ఖాళీగా ఉన్న ప్లాట్లలో పరిశ్రమల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

3 నుంచి నూతన ఉపాధ్యాయులకు శిక్షణ

కడప విద్య, న్యూస్‌టుడే: మెగా డీఎస్సీలో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు అక్టోబరు 3 నుంచి 10వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్జీటీ తెలుగు, ఉర్దూ విభాగాలకు కడప నగర శివారులోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో., స్కూల్ అసిస్టెంట్లకి మదనపల్లిలో శిక్షణ ఇచ్చేలా జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుందని.. శిక్షణ చివరి రోజున పోస్టింగ్‌లు ఇస్తారని సమాచారం. గైర్హాజరైతే నవంబరులో మరోసారి నిర్వహించే శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుందని.. ఆ తర్వాతే పోస్టింగ్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకుగాను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన వివరాలు సేకరిస్తున్నారు.

జగనన్న ఇళ్లలో దొంగలు పడ్డారు

ఈనాడు, కడప: వైకాపా హయాంలో జగనన్న కాలనీల పేరిట ఆ పార్టీ నేతలు కొందరు దందా సాగించారు. భూసేకరణ దగ్గర నుంచి చదును పనులు, పట్టాల పంపిణీ వరకు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనర్హులకు పట్టాల పంపిణీపై విచారణ చేపట్టింది. అన్నమయ్య జిల్లాలోని జగనన్న కాలనీల వారీగా రెవెన్యూ, సచివాలయ, గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో అప్పట్లో చోటుచేసుకున్న అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.

తొమ్మిది వేల మంది అనర్హుల గుర్తింపు

రెవెన్యూ డివిజన్	కేటాయించిన స్థలాలు	అర్హులు	అనర్హులు
మదనపల్లె	18,018	15,532	2,486
రాజంపేట	9,631	8,207	1,424
రాయచోటి	20,107	14,959	5,148
మొత్తం	47,756	38,698	9,058

వైకాపా నేతలకూ స్థలాలు

వైకాపా హయాంలో జిల్లావ్యాప్తంగా 47,756 మందికి ఇళ్ల స్థలాలు అందించారు. వీరిలో 38,698 మాత్రమే అర్హులని. . మిగిలిన 9,058 మంది అనర్హులుగా తేల్చారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ధనవంతులైన వైకాపా నేతలకు స్థలాలు కేటాయించినట్లు కారణాలను కూడా వివరించారు. మరింత సమగ్రంగా విచారణ చేపడితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

నారాయణరెడ్డిపల్లె వద్ద వైకాపా హయాంలోని జగనన్న లేఅవుట్

రాయచోటిలోనే దాదాపు రెండు వేలు

రాయచోటి రెవెన్యూ డివిజన్‌లో అక్రమాలు భారీ ఎత్తున చోటుచేసుకున్నట్లు బయటపడింది. రాయచోటి పట్టణానికి సమీపంలోని నారాయణరెడ్డిపల్లె లేఅవుట్‌కు అక్రమంగా భూసేకరణ చేపట్టారు. రెండు దశల్లో 6,284 మందికి పట్టాలిచ్చారు. నిర్మాణం మాత్రం 5,740 మంది చేపట్టారు. ఇక్కడే దాదాపు రెండు వేల మంది అనర్హులకు ఇళ్ల పట్టాలిచ్చినట్లు తేలింది. వైకాపా నేతలు రెండు/ మూడు పట్టాలు కూడా తీసుకున్నారని, ఊరూపేరూ లేని వ్యక్తుల పేరుపై తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లు విచారణలో గుర్తించారు. ఆ తర్వాత పీలేరు నియోజకవర్గంలో ఎక్కువగా అనర్హులున్నట్లు తేల్చారు. ఏపీఐఐసీ భూముల్ని కూడా కట్టబెట్టారు. అనర్హులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది.

కల్లు ఉప్పుతో కళ్లుగప్పి..

మెరుగు పేరిట మామా అల్లుళ్ల మోసం

గాజువాక, న్యూస్‌టుడే: మెరుగు పేరుతో మామా అల్లుళ్లు కలిసి బంగారు ఆభరణాలు కాజేసిన వైనం విశాఖ జిల్లా దువ్వాడ క్రైం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. స్టీల్‌ప్లాంట్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి రాజీవ్‌నగర్‌లోని ప్రశాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. అతని భార్య ఒంటరిగా ఉండడం చూసిన ఇద్దరు వ్యక్తులు జులై 15న ఆమె వద్దకు వచ్చారు. పాత బంగారు వస్తువులకు మెరుగు పెడతామని నమ్మించారు. ఆమె తన వద్ద ఉన్న 24 తులాల బంగారు ఆభరణాలను వారికివ్వగా.. ఒక మట్టి కుండలో పెట్టారు. ఆ తర్వాత తెల్లని వస్త్రంతో కప్పి పది రోజుల తర్వాత తీస్తే కొత్తవిగా ఉంటాయని చెప్పారు. పది రోజులు తర్వాత ఆమె చూడగా అందులో కల్లు ఉప్పు మాత్రమే ఉండటంతో మోసపోయినట్లు గుర్తించారు. దువ్వాడ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు అన్నమయ్య జిల్లా పాత రాయచోటికి చెందిన ముదేరినవారి రమణ(51), అనకాపల్లి జిల్లా మారేడుపల్లికి చెందిన చప్పిడి నూకరాజు(31)గా గుర్తించారు. వీరిద్దరు మామా అల్లుళ్లు. వీరిని పోలీసులు అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పేదల సంజీవనికి కొత్త రూపు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: పేదల పాలిట సంజీవనిగా సేవలందిస్తున్న 108 వాహనాల రంగును కూటమి ప్రభుత్వం మార్పు చేస్తోంది. తెలుపు వర్ణంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ఇటీవల విజయవాడకు కొన్ని వాహనాలను పంపించి అక్కడ నూతన శోభ తెచ్చేలా మార్చేస్తున్నారు. తెలుపు, ఎరుపులో స్టిక్కర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంజిన్‌పై ఉన్న బ్యానెట్‌పై పసుపు రంగు అద్దుతున్నారు. వాహనంలో నిఘా కోసం అత్యాధునిక సీసీ కెమెరా అమరుస్తున్నారు.

నాడు: నీలం వర్ణంలో 108 వాహనం

నేడు: తెలుపు రంగులో...

(c) eenadu

రాజంపేట వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

మదనపల్లెలో వాగ్దేవిగా వాసవీ మాత

అక్షర రూపిణి.. అమృత వర్షిణి

దేవీ శరన్నవరాత్రుల వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆయా ఆలయాల్లోని అమ్మవార్లు సరస్వతీ దేవితో పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. - **న్యూస్‌టుడే, రాయచోటి, రాజంపేట, మదనపల్లె పట్టణం**

రాజంపేట సాధు కామాక్షమ్మ ఆలయంలో సరస్వతీ దేవిగా అమ్మవారు

రాజంపేటలో అమ్మవారిశాలలో మహిళల కోలాటం

సమస్యల పరిష్కారంలో చొరవ చూపండి

వినతులు స్వీకరించిన కలెక్టర్ నిశాంత్‌కుమార్

రాయచోటి, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ నిశాంత్ కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వచ్చే వారి పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించి సమస్యలు తెలుసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపినప్పుడే ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన తెలిపారు. సీఎం కార్యాలయం ప్రజా వినతుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేస్తోందన్నారు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొంటోందని ఆయన తెలిపారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు.

★ మదనపల్లె మండలం తాటివారిపల్లి పంచాయతీ దేవతనగర్‌లో ఉన్న పంచాయతీ భూమి ఆక్రమణకు గురైందని ఆ స్థలాన్ని కాపాడాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్థలాన్ని కాపాడాని ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని కోరారు. ★ గాలివీడు మండలం గోరాన్‌చెరువు గ్రామానికి చెందిన అన్నయ్య తాను గోకులం షెడ్ నిర్మించుకున్నానని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనకు రావాల్సిన రాయితీని త్వరగా ఇప్పించాలని కలెక్టర్‌కు విన్నవించారు. ★ రాయచోటి మండలం చెన్నముక్కపల్లెకు చెందిన సుకన్య తనకు ఎన్టీఆర్ హౌసింగ్ ఇంటి పథకం కింద స్థలం మంజూరైందని ఇల్లు నిర్మించుకోడానికి ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నానని త్వరగా బిల్లులు చెల్లించేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. ★ గాలివీడు మండలం నూలివీడుకు చెందిన కాంతమ్మ తన భర్త చనిపోయాడని కుటుంబ పోషణ కష్టంగా ఉందని తనకు పింఛను ఇప్పించాలని కలెక్టర్‌కు విన్నవించారు. ★ వీరబల్లి మండలం పెద్దివీడుకు చెందిన రామక్క మాండవ్య నదిలో రైతులు జీవనాధారం కోసం వేసుకున్న ఫిల్టర్ల చుట్టూ ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని అక్రమ రవాణాను అడ్డుకొని రైతులకు న్యాయం చేయాలని కోరారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్వో మధుసూదన్‌రావు, ఆర్డీవో శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అర్జీదారుల సమస్యలు తెలుసుకొంటున్న కలెక్టర్ నిశాంత్‌కుమార్

రబీలో శనగ సాగు ఎంతో మేలు



ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: అక్టోబరు నుంచి రబీ సీజన్ ప్రారంభం కాబోతోంది. మెట్ట, నల్లరేగడి భూముల్లో శనగ పంటను రైతులు విస్తారంగా సాగు చేస్తారు. ఇప్పటికే సేద్యం పనులు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా విత్తన రకాల ఎంపిక, గుణగణాలు, వంగడాల మోతాదు, దిగుబడిపై ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కె. అంకయ్యకుమార్, టి. మహేష్ బాబు సూచించారు.

నంద్యాల గ్రామ్-1267

పంట కాలం 90-105 రోజులు. వర్షాధార భూముల్లో ఎకరాకు 9-10, ఒకటి, రెండు నీటి తడులిస్తే 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. యంత్రంతో కోత చేయడానికి అనువు. ఎండు తెగులును తట్టుకోగలదు.

నంద్యాల గ్రామ్-776

విత్తిన 90-105 రోజులకు పైరు చేతికి వస్తుంది. మెట్ట భూముల్లో ఎకరాకు 7-8, నీరందిస్తే 10-12 క్వింటాళ్లు దిగుబడి పొందవచ్చు. యంత్రంతో కోసే వెసులుబాటు ఉంటుంది. ఎండు చీడను తట్టుకుంటుంది.

నంద్యాల గ్రామ్-857

పంట 90-105 రోజుల్లో పూర్తవుతుంది. వర్షాధార భూముల్లో ఎకరాకు 7-9 క్వింటాళ్లు, నీరిస్తే 12-14 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. 100 గింజల బరువు 23-25 గ్రాములు ఉంటుంది. ఎండు తెగులు తట్టుకోగలదు. నీటిపారుదల కింద సాగుకు అత్యంత అనుకూలం.

నంద్యాల గ్రామ్-452

పంట కాలం 90-105 రోజులు. వర్షాధారంగా ఎకరాకు 7-9, నీటి తడులిస్తే 10-12 క్వింటాళ్లు పొందవచ్చు. ఎండు చీడను తట్టుకోగలదు. జె.జి-11కు మంచి ప్రత్యామ్నాయం.

నంద్యాల గ్రామ్-49

శనగ పంట 90-105 రోజులకు కోతకు వస్తుంది. నీటి వనరులు ప్రాంతంలో ఎకరాకు 10-12 క్వింటాళ్లు, మెట్టలో 7-8 క్వింటాళ్లు పొందవచ్చు. 100 గింజల బరువు 24-26 గ్రాములు. ఎండు చీడను సమర్థంగా తట్టుకోగలదు. గింజలు ఆకర్షణీయంగా ఉంటాయి.

జె.జి-11

పైరు 90-95 రోజులకే పూర్తి కానుంది. వర్షాధారంగా ఎకరాకు 7-8, నీటి తడులిస్తే 10-12 క్వింటాళ్లు వస్తుంది. 100 గింజల బరువు 22-24 గ్రాములు. ప్యుజేరియం ఎండు తెగులును తట్టుకుంటుంది.

ధీర : పంట కాలం 90-100 రోజులు. వర్షాధారంగా ఎకరాకు 7-8 క్వింటాళ్లు, ఒకటి, రెండు తడులిస్తే 10-12 క్వింటాళ్లు దిగుబడి పొందవచ్చు. 100 గింజల బరువు 24-26 గ్రాములు. యంత్రంతో కోత చేసుకోవచ్చు.

నంద్యాల శనగ-I : పంట కాలం 90-100 రోజులు. నల్లరేగడి భూముల్లో ఎకరాకు 7-8, రెండు తడులు నీరిస్తే 10-12 క్వింటాళ్లు చేతికి వస్తుంది. బెట్ట, ఎండ వేడిమి, ఎండు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా, ఆకర్షణీయంగా ఉంటాయి.

నల్లరేగడి నేలలు అనుకూలం : బంక, నల్లరేగడి భూములు అనుకూలం. ఉదజని సూచిక 6-8 వరకు ఉన్న ఒండ్రు నేలలు చాలా అనుకూలం. చౌడు, నీరు నిల్వ ఉన్న భూముల్లో సాగు చేయరాదు.

విత్తనశుద్ధి: విత్తే ముందు ప్రతి కిలో విత్తనానికి కార్బండెజిమ్ 2.5 గ్రాములు లేదా విటావాక్స్ పవర్ (కార్బాక్సిన్ 37.5 శాతం+ థైరమ్ 37.5 శాతం డీఎస్) 1.5 గ్రాములు లేదా టెబ్యుకొనజోల్ 1.5 గ్రాములు, ట్రైకోడెర్మా విరిడి పొడి 10 గ్రాములతో విత్తన శుద్ధి చేయాలి.

స్ఫూర్తి: రేవన్న.. చేమంతితో లాభాలు బాగన్నా

రామసముద్రం: మాలూరుకు చెందిన రైతు రేవన్న ముళబాగల్ రోడ్డులోని అరిపినేపల్లె వద్ద అయిదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. 50 ట్రాక్టర్ల పశువుల ఎరువును దుక్కిలో కలిపారు. అనంతరం బెడ్లు ఏర్పాటు చేసి మల్చింగ్ పేపర్ అమర్చి బిందు సేద్యంతో నీరందించారు. ఎకరానికి 14 వేల చొప్పున హైబ్రిడ్ రకం చామంతి మొక్కలు నాటారు. సెంటల్, పర్‌వెల్, బుస్‌కిన్ వైట్ వంటి రకాల మొక్కలు నాటారు. మూడు నెలలకు దిగుబడి ప్రారంభమైంది. ఎకరాకు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టగా 10 టన్నుల దిగుబడి వచ్చింది. బెంగళూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, హైదరాబాద్ వంటి నగర మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. చేమంతిపూలు కిలో రూ.100 నుంచి రూ.120 పలికింది. ఎకరాకు రూ.10లక్షల చొప్పున అయిదు ఎకరాలకు రూ.50 లక్షల వరకు రాబడి వచ్చిందని రైతు చెబుతున్నారు.

వరి.. చేరనీయొద్దు ఎరుపు రంగు తెగుళ్ల దరి

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: కడప-కర్నూలు (కేసీ కెనాల్) కాలువ, కుందూ, పెన్నా నదులు జలకళను సంతరించుకున్నాయి. కడప, అన్నమయ్య జిల్లాల్లో వరి విస్తారంగా సాగైంది. వాతావరణ మార్పులతో ఎరుపు రంగులో ఆకు పెరుగుతోంది. దీంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్‌కుమార్ తెలిపారు. ఎరుపు రంగులో ఆకు పెరగడాన్ని ఎర్ర తెగులు అంటారన్నారు. వాతావరణంలోని మార్పులతో ఎండ తీవ్రత తక్కువగా ఉండడంతో ఈ బ్యాక్టీరియా వరిపై చేరుతుందన్నారు. దీంతో వరి పంట గింజ, పాలు కట్టే దశ సక్రమంగా ఉండదన్నారు. రెండు జిల్లాల్లో 35 శాతం రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు గుర్తించామన్నారు. యూరియాను తగ్గించి వినియోగిస్తే నివారించవచ్చన్నారు. ఎకరాకు కిలో న్యూరేట్ ఆఫ్ పొటాషియాన్ని వినియోగిస్తే ఎరుపు రంగులో ఉన్న ఆకు కనుమరుగవుతుందని ఆయన వివరించారు. ఎండ తీవ్రత పెరగడంతో బ్యాక్టీరియా క్రమేపీ పూర్తిగా తగ్గుతుందన్నారు.

రైతేరాజు

← వరిలో ఎరుపు రంగులో ఉన్న ఆకు

చిట్కా: రైతు ప్రశ్న శాస్త్రవేత్త సమాధానం

ప్రశ్న: నిమ్మ చెట్లపై నల్లి ఆశించి మంగు ఏర్పడుతోంది నివారణ తెలుపగలరు?

- దుర్గారాజు, మిట్టపల్లి రాజంపేట మండలం

సమాధానం: నిమ్మచెట్లపై ఆకులు, కాయలకు నల్లి ఆశించినప్పుడు వాటి రసం పీల్చి నల్లటి రంగులో మంగుగా మారడం సహజం. నివారణ నిమిత్తం ఎకరాకు ప్రోపరాయిట్ 200 మి.లీ. లేదా 540 మి.లీటర్ల నీటిలో కరిగే గంధకం ఎకరాకు 600 గ్రాముల చొప్పున పిచికారీ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది.

- సునీల్ ఉద్యాన శాఖ అధికారి, రాజంపేట

- న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ

బోరెడ్డిగారిపల్లెలోని తన నివాసంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

చిన్నమండెం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సూచించారు. చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తన నివాసంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించారు. తక్షణం సమస్యలకు సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించారు. మిగతా వాటిని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మంత్రిని సన్మానించారు. చిన్నమండెం మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ కార్యకర్తల మహమ్మదీమస్తాన్, ఖాసింఖాన్‌లను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు.

ఠాణాల చుట్టూ తిప్పుకోవద్దు

రాయచోటి, న్యూస్‌టుడే: చట్ట పరిధిలోని ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఆలస్యం చేయకుండా పరిష్కరించి సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో ఎక్కువగా భార్యభర్తలు, అత్తమామల వేధింపులు, వయో వృద్ధుల తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించడం, భూ తగాదాలు, అధిక వడ్డీకి అప్పు మోసపోవడం వంటి సమస్యలే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. సైబర్ నేరాలపై ప్రజలను మరింత అప్రమత్తం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అర్జీదారుల సమస్యలు విని నేరుగా సంబంధిత పోలీసు అధికారులకు చరవాణి ద్వారా సమస్య పరిష్కరించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా నిర్దిష్ట గడువు లోపు పరిష్కారం చూపాలని ఆయన ఆదేశించారు. కార్యాలయంలోకి రాలేక ప్రధాన ద్వారం వద్ద వేచి ఉన్న వృద్ధులు, దివ్యాంగుల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు.

అర్జీదారుల సమస్యలు తెలుసుకొంటున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

కురబ సంఘం వార్షికోత్సవ గోడపత్రాల ఆవిష్కరణ

మదనపల్లె పట్టణం,న్యూస్‌టుడే : ఏపీ కురబ, కురుమసంఘం 10వ వార్షికోత్సవం గోడపత్రాలను హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సౌత్‌ఇండియా ఓబీసీ ప్రెసిడెంట్ జబ్బల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య గోడపత్రాలను ఆవిష్కరించారు. అక్టోబర్ 12న విజయవాడలో జరిగే కురబసంఘం వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు.

అభివృద్ధికి సహకరించాలని మంత్రి సవితకు వినతి

సుండుపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితను విజయవాడలో సోమవారం కలిసి కురబల ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి సహకారం అందించాలని విన్నవించినట్లు ఆ సంఘం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సురేష్‌కుమార్ తెలిపారు. బీసీల సంక్షేమంలో భాగంగా కురబల అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

డైరెక్టర్‌గా రమేష్ ప్రమాణ స్వీకారం

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టరుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసినట్లు పట్టణానికి చెందిన తెదేపా నాయకుడు పుల్లెల రమేష్‌బాబు తెలిపారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్ సుగుణమ్మ ప్రమాణ స్వీకారం చేయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు అధ్యక్షుడు కస్తూరి కోటేశ్వరచౌదరి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం చేస్తున్న రమేష్‌బాబు, పక్కన ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ ఛైర్మన్ సుగుణమ్మ

ఉపాధ్యాయుడికి జాతీయ పురస్కారం

చిట్వేలి (పుల్లంపేట): చిట్వేలి ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజశేఖర్‌కు ఆచార్యదేవోభవ జాతీయ పురస్కారం-25 వరించింది. ఆదివారం బాపట్ల జిల్లా వేటపాలెంలో ఈ అవార్డును యువతేజం ట్రస్ట్, కలాం విజన్ సంస్థల ఆధ్వర్యంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ సూపరింటెండెంట్ పీవీపీ అంజలికుమారి, కలాం విజన్ సంస్థ ఛైర్మన్ ఎస్.కరీముల్లా, డాక్టర్ నారాయణస్వామి అందించారని తెలిపారు. వృత్తిలో ఉత్తమ బోధన, సామాజిక సేవా రంగాలకు చేస్తున్న కృషికి ఈ పురస్కారం దక్కిందని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు.

ANDHRA PRADESH STATE CIVIL SUPPLIES CORPORATION LIMITED
District Office: Rayachoty, Annamayya District Head Office: 10-152/1, Sri Sai Towers, Bandar Road, Kanuru, Vijayawada-520007
SHORT TERM TENDER NOTIFICATION
Lr. No. PDS/Packing/OWS/2025-26 Dated: 29.09.2025
Empanelment of Agency for Packing of Fine Rice in 25 kg Bags & Fortified Rice in 3 Kg Packets at APSCSCL Packing Unit/locations in the Annamayya District of Andhra Pradesh for a period of Six months i.e. up to 31.03.2026 through NCDEX e-Markets Limited auction Platform.
Interested Tenderers may visit website www.apscscl.in or www.neml.in to view and download tender documents at free of cost.
Those who are interested to participate in tender can contact the Customer Service Group on phone numbers (+91-22) 48810500/9962059599/9032429420 or Email: askus@neml.in. Last date of online registration and completion of formalities for submitting the online tenders shall be up to 05.10.2025 by 5.00 PM.
Sd/- JOINT COLLECTOR & EOED, APSCSCL, Annamayya Dist.,

చోరీ కేసులో నిందితుడి అరెస్టు

92.030 గ్రాముల బంగారం స్వాధీనం

రాజంపేట గ్రామీణ, పుల్లంపేట, న్యూస్‌టుడే: పుల్లంపేట మండలం వత్తలూరు వడ్డెపల్లి గ్రామానికి చెందిన ఎరకాల్వ రమాదేవిపై దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లిన నిందితుడిని మన్నూరు సర్కిల్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే సోమవారం తెలిపారు. పుల్లంపేట మండలం వత్తలూరు పంచాయతీ వడ్డెపల్లి గ్రామానికి చెందిన రమాదేవిపై పీలేరు మండలం, బోడుమల్లువారిపల్లి గ్రామానికి చెందిన విశ్వనాథం దాడి చేసి ఆమె వద్ద ఉన్న రూ.9.50 లక్షలు విలువైన 92.030 గ్రాముల బంగారాన్ని ఈ నెల 10న దోచుకున్నారని చెప్పారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి సోమవారం పుల్లంపేట మండలం, రెడ్డిపల్లి చెరువు వద్ద నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇతని వద్ద నుంచి 92.030 గ్రాముల బంగారం, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చోరీ కేసును వేగంగా ఛేదించిన మన్నూరు సీఐ రమణ, ఎస్సైలు ప్రకాష్‌రెడ్డి, శివకుమార్‌లను అభినందించారు.

మాట్లాడుతున్న ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, పోలీసులు

ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయాలి

రాయచోటి, న్యూస్‌టుడే: విజయవాడలోని ధర్నా చౌక్‌లో అక్టోబరు 7న ఉపాధ్యాయులతో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కో-ఛైర్మన్ రవిశంకర్, ప్రధాన కార్యదర్శి గఫార్‌ఖాన్‌లు పేర్కొన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్‌సీ, మధ్యంతర భృతి, సీపీఎస్ విధానంలో మెరుగైన పెన్షన్ విధానం వంటి ఎన్నో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు గడిచినా ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదని వారు తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహించ తలపెట్టిన ధర్నాను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరారు. అనంతరం గోడ పత్రికలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు రామకృష్ణ, శివారెడ్డి, ఇలియాస్, సిబాతుర్ రెహమాన్, రెడ్డెయ్య, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గోడ పత్రికలు ఆవిష్కరించి నినాదాలు చేస్తున్న ఫ్యాప్టో నాయకులు

ఆటో బోల్తా.. యువకుడి దుర్మరణం

కృష్ణభగవాన్ (పాత చిత్రం)

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : ఆటో బోల్తా పడి యువకుడు మృతి చెందిన ఘటన మదనపల్లె మండలంలో సోమవారం జరిగింది. పట్టణంలోని వాల్మీకి వీధికి చెందిన కృష్ణభగవాన్ (27) కూలీ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ నేపథ్యంలో ఇతను తన స్నేహితులతో కలిసి ఆటోలో పుంగనూరు రోడ్డులో డాబాకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా వలసపల్లె క్రాస్ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కృష్ణభగవాన్‌పై వాహనం పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందాడు. రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువకుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నరసయ్య, రెడ్డెమ్మలు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

వంతెనను ఢీకొని మరొకరు..

రాయచోటి : రాయచోటి పట్టణంలోని రింగ్ రోడ్డు వద్ద గాలివీడు కూడలి సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాయచోటి నుంచి లక్కిరెడ్డిపల్లె వైపు ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్తుండగా రింగ్ రోడ్డుపై ఉన్న వంతెనను ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఢీకొంది. ప్రమాదంలో లక్కిరెడ్డిపల్లె మండలం పాలెం గ్రామానికి చెందిన ముబారక్ (28) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. రెడ్డిశేఖర్‌తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.

విద్యుదాఘాతంతో లైన్‌మెన్ సహాయకుడు..

లక్కిరెడ్డిపల్లె : మండల పరిధిలోని కాకులవరం పంచాయతీ దళితవాడలో ఆదివారం విద్యుత్తు లైన్లు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు తీగలు తగిలి సంజయ్ బాగ్ది (32) మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పూర్వ వర్ధమాన్ జిల్లా రామగోపాల్‌పూర్ గ్రామానికి చెందిన సంజయ్ బాగ్ది కొంతకాలంగా లక్కిరెడ్డిపల్లె మండలంలో లైన్‌మెన్ వద్ద సహాయకుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం కాకులవరం దళితవాడలో విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేసే సమయంలో విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీంద్రబాబు తెలిపారు.

క్షణికావేశం... విద్యార్థి బలవన్మరణం

కలకడ, న్యూస్‌టుడే: క్షణికావేశంతో ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై రామాంజనేయులు సోమవారం సాయంత్రం తెలిపారు. కలకడ మండలం కోన గ్రామానికి చెందిన విద్యార్థి రెడ్డి శేఖర్ (19) రాయచోటిలోని ప్రైవేటు కళాశాలలో ఐటీఐ చదివాడు. ఇందులో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. ఇవి రాసేందుకు పరీక్ష ఫీజు కావాలని వెంటనే డబ్బులు ఇవ్వాలని ఈ నెల 27న తన తండ్రిని అడిగాడు. త్వరలో ఇస్తానని చెప్పడంతో మనస్తాపానికి గురైన విద్యార్థి విషద్రావణం తాగాడు. తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు.

EENADU Classifieds

JOBS

రామకృష్ణ గ్రూప్ (APNO:1) Hyd, VJA న్యూఢిల్లీ బ్రాంచీలకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్‌స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో + వ + మంచిజీతం. ఇంటర్వ్యూ: VJA ✆ 96764 91122, 9676901122

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

FACULTY/ TEACHERS

కడప నగరంలో ప్రముఖ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు VIII to X Class వరకు హిందీ & తెలుగు, VI to X వరకు IIT ఫౌండేషన్ మ్యాథ్స్, కెమిస్ట్రీ బోధించుటకు అర్హత అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, M/F వార్డెన్లు కావలెను. 9292607689, 9849794289.

SECURITY GUARDS

నెల్లూరులో ప్రముఖ ఆయిల్ కంపెనీలో సె||గార్డ్స్ కావలెను. 12 గం|| డ్యూటీ. 10th P/F, Age: 20-45, జీతం: 18,500. ఫ్రీ రూం, మెస్ ✆ 9959444086

ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ|| 350/- మాత్రమే
Contact:
KDP: 9989997626 8008514248
PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏ విధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మదనపల్లె

•మదనపల్లె • పీలేరు • తంబళ్లపల్లె

గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

మాట్లాడుతున్న ఎంపీడీవో హరినారాయణ

ములకలచెరువు, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కార్యదర్శులు, సర్పంచులు కీలకపాత్ర పోషించాలని ఎంపీడీవో హరినారాయణ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం కార్యదర్శులు, సర్పంచులు, సచివాలయం సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో హరినారాయణ మాట్లాడుతూ పంచాయతీలు అభివృద్ధికి సొంత నిధులు ఎలా సమకూర్చాలి, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాకుండా గ్రామ పంచాయతీల్లో ఏ విధంగా ఆదాయం రాబట్టాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటరమణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ దినేష్‌కుమార్ ఉన్నారు.

తైక్వాండోలో విద్యార్థుల సత్తా

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం జరిగిన హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మదనపల్లె విద్యార్థులు ప్రతిభ చూపినట్లు స్పోర్ట్స్ అకాడమీ మాస్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో వివిధ విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు. వ్యాయామ ఉపాధ్యాయులు రేష్మ, ధనలక్ష్మీ, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.

ప్రశంసా పత్రాలతో విద్యార్థులు

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM to 1 PM)
మదనపల్లె : 8008574611
పీలేరు : 8008574958
తంబళ్లపల్లె : 7989663199

పిచ్చి తీగల తొలగింపు

స్పందనకు వందనం

మదనపల్లె ట్రాన్స్‌కో డివిజన్ కార్యాలయానికి కూత వేటు దూరంలోని విద్యుత్ స్తంభానికి అల్లుకున్న పిచ్చి మొక్కల తీగలను ఎట్టకేలకు తొలగించారు. ఈ సమస్యపై 'అల్లుకున్న నిర్లక్ష్యం.. పొంచి ఉన్న ప్రమాదం' శీర్షికన ఈ నెల 20న 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. స్పందించిన సిబ్బంది విద్యుత్ స్తంభానికి అల్లుకున్న తీగలను తొలగించారు.- **న్యూస్‌టుడే, మదనపల్లె అర్బన్**

?: ఎన్వీఆర్ విస్తరణ ప్రాంతంలో ఇళ్ల మధ్యలో చెత్తా చెదారం నిల్వ ఉంది. దుర్వాసన రావడంతో పాటు కాలువలో మురుగు ప్రవహించడం లేదు. **- బాబు, మదనపల్లె**
?: బసినికొండ పురపాలక సంఘం బోర్డు వద్ద మురుగు రహదారిపై ప్రవహిస్తోంది. **- జాఫర్‌బాషా, స్థానికుడు**
✓: ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేయించి మురుగు నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటాం.
- ప్రమీల, కమిషనర్, పురపాలక సంఘం, మదనపల్లె
?: పప్పిరెడ్డిపల్లెలోని బెంగళూరు రోడ్డుపై చెత్త వేస్తున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. **- రమణ, పప్పిరెడ్డిపల్లె**
✓: చెత్తదిబ్బలు లేకుండా చర్యలు తీసుకుంటాం.
- తాజ్‌మస్రూర్, ఎంపీడీవో, మదనపల్లె
?: మండలంలోని అమ్మచెరువుమిట్ట ఇందిరమ్మకాలనీలో కాలువల్లేక మురుగు రోడ్డుపై ప్రవహిస్తోంది. మురుగు నిల్వలతో దుర్వాసన వస్తోంది. **- నూరుల్లా, అమ్మచెరువుమిట్ట**
✓: సిబ్బందిని పంపించి పారిశుద్ధ్య పనులు చేయిస్తాం.
- తాజ్‌మస్రూర్, ఎంపీడీవో, మదనపల్లె
?: పోన్నూటిపాళ్యం పంచాయతీ చిప్పిలి గ్రామం బెంగళూరు రోడ్డులో చెత్త సేకరణకు వాహనాలు రావడం లేదు. రోడ్లపై చెత్తదిబ్బలు పేరుకుపోయాయి. **- బాబు, బెంగళూరు రోడ్డు**
✓: పారిశుద్ధ్య పనులు చేపట్టి చర్యలు తీసుకుంటాం.
- నవాజ్, ఇన్‌ఛార్జి ఈవోపీఆర్డీ, మదనపల్లె
?: మండలంలోని చిలకవారిపల్లె, సీటీఎం రోడ్డులో వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రి వేళ మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. **- చంద్ర, సీటీఎం రోడ్డు**
✓: దీపాలకు మరమ్మతులు చేయించి వెలిగేలా చర్యలు తీసుకుంటాం. **- నాగరాజు, డీఎల్‌పీవో, మదనపల్లె**
?: సీటీఎం గ్రామం తిరుపతి రోడ్డులోని కల్వర్టులు కనిపించకుండా తీగ మొక్కలు అల్లుకున్నాయి. వాహనదారులు ప్రమాదాల బారినపడే అవకాశాలున్నాయి. **- రమణ, సీటీఎం**
✓: కల్వర్టుల వద్ద ముళ్లపొదలు లేకుండా చర్యలు తీసుకుంటాం.**- బూరయ్య, ఏఈ, రోడ్డు, భవనాలశాఖ, మదనపల్లె**
?: రంగారెడ్డికాలనీ, ఎన్వీఆర్ విస్తరణ ప్రాంతంలోని కాలువలో చెత్త పేరుకుపోయి మురుగు రోడ్డుపై ప్రవహిస్తోంది. చెత్తను కాలువల్లో వేస్తున్నారు. **- మహబూబ్, రంగారెడ్డికాలనీ**
✓: సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. **- షర్ఫుద్దీన్, కార్యదర్శి, మదనపల్లె** **- న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ**

చెరువులు ఆక్రమించారు.. చర్యలు తీసుకోండి

ఈనాడు మీతోడు

● 'ఈనాడు' ఫోన్‌ఇన్ కార్యక్రమంలో జల వనరుల శాఖ ఈఈకి ఫిర్యాదులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: చెరువు కట్టపై పెరిగిన ముళ్లపొదలు తొలగించాలి. చెరువుల్లోకి వరదనీరు రావడం లేదు.. వాగులు, వంకలు ఆక్రమణ జరుగుతున్నాయి.. హంద్రీనీవా కాలువలో పారుతున్న కృష్ణాజలాలను చెరువులకు నింపాలంటూ రైతులు, ప్రజలు పలు సమస్యలను జలవనరులశాఖ ఈఈ సురేశ్‌బాబు దృష్టికి తెచ్చారు. సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మదనపల్లె జలవనరులశాఖ ఈఈ కార్యాలయంలో 'ఈనాడు' ఆధ్వర్యంలో ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు సమస్యలను తెలపగా, జలవనరులశాఖ ఈఈ సమాధానాలు చెప్పారు.

?: నక్కరాజుచెరువుకు వరదనీరు రాకపోవడంతో ఆయకట్టుకు నీరందలేదు. కాలువల్లో పూడిక తీయాలి.
- రమేష్, పాపేపల్లి, పెద్దమండ్యం మండలం
✓: నక్కరాజుచెరువుకు వరదనీరు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. కాలువల్లో పూడిక తీయిస్తాం.
?: పోతబోలు పంచాయతీ బందాల చెరువు నుంచి సూరయ్యగారికుంటను కలిపే కాలువ పూడిపోవడంతో కుంటలోకి నీరు రాలేదు. తూము పాక్షికంగా

ఫోన్‌లో సమాధానాలిస్తున్న ఈఈ సురేశ్‌బాబు

దెబ్బతింది. **- రమేశ్ బాబు, పోతబోలు**
✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి మరమ్మతు పనులు చేయిస్తాం.
?: కొత్తపల్లె సమీపంలోని ఓబులనాయునిచెరువు కట్టపై పొదలు పెరిగాయి. చెరువులోని ఆక్రమణలు తొలగించాలి.
-అరవాబ్, కొత్తపల్లె, మదనపల్లె మండలం
✓: జేఈను పంపి క్షేత్రస్థాయిలో సర్వేచేసి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటాం.
?: సీటీఎం పెద్దచెరువులో ముళ్లపొదలు తొలగించాలి. ఆ చెరువుకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ నీటిని శాశ్వతంగా పంపాలి. **- ఆనంద పార్థసారథి, సర్పంచి, సీటీఎం**
✓: పనులు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువలోని నీటిని పంపేందుకు ఆ శాఖ ఎస్‌ఈకి దృష్టికి తీసుకెళ్తాం.
?: పీటీఎం మండలం రంగసముద్రం పంచాయతీ ఐసులారెడ్డిపల్లె నుంచి రంగసముద్రం వెళ్లే కాలువ పూడిపోయింది. **- మురళీరెడ్డి, రంగసముద్రం**
✓: పూడిక తీసేలా చర్యలు తీసుకుంటాం.
?: మదనపల్లె పట్టణంలోని అమ్మచెరువు, కోమటివాని చెరువు ఆక్రమణకు గురయ్యాయి. **- ఆనందరెడ్డి, సర్పంచి, కొళ్లబైలు, కృష్ణప్ప, అమ్మచెరువుమిట్ట**
✓: అధికారులు ఈ రెండు చెరువులపై సర్వే చేశారు. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం.
?: సీటీఎం చెరువుకు నీరు వచ్చే వంక ఆక్రమణకు గురైంది. **- ఓబుల కిరణ్‌కుమార్, సీటీఎం**
✓: ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
?: అంగళ్ల సమీపంలోని మల్లీశ్వరి ప్రాజెక్టును పునరుద్ధరించి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువలో వచ్చే నీటిని పంపాలి. **- ఎహసానుల్లా, అంగళ్లు**
✓: హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎస్‌ఈ దృష్టికి సమస్యను తీసుకెళ్లి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం.
?: చెంబకూరుకు వెళ్లే దారిలోని లచ్చారెడ్డి చెరువు మొరవను ఆక్రమించారు. **-శ్రీనివాసులు, స్థానికుడు**
✓: రెవెన్యూశాఖ అధికారులతో సర్వే చేయిస్తాం.
?: లచ్చారెడ్డిచెరువు నుంచి ఓబులునాయనిచెరువుకు వెళ్లే వంక ఆక్రమణకు గురైంది. **- నరేశ్, స్థానికుడు**
✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణకు గురైఉంటే తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.

అభివృద్ధి, సంక్షేమమే తెదేపా ధ్యేయం

కాలువ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : తెదేపా పాలనతోనే పురపాలక అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా అన్నారు. సోమవారం పురపాలకసంఘం పరిధిలోని 32వ వార్డులోని పీకేఎం పట్టణాభివృద్ధి సంస్థ, 15వ ఆర్థికసంఘం నిధులు రూ.42లక్షల అంచనా వ్యయంతో రెండు మురుగు కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. మదనపల్లె పురపాలకసంఘంలో పలు అభివృద్ధిపనులు వేగవంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రమీల, కౌన్సిలర్ గాంధీ, తెదేపా శ్రేణులు పులి మహాలక్ష్మి, రామ్మూర్తినాయుడు, నవీన్‌చౌదరి, కమలమర్రి కృష్ణ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

● ఎమ్మెల్యే తన ఇంటి వద్ద నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. రోడ్డు సౌకర్యం లేదని, వీధిదీపాలు వెలగడం లేదని ఫిర్యాదు చేశారు. సమస్యలను ఆయా శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం 5 మంది లబ్ధిదారులకు రూ.3 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

మదనపల్లెలో సరస్వతీదేవిగా చౌడేశ్వరి

పీలేరులో రౌద్రాల అంకాలమ్మ

వాల్మీకిపురం: నల్లవీర గంగాభవాని

చెర్లోపల్లెలో శ్రీరెడ్డెమ్మదేవత

బి.కొత్తకోటలో వాసవీమాత

చదువుల తల్లికి జేజేలు

మదనపల్లె అమ్మవారిశాలలో భక్తులు

దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఆయా ఆలయాల్లో అమ్మవార్లు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు. మదనపల్లెలో అమ్మవారిని ఎమ్మెల్యే షాజహాన్ బాషా దర్శించుకున్నారు. **- న్యూస్‌టుడే, మదనపల్లె క్లస్టర్ బృందం**



పీటీఎం: విరూపాక్షేశ్వర ఆలయంలో..

జీఎస్టీ సవరణలతో ప్రజలకు మేలు

పీలేరులో మాట్లాడుతున్న జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ సునీత

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: జీఎస్టీ సవరణలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తిరుపతి జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ సునీత అన్నారు. పీలేరు పంచాయతీ కార్యాలయంలో జరిగిన సూపర్ జీఎస్టీ శిక్షణ సదస్సులో ఆమె పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి ఏయే వస్తులపై జీఎస్టీ తగ్గింది అనే దానిపై వివరించి చైతన్యవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచి హబీబ్‌బాషా, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

బి.కొత్తకోట : జీఎస్టీ విధానంలో నిత్యావసర వస్తువులు, మందులతో పాటు అనేక వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టాయని మదనపల్లె జీఎస్టీవో శివప్రసాద్ తెలిపారు. బి.కొత్తకోట ఎంపీపీ కార్యాలయంలో సోమవారం 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' అన్న అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి విశ్వనాథ్, ఎంపీడీవో అబ్దుల్ షుకూర్, ఎంఈవోలు ఆర్.రెడ్డిశేఖర్, భీమేశ్వరాచారి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జయరాణిలు పాల్గొన్నారు.

వాడీవేడిగా పురపాలక కౌన్సిల్ సమావేశం

● ఆమోదం పొందని అజెండాలోని 29 అంశాలు

పరస్పరం వాగ్వాదం చేసుకుంటున్న వైస్‌ఛైర్మన్ జింకా వెంకటచలపతి, తెదేపా కౌన్సిలర్ తులసి

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : పురపాలకసంఘంలో చేపట్టిన అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం నిర్వహణపై కౌన్సిల్ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. సోమవారం సాయంత్రం కౌన్సిల్‌హాల్లో ఛైర్‌పర్సన్ మనూజ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. తెదేపా కౌన్సిలర్ తులసి మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో తెలపాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందన్నారు. తన వార్డులో మంజూరు చేసిన అభివృద్ధిపనులను రాజకీయ కుట్రతో అడ్డుకుని వాయిదా వేశారని నిలదీశారు. దీనిపై వైస్‌ఛైర్మన్ జింకా వెంకటచలపతి మాట్లాడే ప్రయత్నం చేయగా, తాను ఛైర్‌పర్సన్‌ను అడుగుతుంటే మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఇరువురి మధ్య మాటలు పెరిగి చివరకు తెదేపా కౌన్సిలర్ అజెండా పత్రాలను చించివేసి సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. వివిధ సమస్యలను కౌన్సిలర్లు సమావేశంలో ప్రస్తావించారు. అజెండాలోని 29 అంశాలను కౌన్సిల్ వాయిదా వేసింది. సమావేశంలో కమిషనర్ ప్రమీల, వైస్ ఛైర్మన్ నూర్‌అజామ్, కౌన్సిలర్లు రాజేశ్, కరీముల్లా, ప్రసాద్, ఖాజా, మేనేజరు మనోహర్, డీఈఈ శ్రావణి, అధికారులు పాల్గొన్నారు.

మెజార్టీ ఉన్నా వాయిదాల పర్వమేంటి?

● మదనపల్లె పురపాలక సమావేశాల తీరిది

మదనపల్లె పట్టణం: పురపాలక సంఘంలో ఛైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు వైకాపాకు చెందిన వారే. పూర్తి అధికారం వైకాపాదే. అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తం 35 వార్డులుండగా 33 మంది కౌన్సిలర్లు వైకాపాకు చెందిన వారే. అయితే అజెండా కౌన్సిల్ ఆమోదం పొందలేని పరిస్థితి ఏర్పడింది. తరచూ వాయిదాలు వేయడం, కొన్నింటిని తిరస్కరిస్తున్నారు. తాజాగా సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో గంటల తరబడి చర్చించిన తర్వాత ఏకంగా అజెండాను వాయిదా వేశారు. తమ సమస్యలను పరిష్కరిస్తారన్న ఆశతో ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించి కౌన్సిల్‌కు పంపితే ఇక్కడ వారు చేస్తున్నదేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. అభివృద్ధి పనులు కేటాయింపు విషయంలో కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి.

ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూములు ఆక్రమణలు జరగకుండా క్షేత్రస్థాయిలో వీఆర్వోలు చర్యలు తీసుకోవాలని డీటీ వెంకటస్వామి ఆదేశించారు. సోమవారం తహసీల్దారు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎక్కువగా సెలవు రోజుల్లో కొందరు ఆక్రమణలకు పాల్పడే అవకాశాలున్నాయని, ఎక్కడైనా నిర్మాణాలు జరిగితే వెంటనే స్పందించి వారి వద్ద ఉన్న దస్త్రాలను పరిశీలించాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో విచారించి న్యాయం చేయాలన్నారు. మండల రెవెన్యూ అధికారులు బాలసుబ్రహ్మణ్యం, మండల సర్వేయర్ సుబ్రహ్మణ్యం, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.

చెత్తకుండీ కాదు... బాహుదా నది

ఒకప్పుడు స్వచ్ఛమైన తాగేనీరు ప్రవహించే బాహుదానది నేడు మురికి కూపంగా తయారైంది. నది పరిసరప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు చెత్తను తీసుకొచ్చి నదిలో పడేస్తున్నారు. మదనపల్లె నుంచి అంకిశెట్టిపల్లెకు వెళ్లే దారిలో ప్రజలు బాహుదానదిలో చెత్తను పడేశారు. ఇక్కడున్న వంతెన సగానికిపైగా పూడిపోయి నదిలో వచ్చే నీరు బయటకు వెళ్లే అవకాశం లేదు. ఒకవేళ భారీ వర్షాలు వచ్చి నది ప్రవహిస్తే పరిసరప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు వచ్చే ప్రమాదం ఉంది. **- న్యూస్‌టుడే, మదనపల్లె పట్టణం**

నెల రోజులు... మూడు సార్లు మరమ్మతులు

పైప్‌లైన్ లీకేజీని అరికట్టేందుకు నెలలో ఒకే చోట మూడుసార్లు మరమ్మతులు చేసినా ఇంకా లీకేజీలు అదుపులోకి రావడం లేదు. ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయం నుంచి మడికయ్యల శివాలయానికి వెళ్లే దారి మర్రిమాను వద్ద పైపులో నుంచి నీరు లీకవుతోంది. దీన్ని అరికట్టేందుకు ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది చర్యలు చేపట్టారు. మొదట రెండు సార్లు మరమ్మతులు చేపట్టగా లీకేజీ అదుపులోకి రాలేదు. తాజాగా ఇదే చోట పైపు పగిలిపోయి తాగునీరు పక్కనే ఉన్న బాహుదానదిపై నిర్మించిన వంతెనపై చేరి తటాకాన్ని తలపించింది.
- న్యూస్‌టుడే, మదనపల్లె పట్టణం

సాంకేతిక పరిజ్ఞానంతో ఉపాధి

జేఎన్‌టీయూ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావును సన్మానిస్తున్న కళాశాల ప్రతినిధులు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : విద్యార్థులు సాంకేతిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలికిరి జేఎన్‌టీయూ-ఏ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్‌రావు అన్నారు. ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఫ్రెషర్స్‌డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు, ఆవిష్కరణలు, ఆలోచనలు, సాంకేతిక జ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ రామలింగారెడ్డి, ఛైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాయుడు, అధ్యక్షుడు నాగమల్లారెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

నృత్య ప్రదర్శనలో ప్రతిభ

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే : దసరా సందర్భంగా తిరుపతి ఇందిరా మైదానంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన నృత్య ప్రదర్శనలో పీలేరుకు చెందిన పుట్టా హైమావతి, శ్రీనాథ్ దంపతులు కుమార్తె వర్షిణి భరత నాట్య పోటీల్లో ప్రదర్శన చేసింది. ఈ పోటీల్లో 7వ తరగతి చదివే ఈ విద్యార్థిని అత్యంత ప్రతిభ చాటింది. నిర్వాహకులు ఈ విద్యార్థినికి ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికను అందజేసి ప్రోత్సహించారు.

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి తీవ్ర గాయాలు

మదనపల్లె నేరవార్తలు, ములకలచెరువు, న్యూస్‌టుడే : వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన నాగేంద్రప్రసాద్ పెద్దతిప్పసముద్రం మండలం కందుకూరు పశువుల ఆసుపత్రిలో పనిచేస్తారు. ఇతను ములకలచెరువు మండలం బురకాయలకోటలో సోమవారం సమావేశం ఉండటంతో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా దూలంవారిపల్లె వద్ద జింక అడ్డుగా రావడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

● ములకలచెరువు మండలం చౌడసముద్రానికి చెందిన రమణ, ఇతని స్నేహితుడు నరసింహులు సోమవారం ద్విచక్రవాహనంపై పాపిరెడ్డిగారిపల్లెకు వెళ్తుండగా గుండ్లపల్లె సమీపంలోని లింక్‌రోడ్డులో నుంచి ట్రాక్టర్ రావడంతో వేగంగా వెళ్లి ఢీకొట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

● ములకలచెరువు మండల పరిధిలోని సెంట్రల్ స్కూల్ సమీపంలో వెనుక టైర్ పేలడంతో బొలెరో వాహనం అదుపుతప్పి సోమవారం బోల్తా పడింది. ప్రమాదంలో వాహన డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

సమస్యలివి.. పరిష్కరించండి

● విచారించి నివేదిక ఇవ్వాలని సబ్ కలెక్టర్ కల్యాణి ఆదేశం

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: రెవెన్యూ, సర్వేపరంగా భూ సమస్యల పరిష్కారంలో మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సోమవారం సబ్‌కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. డివిజన్‌లోని మండలాల నుంచి 80 మంది సబ్‌కలెక్టర్ చల్లా కల్యాణికి అర్జీలు సమర్పించారు. విచారించి నివేదిక ఇవ్వాలని అధికారులను సబ్‌కలెక్టర్ ఆదేశించారు. ● మదనపల్లె మండలం వేంపల్లె పంచాయతీలో తనకు కొనుగోలు చేసిన అర ఎకరా వ్యవసాయ భూమి ఉందని, ఇందుకు సంబంధించి ఆన్‌లైన్, వెబ్‌ల్యాండ్‌లో సర్వే నంబరు తప్పుగా నమోదు చేశారని నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లెకు చెందిన సుధాకర్ అర్జీ సమర్పించారు. ● చేనేత మగ్గాల కూలీ పనులు చేస్తున్న తనకు చేనేత పింఛను మంజూరు చేయాలని మదనపల్లెకు చెందిన లక్ష్మీదేవమ్మ కోరారు. ● వ్యవసాయ భూమిని సర్వే చేసేందుకు కొందరు అడ్డుకుంటున్నారని, రెవెన్యూ అధికారులు ఇందుకు సహకరిస్తున్నారని బి.కొత్తకోట మండలం బయ్యప్పగారిపల్లెకు చెందిన కళావతి ఆరోపించారు.
● పోతబోలు రెవెన్యూ గ్రామంలో తనకు 1.08 ఎకరాల భూమి ఉండగా వెబ్‌ల్యాండ్, 1బీలో కేవలం 31 సెంట్లు మాత్రమే నమోదు చేశారని మదనపల్లె మండలం భూమకంవారిపల్లెకు చెందిన రైతు రామన్న ఫిర్యాదు చేశారు.

అర్జీదారులను విచారిస్తున్న సబ్‌కలెక్టర్ చల్లా కల్యాణి

అధికారులు పట్టించుకోవడం లేదు

గ్రామంలో 3.24 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో కొంత నాలుగు వరుసల రోడ్డుకు ప్రభుత్వం తీసుకుంది. మిగిలిన భాగంలో నలుగురు అన్నదమ్ములం పంచుకోవాల్సి ఉంది. సర్వే కోసం అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. **- చంద్రకళ, పాళ్యంకొండ, మదనపల్లె**

రీసర్వేలో తప్పిదాలు

గ్రామంలో మూడు వేర్వేరు సర్వేనంబర్లలో 3.26 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. ఇటీవల రీసర్వే చేశారు. సర్వే నంబర్లు తప్పుగా నమోదు చేశారు. దీనిపై అధికారులకు అర్జీలు సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదు.
- వేమన్న, జోగివానిబురుజు, తంబళ్లపల్లె

పరిహారం ఇప్పించండి

ప్రకృతి వైపరీత్యం కారణంగా కొన్నినెలల కిందట సబ్‌కలెక్టరేట్ ఎదుట సైకిల్‌పై వస్తుండగా చింతమాను మీద పడింది. దీంతో కాలుకు గాయమై నడవలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పట్లో ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తామని ఉన్నతాధికారులు చెప్పినా ఇంత వరకు ఇవ్వలేదు. **- చంద్రశేఖర్, మదనపల్లె**

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

నగదు అందజేస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్, ప్రిన్సిపల్ కోటేశ్వరి

మదనపల్లె వైద్యం, న్యూస్‌టుడే : మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నాగేశ్వర్ కుటుంబానికి సోమవారం ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది, వైద్య సిబ్బంది సహకారంతో రూ.66,700 ఆర్థిక సాయం అందించారు. సోమవారం మృతుడు నాగేశ్వర్ తల్లి లక్ష్మీదేవికి ఈ నగదును అందజేశారు. దీంతో పాటు బియ్యం బస్తాను అందజేశారు. డాక్టర్ రాధిక అదనంగా రూ.5 వేలు సాయం అందించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ కోటేశ్వరి, నర్సింగ్ సూపరింటెండెంట్ మంజు, సెక్యూరిటీ సిబ్బంది మౌలాలీ, శంకరప్ప, రమేష్‌బాబు, తులసీ పాల్గొన్నారు.

భూవివాదమై గొడవ.. ఇద్దరిపై కేసు నమోదు

కలకడ (న్యూస్‌టుడే) : మండలంలోని బాలయ్యగారిపల్లె పంచాయతీ ఝరిగడ్డ పల్లెకు చెందిన ఇరు వర్గాలపై రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ రామాంజేయులు తెలిపారు. గ్రామానికి చెందిన తిరుమలేశు, వెంకటరాయుడు మధ్య ఆదివారం భూ వివాదమై గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం తిరుమలేశు భార్య చంద్రకళ, వెంకటరాయుడు భార్య సరస్వతి ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఇరువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80080 01768
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

ఎస్సీ, ఎస్టీలకు భూములివ్వాలని వినతి

నిమ్మనపల్లె, న్యూస్‌టుడే: మండలంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ మిగులు భూములివ్వాలని దళిత నాయకుడు మునిరత్నం అధికారుల దృష్టికి తెచ్చారు. సోమవారం మండలంలోని కొమ్మిరెడ్డిగారిపల్లె దళితవాడలో సివిల్స్ రైట్‌డే సందర్భంగా తహసీల్దారు తపస్విని అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దళిత నాయకుడు మాట్లాడుతూ కొమ్మిరెడ్డిగారిపల్లెలో శ్మశాన వాటికకు దారిలేక పలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపించారు. తల్లికి వందనం నగదు చాలా మందికి పలు కారణాలతో అందడం లేదని వెంటనే అందరికీ పథకం వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు జయప్రకాష్‌రెడ్డి, ఎంపీడీవో రమేష్ బాబు, ఆర్ఐ రమేష్, సర్వేయర్ గోపి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రెడ్డినారాయణ, చెంద్రాయుడు తదితరులు పాల్గొన్నారు.

సౌత్‌జోన్ కబడ్డీ పోటీలకు ఎంపిక

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: ఈ నెల 28న యోగి వేమన విశ్వవిద్యాలయంలో జరిగిన సౌత్ జోన్ కబడ్డీ పోటీల్లో తమ కళాశాలకు చెందిన బోయ శివకుమార్ ప్రతిభ చూపారని సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ముత్యాల పెంచలయ్య సోమవారం తెలిపారు. కర్ణాటకలో జరిగే సౌత్ జోన్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. కళాశాలలో విద్యార్థిని అభినందించారు. కోచ్ పుల్లారావు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
రామతులసమ్మ కన్వెన్షన్ సెంటర్
సాయిబాబా గుడి దగ్గర, బైపాస్ రోడ్డు, మదనపల్లె.
మదనపల్లె పట్టణంలో సువిశాలమైన ప్రాంతంలో అధునాతనమైన సౌకర్యాలతో ప్రారంభించిన రామతులసమ్మ కన్వెన్షన్ సెంటర్ 6వ వార్షికోత్సవం శుభసందర్భంగా శ్రీ ఎస్.రామలింగారెడ్డి గారికి, శ్రీ డా॥ ఎల్.రవీంద్రారెడ్డి గార్లకు, వారి కుటుంబసభ్యులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు.
శ్రీనివాస్ : 9440539089, 6305788011
శంకర్ : 9440003958
వాసు : 9492672742
లక్ష్మీవెంకటసాయి సప్లయర్స్, డెకరేషన్స్ & క్యాటరింగ్
గాంధీ రోడ్డు, సబ్ కలెక్టర్ బంగ్లా ఎదురుగా, మదనపల్లె.
మా వద్ద అన్నిరకముల ఫ్లవర్ డెకరేషన్స్ అండ్ క్యాటరింగ్ చేయబడును.

(c) eenadu

రాయచోటి
• రాయచోటి • రాజంపేట • రైల్వేకోడూరు

సమస్యలపై విన్నపాలు

సబ్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావనకు సమస్య విన్నవిస్తున్న బాధితులు

రాజంపేట, న్యూస్‌టుడే: సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన బాధిత ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సబ్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావనకు విన్నవించుకున్నారు. కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో ఆమె చరవాణిలో మాట్లాడి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా అర్జీలను పరిశీలించిన న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని ఆమె తెలిపారు.

కబడ్డీ పోటీల్లో విద్యార్థి ప్రతిభ

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: ఈ నెల 28న యోగి వేమన విశ్వవిద్యాలయంలో జరిగిన సౌత్ జోన్ కబడ్డీ పోటీల్లో తమ కళాశాలకు చెందిన బోయ శివకుమార్ ప్రతిభ చూపారని సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ముత్యాల పెంచలయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు. త్వరలో కర్ణాటకలో జరగబోయే సౌత్ జోన్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో కోచ్ పుల్లారావు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

శివకుమార్‌ను అభినందిస్తున్న అధ్యాపకులు

వేద మూర్తి.. జ్ఞాన దీప్తి

దసరా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి బిందెసేవ మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. బిందె రూపంలో అందంగా అలంకరించిన వాసవీ మాత గ్రామోత్సవం రాజంపేటలో కనువిందుగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన డప్పు కళాకారులు యువతను ఉర్రూతలూగించారు. చిన్నారుల కోలాటం అలరించింది. రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని ప్రధాన ఆలయాల్లో అమ్మవారు సరస్వతీ దేవిగా అలంకరించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా కార్యక్రమాల చిత్రాలివి. - **న్యూస్‌టుడే, రాయచోటి క్లస్టర్ బృందం**

వీరబల్లిలో సరస్వతీ అలంకారంలో గంగమ్మ

రాయచోటిలో వాగ్దేవిగా భద్రకాళీ మాత

రైల్వేకోడూరులో సరస్వతీ దేవిగా వాసవీ మాత

పుల్లంపేటలో సరస్వతీదేవి అలంకరణలో పర్వతవర్ధినీదేవి

నందలూరులో బిందె సేవ నిర్వహిస్తున్న ఆర్యవైశ్య యువకులు

రాజంపేటలో అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

వారు చూస్తుంటారు.. వీరు తవ్వేస్తుంటారు

✧ ఇసుక రవాణాకు కొండ తవ్వకం ✧ ప్రమాదకరంగా మారినా చర్యలు శూన్యం

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రభుత్వంలో అత్యంత ఖరీదైన, అరుదైన ఎర్రచందనం వృక్షాలు కలిగిన ప్రాంతం బాలరాజుపల్లె సమీపంలోని సానిపాయి అటవీ ప్రాంతం. ఇక్కడ ఎలాంటి పనులు చేయాలన్నా అటవీశాఖ అనుమతులు తీసుకోవాలి. అనుమతులు లేకుండా ఈ ప్రాంతంలో ఎలాంటి చిన్న పనిచేసినా కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నా అక్రమార్కులు చెవికెక్కించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నా అటవీ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప చర్యలకు ఉపక్రమించడం లేదు.

వైకాపా హయాంలో మొదలు

● రాజంపేట మండలం బాలరాజుపల్లి సమీపంలోనే బాహుదా నది ఉంది. ఈ గ్రామం వద్ద భారీ యంత్రాలతో దాదాపు 20 అడుగుల మేర కొండను తవ్వేసి చెయ్యేరులో రహదారులు వేస్తున్నారు. బాలరాజుపల్లి వద్ద గత వైకాపా ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున కొండను తవ్వేశారు. కొనసాగింపుగా కూటమి ప్రభుత్వంలో కూడా ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందిన గుత్తేదారులు కొండ మట్టిని తీసి చెయ్యేరులో రోడ్డు వేస్తున్నారు. ఈ గ్రామంలో ఒకచోట మట్టిని తరలించడం వల్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, దీని కారణంగా రోడ్డు లేకుండా పోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు మట్టి తవ్వకాలు జరగకుండా అడ్డుకున్నారు. ఇక్కడ మట్టి తవ్వకాలు చేస్తే అడ్డుకుంటామని, ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

ఇసుక తరలించేందుకు వీలుగా చెయ్యేరులోకి రోడ్డు వేయడానికి బాలరాజుపల్లి వద్ద తవ్విన కొండ

అక్రమ తవ్వకాలను అడ్డుకుంటున్నాం

అక్రమంగా చేపట్టే మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్నాం. మట్టిని తరలిస్తున్న ప్రాంతం మా పరిధిలోకి రాకపోయినా పనులు జరగకుండా నిలుపుదల చేశాం. ఈ ప్రాంతం పూర్తిగా రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తుంది. మా ప్రాంతంలో ఎలాంటి పనులు చేసిన వాహనాలను జప్తు చేస్తాం.- **జగన్నాథ్ సింగ్, డీఎఫ్‌వో**

జీఎస్టీ తగ్గింపు నిర్ణయం చారిత్రాత్మకం

వీరబల్లి, న్యూస్‌టుడే: ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం చారిత్రాత్మకమని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు అన్నారు. మండలంలోని సానిపాయిలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలను సోమవారం ఇంటింటికీ అందజేశారు. ఈ సందర్భంగా జీఎస్టీ తగ్గింపుతో కలిగే లాభాలపై దుకాణాలు, గృహాల యజమానులకు వివరించారు. తెదేపా మండల శాఖ అధ్యక్షుడు ఎం.భానుగోపాల్‌రాజు, నాయకులు అమరేశ్వర్‌రాజు, సానిపాయి నాయకులు ఎన్వీ రమణ, జయరామ యాదవ్, భాజాపా మండలాధ్యక్షులు అనంతరాజు, జనసేన పార్టీ మండల కన్వీనర్ గుగ్గిళ్ల వెంకటేసు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

● సానిపాయి దళితవాడలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం చేపట్టి విగ్రహాలు ప్రతిష్ఠించిన రామాలయంలో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ప్రత్యేక పూజలు చేశారు.

సానిపాయి దళితవాడలో గ్రామస్థులతో మాట్లాడుతున్న తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు, నాయకులు

రైల్వేకోడూరులో అవగాహన ర్యాలీ

రైల్వేకోడూరు: సామాన్య ప్రజల ఆర్థిక శ్రేయస్సు, వ్యాపారాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించిందని కుడా ఛైర్మన్, నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ముక్కా రూపానందరెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై పట్టణంలోని మండల పరిషత్తు కార్యాలయం నుంచి బస్టాండు వరకు సోమవారం ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. తహసీల్దారు అమర్‌నాథ్, ఎంపీడీవో నాగిరెడ్డితో పాటు మిగతా శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. వ్యాపారులు, స్థానికులకు జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే లాభాలను వివరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM to 1 PM)
రాజంపేట : 9441872651
రాయచోటి : 9703622242
రైల్వేకోడూరు : 7981695235

పుల్లంపేట: రైతుల సమస్యలను సత్వరంగా పరిష్కరిస్తామని విద్యుత్‌శాఖ ఏఈ కుమార్‌నాయుడు పేర్కొన్నారు ఆదివారం ఈనాడులో ప్రచురితమైన 'వాలిన స్తంభాలు.. గాలిలో దీపంలా ప్రాణాలు' కథనానికి ఆయన స్పందించారు. విద్యుత్తు నియంత్రిక పనిచేయక ఇబ్బందులు పడుతున్న రైతు పొలానికి సంబంధించిన నియంత్రికకు మరమ్మతులు చేపట్టి ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

- న్యూస్‌టుడే, గాలివీడు

?: గాలివీడు పెద్ద చెరువు కట్టపై ఇళ్ల నుంచి వెలువడే వ్యర్థాలను పడేస్తున్నారు. వర్షానికి కుళ్లి దుర్వాసన వెదజల్లుతోంది. పారిశుద్ధ్య పనులు చేపట్టాలి? **- శ్రీనివాసులు, స్థానికుడు, గేటు**

✓: పెద్దచెరువు కట్టపై పడేసిన చెత్తాచెదారం తొలగించి పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. చెత్తాచెదారం పడేయకుండా సహకరించాలి. **- సరోజమ్మ, గోరాన్‌చెరువు పంచాయతీ కార్యదర్శి**

?: గాలివీడు-నూలివీడు రోడ్డులోని శివపురంవాండ్లపల్లె బస్టాపు సత్రం వద్ద చేతి పంపు నిరుపయోగం ఉంది? బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు నీటి సమస్య రాకుండా మరమ్మతులు చేయాలి? **- రెడ్డెప్పనాయుడు, శింగంవారిపల్లె**

✓: దీనిపై మాకెలాంటి ఫిర్యాదు అందలేదు. బస్టాపు వద్ద ఉన్న చేతి పంపును మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తీసుకువచ్చాం. **- చంద్రమౌళీశ్వర్, ఎంపీడీవో, గాలివీడు**

- న్యూస్‌టుడే, వీరబల్లి

?: వీరబల్లి పుట్టా వీధిలో వీధి దీపం వెలగడం లేదు. దీంతో అటు వైపు వెళ్లాలంటే చీకటితో భయంగా ఉంది. వీధి దీపం పునరుద్ధరించాలి? **- శివ, పిట్టావీధి, వీరబల్లి**

✓: స్థానికంగా సమస్యను పరిశీలించి తక్షణం వీధి దీపం మరమ్మతు చేయిస్తాం. సమస్య లేకుండా చూస్తాం. వీధి దీపాలు వెలగకుంటే మా దృష్టికి తెండి. **- వరప్రసాద్, గ్రామ కార్యదర్శి**

పౌర హక్కులతో సంక్షేమం

సుండుపల్లి, న్యూస్‌టుడే: రాజ్యాంగం అణగారిన వర్గాలకు కల్పించిన పౌర హక్కులు సద్వినియోగం చేసుకోవాలని సుండుపల్లి పంచాయతీ ప్రత్యేక అధికారి సురేష్‌బాబు కోరారు. సుండుపల్లి గుల్లావాండ్లపల్లిలో సోమవారం పౌర హక్కులపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఎవరైనా దౌర్జన్యం చేసినా, బెదిరించినా పోలీసు పరంగా రక్షణ ఉంటుందని తెలిపారు. కుల, ఆదాయ ధ్రువీకరణ, రేషన్‌కార్డులు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.

తాగునీరు భక్తులకు భద్రమేనా!

రాయచోటి పురపాలకలో తాగునీటికి జనం నేటికీ అవస్థలు పడుతున్నారు. ఉన్న పథకాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆలయాలకు తాగునీటిని అందించే బోర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వీరభద్ర స్వామి ఆలయం వెనుక భాగంలో బోరు చుట్టూ చెత్తాచెదారం నిండింది. బోరు పక్కనే పురపాలక చెత్తకుండీలు పెట్టారు. ఆలయంతో పాటు పరిసరాల నుంచి వెలువడే చెత్తను జనం అక్కడే వేస్తున్నారు. బోరు చుట్టూ దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. తాగునీరు కలుషితం కాకుండా అధికారులు చొరవ తీసుకొని పరిసరాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, రాయచోటి**

పెద్ద చెరువులో గుంతలే నిండాయి

గాలివీడు పెద్ద చెరువులో నీటి నిల్వలు పెరగలేదు, 87 ఎకరాల్లో కంపచెట్లు పెరిగాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు గుంతల్లోకి చేరాయి. చెరువులో నీరు సమృద్ధిగా చేరితే దిగువ ప్రాంత్రాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందగలవు. అరవీడులోని కుషావతి కాలువ నీటిని అనుసంధానం చేస్తే చెరువుకు నీరు చేరుతుంది. కాలువ మరమ్మతలు చేపట్టాలని జనం కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, గాలివీడు**

రేబిస్ నిర్మూలనపై అవగాహన అవసరం

ప్రపంచ రేబిస్ నిర్మూలన దినోత్సవంపై చిన్నమండెం ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పీహెచ్‌సీ నుంచి బస్టాండు వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అక్కడ మానవహారం ఏర్పాటు చేసి పెంపుడు కుక్కల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు సుధాకరరాజు, యశోదమ్మ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, చిన్నమండెం

సేవా కేంద్రం.. నిరుపయోగం

మండలంలో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా మారాయి. సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలు వినియోగంలోకి రాకుండానే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. మండలంలో భవనాలు లేక పంచాయతీ పంచనే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించిన అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకుని రావాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పుల్లంపేట**

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం

నందలూరు, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు అన్నారు. సోమవారం నందలూరుకు చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు దళిత నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగిరెడ్డిపల్లె సర్పంచి జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో అశోక్‌బాబును ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలు అన్ని విధాలుగా నష్టపోతారన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే ఈ యాత్ర చేపట్టామన్నారు. నందలూరు సర్పంచి మోడపోతుల రాము, ఆర్ముగం విశ్వనాథ్, నాగ సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర మహాసభ జయప్రదం చేయాలి

రాజంపేట: విజయవాడలో అక్టోబరు 11, 12 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఈ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘ రాష్ట్ర నాయకుడు ముజుఫర్ అహమ్మద్ కోరారు. రాజంపేటలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ కిచెన్ల వల్ల ప్రయోజనం ఉండదని, దీని కారణంగా చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. గౌరవ వేతనాన్ని రూ.3 వేలు నుంచి రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. సంఘం నాయకులు సుజాత, లక్ష్మీదేవి, సుబ్బరాయుడు, పద్మావతి, సునంద, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఇదే సమయంలో సంఘ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు సంఘ రాష్ట్ర నాయకుడు ముజుఫర్ అహమ్మద్ తెలిపారు. కమిటీ గౌరవాధ్యక్షుడిగా సుబ్బరాయుడు, అధ్యక్షుడిగా రాజగోపాల్‌నాయుడు, ప్రధాన కార్యదర్శిగా ఆదినారాయణ, ఉపాధ్యక్షుడిగా వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కార్యదర్శులుగా సుజాత, సాంబశివ, కోశాధికారిగా ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు.

కమిషనర్‌కు సచివాలయ సిబ్బంది వినతి

రాజంపేట, న్యూస్‌టుడే: ప్రభుత్వం అప్పగిస్తున్న కొన్ని పనుల కారణంగా తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని సచివాలయ సిబ్బంది సోమవారం పుర కార్యాలయ ఆవరణలో గాంధీ చిత్రపటం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వాట్సప్ గవర్నెన్స్, పీ-4 సర్వే, జీఎస్టీపై డోర్ టు డోర్ అవగాహన ప్రచారం వంటి కార్యక్రమాల ద్వారా తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని వాపోయారు. ఈ పనులు తమకు అప్పగించవద్దని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా లాభం లేకపోయిందని, ప్రభుత్వం నుంచి సానుకూల ధోరణి కనిపించడం లేదని తెలిపారు. అధికారిక వాట్సప్ గ్రూపుల నుంచి తాము తొలగిపోయి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఇన్‌ఛార్జి పుర కమిషనర్‌కి వినతిపత్రం అందజేశారు. నిరసన వ్యక్తం చేస్తూనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని యథావిధిగా చేపడతామని తెలిపారు.

బాలిక అదృశ్యంపై కేసు నమోదు

చిట్వేలి (పుల్లంపేట): బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ తెలిపారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. రాజంపేట పట్టణంలోని ఓ వీధికి చెందిన బాలిక (17) ఈ నెల 20వ తేదీన చిట్వేలి మండలంలోని అమ్మమ్మగారి ఇంటికి వచ్చింది. 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. అప్పటి నుంచి బంధువులు, మిత్రులు ఇతరుల ఇళ్లలో విచారించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తగ్గేదేలేదంటూ వ్యాపారుల దోపిడీ

మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూల భాస్కర్

రాజంపేట, న్యూస్‌టుడే: జీఎస్టీ తగ్గినా మేం తగ్గేదేలే దంటే పాత జీఎస్టీ రేట్లతోనే వ్యాపారులు ప్రజలను దోచుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూల భాస్కర్ ఆరోపించారు. రాజంపేటలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పట్టణంలో జీఎస్టీ పరిధిలోకి వచ్చే పెద్ద పెద్ద దుకాణాలు, షోరూములు, షాపింగ్ మాల్స్ ఉన్నాయని తెలిపారు. జీఎస్టీని తగ్గించామని కేంద్రం చెబుతున్నా ఇక్కడ మాత్రం జీఎస్టీ, వస్తువుల ధరలూ తగ్గలేదని తెలిపారు. వ్యాపారులను కంట్రోల్ చేసి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు పత్తాలేరని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించడంతో పాటు వ్యాపారులపై ఆజమాయిషీ ఉండాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేంద్రనాథ్‌రెడ్డి, మసిదేవయ్య, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీధర్

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని అమ్మవారిశాలలో సోమవారం ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కుడా ఛైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ప్రత్యేక పూజాకార్యక్రమాలు చేశారు. దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నట్లు వారు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు వాసవీమాతను దర్శించుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు ముక్కా సాయివికాస్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఆర్యవైశ్య సంఘం సభ్యులు కొప్పరపు నరసింహులు, మేడా వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆలయంలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్, కుడా ఛైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, నాయకులు

వైభవంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ

వీరబల్లి, న్యూస్‌టుడే: మండలంలోని సానిపాయి పంచాయతీ దళితవాడలో నూతనంగా నిర్మాణం చేపట్టిన రామాలయంలో వేదపండితులు సోమవారం సీతారామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు, హోమాలు చేసి ఈ విగ్రహ ప్రతిష్ఠ చేపట్టారు. కార్యక్రమంలో గ్రామస్థులు, తితిదే అధికారి ఆంజనేయులు పాల్గొన్నారు.

ఇంటి స్థలాలు కేటాయించండి

పుల్లంపేట, న్యూస్‌టుడే: మండలంలోని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సరోజనమ్మ పేర్కొన్నారు. సోమవారం కొత్తపేట సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ మహాలక్ష్మికి నివాస స్థల దరఖాస్తు అందజేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో అనువుగాని ప్రాంతంలో ఇవ్వడంతో ఇప్పటికీ అవి వెలవెలపోతున్నాయన్నారు. ఇప్పటి అధికారులు, నాయకులు స్పందించి అనువైన ప్రాంతంలో ఇంటి పట్టాలను పంపిణీ చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో మహిళలు సుబ్బమ్మ, లక్ష్మీ నరసమ్మ, నారాయణమ్మ, ఓబులమ్మ, నాగమణి, చింతాలమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

నిర్వాసితులకు న్యాయం చేయాలని వినతి

పుల్లంపేట, న్యూస్‌టుడే: రైల్వే అండర్ బ్రిడ్జి రావడంతో గృహాలను కోల్పోయిన చెర్లోపల్లె అరుంధతివాడ బాధితులకు పరిహారంగా స్థలాన్ని కేటాయించారని ఆ స్థలం ఎక్కడుందో చూపించాలని తహసీల్దారు పుల్లారెడ్డికి సోమవారం వినతిపత్రం అందించినట్లు చెర్లోపల్లె అరుంధతివాడ వాసులు తెలిపారు. అప్పటిలో స్థలాన్ని కేటాయించి రెవెన్యూ వారికి అప్పగించి వాటి విభజన చేసి ఇంటి పట్టాలివ్వాలని అప్పట్లో సూచించారు. అప్పటి నుంచి పట్టించుకోక పోవడంతో ప్రస్తుతం మా పరిస్థితి గగనంగా మారిందని వారు తెలిపారు. రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ఇళ్లకు హద్దులు చూపించి సహకరించాలని కోరారు.

సమస్యలు ఆలకించాం.. పరిష్కరిస్తాం

★ ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్-ఇన్‌కు స్పందన

ఫోన్‌లో సమాధానాలిస్తున్న ఎంపీడీవో సుజాతమ్మ

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై వెంటనే దృష్టి సారించి పరిష్కరిస్తామని ఒంటిమిట్ట ఎంపీడీవో జె.సుజాతమ్మ పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం 'ఈనాడు' ఆధ్వర్యంలో ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించారు. కొత్తమాధవరం, కొండమాచుపల్లె, రాచగుడిపల్లె, కోనరాజుపల్లె, పెన్నపేరూరు, నడింపల్లి, సాలాబాదు పంచాయతీల్లో ప్రజలు తమ సమస్యలను ఎంపీడీవో దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.

?: మలకాటిపల్లెలో సీసీ రోడ్డు వేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదు. **- హర్షవర్ధన్‌రెడ్డి, మలకాటిపల్లె**

✓: ఉపాధి నిధులను అనుసంధానం చేసి సీసీ రోడ్డు నిర్మించేలా చర్యలు తీసుకుంటాం.

?: రాచగుడిపల్లె ఎస్సీ కాలనీలో తాగునీటి బోరు తవ్వించినా మోటారును అమర్చలేదు. **- కె.ప్రసాద్, రాచగుడిపల్లె ఎస్సీ కాలనీ**

✓: మోటారు ఏర్పాటు చేసి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.

?: గ్రామ ఎగువన కొండ ప్రాంతంలో వర్షం కురిస్తే రహదారిపై నీరు నిలుస్తోంది. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. **- ఎస్.రాజా, కోనరాజుపల్లె**

✓: సంబంధిత అధికారులతో చర్చించి వర్షపు నీరు రాకుండా చర్యలు తీసుకుంటాం.

?: రాచపల్లె బీసీ కాలనీలో వానొస్తే వీధుల దారులు మడుగును తలపిస్తున్నాయి. సీసీ రోడ్డు నిర్మించాలి. **- మహమ్మద్, రాచపల్లె బీసీ**

✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

?: గ్రామంలోని వీధుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. మురుగు రోడ్డుపై ప్రవహిస్తోంది. కంపచెట్లు అల్లుకున్నాయి. **- శ్రీనివాసులు, కొండమాచుపల్లె**

✓: వీధుల్లోకి మురుగు రాకుండా చూస్తాం. కంపచెట్లను తొలగిస్తాం.

?: గ్రామంలోకి సోమశిల వెనుక జలాలు వచ్చాయి. దోమలు దండయాత్ర చేస్తున్నాయి. **- చిన్నబాబు, పెన్నపేరూరు**

✓: దోమల నివారణకు ఫాగింగ్ చేయిస్తాం. పారిశుద్ధ్యం పనులు చేయిస్తాం.

?: పంచాయతీ కార్యాలయం నిర్వహణ అధ్వానంగా మారింది. **- వెంకటసుబ్బయ్య, కృష్ణమూర్తి, కొండమాచుపల్లె**

✓: పంచాయతీ కార్యాలయంలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ప్రస్తుతం కార్యదర్శి లేరు. వారం రోజుల్లో కొత్త కార్యదర్శి వస్తున్నారు.

?: గ్రామంలో మూడు వారాలుగా నీటి సమస్య ఉంది. వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా ఉంది. **- సిద్ధు, కోనరాజుపల్లె**

✓: గ్రామంలో తాగునీటి సరఫరా, వీధి దీపాలకు మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం.

?: గ్రామ సచివాలయం సమీపంలోనే ప్రధాన రహదారి పక్కనే చెత్త దిబ్బలున్నాయి. దుర్వాసన వస్తోంది. **- ప్రభాకర్, పెన్నపేరూరు**

✓: చెత్త, వ్యర్థాలను రహదారి పక్కన వేయకుండా చర్యలు తీసుకుంటాం.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

(c) eenadu

ఈనాడు
బాపట్ల
మంగళవారం సెప్టెంబరు 30, 2025


సంతమాగులూరు: వెల్లలచెరువులో..

ఖాజీపాలెంలో సరస్వతీదేవిగా..


నగరం : ఉల్లిపాలెంలో..

భట్టిప్రోలు: సామూహిక అక్షరాభ్యాసం

వాగ్దేవి.. విద్యా ప్రదాత్రి

దేవీ శరన్నవరాత్రులు పురస్కరించుకుని అమ్మవారు రోజుకో రూపంలో కనువిందు చేస్తున్నారు. ప్రత్యేక, కుంకుమ పూజలు కొనసాగుతున్నాయి. సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా చదువుల తల్లి సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. పలుచోట్ల చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆలయాలు, మండపాలు దసరా శోభను సంతరించుకున్నాయి.

–న్యూస్‌టుడే, మార్టూరు, సంతమాగులూరు, పిట్టలవానిపాలెం, నగరం

పర్చూరు మండలం వీరన్నపాలెంలో..

హెచ్‌ఈఈవోలకు ఉద్యోగోన్నతి

గుంటూరు: వైద్య ఆరోగ్య శాఖలో హెచ్‌ఈఈవోలుగా పని చేస్తున్న పలువురిని పదోన్నతిపై బదిలీ చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం జీవో జారీ చేశారు. గుంటూరు పీవోడీటీటీ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రకాశరావును కర్నూలు డీఎంహెచ్‌వో కార్యాలయంలో డెమోగా నియమించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో పని చేస్తున్న శ్రీనివాసరావును ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో డెమోగా మార్చారు. గుంటూరులో పని చేస్తున్న శ్రీనివాసను హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా పదోన్నతిపై ఇక్కడే నియమించారు. నల్లమడలో పని చేస్తున్న శ్రీరామమూర్తిని ఇక్కడే మేనేజ్‌మెంట్ ఇన్‌స్ట్రక్టర్‌గా నియమించారు.

లంక గ్రామాల్లో వరద కష్టాలు

కొల్లూరు, భట్టిప్రోలు, న్యూస్‌టుడే

కృష్ణానదికి వరద కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని లంక గ్రామాల ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. ప్రకాశం బ్యారేజి నుంచి సోమవారం దిగువకు 6,75,000 క్యూసెక్కులు రావడంతో సుమారు 8 వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. వీటిలో అరటి, పసుపు, కంద, బొప్పాయితో పాటు దొండ తదితర కూరగాయ పంటలు పూర్తిగా పనికి రాకుండా పోయాయి. సుమారు 5 వేల ఎకరాల్లో పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చినరేవు వద్ద నాలుగు చప్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోతార్లంక-గాజుల్లంక మధ్య రహదారి నీట మునిగింది. గాజుల్లంక- ఆవులవారిపాలెం మధ్య రహదారిపై నీరు చేరింది. వెల్లటూరు వద్ద కరకట్ట సమీపంలోని లంక గ్రామాలకు వెళ్లే రహదారిపై నుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో పోలీసులు రాకపోకలు నిలిపేశారు. ❖ విజయవాడకు చెందిన ఓ వ్యక్తి తిప్పలకట్టలోని బంధువుల ఇంటి నుంచి తన వద్దకు కుమారుడితో తిరుగు ప్రయాణమయ్యాడు. వెల్లటూరు కరకట్ట వద్ద నీటిలో మునిగిన రహదారి మీదుగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా నీటి ఉద్ధృతికి దిగువన ఉన్న చినరేవులోకి కొట్టుకుపోతుండటంతో అక్కడున్న వారు కాపాడారు. త్రుటిలో ప్రమాదం తప్పింది.

వెల్లటూరు దారిలో నీటిలోనే నడిచి వస్తున్న లంకగ్రామాల వాసులు

❖ కొల్లూరు మండలం పెసర్లంక సమీపంలోని అరవింద వారధి వద్ద గల ఒడ్డున ఉన్న పశువుల పాకలోకి వరద నీరు చేరింది. అక్కడే సుబ్బాయి అనే మహిళ తీవ్ర జ్వరంతో బాధపడుతూ కదలలేని స్థితిలో ఉంది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. ❖ కొల్లూరు కరకట్ట సమీపంలోని ఇటుక బట్టీల్లో పూరిగుడిసెల్లో ఉంటున్న మూడు కుటుంబాలకు చెందిన 12 మంది రోజు మాదిరిగానే మంచాలపై నిద్రించారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. అర్ధరాత్రి వారిని వరదనీరు చుట్టుముట్టడంతో దిక్కుతోచని స్థితిలో కేకలు వేయడంతో సమీపంలోని వారు రహదారిపైకి చేర్చారు. వీరు కట్టుదుస్తులతో బయటపడ్డారు. చిన్నారులతో సహా రహదారి పక్కన గడిపారు. సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది వీరిని పునరావాస కేంద్రానికి తరలించారు.

కొల్లూరు మండలం ఆవులవారిపాలేన్ని చుట్టుముట్టిన వరద

పెసర్లంక సమీపంలోని అరవింద వారధిని తాకుతూ వరద ప్రవాహం

పన్నుపోటు తగ్గడం లేదు!

జీఎస్టీ 2.0 అమలు అంతంత మాత్రమే

న్యూస్‌టుడే, బాపట్ల, చీరాల అర్బన్, వేమూరు

జీఎస్టీ(వస్తు సేవల పన్ను) తగ్గింపు ప్రభావం కొన్నిచోట్ల నిత్యావసర వస్తువులపై కనిపించడం లేదు. ధరలు తగ్గించాల్సి ఉండగా పాత ధరలకే అమ్ముతున్నారు. ఈ నెల 22 నుంచి పన్ను తగ్గింపు విధానం అమల్లోకి వచ్చినా చాలామంది వ్యాపారులు ధరలు తగ్గించడం లేదు. ఓ వైపు వీటి ఫలాలు ప్రజలకు అందించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రచారం చేస్తున్నా వ్యాపారులకు పట్టడం లేదు. అదేమంటే పాత స్టాక్ అని చెబుతున్నారు. జిల్లాలో ప్రతిరోజూ రూ.20 కోట్ల వరకు వ్యాపారం జరుగుతోంది. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, డెయిరీ ఉత్పత్తులతోపాటు వాహన పన్నులను కేంద్రం సవరించడంతో ఆ మేర తగ్గించి విక్రయాలు చేస్తున్నారు. మందులు, నిత్యావసర వస్తువుల్లో మాత్రం అమలు కావడం లేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

❖ వస్తువులు, పరికరాలు, సామగ్రిపై గతంలో నాలుగు రకాల జీఎస్టీ శ్లాబు ఉండేది. జీఎస్టీ 2.0 సంస్కరణల్లో భాగంగా 12, 28 శాతాల శ్లాబ్‌లు తొలగించారు. ప్రస్తుతం 5, 18 శాతం శ్లాబ్‌లు అమలు చేస్తుండటంతో నిత్యావసరాలతోపాటు అన్ని రకాల వస్తువుల ధరలు తగ్గాయి. దీని ప్రతిఫలం వినియోగదారులకు అందాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. జీఎస్టీ, పౌరసరఫరాల శాఖ అధికారులు వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి ప్రతి దుకాణం ముందు జీఎస్టీ తగ్గింపు బోర్డులు పెట్టాలని సూచించారు. సూపర్ సేవింగ్స్ పేరుతో ధరల తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కలెక్టరేట్‌లో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. అక్టోబరు 19 వరకు జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో సహాయ కేంద్రాలు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఇబ్బందిగా మారింది.

బోర్డులేవీ? ❖ వ్యాపారులు తమ దుకాణాల ముందు జీఎస్టీ తగ్గింపుపై బోర్డులు పెట్టడం లేదు. ఒకవేళ పెట్టినా ఎవరికీ కనిపించకుండా చిన్న పోస్టర్లు అతికిస్తున్నారు. ఔషధాలపై గతంలో 12 శాతం ఉన్న పన్ను 5 శాతానికి తగ్గింది. క్యాన్సర్, ఇతర వ్యాధుల చికిత్సలో వినియోగించే ఔషధాలపై పన్ను తొలగించారు. ఆ మేరకు తగ్గించడం లేదు. బాపట్ల, రేపల్లె, అద్దంకి పట్టణాల్లో వస్తు సేవల పన్ను పూర్తి తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించడం లేదు. అరకొరగా తగ్గించి వ్యాపారులు ఎక్కువగా మిగుల్చుకుంటున్నారు. ఇప్పటి వస్తువులు గతంలోనే తయారై మార్కెట్లోకి వచ్చాయని పాత ఎమ్మార్పీ ప్రకారమే విక్రయించగలమని చెబుతున్నారు. ఈ నెల 22 తర్వాత తయారైన వాటికి మాత్రమే తగ్గిస్తామని వ్యాపారులు అంటున్నారు.

సాగర్ నీటి మట్టం

విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద వస్తోంది. 22 గేట్లు 15 అడుగులు, 4 గేట్లు 20 అడుగులు ఎత్తి 5,52,536 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణాకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 5,81,620 క్యూసెక్కుల వరద వస్తోంది. జలాశయ నీటిమట్టం 585.20 అడుగులకు చేరింది. ఇది 298.0120 టీఎంసీలకు సమానం. సత్రశాల టెయిల్‌పాండ్ జలాశయం నుంచి 5,88,988 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు జెన్‌కో ఎస్‌ఈ వెంకటరమణ తెలిపారు. ప్రస్తుతం 5.543 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

నేటి నుంచి మిర్చియార్డుకు దసరా సెలవులు

గుంటూరు, న్యూస్‌టుడే: గుంటూరు మిర్చియార్డుకు దసరా సెలవులు ప్రకటించారు. మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా సెలవు కావడంతో క్రయవిక్రయాలు జరగవు. బుధవారం కార్మిక సంఘాల అభ్యర్థన మేరకు అధికారులు సెలవు ప్రకటించారు. గురువారం గాంధీ జయంతి, విజయదశమి సందర్భంగా సెలవు ఇచ్చారు. ఒక్క శుక్రవారం మాత్రమే విక్రయాలు జరుగుతాయి. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కారణంగా క్రయవిక్రయాలు జరగవు. ఇది గమనించి రైతులు శుక్రవారం మాత్రమే యార్డుకు మిర్చి బస్తాలు విక్రయాల నిమిత్తం తరలించాలని అధికారులు సూచించారు. ❖ మిర్చియార్డులో సోమవారం క్రయవిక్రయాలు జరిగాయి. రైతులు 26,167 బస్తాలు యార్డుకు తరలించగా.. అందులో 25,839 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 4,715 బస్తాలు నిల్వ ఉన్నాయి.

విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం : కలెక్టర్

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: వరద విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. రేపల్లె మండలం పెనుమూడి పల్లెపాలెంలో కలెక్టర్ సోమవారం పర్యటించారు. వరద ముంపునకు గురైన ఇళ్లు, పొలాల వివరాలు తెలుసుకున్నారు. పెనుమూడిలోని పునరావాస కేంద్రంలో వసతులు గురించి ఆరా తీశారు. అనంతరం చాట్రగడ్డ, మైనేనివారిపాలెం, విశ్వేశ్వరం, బొబ్బర్లంక, పిరాట్లంక, రాజుకాల్వ, లంకెవానిదిబ్బ పునరావాస కేంద్రాల్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో 27 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. మొత్తం 14,391 మందికి పునరావాసం కల్పించేలా సన్నాహాలు చేశామని తెలిపారు. కేంద్రాలకు కేటాయించిన అధికారులు రాత్రి, పగలు అక్కడ అందుబాటులో ఉండాలన్నారు. వైద్య శిబిరాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. డీపీవో ప్రభాకరరావు, డీఎంహెచ్‌వో విజయమ్మ, ఆర్డీవో రామలక్ష్మి, తహసీల్దారు మోర్ల శ్రీనివాసరావు, ఎంపీడీవో రవిబాబు, కరకట్ట పరిరక్షణ ఏఈ నాగేశ్వరనాయక్, ఆర్ఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

పెనుమూడిలో వరద బాధితులతో మాట్లాడుతున్న వినోద్‌కుమార్

పడవల్లో విహరించేలా.. ప్రకృతిని ఆస్వాదించేలా

❖ పట్టా లెక్కుతున్న ప్రాజెక్టు
❖ సర్వే పూర్తి చేసిన పర్యాటక శాఖ

న్యూస్‌టుడే, బాపట్ల

పర్యాటకులు ఉల్లాసంగా గడపటానికి సూర్యలంకలో మరో కొత్త ప్రాజెక్టుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పడవల్లో విహరిస్తూ తీరం ప్రకృతి అందాలు తిలకించే అవకాశం దక్కనుంది. పేరలి కాలువ నుంచి నల్లమడ వాగు మీదుగా నిజాంపట్నం హార్బర్ వరకు కేరళ అలెప్పీ తరహాలో హౌస్‌బోట్లు నడపాలని నిర్ణయించారు. ఆపరేటర్లతో కలిసి పర్యాటక శాఖాధికారులు సర్వే పూర్తి చేశారు. ❖ కేరళ తరహాలో జిల్లాలోని తీర ప్రాంతంలో వాగులు, కాలువలు, సముద్ర వెనుక జలాలు పడవల్లో విహారానికి అనుకూలంగా ఉన్నాయి. పర్యాటకుల కోసం హౌస్ బోట్లు తిప్పాలని పుష్కరకాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోంది. బోటు షికారు ప్రాజెక్టుకు గత మార్చిలోనే జలవనరుల శాఖ అధికారుల ద్వారా ప్రాథమిక డీపీఆర్‌ను రూపొందించారు. జులై నుంచి పడవలను నడపాలని భావించినా జాప్యం జరుగుతూ వచ్చింది.

విహార మార్గం

- మొత్తం దూరం: 18.35 కి.మీ.
- ల్యాండింగ్ పాయింట్లు: 4
- పేరలి కాలువ: 4 కి.మీ.
- నల్లమడ వాగు: 1.5 కి.మీ.
- ఉప్పుటేరు: 12.2 కి.మీ.
- తూర్పు తుంగభద్ర కాలువ: 0.65 కి.మీ.
- ఏడాదిలో నీరుండే రోజులు: 330



❖ తీరంలో 1500 హెక్టార్లలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. బాపట్ల, కర్లపాలెం, నిజాంపట్నం, రేపల్లె మండలాల తీర ప్రాంతాల్లో సహజసిద్ధ అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రస్తుతం సూర్యలంకకు వస్తున్న పర్యాటకులు ఒకట్రెండు రోజులు ఉండి వెళ్లిపోతున్నారు. అలాంటి వారు ఎక్కువ సమయం స్నేహితులు, కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా గడిపేలా పడవల్లో విహార ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఓ హౌస్ బోటు నిర్మాణం జరుగుతోంది. దీని విలువ రూ.85 లక్షలు పైనే. నవంబరు నాటికి పడవను అందుబాటులోకి తీసుకురానున్నారు.

❖ బాపట్ల మండలం ఆదర్శనగర్ వద్ద పేరలి కాలువలో పడవలు ప్రారంభమై నల్లమడ వాగు సముద్రంలో కలిసే పొగురు వద్ద ఇసుక తిన్నెల్లో ఆగేలా మొదటి ల్యాండింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. నల్లమడ వాగు సంగమం, మూడు వైపులా నీరు ఓ వైపు భూమి ఉండే ద్వీపకల్పం. పక్షుల సందర్శన ఉంటుంది. ఇక్కడ నుంచి పడవ ప్రారంభమై ఉప్పుటేరులోకి ప్రవేశించి మడ అడవుల మధ్య విహరిస్తూ కర్లపాలెం మండలం తుమ్మలపల్లి రామాలయం వద్ద రెండో ల్యాండింగ్ పాయింట్‌లో ఆగుతుంది. ఇసుక తిన్నెలు, మడ అడవుల అందాలు వీక్షించిన తర్వాత పర్యాటకులతో పడవ తూర్పు తుంగభద్ర కాలువలోకి ప్రవేశించి నిజాంపట్నం హార్బర్‌కు 1.5 కి.మీ. దూరంలో చివరి ల్యాండ్ పాయింట్‌కు చేరుకుంటుంది. హార్బర్, మడ అడవుల సందర్శన అనంతరం పడవ వచ్చిన మార్గంలో వెనుదిరిగి ఆదర్శనగర్ జెట్టీ వద్దకు చేరుకోవటంతో విహారం ముగుస్తుంది. దీనిపై కలెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ హౌస్ బోట్లు నడపటానికి ఆపరేటర్లకు వసతులు కల్పిస్తామని చెప్పారు. పర్యాటకులకు పడవల్లో విహారం కొత్త అనుభూతి ఇస్తుందని, ఇది జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి ముఖ్య ప్రాజెక్టుగా మారుతుందన్నారు.

రైతేరాజు
నష్టాలు నేర్పిన పాఠం.. సాగులో నవ్యపథం
రొయ్యను రక్షించుకుందామిలా.. 8లో

గ్యాస్ సిలిండర్ పేలితే.. బీమా వర్తింపు

మీకు తెలుసా?

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: గ్యాస్ సిలిండర్‌తో వంట సులువు. అయితే అప్రమత్తంగా లేకుంటే ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగి మరణాలు సంభవిస్తే వినియోగదారుల కుటుంబానికి గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. అందుకు రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా బీమా వర్తిస్తుంది. ప్రజల్లో దీనిపై సరైన అవగాహన లేక పలు సందర్భాల్లో క్లెయిమ్‌లు చేసుకోకుండా నష్టపోతున్నారు. ❖ ప్రమాదం జరిగిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్, ఏజెన్సీకి సమాచారం అందించాలి. వారు వచ్చి విచారణ చేస్తారు. సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగిందని భావిస్తే సదరు డిస్ట్రిబ్యూటర్ ఆయిల్ కంపెనీకి, బీమా సంస్థలకు సమాచారం అందిస్తారు. మరణ ధ్రువీకరణ పత్రం, పోస్టుమార్టం నివేదిక, మెడికల్ బిల్లులు, రసీదులు ఇవ్వాలి.

బీమా ఎంతంటే.. ❖ కేవలం ఆస్తి నష్టం జరిగితే రూ.2 లక్షలు బీమా వస్తుంది. ❖ మృతి చెందితే వ్యక్తిగత ప్రమాద బీమా రూ.6 లక్షలు పొందుతారు. ❖ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఒక్కో సభ్యుడికి రూ.2 లక్షలు, తక్షణ సహాయం కింద రూ.25 వేలు వస్తుంది. ❖ కుటుంబం మొత్తానికి గరిష్ఠంగా రూ.30 లక్షలు బీమా వస్తుంది. ❖ ఎల్పీజీ వాడకంతో సంభవించే ప్రమాదాలకే బీమా వర్తిస్తుంది. వేరే కారణాలైతే వర్తించదు.

బెంగళూరు, హైదరాబాద్ మార్గాల్లో ప్రత్యేక బస్సులు

గుంటూరు, న్యూస్‌టుడే: దసరా నేపథ్యంలో ఈ నెల 30న గుంటూరు నుంచి బెంగళూరుకు ఒక బస్సు, హైదరాబాద్‌కు 5 బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి విమల చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి గుంటూరుకు వచ్చే వారి కోసం వీటిని ఏర్పాటు చేసినట్టు వివరించారు. అక్టోబరు 1న గుంటూరు నుంచి చెన్నైకు 2, గుంటూరు నుంచి హైదరాబాద్‌కు 8 ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. దసరా అనంతరం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల నుంచి గుంటూరుకు వచ్చే వారి కోసం ప్రత్యేక సర్వీసులుంటాయని చెప్పారు.

❖ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వినియోగించుకునే మహిళలు తమ వెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాలని విమల సూచించారు. లేదంటే దాని నకలు, రేషన్‌కార్డు నకలు, పాస్‌పోర్టు నకలులో ఏదైనా ఒకటి తేవాలని చెప్పారు. తమ సెల్‌ఫోన్లలో ఆ గుర్తింపు కార్డులుంటే చూపించొచ్చని తెలిపారు.

సూపర్‌ఫాస్ట్‌గా శబరి ఎక్స్‌ప్రెస్ రైలు

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: తిరువనంతపురం సెంట్రల్- సికింద్రాబాద్- తిరువనంతపురం మధ్య గుంటూరు మీదుగా నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ రైలు(20630/20629) సోమవారం నుంచి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చారు. దీని వల్ల ఈ రైలు(20630) తెనాలి 05.18, గుంటూరు 06.05, సత్తెనపల్లి 06.54, పిడుగురాళ్ల 07.19, నడికుడి 07.39, సికింద్రాబాద్ 11.00 గంటలకు చేరనుంది. తిరుగుప్రయాణంలో ఈ రైలు(20629) సికింద్రాబాద్‌లో 12.20 గంటలకు బయలుదేరి నడికుడి 14.54, పిడుగురాళ్ల 15.14, సత్తెనపల్లి 15.40, గుంటూరు 17.00, తెనాలి 17.44 గంటలకు రానుంది. ఇప్పటివరకు 17229/17230 నంబర్లతో ఈ రైలు నడిచింది.

ఫీట్లు.. పడితే పాట్లు

మంగళగిరి, న్యూస్‌టుడే: ఇటీవల సామాజిక మాధ్యమాల మోజులో చేస్తున్న చర్యలు వారితోపాటు చుట్టుపక్కల వారికి కూడా ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం - కాజ టోల్‌గేట్ మధ్య జాతీయ రహదారిపై ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై విన్యాసాలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సోమవారం వైరల్‌గా మారింది. అతడు వాహనంపై పడుకుని రెండు కాళ్లను హ్యాండిల్‌పై పెట్టడం, హ్యాండిల్ వదిలేసి వెనక సీటుపై ఒకవైపు తిరిగి కాలు మీద కాలేసుకుని కూర్చొని వాహనం నడుపుతూ కనిపించిన ఆ దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగించాయి. అతని విన్యాసాలను మరికొంతమంది సెల్‌ఫోన్లో చిత్రీకరిస్తూ వెనుక వచ్చారు. ఈ ఘటనపై మంగళగిరి పోలీసులు ఆరా తీస్తున్నారు. దసరా నేపథ్యంలో రోడ్లన్నీ ఎంతో రద్దీగా ఉన్నాయి. ఈ సమయంలో ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలు పెను ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే గుంటూరు.. లేదా గూడూరు!

మధ్యలో వాటరింగ్ స్టేషన్ లేక రైళ్లలో నీటి కష్టాలు
కాగితాలకే పరిమితమైన నడికుడిలో ఏర్పాటు ప్రతిపాదన

ఈనాడు – అమరావతి

నిబంధన: రైల్వేబోర్డు ఉత్తర్వుల ప్రకారం ప్రతీ 200 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో రైళ్లకు తప్పనిసరిగా వాటరింగ్ స్టేషన్ ఉండాలి.

అమలు: గుంటూరు రైల్వే డివిజన్‌లో ఎక్కడా అమలు కాలేదు. సికింద్రాబాద్‌లో రైలు బయల్దేరాక 274 కిలోమీటర్ల దూరంలోని గుంటూరు వచ్చేంతవరకు మధ్యలో వాటరింగ్ సదుపాయం లేదు. రైళ్లలో నీళ్లు అయిపోయి.. ప్రయాణికులు అత్యవసర సమయాల్లో ఇబ్బంది పడుతున్నారు.

☛ తిరుపతి-గుంటూరు మధ్యలో గూడూరులో వాటరింగ్ సదుపాయం ఉన్నా.. అక్కడి నుంచి బయల్దేరే రైళ్లలో మాత్రమే నింపుతున్నారు. తరువాత సుమారు 380 కిలోమీటర్ల దూరం వరకు అందని దుస్థితి.

గుంటూరు లేదా గూడూరు మధ్యలో వాటరింగ్ స్టేషన్ లేక రైళ్లలో నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. పల్నాడు జిల్లాలో నడికుడి వద్ద ఏర్పాటుకు గతంలో ప్రతిపాదన వచ్చినా.. కాగితాలకే పరిమితమైంది. గుంటూరు రైల్వేడివిజన్ పరిధిలో దాదాపు 90 వరకు రైళ్ల రాకపోకలు సాగిస్తుండగా.. చాలావాటిలో నీటి సమస్య తలెత్తుతోంది. ఈ విషయాన్ని ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో ప్రస్తావించింది. గంటల తరబడి ఆలస్యంగా నడిచే ప్రత్యేక రైళ్లలో నీటి కష్టాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.

ప్రతిపాదనల అమలేదీ? : నడికుడి రైల్వేస్టేషన్‌లో క్విక్ వాటరింగ్ సదుపాయం కల్పించాలన్న ప్రతిపాదనకు కారణం.. ఇక్కడకు పదికిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా నది నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉండడమే. తిరుపతి-గుంటూరు మధ్య గూడూరులో సదుపాయం ఉన్నా.. జోన్ అనుమతి కీలకంగా మారింది. దిగువమెట్ట, కర్నూలులోనూ జోన్ కష్టాలు వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల సాధారణ వాటరింగ్ సదుపాయం వల్ల నీరు నింపడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో క్విక్ వాటరింగ్ కల్పించాలని చాలాకాలంగా యోచిస్తున్నారు. ఇదీ అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది.

గుంటూరు రైల్వేస్టేషన్‌లో రైలుకు నీటి సదుపాయం

కొలిక్కి రాని జిన్నర్ల వ్యవహారం

గుంటూరు, న్యూస్‌టుడే: భారత పత్తి సంస్థ (సీసీఐ), జిన్నర్ల వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ప్రతిష్టంభన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇది దసరా తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సీసీఐ టెండర్లు ఆహ్వానించడం, జిన్నర్లు టెండర్లు దాఖలు చేసేందుకు ముందుకు రాకపోవడం షరా మామూలైపోయింది. నిబంధనలు సడలించాలని జిన్నర్లు కోరుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర జౌళి శాఖ అధికారులు, సీసీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీసీఐ సవరించిన షార్ట్ టెండర్‌తో వారు ఏకీభవించడం లేదు. కొన్ని నిబంధనలు ప్రతికూలంగా ఉన్నాయంటున్నారు.

❖ తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ ప్రాంతాల కంటే ఓవర్‌హెడ్ ఛార్జీలు అధికంగా ఉన్నాయి. ఇది భూమి వాస్తవాలకు అనుగుణంగా లేదని, గుంటూరులోని నేల, పర్యావరణ పరిస్థితులు ఖమ్మం, నల్గొండ కంటే భిన్నంగా ఉంటాయని చెబుతున్నారు.

❖ కొనుగోలుదారులకు కేటాయించిన వెయిటేజీ ఆధారంగా ఎల్1, ఎల్2 మొదలైన వాటిని నిర్ణయించే ప్రస్తుత పద్ధతిలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు.

❖ ఆలిండియా టెక్స్‌టైల్ కమిటీ ద్వారా స్టార్ రేటింగ్‌లు ఇవ్వాలని, ఫ్యాక్టరీ ఎంపికలో రేటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జి తప్పనిసరి చేయాలంటున్నారు. ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని జిన్నర్లు తెలిపారు. దసరా తర్వాతే ఈ వ్యవహారం కొలిక్కి వస్తుందని వారు వివరించారు.

ఏపీ కాటన్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఎన్నిక

గుంటూరు, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ కాటన్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొర్రపాటి రామారావు, గౌరవ అధ్యక్షుడిగా పెరవలి రాఘవరావు, ఉపాధ్యక్షులుగా పి.వీరనారాయణ, డి.ఎల్.ఎస్.ప్రసాద్, గౌరవ కార్యదర్శిగా ఎం.సురేంద్రబాబు, సంయుక్త కార్యదర్శులుగా రంగారావు, సుబ్బారావు, కోశాధికారిగా సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రెండేళ్ల పాటు ఈ కార్యవర్గం పదవీ కాలంలో ఉంటుందని అధ్యక్షుడు రామారావు తెలిపారు. ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు తెలుసుకొని.. వారికి సహకారం అందజేస్తామన్నారు. శాస్త్రవేత్తలతో సలహాలు, సూచనలు అందజేసి తెగుళ్ల నుంచి పంటను కాపాడేందుకు రైతులకు వ్యవసాయం లాభదాయకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన వివరించారు.

(c) eenadu

అర్జీలు సత్వరమే పరిష్కరించాలి

జీఎస్టీ ధరల తగ్గింపు కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్, జేసీ గంగాధర్ గౌడ్

బాపట్ల, న్యూస్‌టుడే: సమస్యలపై పీజీఆర్ఎస్‌లో ప్రజలు ఇచ్చే అర్జీలకు ప్రాధాన్యం ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటిన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని, ముందు నెలలో పింఛన్లు ఎందుకు తీసుకోలేదో గుర్తించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు 28 లోగా బియ్యం, కందిపప్పు, ఇతర వస్తువులు అందజేయాలని చెప్పారు. రెవెన్యూ, 22ఏ జాబితాకు సంబంధించి భూ సమస్యలను ప్రతి శుక్రవారం మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అధికారులతో కలిసి పరిష్కరిస్తామన్నారు. మండల స్థాయిలో తహసీల్దారు, ఎంపీడీవోలు కలిసి పీజీఆర్ఎస్ నిర్వహించాలన్నారు. జీఎస్టీ ధరల తగ్గింపుపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. కరపత్రాలను ఆవిష్కరించారు. జేసీ గంగాధర్ గౌడ్, ఆర్డీవో గ్లోరియా, పీడీలు లవన్న, రాధా మాధవి, విజయలక్ష్మి, డీఎఫ్‌వో రవిశంకర్, డీపీవో ప్రభాకర్, సీపీవో షాలెం రాజు, డీఈవో పురుషోత్తం, డీఎంహెచ్‌వో విజయమ్మ పాల్గొన్నారు.

ANDHRA PRADESH STATE CIVILSUPPLIES CORPORATION LIMITED
DISTRICT CIVIL SUPPLIES MANAGER'S OFFICE,
Collector's Office compound, Bapatla-522101.

SHORT TERM TENDER NOTIFICATION

Lr. No.PDS/Packing/OWS/2025-26 తేదీ: 29.09.2025

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/ గోదాములలో ఆరు నెలల పాటు అంటే 31.03.2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.

ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్సైట్లను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

బిడ్డర్ పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ (గ్రూప్) ఫోన్ నంబర్లు (+91-22) - 48810500/ 9962059599/ 9032429420 లేదా ఈమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్లైన్ టెండరును సమర్పించడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేదీ 05.10.2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

సం/- జాయింట్ కలెక్టర్ & EOED
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, బాపట్ల జిల్లా.

ఆరోగ్యకర జీవన విధానాలతో హృదయం పదిలం

బాపట్ల, న్యూస్‌టుడే: హృదయ ఆరోగ్యంపైన ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కరపత్రాలను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ సరైన ఆహారం, నిద్ర, ఒత్తిడి దూరంగా ఉండి మద్యపానం, ఆరోగ్యకర అలవాట్లతో గుండెకు మేలన్నారు. హృదయ సంబంధ సమస్యలపై వైద్యుల్ని చూపించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. రోజూ నడక, శరీరక వ్యాయామం చేయాలని పేర్కొన్నారు. డీఎంహెచ్‌వో విజయమ్మ, పురపాలక కమిషనర్ రఘునాథరెడ్డి, వైద్యులు ప్రవీణ్, లలిత రాజేశ్వరి పాల్గొన్నారు.

నష్టాలు నేర్పిన పాఠం.. సాగులో నవ్యపథం

జంగమహేశ్వరపురంలో బత్తాయి, అంతర పంటగా బొప్పాయి, గుత్తులుగా బత్తాయి పండ్లు

వెంకటేశ్వరరెడ్డి రైతు

గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే: సంప్రదాయ పంటల సాగుతో నష్టాలు రావడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పండ్ల తోటలను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. వినూత్న సాగుతో గురజాల మండలం జంగమహేశ్వరపురానికి చెందిన రైతు వర్రా వెంకటేశ్వరరెడ్డి ఆదర్శనీయంగా నిలుస్తున్నారు. ఆ విశేషాల ఇలా..

కొత్త బాట ఇలా.. పత్తి, మిరప సాగులో ఏటా ఆయుదేళ్లుగా నష్టాలు రావడంతో ఆయన పండ్ల తోటల పెంపకాన్ని ఎంచుకున్నారు. నాలుగేళ్ల క్రితం రూ.35వేలు వెచ్చించి 330 బత్తాయి మొక్కలు తెచ్చి 2.50 ఎకరాల్లో నాటారు. బత్తాయి తోట చేతికందాలంటే నాలుగేళ్లు పడుతుండటంతో రెండేళ్ల పాటు పత్తిని అంతర పంటగా వేసి ఏటా ఎకరాకి రూ.20వేలు చొప్పున ఆదాయం పొందారు. మూడో ఏడాది మిరప సాగుతో రూ.1.50 లక్షలు లాభం అందుకున్నారు. తర్వాత బొప్పాయి వేశారు. ఈ ఏడాది బత్తాయి కోతకు రావడంతో గ్రామంలో విక్రయిస్తున్నారు. ఇప్పటికే రూ.2లక్షలు ఆదాయం రాగా ఇంకా సుమారు రూ.2లక్షలు వచ్చే అవకాశం ఉందన్నారు. బొప్పాయి అంతర పంటగా వేయడంతో దానిపై కూడా ఆదాయం వస్తుందని తెలిపారు.

సరైన జాగ్రత్తలతో లాభం వికసించే!

నరసరావుపేట వ్యవసాయం: పూల తోటల్లో సస్యరక్షణ చర్యలు తీసుకోవటం ద్వారా అధిక దిగుబడులతో పాటు ఎక్కువ ఆదాయం పొందవచ్చునని ఉద్యానశాఖ జిల్లా అధికారి వెంకటరావు తెలిపారు. ఆయన సూచనలివీ.. ❖ గులాబిలో పూలు కావాల్సిన సమయాన్ని బట్టి సుమారు 42-45 రోజులకు కొమ్మలను కత్తిరించుకోవాలి. వెంటనే బోర్డో మిశ్రమం లేదా బ్లైటాక్స్ పేస్టు పూయాలి. ❖ బంతిలో నీరుపెట్టిన మరుసటి రోజు పూలు కోస్తే ఎక్కువ కాలం పూలు తాజాగా ఉంటాయి. ఆకుముడత నివారణకు మాంకోజెబ్ 2.5గ్రా లేదా కార్బెండజిమ్ 1గ్రా లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ❖ చామంతిలో పేనుబంక నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నల్లమచ్చ నివారణకు 3గ్రాముల మాంకోజెబ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

రొయ్యను రక్షించుకుందామిలా

కర్లపాలెం, న్యూస్‌టుడే: ప్రస్తుతం నెలకొంటున్న విభిన్న వాతావరణ పరిస్థితుల వల్ల ఆక్వా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వాతావరణంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి రొయ్యలు ఒత్తిడికి గురై రొయ్యల శరీర ఉష్ణోగ్రత కూడా మారుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రతల్లో తగ్గుదల, అధిక వర్షాలు రొయ్యల పెంపకాన్ని దెబ్బతీస్తున్నాయి. వర్షాకాలంలో రొయ్యల సాగులో రైతులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే నష్టాలను నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

ఎదురయ్యే సమస్యలు.. వాతావరణ పరిస్థితుల సక్రమంగా లేకపోవడంతో రొయ్యలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. వైట్ గట్, తెల్ల మచ్చల వ్యాధితో పాటు విబ్రియో బ్యాక్టీరియా సోకే ప్రమాదం ఉంది. నీటిలో లవణీయత, క్షారత, కాఠిన్యం తగ్గుతాయి. వీటి వల్ల రొయ్యలు మేత తినడం తగ్గిస్తాయి. దీంతో బలహీనపడి మృత్యువాత పడతాయి. దీంతో దిగుబడి తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

చెరువుల్లో నీటి నాణ్యతను మెరుగుపరచుకోవాలి. పీహెచ్ శాతం తగ్గకుండా చూసుకోవాలి. వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు మేత తగ్గించి పెట్టాలి. ఏరియేటర్లు అమర్చి ఆక్సిజన్ స్థాయిలను పెంచాలి. మేతలో విటమిన్-సి, మినరల్స్ తగిన మోతాదులో కలిపి పెట్టాలి. - శ్రీనివాస్, కార్యదర్శి

సస్యరక్షణతో 'పసుపు' పండగే

ఈ ఏడాది పెరిగిన విస్తీర్ణం

కొత్తరెడ్డిపాలెం వద్ద సాగు చేసిన పసుపు పంట

అద్దంకి, న్యూస్‌టుడే: పసుపు పంటకు మద్దతు ధర ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది విస్తీర్ణం పెరిగింది. అద్దంకి మండలంలో గత ఏడాది కేవలం 15 ఎకరాలకు పరిమితమైన పసుపు సాగు ఈ ఏడాది 110 ఎకరాలకు పెరిగింది. ఈ ఏడాది జులైలో పంట సాగు చేస్తున్నా వచ్చే ఏడాది ఏప్రిల్ మాసాంతానికి పంట చేతికొస్తుంది. ఆరుతడి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పంటను సాగు చేస్తున్నారు. తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులను సాధిస్తున్నారు. బిందుసేద్యం, మల్చింగ్, ఎత్తుమడులు వంటి విధానాలతో రైతులు ఆశాజనకంగా ఉన్నారు. పసుపులో సస్యరక్షణ చర్యలు చేపడితే ఎకరాకు 38-40 క్వింటాళ్ల దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. గతేడాది క్వింటా పసుపు మార్కెట్‌లో రూ.11,500 పలికింది. ప్రస్తుతం క్వింటా మద్దతు ధర రూ.11 వేలు ఉంది. ఎకరాకు ఖర్చు గణనీయంగా రూ.1.50 లక్షలు వెచ్చించాల్సి ఉంది. అయితే సరైన యాజమాన్య పద్ధతులు, పురుగు సోకకుండా చర్యలు చేపడితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని మండల ఉద్యాన శాఖాధికారిణి ఎస్.దీప్తి వెల్లడించారు. ❖ కలుపుతీత, అంతర కృషి చేపట్టాలి. అధిక తేమశాతం వల్ల ఆశించే ఆకుమచ్చ తెగులు నివారణకు 10 లీటర్ల నీటికి 50 గ్రాముల నిమ్మ ఉప్పుతో పాటు 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ❖ ఆకుల ముడుత, లేత ఆకుపచ్చ చారలతో కనిపించినపుడు జింక్ ధాతు లోపంగా గుర్తించాలి. ఇలాంటి సమయంలో లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ ను 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ❖నాటిన 80 రోజులకు ఎకరాకు 50 కిలోల యూరియా, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 100కిలోల వేప పిండితో కలిపి వేయాలి. దుంప ఈగ ఆశించినప్పుడు ఎకరాకు 200 కిలోల వేప పిండితో 10 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలు కలిపి మొక్క మొదళ్ల దగ్గర వేసి నీరు పెట్టాలి.

❖ పోగుమారు లక్షణాలతో నల్లి సోకినట్లయితే మూడు గ్రాముల నీటిలో కలిపే గంధకం లేదా 5 గ్రాముల డైకోఫాల్ లేదా 3 మి.లీ. జోలోన్, 0.5 మి.లీ. జిగురు లీటరు నీటికి కలిపి ఆకుల అడుగుభాగంలో తడిసేలా పిచికారీ చేయాలి.

? మిరప పంటకు నేలలు, విత్తన మోతాదు, విత్తన శుద్ధి, ఎరువుల వాడకం గురించి వివరించండి? - శ్రీనివాస్, రైతు

✔ మిరప వర్షాధారపు పంట . ఈ పంటకు నల్ల నేలలు, లంక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. మిరపకు మెత్తటి దుక్కి కావాలి. 3-4 సార్లు దున్ని 2సార్లు గుంటక తోలాలి. విత్తన మోతాదుకు నారు పెంచేందుకు సెంటుకు 650 గ్రాములు (ఒక ఎకరానికి సరిపడ నారు). విత్తనం ఎద పెట్టేందుకు ఎకరానికి 2.5 కిలోల విత్తనం అవసరం. విత్తనశుద్ధికి కిలో మిరప విత్తనానికి రసం పీల్చే పురుగులు నివారణకు 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌ను, తెగుళ్ల నివారణకు 3గ్రాముల కాప్టాన్ లేదా 3గ్రాముల మాంకోజెబ్ కలిపి శుద్ధిచేయాలి. ఎకరానికి 10టన్నుల పశువుల ఎరువు వాడాలి. లేదా పచ్చిరొట్ట పైరును పెంచి భూమిలో కలియదున్నాలి. ఎకరాకు 120 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషియం అందించే ఎరువులు వేయాలి.

- వి.మంజువాణి, ఉద్యాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞానకేంద్రం, ఘంటసాల

– న్యూస్‌టుడే, ఘంటసాల

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్ చిరునామా: శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు - 522034.

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పిలువబడేది, ఎన్.సి.ఎల్.టి బెంచ్-II, చెన్నై, తేది: 09-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేది నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వశాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉన్నాము. మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 వద్ద రిజిస్టర్డ్ ఆఫీస్ కలిగియున్నది. మరియు జోనల్ ఆఫీస్: శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు-522034, బ్రాంచి ఆఫీస్ చిరునామా: **గుంటూరు-1** లో మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్.బి.ఐ వద్ద కూడా రిజిస్టరై ఉన్నాము. (ఇక నుండి మమ్మల్ని కంపెనీ / ఋణదాతగా సూచిస్తారు).

ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు / హామీదారులు / దిగువ తెలుపబడిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకున్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు / హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూల్ 3తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసులు స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులో తెలిపిన మొత్తం పై కాంట్రాక్చువల్ రేటున తదుపరి వడ్డీతో పాటు నోటీసులో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు / హామీదార్లు / తనఖాదారులను కోరుతూ సర్ఫేసి చట్టం 2002లోని 13(2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీచేశారు.

చివరగా తెలిసిన వారి చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందజేయబడకుండ తిరిగి వచ్చినందుకు సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) నిబంధనలను గమనించవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత (లు) / సహ ఋణగ్రహీతలు / హామీదారు(లు) పేరు	ఎన్.పి.ఏ తేది ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది బకాయి మొత్తం
1. ఏలూరి కామేశ్వర రావు, తండ్రి: కోటేశ్వర రావు, డి.నెం. 5-54, ఎడ్లపాడు పోస్ట్ మరియు మండలం, పల్నాడు జిల్లా-522233. 2. ఏలూరి శివ పార్వతి, భర్త: ఏలూరి కామేశ్వర రావు, డి.నెం. 5-54, ఎడ్లపాడు పోస్ట్ మరియు మండలం, పల్నాడు జిల్లా-522233. 3. అండే వెంకటేశ్వర రావు, తండ్రి: ఉమా మహేశ్వర రావు, డి.నెం. 15-18-53/బి, మారుతి నగర్, 1వ లైను, ఓల్డ్ గుంటూరు, గుంటూరు జిల్లా, పిన్ 522001.	07-02-2025 రూ. 40,00,000/- (అక్షరాలా నలభై లక్షల రూపాయలు మాత్రమే) తిరిగి చెల్లించాల్సిన మొత్తం రుణం ఒప్పందం షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా 60 నెలల్లో, నెలకు	05-09-2025 ది. 05-09-2025 తేది నాటికి రూ. 46,32,327/- (అక్షరాలా నలభై ఆరు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఇరవై ఏడు రూపాయలు మాత్రమే)
ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. GUNBRTF2212270003	రూ.1,23,051/-లు చొప్పున. మొదటి వాయిదా 10.02.2023న, చివరి వాయిదా 10.01.2028న చెల్లించాలి.	

ఏలూరి శివ పార్వతి గారి యొక్క స్థిరాస్తుల షెడ్యూల్: ఆస్తి నెం. 1: పల్నాడు జిల్లా, పూర్వపు గుంటూరు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా, నరసరావుపేట సబ్-జిల్లా, నరసరావుపేట మున్సిపల్ పరిధి వెలుపల, నరసరావుపేట రెవెన్యూ ఏరియా, సత్తెనపల్లి రోడ్డుకు తూర్పు వైపున, ఈస్సాపాలెం డొంకకు తూర్పు వైపున గల నరసరావుపేట రెవెన్యూ గ్రామం డి.నెం. 30/సి లోని ఎకరా 4.71 సెంట్ల విస్తీర్ణంలో ఎకరా 1.45 సెంట్ల భూమిని "వెంకట సాంబశివ గార్డెన్స్" పేరుతో ప్లాట్లుగా విభజించారు. అందులో గల ప్లాట్ నెం. 15, 16 మరియు 17 లలో 402.78 చదరపు గజాలు లేదా 336.72 చదరపు మీటర్ల ఖాళీ స్థలం యొక్క హద్దులు: **తూర్పు:** 52 అడుగుల వెడల్పు గల రోడ్డు, 72.6 అడుగులు, **దక్షిణం:** బండ్లమూడి రామయ్య గారి భూమి - 50 అడుగులు, **పడమర:** ఏలూరి శివ పార్వతి గారి ప్లాట్ నెం. 1 మరియు 2 లలోని స్థలం - 72.6 అడుగులు, **ఉత్తరం:** ప్లాట్ నెం. 14 లోని స్థలం, 50 అడుగులు. పై హద్దులలో ప్లాట్ నెం. 15, 16 మరియు 17 లలో 402.78 చదరపు గజాలు లేదా 336.72 చదరపు మీటర్ల ఖాళీ స్థలం మాత్రమే. (ఈ ఆస్తి నరసరావుపేట ఎస్.ఆర్.ఓ. యొక్క దస్తావేజు సంఖ్య. 184/2015 కి సంబంధించినది).

ఆస్తి నెం. 2: పల్నాడు జిల్లా, పూర్వపు గుంటూరు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా, నరసరావుపేట సబ్-జిల్లా, నరసరావుపేట మున్సిపల్ పరిధి వెలుపల, నరసరావుపేట రెవెన్యూ ఏరియా, సత్తెనపల్లి రోడ్డుకు తూర్పు వైపున ఈస్సాపాలెం డొంకకు తూర్పు వైపున గల నరసరావుపేట రెవెన్యూ గ్రామం డి.నెం. 30/సి లోని ఎకరా 4.71 సెంట్ల విస్తీర్ణంలో ఎకరా 1.45 సెంట్ల భూమిని "వెంకట సాంబశివ గార్డెన్స్" పేరుతో ప్లాట్లుగా విభజించారు. అందులో గల ప్లాట్ నెం. 1 మరియు 2 లలో 430.47 చదరపు గజాలు లేదా 359.87 చదరపు మీటర్ల ఖాళీ స్థలం యొక్క హద్దులు: **తూర్పు:** ఏలూరి శివ పార్వతి గారి ప్లాట్ నెం. 15, 16, 17 లలోని స్థలం, 72.6 అడుగులు, **దక్షిణం:** బండ్లమూడి రామయ్య గారి భూమి - 53.9 అడుగులు, **పడమర:** సర్కార్ డొంక - 72.4 అడుగులు, **ఉత్తరం:** ఏలూరి శివ పార్వతి గారి ప్లాట్ నెం. 3 లోని స్థలం, 53.3 అడుగులు. పై హద్దులలో, ప్లాట్ నెం. 1 మరియు 2 లలో 430.47 చదరపు గజాలు లేదా 359.87 చదరపు మీటర్ల ఖాళీ స్థలం మాత్రమే. (ఈ ఆస్తి నరసరావుపేట ఎస్.ఆర్.ఓ. యొక్క దస్తావేజు సంఖ్య. 185/2015 కి సంబంధించినది).

ఆస్తి నెం. 3: పల్నాడు జిల్లా, పూర్వపు గుంటూరు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా, నరసరావుపేట సబ్-జిల్లా, నరసరావుపేట మున్సిపల్ పరిధి వెలుపల, నరసరావుపేట రెవెన్యూ ఏరియా, సత్తెనపల్లి రోడ్డుకు తూర్పు వైపున, ఈస్సాపాలెం డొంకకు తూర్పు వైపున గల నరసరావుపేట రెవెన్యూ గ్రామం డి.నెం. 30/సి లోని ఎకరా 4.71 సెంట్ల విస్తీర్ణంలో ఎకరా 1.45 సెంట్ల భూమిని "వెంకట సాంబశివ గార్డెన్స్" పేరుతో ప్లాట్లుగా విభజించారు. అందులో గల ప్లాట్ నెం. 3 లో 235.18 చదరపు గజాలు లేదా 196.63 చదరపు మీటర్ల ఖాళీ స్థలం యొక్క హద్దులు: **తూర్పు:** ప్లాట్ నెం. 14 లోని స్థలం - 40.0 అడుగులు. **దక్షిణం:** ప్లాట్ నెం. 2 లోని స్థలం - 52.11 అడుగులు, **పడమర:** సర్కార్ డొంక, 40.0 అడుగులు, **ఉత్తరం:** ప్లాట్ నెం. 4 లోని స్థలం, 52.11 అడుగులు. పై హద్దులలో ప్లాట్ నెం. 3 లో 235.18 చదరపు గజాలు లేదా 196.63 చదరపు మీటర్ల ఖాళీ స్థలం మాత్రమే. (ఈ ఆస్తి నరసరావుపేట ఎస్.ఆర్.ఓ. యొక్క దస్తావేజు సంఖ్య. 19324/2015 కి సంబంధించినది.)

పైన పేర్కొన్న పరిస్థితులలో ఈ నోటీసు ప్రచురించబడిన తేది నుండి 60 రోజులలోగా భవిష్యత్తు వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతో పాటు పైన పేర్కొన్న విధంగా చెల్లించవలసిన మిగులు బకాయి మొత్తాలను చెల్లించవలసిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు మరియు / లేదా వారి హామీదార్లు (వర్తించునపుడు) కు ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది. ఆ విధంగా చేయుటలో విఫలమైతే ఈ నోటీసు తేది నుండి 60 రోజులు ముగిసిన తరువాత సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని సెక్షన్ 13(4) మరియు దాని క్రింద వర్తించే రూల్స్ క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా పెట్టిన వ్యక్తుల సెక్యూర్డ్ ఆస్తుల స్వాధీనం చేసుకొనుటతో సహా సెక్యూర్డ్ ఆస్తుల పైన తదుపరి చర్యలు చేపట్టబడును. సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద ఏ ఋణగ్రహీత సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు వ్రాతపూర్వక సమ్మతి లేకుండా పొందకుండా నోటీసులో రిఫర్ చేసిన అతని సెక్యూర్డ్ ఆస్తులు వేటిని అమ్మకం, లీజు ఇతరత్రా బదిలీ చేయరాదని గమనించవలెను.

తేది: 05-09-2025 అధీకృత అధికారి
ప్రదేశం: గుంటూరు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

చట్టపరిధిలో న్యాయం చేయండి

అర్జీదారుల సమస్య తెలుసుకుంటున్న ఎస్పీ ఉమామహేశ్వర్

బాపట్ల, న్యూస్‌టుడే: పీజీఆర్ఎస్‌లో ప్రజలు చేసిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చి గడువు లోగా పరిష్కరించాలని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో మొత్తం 56 అర్జీలు వచ్చాయి. అర్జీదారుల సమస్యలను ఎస్పీ నేరుగా తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమన్నారు. చట్టపరిధిలో అర్జీదారులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కుటుంబ కలహాలు, భూవివాదాలు, ఆర్థిక లావాదేవీలు, మోసాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్ పాల్గొన్నారు.

జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు మేలు

మాట్లాడుతున్న లంకా దినకర్

బాపట్లటౌన్, న్యూస్‌టుడే: జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు మేలు జరుగుతుందని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ అన్నారు. పట్టణంలోని యాత్రినివాస్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీఎస్టీ సంస్కరణల ప్రభావంతో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలు, నిర్ణయాలు సక్రమంగా అమలు చేసి పీఎం మోదీ సంకల్పం వికసిత్ భారత్ సాధనకు కృషిచేయాల్సిన బాధ్యత జీఎస్టీ అధికారులపై ఉందన్నారు. దేశం ఆర్థికంగా ఎదుగుదలకు కృషిచేయాలన్నారు. వస్తువులపై తగ్గిన జీఎస్టీ శాతాన్ని ప్రజలకు వివరించాలన్నారు. జీఎస్టీ సంస్కరణలకు అనుకూలంగా ఏపీ అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా తీర్మానం చేయటం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్‌గౌడ్, వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనర్ మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు పాల్గొన్నారు.

పక్కదారి పట్టించేందుకే ప్రచారం

బాపట్లటౌన్: భాజపా జీఎస్టీ పేరుతో పదేళ్ల నుంచి దేశంలో ప్రజల సొమ్ము దోచుకుంటోందని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం విమర్శించారు. సోమవారం బాపట్ల వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఓట్‌చోర్‌ను పక్కదారి పట్టించేందుకే జీఎస్టీ తగ్గింపు పేరుతో దేశవ్యాప్తంగా ప్రచారాలకు తెరదీశారన్నారు. జీఎస్టీ పేరుతో ప్రజల నుంచి ఇప్పటి వరకు దోచుకున్న సొమ్ము తిరిగి ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తున్న భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందన్నారు.

డివైడర్‌ను ఢీకొని ఒకరి మృతి

జె.పంగులూరు: ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వినోద్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్నంకు చెందిన తుళ్లూరి ఉదయ బాలాజీ జె.పంగులూరు మండలంలోని కొండమూరు అత్తగారింటికి వచ్చాడు. అక్కడి నుంచి తన స్నేహితుడి అశోక్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై చిలకలూరిపేట బయలుదేరాడు. ముప్పవరం సర్వీసు రోడ్డు మీదకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొని, కిందపడటంతో బాలాజీ అక్కడికక్కడే మృతిచెందగా అశోక్ తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయాడు. హైవే అంబులెన్స్‌లో ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలాజీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 120, రిటైల్ ధర - 142, చికెన్ విత్‌స్కిన్ - 206, చికెన్ స్కిన్‌లెస్ - 234.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -117 రిటైల్ ధర 139 చికెన్ విత్ స్కిన్ - 202, చికెన్ స్కిన్‌లెస్ - 229.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 125, 134, 145 చికెన్ విత్ స్కిన్ - 236 చికెన్ స్కిన్‌లెస్ - 246.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 530 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.87/-.

91.9 FM Vijayawada ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

ప్రో ఖోఖో పోటీలు నిర్వహిస్తాం

పోటీలు ప్రారంభిస్తున్న గరటయ్య తదితరులు

జె.పంగులూరు, న్యూస్‌టుడే: ప్రో కబడ్డీ వలే.. ప్రో ఖోఖో పోటీల నిర్వహణకు ప్రయత్నం చేస్తున్నట్లు రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ఛైర్మన్ బాచిన చెంచుగరటయ్య తెలిపారు. పంగులూరులోని మాగుంట సుబ్బరామిరెడ్డి బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీలో సోమవారం ఖోఖో సూపర్ లీగ్‌ను గరటయ్య ప్రారంభించారు. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు, అకాడమీ డైరెక్టర్ మేకల సీతారామిరెడ్డి అధ్యక్షత వహించారు. గరటయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. స్థానిక అకాడమీలో శిక్షణ పొందిన క్రీడాకారులను ఆరు జట్లుగా విభజించి ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా కళాశాల విద్యార్థిని, రాజస్థాన్ యువతి బీజియా ప్రదర్శించిన నృత్య ప్రదర్శన, స్థానిక మహిళలు చేసిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాశాల ప్రిన్సిపల్ ఉషారాణి, కోచ్ డీఎల్ రెడ్డి, రోటరీ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ బత్తుల వీరనారాయణ, రాయిని రామారావు, సభ్యులు వీరరాఘవయ్య, షేక్ ఖాలేషావలి, రాయిని వెంకట సుబ్బారావు పాల్గొన్నారు.

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్ చిరునామా: శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు - 522034.

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పిలువబడేది, ఎన్.సి.ఎల్.టి బెంచ్-II, చెన్నై, తేది: 09-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేది నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వశాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉన్నాము. మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 వద్ద రిజిస్టర్డ్ ఆఫీస్ కలిగియున్నది. మరియు జోనల్ ఆఫీస్: శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు-522034, బ్రాంచి ఆఫీస్ చిరునామా: **చిలకలూరిపేట** లో మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్.బి.ఐ వద్ద కూడా రిజిస్టరై ఉన్నాము. (ఇక నుండి మమ్మల్ని కంపెనీ / ఋణదాతగా సూచిస్తారు).

ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు / హామీదార్లు / దిగువ తెలుపబడిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకున్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు / హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూల్ 3తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసులు స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులో తెలిపిన మొత్తం పై కాంట్రాక్చువల్ రేటున తదుపరి వడ్డీతో పాటు నోటీసులో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు / హామీదార్లు / తనఖాదారులను కోరుతూ సర్ఫేసి చట్టం 2002లోని 13(2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీచేశారు.

చివరగా తెలిసిన వారి చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందజేయబడకుండ తిరిగి వచ్చినందుకు సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) నిబంధనలను గమనించవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత (లు) / సహ ఋణగ్రహీతలు / హామీదారు(లు) పేరు	ఎన్.పి.ఏ తేది ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది బకాయి మొత్తం
1. తన్నీరి శివయ్య, తండ్రి: తన్నీరు శ్రీను, డి.నెం 7-101, రామాలయం వెనుక వైపు, కావూరు గ్రామం, చిలకలూరిపేట మండలం, పల్నాడు జిల్లా, పిన్: 522611. 2. ముతుకూరి వెంకట మేరి, భర్త: తన్నీరు శివయ్య, డి.నెం 7-101, రామాలయం వెనుక వైపు, కావూరు గ్రామం, చిలకలూరిపేట మండలం, పల్నాడు జిల్లా, పిన్: 522611. 3. తన్నీరి తిరుపతమ్మ, భర్త: తన్నీరు శ్రీను, డి.నెం 7-101, రామాలయం వెనుక వైపు, కావూరు గ్రామం, చిలకలూరిపేట మండలం, పల్నాడు జిల్లా, పిన్: 522611. 4. నూర్ బాషా మస్తాన్ వలి, తండ్రి: దస్తగిరి, డి.నెం. 4-100, కొప్పురు పోస్ట్, పెదనందిపాడు మండలం, బాపట్ల జిల్లా, పిన్ 522015.	07-06-2025 రూ. 20,00,000/- (అక్షరాలా ఇరవై లక్షల రూపాయలు మాత్రమే) తిరిగి చెల్లించాల్సిన మొత్తం రుణం ఒప్పందం షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా 60 నెలల్లో, నెలకు	06-09-2025 ది. 06-09-2025 తేది నాటికి రూ. 30,40,699/- (అక్షరాలా ముప్పై లక్షల నలభై వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే)
ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. CHLPTTF2401300005	రూ.61,888/-లు చొప్పున. మొదటి వాయిదా 10.03.2024న, చివరి వాయిదా 10.02.2029న చెల్లించాలి.	

తన్నీరి తిరుపతమ్మ గారి యొక్క స్థిరాస్తుల షెడ్యూల్: పల్నాడు జిల్లా, పూర్వపు గుంటూరు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా, చిలకలూరిపేట సబ్-జిల్లా, చిలకలూరిపేట మండలం, కావూరు గ్రామ పంచాయతీ ప్రాంతం, కావూరు గ్రామం, డి.నెం. 209-బి-ఎ లోని ఎకరం 0.31 1/2 సెంట్ల విస్తీర్ణంలో 435.6 చదరపు గజాలు లేదా 365.90 చదరపు మీటర్ల ఇంటి స్థలం మరియు దానిపై కొత్తగా నిర్మించిన ఆర్‌సిసి పైకప్పు గల నివాస భవనం. అసెస్మెంట్ నెం. 395. **హద్దులు: తూర్పు:** మన్నెం శ్రీరాములు మరియు శేషయ్య గారి స్థలం, **దక్షిణం:** పంచాయతీ బజారు, **పడమర:** కుంచాల వెంకట్రావు గారి స్థలం, **ఉత్తరం:** బొప్పుడి సూరయ్య గారి స్థలం. పై హద్దులలో 435.6 చదరపు గజాలు లేదా 365.90 చదరపు మీటర్ల ఇంటి స్థలం మరియు దానిపై కొత్తగా నిర్మించిన ఆర్‌సిసి పైకప్పు గల నివాస భవనం మాత్రమే. (ఈ ఆస్తి చిలకలూరిపేట ఎస్.ఆర్.ఓ. యొక్క డాక్యుమెంట్ నెం. 6092/2019 కి సంబంధించినది.

పైన పేర్కొన్న పరిస్థితులలో ఈ నోటీసు ప్రచురించబడిన తేది నుండి 60 రోజులలోగా భవిష్యత్తు వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతో పాటు పైన పేర్కొన్న విధంగా చెల్లించవలసిన మిగులు బకాయి మొత్తాలను చెల్లించవలసిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు మరియు / లేదా వారి హామీదార్లు (వర్తించునపుడు) కు ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది. ఆ విధంగా చేయుటలో విఫలమైతే ఈ నోటీసు తేది నుండి 60 రోజులు ముగిసిన తరువాత సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని సెక్షన్ 13(4) మరియు దాని క్రింద వర్తించే రూల్స్ క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా పెట్టిన వ్యక్తుల సెక్యూర్డ్ ఆస్తుల స్వాధీనం చేసుకొనుటతో సహా సెక్యూర్డ్ ఆస్తుల పైన తదుపరి చర్యలు చేపట్టబడును. సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద ఏ ఋణగ్రహీత సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు వ్రాతపూర్వక సమ్మతి లేకుండా పొందకుండా నోటీసులో రిఫర్ చేసిన అతని సెక్యూర్డ్ ఆస్తులు వేటిని అమ్మకం, లీజు ఇతరత్రా బదిలీ చేయరాదని గమనించవలెను.

తేది: 06-09-2025 అధీకృత అధికారి
ప్రదేశం: గుంటూరు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి అధికధరకు కొనబడును (స్పాట్ క్యాష్) ✆ 8790741166.

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

EDUCATION

Admissions Online - Phase 2, BA Hist or Spl Eng. BCom Comp App.BSc AI/ CSc, PLNM Degree College, Opp ANU, 91774 08565.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు. గుంటూరు- మాధవి గ్రాండ్ లాడ్జి, ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా, ప్రతీనెల 1, 15 తేదీల్లో మందులు.

PEOPLE CARE

OLD AGE HOME

రామకృష్ణగ్రూప్ VJA. వృద్ధులకు పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము. ✆ 9603161177, 9704721122.

REAL ESTATE

LAND FOR SALE

GENERAL

మెగా అవకాడో ఫామ్‌ల్యాండ్‌లో ★ 11 సెంట్లు 6 లక్షలకే. ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. Ph: 9133574455.

JOBS

Walkin interviews Jayalakshmi NEXA autonagar GNT any graduate freshers/ experienced Whatsapp: 91007 87054.

Wanted B or D Pharmacy Candidates to work in a pharmacy in Guntur City PCI Registration mandatory. ✆ 63009 75241.

Tata పవర్ GM సోలార్ సిస్టమ్స్: గుంటూరు జిల్లాలో డోర్ to డోర్ మార్కెటింగ్ చేయుటకు M/F అభ్యర్థులు, టెలీకాలర్స్ డిజిటల్ మార్కెటింగ్ సిబ్బంది కావలెను. మంచి జీతము + TA+ PF+ ESI & కమీషన్ పద్ధతిపై ఏజెంట్స్ కూడా సంప్ర : ✆ 089777 46100.

రామకృష్ణగ్రూప్ (ApNo:1) Hyd, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్‌స్టాఫ్ స్త్రీ/ పు కావలెను. భో+వ+ జీతం. ఇంటర్వ్యూ, VJA ✆ 9502501122, 9949021122.

గుంటూరు నారాకోడూరిలోని ప్రముఖ కంపెనీ నందు సెక్యూరిటీ గార్డ్స్, సూపర్వైజర్స్ డ్యూటీ 8H జీతం 10 వేలు, 14 వేలు. వ: 20-50Y. ✆ 85209 77729, 85209 77759.

రాఘవ ఆటో ఫైనాన్సియర్స్ మంగళగిరిలో బిజినెస్ చేయుటకు బిజినెస్ ఎగ్జిక్యూటివ్ కావలెను. శాలరీ: 16K-17K, TA, ఇన్సెంటివ్స్. అర్హత: ఇంటర్ ఆపైన. టూవీలర్ తప్పనిసరి. 91547 46824, 91540 67714.

గుంటూరు ప్రముఖ హోటల్ నందు సూపర్‌వైజర్స్, రూమ్ బాయ్స్, హౌస్ కీపింగ్ వర్కర్స్ కావలెను. 82478 14976. 90100 42973.

గుంటూరు అమ్మ ప్రాణదానం గ్యాస్ట్రో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పనిచేయుటకు ఆయాలు, ANM, GNM నర్సులు, కాంపౌండర్లు, బి.ఫార్మసీ ఫార్మ్-డి చదివిన వారు కావలెను. సీనియర్లకు 8 గం|| షిఫ్ట్ కలదు. 95733 99265.

గుంటూరు సిటీ స్టేడియం రోడ్డులో శ్రీ సాయి లక్ష్మీ మిల్ & జిన్ స్టోర్స్‌లో పనిచేయుటకు కంప్యూటర్ టాలీ ఆపరేటర్ కావలెను. 9848120277, 9705222277.

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 99856 82004 No Freshers.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

(c) eenadu

చీరాల

•చీరాల •అద్దంకి •పర్చూరు

సోషల్ మీడియాపై నిరంతర నిఘా

మేదరమెట్ల, న్యూస్‌టుడే: సోషల్ మీడియాపై నిరంతరం నిఘా పెడుతున్నట్లు చీరాల డీఎస్పీ మహమ్మద్ మొయిన్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా కొరిశపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్‌ను ఆయన సోమవారం పరిశీలించారు. దస్త్రాలు తనిఖీ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో అసత్యకర పోస్టులు చేసే వారిని గుర్తించేందుకు నూతనంగా 'సైబర్ పెట్రోలింగ్' అనే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా ఎవరైనా తప్పుడు సమాచారం పోస్టు చేస్తే వారిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, మేదరమెట్ల, కొరిశపాడు ఎస్సైలు మహమ్మద్ రఫీ, సురేష్ పాల్గొన్నారు.

రూ.19.50 లక్షల అభివృద్ధి పనులకు ఆమోదం

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకి పురపాలక సంఘంలో రూ.19.50 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పాలకమండలి ఆమోదం తెలిపింది. పురపాలక సమావేశం ఛైర్‌పర్సన్ లక్ష్మణబోయిన ఎస్తేరమ్మ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా నామ్ రహదారి నుంచి చెక్‌పోస్టు కేంద్రం వరకు రహదారి పక్కన జానికి రూ.లక్షలు, కాశాసిపాలెం రంగనాయకస్వామి గుడి నుంచి నంబూరిపాలెం వరకు రూ.4.50 లక్షలు, 14వ వార్డులో పాత రెవెన్యూ కార్యాలయం నుంచి తన్నీరు అంజిబాబు ఇంటి వరకు రూ. 5 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలకమండలి తీర్మానించింది. బెల్లంకొండ వరదయ్యకాలనీ వద్ద రూ.3.25 లక్షలు ఖర్చు చేసేందుకు నిర్ణయించారు. మొత్తం 12 అంశాలను అజెండాలో పొందుపరచగా ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించారు. ఒకటో వార్డు కౌన్సిలర్ కొత్త గోర్ల వెంకటసుబ్బారావు మాట్లాడుతూ వార్డుల హద్దుల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

తప్పిపోయిన చిన్నారి.. తల్లిదండ్రులకు అప్పగింత

చిన్నారితో తల్లి, పోలీసులు

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: తప్పిపోయిన చిన్నారిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన పట్టణంలో సోమవారం వెలుగు చూసింది. జె.పంగులూరు గ్రామానికి చెందిన రాజ్ కిరణ్ దంపతులు, బంధువులు కలిసి ఇంట్లో జరిగే శుభ కార్యక్రమానికి కావాల్సిన దుస్తులు కొనుగోలుకు స్థానిక మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్‌కి వచ్చారు. ఈక్రమంలో చిన్నారి ఆరాధ్య వారి దగ్గర నుంచి తప్పిపోగా, గుర్తించిన ఓ దుకాణం యజమాని ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. వారు చిన్నారి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇదే సమయంలో శక్తి టీం బృందం పాప తల్లిదండ్రుల కోసం గాలింపు చేపట్టింది. శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు బాలిక కుటుంబ సభ్యుల కనిపించగా ఆయన వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సీఐ సుబ్బారావు సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

కొత్తపేట పంచాయతీ పునర్విభజన రద్దు

వేటపాలెం, న్యూస్‌టుడే: కొత్తపేట పంచాయతీలోని పెద్ద సంఘం, రోశయ్య కాలనీలు పాపాయిపాలెం పంచాయతీలో విలీనం, ఎస్ఎల్ఎస్ కాలనీ, క్రిస్టల్ కాలనీలను కొత్తగా పంచాయతీ ఏర్పాటు చేస్తున్న ఉత్తర్వుల పంచాయతీగా కలుపుతూ 2019లో పునర్విభజన చేశారు. ఇది శాస్త్రీయంగా జరగలేదని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ ప్రక్రియను రద్దు చేసింది. దీంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కొత్తపేట పంచాయతీ గతంలో మాదిరిగానే కొనసాగుతుందని సోమవారం జీవో నంబరు 85 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది.

శ్రీరాముడి విగ్రహాన్ని తాకిన సూర్యకిరణాలు

బల్లికురవ, న్యూస్‌టుడే: మండలంలోని కొత్తపాలెం సీతారాముల దేవాలయంలో సోమవారం ఉదయం సూర్య కిరణాలు రాములవారి మూలవిరాట్‌ను తాకాయి. మూలా నక్షత్రం, దక్షిణాయనం ప్రారంభం రోజున ఇలా జరగటం విశేషమని ప్రధానార్చకుడు సుబ్బాచార్యులు తెలిపారు.

సమస్యలు గుర్తించండి... పరిష్కరిద్దాం

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలోని సమస్యలు గుర్తించాలని ఇంజినీరింగ్ అధికారులను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆదేశించారు. వీటిని ప్రాధాన్యక్రమంలో పరిష్కరిద్దామని చెప్పారు. అభివృద్ధి చేయడానికి తాను ఎప్పుడు సిద్ధమేనని, అందరు కలిసి కట్టుగా ఉండాలన్నారు. సోమవారం ఛైర్మన్ మించాల సాంబశివరావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఆయన ఎక్స్ అఫిషియో సభ్యుడిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు పొత్తిశెట్టి సురేష్, బీమతర్ల బాలకృష్ణ, బొగిల జైసన్‌బాబు, బత్తుల అనిల్ కుమార్,

కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొండయ్య

కో-ఆప్షన్ సభ్యుడు హుమాయూన్ కబీర్ విన్నవించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, కుండేరు ఆధునికీకరణ, పర్యాటక రంగం అభివృద్ధిపై ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు కొన్నిపర్తి అప్పల అరుణ, సల్లూరి సత్యానందం, గుంటూరు ప్రభాకరరావు తదితరులు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అజెండాలో 35 అంశాలు పొందుపరచగా 21, 22, 32లో 1,2,3 అంశాలు తప్ప మిగిలిన వాటిని సభ ఆమోదించింది. కమిషనర్ అబ్దుల్ రషీద్, డీఈ రమురావు పాల్గొన్నారు.

రైతులకు అండగా ఉంటా

చీరాల, న్యూస్‌టుడే: రైతులకు ఎల్లప్పుడు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. సోమవారం తోటవారిపాలెం ఎత్తిపోతల పథకం వద్ద మీట నొక్కి మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు.

తితిదే కల్యాణ వేదిక ముస్తాబు

నూతలపాడులో రూ.3.5 కోట్లతో నిర్మాణం

పర్చూరు(మార్టూరు), న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం భారీ వితరణ.. గ్రామస్థుల సహకారంతో ఆర్థిక చేయూత వెరసి.. పల్లెవాసుల వివాహాది వేడుకల కోసం నిర్మించిన నూతన కల్యాణ మండపం ప్రారంభానికి ముస్తాబైంది. పర్చూరు మండలం నూతలపాడులో రూ.3.50 కోట్లతో మండపాన్ని అన్ని హంగులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో గ్రామస్థుల ప్రోత్సాహం (మ్యాచింగ్ గ్రాంట్)గా రూ.50 లక్షలు, తితిదే రూ.2 కోట్లను వెచ్చించగా మిగిలిన మొత్తాన్ని దాతలు సమకూర్చారు. ఇందుకోసం ఎకరా భూమిని స్థానికులు కల్యాణ మండపం కోసం విరాళం చాటారు. 2023లో నిర్మాణానికి భూమి పూజ చేయగా అక్టోబర్ 3వతేదిన ప్రారంభించనున్నట్లు కల్యాణ మండపం కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ టి.కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పలువురు ఎమ్మెల్యేలు విచ్చేయనున్నట్లు చెప్పారు. దీనికి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

కల్యాణ మండపం

వేడుక సజావుగా నిర్వహించుకోండి

జె.పంగులూరు, న్యూస్‌టుడే: దేవాదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారం ఇరువర్గాల సామరస్యంగా నడుచుకొని దసరా రోజు పార్వేట, గ్రామోత్సవం సజావుగా నిర్వహించుకోవాలని డీఎస్పీ మొయిన్, ఆర్డీవో చంద్రశేఖరనాయుడు సూచించారు. తహసీల్దారు కార్యాలయంలో నూజిళ్లపల్లిలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో నెలకొన్న వివాదంపై చందలూరు, నూజిళ్లపల్లి గ్రామాలకు చెందిన స్వస్తి వాచకపురుడు, ఆర్యుడు, నూజిళ్లపల్లి గ్రామస్థులతో సోమవారం చర్చించారు. అమ్మవారి గుడిలో పూర్వం నుంచి పార్వేట, గ్రామోత్సవం నిర్వహించేవారు. పార్వేటను చందలూరు గ్రామానికి చెందిన స్వస్తి వాచకులు, గ్రామోత్సవాన్ని నూజిళ్లపల్లి గ్రామానికి చెందిన ఆర్యుడులు జరిపేవారు. కాలక్రమంలో వీటి నిర్వహణలో వివాదం తలెత్తడంతో పలేళ్లగా రెండూ చేయడంలేదు. ఉత్సవాలు నిర్వహించాలని గ్రామస్థులు దేవాదాయ శాఖ అధికారులను కోరారు. ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని గత ఏడాది ఈవో ప్రకటన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఈవో విషయాన్ని వివరిస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఉత్తరంలో ఇరు వర్గాలు ఎవరి విధులు వారు నిర్వహించాలని ఈ నెల 10న గుంటూరు దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఆర్యుడులు హైకోర్టును ఆశ్రయించగా వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈనేపథ్యంలో డీఎస్పీ, ఆర్డీవోలు ఇరువర్గాలతో చర్చించారు. అనంతరం నూజిళ్లపల్లిలోని దేవస్థానాన్ని పరిశీలించారు. వీరి వెంట తహసీల్దారు శింగారావు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్సై వినోద్‌బాబు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

వీణాపాణి.. జ్ఞానప్రదాయిని

చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం అమ్మవారు జ్ఞానప్రదాయిని, వాగ్దేవి.. చదువుల తల్లి సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు. పలు చోట్ల చిన్నారులు, విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. - న్యూస్‌టుడే బృందం

అద్దంకి చక్రపాణికాళేశ్వరంలో.. వేపగుంట రెడ్డిగారి పందిరిలో.. కొండాయపాలెంలో.. కొరిశపాడు మండలంలో.. మార్టూరు మండలం బొబ్బేపల్లెలో.. మార్టూరు మండలం వలపర్లలో.. పర్చూరులో.. అద్దంకి పోలేరమ్మ ఆలయంలో..

చీరాల నగరిలో సరస్వతిగా.. ముప్పవరంలో..

108 మంది మహిళలతో పూజ

వేటపాలెం, న్యూస్‌టుడే: దేవీ నవరాత్రుల్లో భాగంగా కన్యకాపరమేశ్వరి ఆలయంలో సోమవారం వాసవీ మహిళా సంఘం ఆధ్వర్యంలో 108 మందితో సువాసిని పూజ నిర్వహించారు.

భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలోని విఠల్‌నగర్‌కి చెందిన దానమ్మ తన భర్త గుండెమడుగుల జస్వంత్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఒకటో పట్టణ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. పెళ్లి అయిన సమయం నుంచి ఏదో ఒక సాకుతో నిత్యం మద్యం తాగి వచ్చి కొడుతున్నాడని, కొన్నాళ్లుగా ఇంటికి రావడంలేదని, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్సై బ్రహ్మేశ్వరనాయుడు తెలిపారు.

జీఎస్టీపై అవగాహన

పర్చూరు(మార్టూరు): కేంద్రం వివిధ రకాల వస్తువులపై తగ్గించిన జీఎస్టీతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని అదనపు ఎంపీడీవో విజయ టస్మా తెలిపారు. పర్చూరులో సోమవారం జీఎస్టీపై ప్రజల కోసం అవగాహన ర్యాలీ నిర్వహించారు.

పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం

చీరాల, న్యూస్‌టుడే: పోతుల సునీత పార్టీలో చేరడంతో పార్టీకి అదనపు బలం చేకూరిందని, అందరు కలిసి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని బాపట్ల జిల్లా అధ్యక్షుడు కె.బంగారుబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ సునీత భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా ఆ పార్టీ నాయకులతో సోమవారం బాపనమ్మ కల్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సునీత మాట్లాడుతూ పార్టీలో అందరిని కలుపుకొని క్రమశిక్షణతో పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషిచేస్తానని తెలిపారు. అంతకు ముందు ర్యాలీగా వచ్చిన ఆమెకు పూలే విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. పార్టీ పార్లమెంటు కన్వీనర్ వి.హేమంత్‌కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఎంవీ రమణారావు, కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఎస్.మణికుమార్, కుమార్, పోతుల సురేష్, ఎం.భరతకుమార్, భవాని పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సునీత

విద్యార్థికి ఆర్థిక సాయం

పర్చూరు(మార్టూరు), న్యూస్‌టుడే: యద్దనపూడి మండలం జాగర్లమూడికి చెందిన పల్లపు బాలాజీ ఇంజినీరింగ్ చదువుతూ కళాశాల ఫీజు చెల్లించేందుకు ఇబ్బంది పడుతుండగా సెంట్రల్ సహకారంతో దాత కొల్లా సాంబశివరావు రూ.40 వేల సాయం అందజేశారు. సోమవారం పర్చూరు రోటరీ క్లబ్‌లో నగదు అందజేసినట్లు క్లబ్ అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్ తెలిపారు. కోమటి ఆంజనేయులు, ఎం.శ్రీనివాసరెడ్డి, ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అవీ ఇవీ

సొసైటీల అభివృద్ధికి సహకారం

ద్రైవారావూరు (మేదరమెట్ల), న్యూస్‌టుడే: గ్రామంలో సొసైటీ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. కొరిశపాడు మండలం ద్రైవారావూరులో సొసైటీని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్రైవారావూరు సొసైటీ అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. మరింత ఉన్నతంగా ఎదిగేందుకు సభ్యులందరూ కృషి చేయాలని సూచించారు. గ్రామంలో బ్యాంకు ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. సొసైటీ అధ్యక్షుడు మద్దినేని రాఘవ స్వామి, డైరెక్టర్లు బాలినేని వీరయ్య, తొట్టెంపూడి హరిబాబు, ఉమ్మన సంగింపోనాయుడు, బాచిన బాలకోటయ్య, శ్రీనివాసరావు, ఏవో రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

యద్దనపూడి, మార్టూరు, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంత మహిళలకు మెరుగైన ఆరోగ్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకశ్రద్ధ చూపుతున్నాయని అందులో భాగంగా స్వస్థ్ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని డాక్టర్ శ్రీహర్ష తెలిపారు. మండలంలోని విజయంపాడు, చిలుకూరివారిపాలెం ప్రజలకు సోమవారం మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. మండల పంచాయతీ అధికారి శేఖర్, నాగేశ్వరరావు, సునంద మండల పంచాయతీ సిబ్బంది మహిళలు పాల్గొన్నారు. మార్టూరు మండలం కోలలపూడిలో మహిళలకు ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు.

• మార్టూరు సీహెచ్‌సీ నేతృత్వంలో నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో 250 మందికి పైగా సేవలందుకున్నారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వైద్యాధికారి అశోక్‌రెడ్డి, దేవరర్ల సందీప్, హరిబాబు, ప్రమీల, గాయత్రి, బానుచంద్రనాయుడు పాల్గొన్నారు.

నియంత్రికల అందజేత

బల్లికురవ: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఆ శాఖ ఈఈ ఎస్.మస్తానరావు అన్నారు. మండలంలోని కొమ్మినేనివారిపాలెం సబ్‌స్టేషన్‌లో సోమవారం 119 మంది రైతులకు 30 నియంత్రికలు అందజేశారు. ఎం.సురేంద్రబాబు, కె.శ్రీనివాసరావు, చింతల శ్రీనివాసరావు, చింతల వేరయ్య పాల్గొన్నారు.

దాడిపై పరస్పరం కేసులు నమోదు

అద్దంకి: పట్టణంలో ఆదివారం మద్యం మత్తులో జరిగిన దాడి ఘటనపై పరస్పరం కేసులు నమోదయ్యాయి. ఎస్సై జేపీ నాగేశ్వరరావు అందించిన సమాచారం మేరకు.. భాగ్యనగర్‌లో నివసిస్తున్న అరుణ ఆదివారం కందుకూరు రోడ్డులోని బహిరంగ ప్రదేశంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి వచ్చిన నిందితుడు సైతం తనపై దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

పారదర్శకంగా వార్డుల విభజన

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకి పురపాలక సంఘం వార్డుల విభజన పారదర్శకంగా చేసినట్లు కమిషనర్ డి.రవీంద్ర తెలిపారు. పురపాలక నోటీసు బోర్డు వద్ద వార్డుల సంఖ్యను పెంచుతూ చేసిన మార్పులు ఉంచారు. కమిషనర్ మాట్లాడుతూ 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నాటికి 20 వార్డులు ఉన్నాయని, అప్పట్లో మొత్తం ఓటర్లు 28653గా ఉన్నారని చెప్పారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆ సంఖ్య మొత్తం 27 వార్డులకు పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం పురపాలకంలో మొత్తం 31781 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అక్టోబరు 6వ తేదీలోపు వార్డుల విభజనపై అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని సూచించారు. అనంతరం తుది ముసాయిదాను ఆమోదం కోసం కలెక్టర్ కార్యాలయానికి నివేదించనున్నట్లు తెలిపారు. ప్రణాళికా విభాగం అధికారి లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. శింగరకొండపాలెంలోని దక్షిణం గల గృహాలన్నీ మున్సిపల్ పరిధిలోనివేనని, ఓటర్లు మాత్రం ఆ పంచాయతీలో ఉన్నారన్నారు. వారు కావాలంటే అద్దంకి పురపాలక సంఘంలో ఓటర్లుగా నమోదు కావచ్చని చెప్పారు. ఎక్కడో ఒకచోట మాత్రమే ఉండాలన్నారు.


ముసాయిదా విడుదల చేస్తున్న కమిషనర్, ప్రణాళికా విభాగం సిబ్బంది

సంఘటితంగా విగ్రహం ఏర్పాటు చేసుకోండి

మార్టూరు, న్యూస్‌టుడే: గ్రామస్థులు సంఘటితంగా మెలిగి అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని బాపట్ల ఆర్డీవో గ్లోరియా, డీఎస్పీ రామాంజనేయులు కోరారు. మండలంలోని దేగరమూడిలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో నెలకొన్న వివాదంపై సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీయులంతా పార్టీలకతీతంగా సంఘటితమై విగ్రహాన్ని నెలకొల్పాలని సూచించారు. ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వివిధ సంఘాల నాయకులు, పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం అధికారులపై వచ్చిన అభియోగాలను విచారించి, చర్యలు చేపడతామని అధికారులు చెప్పారు. తహసీల్దార్ ప్రశాంతి, సీఐ శేషగిరి రావు పాల్గొన్నారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రాంతీయ కార్యాలయం, ఒంగోలు,
ఆంజనేయ కాంప్లెక్స్, భాగ్యనగర్, 2వ లేన్, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001.

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002లో రూలు 8 ప్రొవిజన్‌తో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 ప్రకారం స్థిరాస్తుల ఇ-వేలం అమ్మకం ప్రకటన.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి తనఖా పెట్టిన / ఛార్జ్ చేసిన, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత అధికారిచే స్వాధీనం చేసుకున్న దిగువ తెలిపిన స్థిరాస్తులు దిగువ వివరించిన ఋణగ్రహీత(లు)/ హామీదారు(లు) నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్)కు రావల్సిన బకాయి దానిపై తదుపరి వడ్డీ మరియు ఛార్జీలు, వ్యయాలతో కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు "ఎక్కడ ఎలా ఉన్నదో అలాగే" "అక్కడ ఏమి ఉన్నదో అదే" మరియు "అక్కడ ఏది ఉన్నా" పద్ధతిలో తేది. 15.10.2025న ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా విక్రయించబడుతుందని ముఖ్యంగా దిగువ వివరించిన ఋణగ్రహీత(లు) మరియు హామీదారు(లు)కు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలంగా నోటీసు జారీచేస్తూ తెలియజేయడమైనది. ధరావత్తు & రిజర్వు ధర వివరములు దిగువున తెలుపబడినవి.

ఇ-వేలం తేది & సమయం: 15.10.2025, ఉ॥ 12.00 గం.ల నుండి సా॥ 5.00 గం.ల వరకు
(అమ్మకం ముగిసేవరకు ప్రతి 10 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)

దర్శి బ్రాంచ్ — బ్రాంచ్ మేనేజర్: శ్రీ పి వి వి ఎస్ ఎన్ మూర్తి — ఫోన్ నెం. 81794 53717

1 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) మెస్సర్స్ శ్రీ అంజనీపుత్ర ఎడ్యుకేషనల్ సొసైటి, దర్శి, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు సెక్రటరీ మరియు కరస్పాండెంట్, శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి, సత్రం వీధి, దర్శి. 2) శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి, తండ్రి : ఇ.బ్రహ్మారెడ్డి - సెక్రటరీ కరస్పాండెంట్ చిరునామా : ఇ.సి.ఆర్. మోడల్ గ్రామం, చింతలపాలెం రోడ్, దర్శి-523247. 3) శ్రీ మూలే గోపాల్ రెడ్డి, తండ్రి : రత్తయ్య, ట్రెజరర్, చిరునామా : 14-215/1, అద్దంకి రోడ్, ఆటో నగర్, దర్శి-523247. 4) శ్రీ ఇస్తలమూడి రాజారామిరెడ్డి, తండ్రి : ఇ.బ్రహ్మారెడ్డి, ప్రెసిడెంట్, చిరునామా : 14-185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 5) శ్రీ ఇస్తలమూడి బ్రహ్మారెడ్డి, తండ్రి : సుబ్బారాయుడు, ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14-185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 6) శ్రీమతి ఇస్తలమూడి రమణమ్మ, భర్త : ఇ.బ్రహ్మారెడ్డి - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14-185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 7) శ్రీమతి మూలే శ్యామల, భర్త : మూలే గోపాల్ రెడ్డి - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14-215/1, అద్దంకి రోడ్, ఆటో నగర్, దర్శి-523247. 8) శ్రీమతి ఇస్తలమూడి రాగలత, భర్త : ఇస్తలమూడి చెన్నారెడ్డి - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : ఇ.సి.ఆర్. మోడల్ గ్రామం, చింతలపాలెం రోడ్, దర్శి-523247. 9) శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి, తండ్రి : సుబ్బారాయుడు - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : ఇ.సి.ఆర్. మోడల్ గ్రామం, చింతలపాలెం రోడ్, దర్శి-523247. 10) శ్రీమతి కొమరనేని మాధవి హరిత, భర్త : శ్రీ ఇస్తలమూడి రాజారామిరెడ్డి - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14-185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 11) శ్రీ రావి సూరిబాబు, తండ్రి : శ్రీ రామారావు, గరికపాలెం గ్రామం, కాకుమాను మండలం, గుంటూరు జిల్లా.
డిమాండ్ నోటీసు తేది : 02.05.2022 — స్వాధీనత నోటీసు తేది : 17.08.2022
బకాయి మొత్తం: రూ.2,52,46,682/- (అక్షరాల రెండు కోట్ల యాభై రెండు లక్షల నలభై ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.
స్థిరాస్తుల వివరములు : ఆస్తి నెం.1: ప్రకాశం జిల్లా, దర్శి మండలం మరియు గ్రామం, పోతవరం రోడ్డు, చలివేంద్రం, సర్వే నెం.216/2 216/3 లలోని 18392 చ.గ.ల విస్తీర్ణం గల భూమి మరియు స్కూల్ భవనము టైటిల్ డీడ్స్ సమాన నిష్పత్తిలో తనఖా ఉంచబడిన మెస్సర్స్ శ్రీ అంజనీపుత్ర ఎడ్యుకేషనల్ సొసైటీ వారికి చెందినది. (దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్టర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.368/2001, తేది.30-03-2001 మరియు దస్తావేజు నెం.369/2001, తేది.30-03-2001 ప్రకారం) హద్దులు : తూర్పు: సర్వే నెం.216/4 లోని దర్శి - అంజనీపుత్ర ఎడ్యుకేషనల్ సొసైటీ, సెక్రటరీ మరియు కరస్పాండెంట్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్తలమూడి చెన్నారెడ్డి గారి స్థలము, దక్షిణం: దారం లక్ష్మీరెడ్డి గారి భూమి, పడమర : వీరం రెడ్డి సుబ్బారెడ్డి గారి భూమి, ఉత్తరం : సావిత్రమ్మ గారి భూమి.
రిజర్వు ధర: రూ. 4,42,43,000/- ధరావత్తు: రూ. 44,24,300/- బిడ్ పెంపుదల: రూ. 4,42,430/-
ఆస్తి నెం.2: ప్రకాశం జిల్లా, దర్శి మండలం మరియు గ్రామం, ఇసిఆర్ వెంచర్‌కు తూర్పు వైపున సమీప డోర్ నెం.14-410, సర్వే నెం.340/3ఎ వద్ద 203.28 చ.గ.ల విస్తీర్ణం గల సెమీ-అర్బన్ రెసిడెన్షియల్ ఖాళీ స్థలము మరియు అందలి రెసిడెన్షియల్ గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ భవనము సమాన నిష్పత్తిలో తనఖా ఉంచిన టైటిల్ డీడ్స్ శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి గారికి చెందిన ఆస్తి.(దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్టర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.1710/2014, తేది.01-07-2014 ప్రకారం) హద్దులు : తూర్పు: రోడ్డు, దక్షిణం: పిచ్చల లక్ష్మీనారాయణ రెడ్డి మరియు ఇతరుల స్థలము, పడమర: గోగు వెంకయ్య గారి భూమి, ఉత్తరం: ప్లాటు నెం.06 లోని పి.వెంకట రెడ్డి గారి స్థలము.
రిజర్వు ధర: రూ. 29,67,000/- ధరావత్తు: రూ. 2,96,700/- బిడ్ పెంపుదల: రూ. 29,670/-
ఆస్తి నెం.3: ప్రకాశం జిల్లా, దర్శి మండలం, చింతలపాలెం, ఇసిఆర్ మోడల్ గ్రామం, వార్డు నెం.14, సర్వే నెం.726/1, 726/2 వద్ద 4 ప్లాట్ నెం.లు. 36, 37, 73, 74తో (ప్రతి ప్లాట్ విస్తీర్ణం 165 చ॥గ॥ల) 660.00 చ॥గ॥ల విస్తీర్ణంలో సమాన నిష్పత్తిలో తనఖా ఉంచిన టైటిల్ డీడ్స్ సెమీ-అర్బన్ నివాస ఖాళీ స్థలము మరియు అందుగల నివాస క్రింది అంతస్తు భవనం శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి గారికి చెందినది.(దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్టర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.4917/2018, తేది.12.07.2018 మరియు రెండవ దస్తావేజు నెం.4928/2018, తేది.12.07.2018 ప్రకారం). హద్దులు: తూర్పు: 33 అ॥ వెడల్పు రోడ్డు-ఈ వైపు 66 అ॥, దక్షిణం : 33 అ॥ వెడల్పు రోడ్డు -ఈ వైపు 90 అ॥, పడమర : 33 అ॥ల వెడల్పు రోడ్డు-ఈ వైపు 66 అ॥, ఉత్తరం : ప్లాట్ నెం.35 మరియు 75 యొక్క స్థలం-ఈ వైపు 90 అ॥.
రిజర్వు ధర: రూ. 73,67,000/- ధరావత్తు: రూ. 7,36,700/- బిడ్ పెంపుదల: రూ. 73,670/-
ఆస్తి నెం.4: చింతలపాలెం గ్రామమునకు దక్షిణ ముఖంగా, దర్శి, ఇసిఆర్ మోడల్ గ్రామం, వార్డు నెం.14, సర్వే నెం.726, సబ్ డివిజన్ చేసిన తరువాత 726/5బి వద్ద ప్లాట్ నెం.లు. 389, 390, 420, 421తో 1215.48 చ॥గ॥ల విస్తీర్ణంతో సమాన నిష్పత్తిలో తనఖా ఉంచిన టైటిల్ డీడ్స్ సెమీ అర్బన్ నివాస డిటిసిపి వారు ఆమోదించిన 4 ఖాళీ ప్లాట్స్ శ్రీమతి మూలే శ్యామల భర్త: మూలే గోపాలరెడ్డి గారికి చెందినది. (దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్టర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.3931/2015, తేది.16.07.2015 ప్రకారం).
ఐటమ్ ఎ: ప్లాట్ నెం.389నకు హద్దులు: తూర్పు : ప్లాట్ నెం.421 యొక్క స్థలం-ఈ వైపు 33 అ॥, దక్షిణం: ప్లాట్ నెం.390 యొక్క స్థలం (ఐటమ్ నెం.బి)-ఈ వైపు 70 అ॥, పడమర: 33 అ॥ల రోడ్డు-ఈ వైపు 33 అ॥, ఉత్తరం: ప్లాట్ నెం.388 యొక్క స్థలం-ఈ వైపు 70 అ॥. ఈ పై హద్దులలో ప్లాట్ నెం.389 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 256.66 చ॥గ॥ల. ఐటమ్ బి: ప్లాట్ నెం.390నకు హద్దులు : తూర్పు: ప్లాట్ నెం.420 యొక్క స్థలం-ఈ వైపు 33 అ॥, దక్షిణం: 33 అ॥ల రోడ్డు -ఈ వైపు 70 అ॥, పడమర: 33 అ॥ల రోడ్డు-ఈ వైపు 33 అ॥, ఉత్తరం: ప్లాట్ నెం.389 యొక్క స్థలం (ఐటమ్ నెం.ఎ) -ఈ వైపు 70 అ॥. ఈ పై హద్దులలో ప్లాట్ నెం. 390 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 256.66 చ॥గ॥ల. ఐటమ్ సి: ప్లాట్ నెం.420నకు హద్దులు: తూర్పు: 40 అ॥ల రోడ్డు-ఈ వైపు 35.90 అ॥, దక్షిణం: 33 అ॥ల రోడ్డు -ఈ వైపు 100.90 అ॥, పడమర: ప్లాట్ నెం.390 యొక్క స్థలం (ఐటమ్ నెం.బి)-ఈ వైపు 33 అ॥, ఉత్తరం: ప్లాట్ నెం.421 యొక్క స్థలం (ఐటమ్ నెం. డి) -ఈ వైపు 87 అ॥. ఈ పై హద్దులలో ప్లాట్ నెం.420 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 358.47 చ॥గ॥ల. ఐటమ్ డి: ప్లాట్ నెం.421నకు హద్దులు: తూర్పు: 40 అ॥ల రోడ్డు-ఈ వైపు 35.90 అ॥, దక్షిణం: ప్లాట్ నెం.420 యొక్క స్థలం (ఐటమ్ నెం. సి)-ఈ వైపు 87 అ॥, పడమర: ప్లాట్ నెం. 389 యొక్క స్థలం (ఐటమ్ నెం. ఎ)-ఈ వైపు 33 అ॥, ఉత్తరం: ప్లాట్ నెం.422 యొక్క స్థలం -ఈ వైపు 73 అ॥. ఈ పై హద్దులలో ప్లాట్ నెం. 421 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 343.69 చ॥గ॥ల.
రిజర్వు ధర: రూ. 45,45,000/- ధరావత్తు: రూ. 4,54,500/- బిడ్ పెంపుదల: రూ. 45,450/-

చీమకుర్తి-3 బ్రాంచ్ — బ్రాంచ్ మేనేజర్: శ్రీ బత్తుల రంజన్ — ఫోన్ నెం. 80887 83495

2 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) M/s. సాయి సూర్య రాడ్ రీకండీషన్ వర్క్స్, ప్రొప్రయిటర్: యస్‌కె. మౌలాలి, గంగా వే బ్రిడ్జ్ ఎదురుగా, కర్నూలు రోడ్డు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా., 523226. 2. శ్రీ యస్‌కె. మౌలాలి (మరణించిన వారు), తండ్రి: బాబుల్ సాహెబ్, పిడతలపూడి రోడ్డు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా., 523226. అతని ప్రాతినిధ్యం వహిస్తున్న చట్టపరమైన వారసులు: 1) శ్రీమతి షేక్ ఖాజాబీ (భార్య), డి.నెం. 7-435/ఎం, గాంధీనగర్, రెవెన్యూ వార్డ్ 7, చీమకుర్తి-523226. 2) శ్రీమతి షేక్ రిజ్వానా (కుమార్తె), ఫ్లాట్: 304, బి బ్లాక్, శ్రీ కల్కి గార్డెన్స్, రామకృష్ణనగర్, ప్రైజం హాస్పిటల్ లైన్, మదీనా నగర్, హైదరాబాద్, తెలంగాణ-500050. 3) శ్రీమతి షేక్ హసీనా (కుమార్తె), సుమతి శ్రీ సన్‌షైన్, చర్చి దగ్గర, క్రాంతి నగర్, రోడ్ నెం: 6, మల్లంపేట, బాచుపల్లి - 500090. 3. శ్రీ గొల్లపూడి చిన్నబ్బాయి, తండ్రి: బుల్లి కోటయ్య, డి.నెం. 7-407-3, చీమకుర్తి, ప్రకాశం జిల్లా. 523226.
డిమాండ్ నోటీసు తేది : 28.04.2021, — స్వాధీనత నోటీసు తేది : 27.10.2021
బకాయి మొత్తం: రూ.13,92,033/- (అక్షరాల పదమూడు లక్షల తొంభై రెండు వేల ముప్పై మూడు రూపాయలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.
స్థిరాస్తి వివరములు : ప్రకాశం జిల్లా, చీమకుర్తి, పొదిలి రోడ్, ఒంగోలు, పెట్రోల్ అవుట్‌లెట్ల దగ్గర, ప్లాట్ నెం. 12, డి.నెం. 1-214 (1), అసెస్‌మెంట్ నెం. 6299, సర్వేనెం. 237 లో 3000.00 చ॥అ॥ల లేదా 333.33 చ॥గ॥ల విస్తీర్ణంలో భూమి మరియు యావత్తు ఆస్తి శ్రీ యస్‌కె. మౌలాలి గారికి చెందినది. హద్దులు: తూర్పు: ప్లాట్ నెం. 7 లో చలువాడి బద్రి నారాయణ, దక్షిణం: 25 అ॥ల రోడ్డు, పడమర: 30 అ॥ల రోడ్డు, ఉత్తరం: ప్లాట్ నెం: 11. (రిజిస్టర్డ్ డాక్. నెం. 605/2009) (ల్యాటిట్యూడ్: 15.35197N & ల్యాంగ్‌ట్యూడ్: 79.50510E).
గమనిక: రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెం. 605/2009 ప్రకారం 333.33 చ॥గ॥, ఆమోదించబడిన ప్లాన్ ప్రకారం 334.88 చ॥గ॥ల, ప్యానెల్ వాల్యుయర్ (LVR తేదీ 08.08.2024)చే భౌతిక కొలతల ప్రకారం 306.47 చ॥గ॥ విస్తీర్ణంలో స్థలం.
రిజర్వు ధర: రూ. 20,02,000/- ధరావత్తు: రూ. 2,00,200/- బిడ్ పెంపుదల: రూ. 20,020/-

సిఎస్ఆర్ శర్మ కాలేజ్ బ్రాంచ్ — బ్రాంచ్ మేనేజర్: శ్రీ ఎమ్. శివకుమార్ రెడ్డి — ఫోన్ నెం. 85538 51234

3 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) శ్రీ దండె సురేంద్ర, తండ్రి. కృష్ణ, డి.నెం.2-1-192, మూడు విగ్రహాల దగ్గర, గద్దలగుంట, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001. 2) శ్రీమతి దండె శ్రీదేవి, భర్త. సురేంద్ర, డి.నెం. 2-1-192, మూడు విగ్రహాల దగ్గర, గద్దలగుంట, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001.
డిమాండ్ నోటీసు తేది : 05.04.2021, స్వాధీనత నోటీసు తేది : 18.09.2021 బకాయి మొత్తం: రూ.16,34,705/- (అక్షరాల పదహారు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల ఐదు రూపాయలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.
స్థిరాస్తి వివరములు : ప్రకాశం జిల్లా, ఒంగోలు, గద్దలగుంట, డి.నెం.2-1-297, బ్లాక్ నెం.12, వార్డు నెం.1, సర్వే నెం.638 వద్ద గల విస్తీర్ణం 104.88 చ॥గ॥లలోని ప్లింత్ ఏరియా 700 చ॥అ॥లతో భూమి మరియు భవనం శ్రీ దండె సురేంద్ర గారికి చెందినది. హద్దులు : తూర్పు : 15 అ॥ల రోడ్డు, పడమర : తోట కోటయ్య గారి ఇల్లు, ఉత్తరం : ఒగిరాల లక్ష్మమ్మ గారి ఆస్తి, దక్షిణం : దండె అంకబాబు గారి ఆస్తి. (దస్తావేజు నెం.3377/2016, తేది.04.05.2006) లాటిట్యూడ్ : 15.50068, లాంగిట్యూడ్ : 80.03420).
రిజర్వు ధర: రూ. 15,69,000/- ధరావత్తు: రూ. 1,56,900/- బిడ్ పెంపుదల: రూ. 15,690/-

4 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) మెస్సర్స్ కరుణశ్రీ సైంటిఫిక్ కెమికల్స్ కో., ప్రొప్రయిటర్ : శ్రీ బుట్టి రమేష్ బాబు, షాప్ నెం.7, రత్నం గోల్డెన్ టవర్స్, నార్త్ బైపాస్ రోడ్డు, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001. 2) శ్రీ బుట్టి రమేష్ బాబు, తండ్రి. సుబ్బయ్య, ఇంటి నెం.10-65, పమిడిపాడు గ్రామం, కొరిసపాడు మండలం, ప్రకాశం జిల్లా-523213. 3) శ్రీ మురికిపూడి వెంకటేశ్వర్లు, తండ్రి. చంద్రయ్య, ఇంటి నెం.6-69, రాచపూడి గ్రామం, కొరిసపాడు మండలం, ప్రకాశం జిల్లా-523286.
డిమాండ్ నోటీసు తేది : 05.04.2021, — స్వాధీనత నోటీసు తేది : 18.09.2021
బకాయి మొత్తం: రూ.29,76,417/- (అక్షరాల ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల పదిహేడు రూపాయలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.
స్థిరాస్తి వివరములు : ప్రకాశం జిల్లా, ఒంగోలు, శ్రీ నగర్, నార్త్ బైపాస్ రోడ్డు, రత్నం గోల్డెన్ టవర్స్, డి.నెం.6-27(38) ఓఆర్ఎస్ నెం.389/1బి1, 389/1బి2 వద్ద గల విస్తీర్ణం 26.66 చ॥గ॥లలోని అర్బన్ ఆస్తి - స్థలం షాప్ (కమర్షియల్ కాంప్లెక్స్‌లోని షాప్) శ్రీ బుట్టి రమేష్ బాబు, తండ్రి. సుబ్బయ్య గారికి చెందినది. హద్దులు : ఉత్తరం : బాల్కనీ కొరకు 4' వెడల్పు దారి, దక్షిణం : పెనుబోతు కమలాకర్ గారికి అమ్మిన ఆస్తి, తూర్పు : ఎన్‌హెచ్-5 సర్వీస్ రోడ్డు, పడమర : గట్టిబోయిన నరసింహారావు గారి స్థలం. (దస్తావేజు నెం.726/2016, తేది.29.01.2016) లాటిట్యూడ్ : 15.51787, లాంగిట్యూడ్ : 80.03884)
రిజర్వు ధర: రూ. 7,93,000/- ధరావత్తు: రూ. 79,300/- బిడ్ పెంపుదల: రూ. 7,930/-

మేదరమెట్ల బ్రాంచ్ — బ్రాంచ్ మేనేజర్: శ్రీ కె. మహేష్ బాబు — ఫోన్ నెం. 91609 90991

5 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) శ్రీ అడుసుమల్లి వెంకట నరసయ్య (ఋణగ్రహీత), తండ్రి: సుబ్బారావు, ఇంటి డి.నెం. 9-12, 9వ వార్డు, మేదరమెట్ల, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్-523212. (2). శ్రీమతి అడుసుమల్లి శివ నాగ మల్లేశ్వరి(సహ-ఋణగ్రహీత), భర్త: వెంకట నరసయ్య, ఇంటి డి.నెం. 9-12, 9వ వార్డు, మేదరమెట్ల, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్-523212.
డిమాండ్ నోటీసు తేది : 25.09.2024, — స్వాధీనత నోటీసు తేది : 11.12.2024
బకాయి మొత్తం: రూ.21,18,567/- (అక్షరాల ఇరవై ఒక్క లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.
స్థిరాస్తి వివరములు : బాపట్ల జిల్లా, కొరిసపాడు మండలం, మేదరమెట్ల, బొడ్డువానిపాలెం, మేదరమెట్ల గ్రామ సర్వే నెం. 595, పాత డోర్ నెం. 9-147, కొత్త డోర్ నెం. 16-102, శ్రీ అడుసుమల్లి వెంకట నరసయ్య మరియు శ్రీ అడుసుమల్లి శివ నాగ మల్లేశ్వరి గారికి చెందిన 50 చ॥గ॥ లేదా 41.80 చ॥మీ॥ స్థలం మరియు అందులోని ఆర్‌సిసి రూఫ్డ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ (క్రింద & మొదటి అంతస్తు) యావత్తు ఆస్తికి హద్దులు: ఉత్తరం: గంధంశెట్టి వెంకటేశ్వర్లుతో గల ఉమ్మడి ప్రహరీ గోడ, తూర్పు: కర్నాటి పార్థసారథి యొక్క ఇల్లు, పడమర: పల్లేటి సుజాత గారి ఇల్లు, దక్షిణం: బజారు.
గమనిక:- తేది.13.06.2003 నాటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెం.694/2023 ప్రకారం భూమి & భవనం విస్తీర్ణం 50.00 చ॥గ॥లు లేదా తేది.17.06.2020 నాటి MODT 1816/2020 & భౌతిక కొలతల ప్రకారం స్థలం విస్తీర్ణం 70.83 చ॥గ॥లు (ఇప్పటికే పేపర్ ప్రచురణ ద్వారా తెలియజేయబడింది (ఈనాడు & ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్) ప్రచురణ సవరణ తేది.24.09.2025).
రిజర్వు ధర: రూ. 23,00,000/- ధరావత్తు: రూ. 2,30,000/- బిడ్ పెంపుదల: రూ. 23,000/-

బ్యాంకుకు తెలిసినంతవరకు ఆస్తిపై ఎటువంటి తాకట్టు ఋణభారాలు లేవు. (1) ఆన్‌లైన్ ఇ-వేలం వెబ్‌పోర్టల్ / వెబ్‌సైట్ https://baanknet.com ద్వారా నిర్వహించబడును. (2) రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ మరియు బిడ్డింగ్ రూల్స్ కొరకు మరియు అమ్మకం నియమ నిబంధనల కొరకు https://baanknet.com దర్శించండి మరియు లాగిన్ & రిజిస్ట్రేషన్ కొరకు వెబ్‌సైట్ హోమ్‌పేజీలో "బయ్యర్ రిజిస్ట్రేషన్" లింక్‌ను దయచేసి క్లిక్ చేయండి. (3) ఇ-వేలం అమ్మకం యొక్క నియమ నిబంధనల కొరకు బ్యాంకు వారి వెబ్‌సైట్: www.unionbankofindia.co.in లో లభిస్తాయి.

తేది : 29.09.2025
స్థలం: ఒంగోలు
సం/- ఛీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, ఒంగోలు

(c) eenadu

బాపట్ల

•బాపట్ల •రేపల్లె •వేమూరు

విగ్రహాన్ని ఈవోకు ఇస్తున్న దాత నాగవల్లి

అయ్యప్పస్వామి పంచలోహ విగ్రహం అందజేత

కావూరు (చెరుకుపల్లి గ్రామీణ): మండలంలోని కావూరు గంగాపార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయానికి దాతలు అయ్యప్పస్వామి పంచలోహ విగ్రహాన్ని అందజేశారు. గ్రామానికి చెందిన మండలపు చంద్రశేఖర్ ప్రసాద్ భార్య నాగవల్లి విగ్రహాన్ని సోమవారం ఈవో శ్రీనివాసబాబు, అర్చకుడు మారుతీలకు అందజేశారు. ఆలయం వద్ద అయ్యప్ప మాలధారులు పీఠం ఏర్పాటు చేసుకుని మండల దీక్షలు చేస్తున్నారని, వారు పూజలు, అభిషేకాలు చేసుకునేందుకు విగ్రహాన్ని చేయించినట్లు దాత తెలిపారు.

సామూహిక అక్షరాభ్యాసాలు

చందోలు(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: పిట్టలవానిపాలెం మండలం చందోలు శ్రీబండ్లమ్మ దేవస్థానంలో సోమవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఈవో ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ అమ్మ వారి మూలా నక్షత్రం, సరస్వతి పూజను పురస్కరించుకుని 224 మంది చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించామన్నారు. దాతలు చెన్నైకి చెందిన తెల్లబాటి శ్రీనివాసరావు, రమేష్ చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు, పలకలు, పెన్సిళ్లు అందజేశారు.

అక్షరాభ్యాసంలో పాల్గొన్న చిన్నారులు, తల్లిదండ్రులు

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

బాపట్ల : 80085 73141, రేపల్లె : 80085 73136, వేమూరు: 91107 83738

? పెదపల్లి శివారు దేవరకొండపాలెంలో వీధి దీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్నాం. గ్రామం చుట్టూ వరి చేలు ఉండటంతో విషకీటకాలు రోడ్డుపైకి వస్తున్నాయి. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడుతున్నాం. **-గ్రామస్థుడు, దేవరకొండపాలెం.** ✔ వెలగని దీపాలను తొలగించి వాటి స్థానంలో కొత్త బల్బులు ఏర్పాటు చేయిస్తా. **- దోగేంద్ర, కార్యదర్శి, పెదపల్లి.** – నగరం, న్యూస్‌టుడే

? పట్టణంలోని జమ్ములపాలెం ఆర్వోబీ దిగువ నుంచి జమ్ములపాలెం రోడ్డులో డంపింగ్‌యార్డు వరకు వీధి దీపాలు వెలగక రాత్రిల్లో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం.- **రమేష్, స్థానికుడు.** ✔ ఇంజినీరింగ్ సిబ్బందిని పంపించి మరమ్మతులు చేయించి దీపాలు వెలిగేలా చూస్తాం. **- కృష్ణారెడ్డి, పురపాలక డీఈ.** – బాపట్ల, న్యూస్‌టుడే

స్పందనకు వందనం

చెత్త తొలగింపు

రాజోలు (చెరుకుపల్లి గ్రామీణ),: మండలంలోని రాజోలు వద్ద రోడ్డు పక్కనే పేరుకుపోయిన వ్యర్థాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈనాడులో ప్రచురితమైన సమస్యపై అధికారులు స్పందించారు. ఎంపీడీవో సుభాని ఆదేశాలతో పంచాయతీ సిబ్బంది సోమవారం చెత్తను తొలగించారు. బ్లీచింగ్ చల్లించారు. పనులు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

కాలువ శుభ్రం వేశారు

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే : పిట్టలవానిపాలెం ప్రధాన రహదారి నుంచి సచివాలయానికి వెళ్లే రోడ్డు పక్కన మురుగు కాల్వలో వ్యర్థాలు, చెత్త పేరుకుపోయిందని ఈనాడులో కథనం ప్రచురితమయింది. స్పందించిన కార్యదర్శి ప్రసాద్ సోమవారం సిబ్బందితో కాలువలు శుభ్రం చేయించారు. బ్లీచింగ్ చల్లించారు.

జలదిగ్బంధం

నీట మునిగిన పంటలు, లోతట్టు ప్రాంతాలు

లంకగ్రామాల్లో రాకపోకలకు అంతరాయం

రేపల్లె అర్బన్, భట్టిప్రోలు, న్యూస్‌టుడే

ప్రకాశం బ్యారేజీ నుంచి సోమవారం 6.60 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువ కృష్ణానదికి విడుదల చేయడంతో రేపల్లె మండలంలో పలు గ్రామాలు, భట్టిప్రోలు మండలంలో లంకగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆర్డీవో రామలక్ష్మి, తహసీల్దారు శ్రీనివాసరావు, ఎఫ్‌డీవో కౌసర్ పడవలో వెళ్లి నీట మునిగిన గృహాలను పరిశీలించారు. గ్రామస్థులను పడవల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు.

వెల్లటూరు: దుకాణాల్లోకి వరదనీరు

ఎనిమిది పునరావాస కేంద్రాలు..

లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెనుమూడి, చాట్రగడ్డ, మైనేనివారిపాలెం, విశ్వేశ్వరం, బొబ్బర్లంక, పిరాట్లంక, రాజుకాల్వ, లంకెవానిదిబ్బలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెనుమూడి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాసకేంద్రంలో 400 మందికి మూడు పూటలా భోజన సదుపాయం కల్పించారు. వైద్య సేవలు అందించేందుకు శిబిరాలు ఏర్పాటు చేశారు.

గాజుల్లంక: ట్రాక్టర్‌లో పశుగ్రాసం తరలింపు

ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న ఆర్డీవో రామలక్ష్మి

అండగా ప్రభుత్వం

భట్టిప్రోలు: వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చెప్పారు. పెదలంక, చింతమోటు, పెసర్లంక గ్రామాలలో సోమవారం ఎమ్మెల్యే పర్యటించారు. బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అలానే పెనుమూడి పల్లెపాలెంలో తెదేపా నాయకులు అనగాని శివప్రసాద్, పంతాని మురళీధరరావు, గూడపాటి శ్రీనివాసరావు, సర్పంచి దారం విజయరాజు, ఎంపీడీవో రవిబాబు, ప్రత్యేకాధికారి సూర్యప్రకాశరావు వివిధశాఖల అధికారులు పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు.

బాధితులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనందబాబు

చెరువుల్లా పొలాలు

భట్టిప్రోలు మండలం వెల్లటూరులో కరకట్ట కింద ఉన్న లంకగ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి వరద చేరింది. వేమూరు సీఐ పసుపులేటి వీరాంజనేయులు కరకట్టవద్ద బందోబస్తు నిర్వహించారు. వాహనాలను ఆపేశారు. ట్రాక్టర్ల ద్వారా స్థానికులను బయటకు తీసుకొచ్చారు. పెసర్లంక, చింతమోటు, పెదలంక, వెల్లటూరులో పొలాలు మునిగి చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. అధికారుల సూచనలతో కొందరు పశుగ్రాసాలను భవనాలపైకి చేర్చారు. కొందరు మోటార్లు పెట్టి పొలాల్లో ఉన్న నీటిని బయటకు తోడుతున్నారు. భట్టిప్రోలు, వెల్లటూరు ఉన్నత పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

పోతార్లంక వద్ద వరద నీటిలో పసుపు తోట

తగ్గుముఖం పట్టిన వరద

కొల్లూరు: కృష్ణానది వరద ఉద్ధృతి సోమవారం రాత్రికి తగ్గుముఖం పట్టడంతో లంక గ్రామాల ప్రజలకు ఊరట లభించింది. మంగళవారానికి లంక గ్రామాలకు రాకపోకలు యథావిధిగా సాగే అవకాశం ఉందని నదీపరిరక్షణశాఖాధికారి విజయరాజు చెప్పారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్

బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లోని జిల్లా కమాండ్ కంట్రోల్ కేంద్రంలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ ప్రకటించారు. ఆయన సోమవారం మాట్లాడుతూ ప్రజలు సమస్యలపై కాల్ సెంటర్ నంబరు 08643-220226కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఆర్డీవో, మండలాల్లో తహసీల్దార్లు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మొదటిరోజే పంపిణీ పూర్తి చేయాలి

చెరుకుపలి: అక్టోబరు 1న ఉదయం 10 గంటలకల్లా 99 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి కావాలని కలెక్టర్ వినోద్ కుమార్ లక్ష్యాన్ని నిర్ణయించారని, పంపిణీ సిబ్బంది ఆ మేరకు సిద్ధమవ్వాలని ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభాని కోరారు. సోమవారం ఆయన మండల పరిషత్తు కార్యాలయంలో పింఛన్ల పంపిణీపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల ఇళ్లవద్ద అందుబాటులో ఉండేలా వారికి తగు సమాచారం ఇవ్వాలన్నారు.

కౌన్సిల్‌లో 25 అంశాల ఆమోదం

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం ఛైర్మన్ కట్టా మంగ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎజెండాలో పొందుపర్చిన 25 అంశాలను చదివి వినిపించగా సభ్యులు ఆమోదించారు. వైస్ ఛైర్మన్లు ప్రశాంతకుమార్, విశ్వనాథగుప్తా, కమిషనర్ సాంబశివరావు, మేనేజరు శివప్రసాద్, డీఈ మల్లికార్జునరావు, ఏఈ శామ్యూల్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు మెరుగైన జీవనోపాధుల కల్పన

బాపట్ల, న్యూస్‌టుడే: మహిళలకు మెరుగైన జీవనోపాధులు కల్పించటమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు. పురపాలక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 50 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.7.27 కోట్లు, వంద మంది వీధి వ్యాపారులకు పీఎం స్వానిధి పథకం కింద రూ.50 లక్షల రుణం చెక్కులను పంపిణీ చేశారు. వేగేశన మాట్లాడుతూ రుణాలు సద్వినియోగం చేసుకుని వ్యాపార యూనిట్లు విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఆదాయం పెంచుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. మెప్మా పీడీ ఆనందపాల్, పురపాలక కమిషనర్ రఘునాథరెడ్డి, తెదేపా పట్టణాధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ ఆంధ్రేయ, సీఎంఎం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.



లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే నరేంద్రవర్మ

జీఎస్టీ తగ్గింపుతో మధ్యతరగతికి ఊరట

చెరుకుపల్లి, రేపల్లె అర్బన్, అమృతలూరు, వేమూరు, న్యూస్‌టుడే: జీఎస్టీ తగ్గింపు పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఊరట కల్పించే విషయమని బాపట్ల వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ ఎం కనకరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్తు కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభాని అధ్యక్షత వహించారు. సహాయ కమిషనర్ మాట్లాడుతూ సామాన్యులు వాడే పలు వస్తువులపై జీఎస్టీ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిందని, కొన్ని వస్తువులపై జీఎస్టీ పూర్తిగా తీసివేసినట్లు చెప్పారు. ★ రేపల్లెలో కమిషనర్ సాంబశివరావు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ★ అమృతలూరు మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో ఎంపీడీవో శేషమాంబ, ఎంపీపీ నరేంద్రకుమార్, డీసీటీవో బాలాజీనాయక్, పరిపాలనాధికారి మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. ★ వేమూరు, చుండూరు ఎంపీడీవోలు రవికుమార్, సుదీప జీఎస్టీపై అవగాహన కల్పించారు.

మాట్లాడుతున్న వాణిజ్య పన్నుల శాఖ అధికారి కనకరెడ్డి

వృద్ధాశ్రమానికి సరకుల వితరణ

ప్యాపర్రు (అమృతలూరు), న్యూస్‌టుడే: ప్యాపర్రులోని వృద్ధాశ్రమానికి సోమవారం దాత నిత్యావసర సరకులు అందజేశారు. అమృతలూరుకు చెందిన గద్దిపాటి శేషారత్నం జ్ఞాపకార్థం ఆమె కుమారుడు ప్రభాకరరావు వస్తువులు అందించారు. కార్యక్రమంలో మైనేని రత్నప్రసాద్, కొల్లూరి సాంబశివరావు, గంది సురేష్ తదితరులు పాల్గొన్నారు.

నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్

బాపట్ల: చీరాల మండలం దేవినూతలలో 8.2 సెంట్ల స్థలాన్ని నకిలీ దస్తావేజులతో ముగ్గురు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని కబ్జా చేశారని ఆదిపేష జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో మద్దిబోయిన లావణ్య జ్యోతి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరారు.

పోషకాహారంతో రక్తహీనతకు చెక్

నడింపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: పోషకాహారంతో రక్తహీనతకు చెక్ పెట్టవచ్చని రేపల్లె మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ గోగినేని వసుధ అన్నారు. మండలంలోని నడింపల్లి అంగన్‌వాడీ కేంద్రం వద్ద సోమవారం నిర్వహించిన గూడపల్లి సెక్టార్ ఐసీడీఎస్ 'మెగా పేరెంట్స్ డే' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు అందించే పోషకాహారాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ గౌరి, నేత గోగినేని రామాంజనేయులు, అంగన్‌వాడీలు, ఆయాలు పాల్గొన్నారు.

ఆహారాన్ని పరిశీలిస్తున్న వసుధ, గౌరి తదితరులు

రోడ్డుపై నీటితో అవస్థలు

ముత్తాయపాలెం వద్ద సూర్యలంక- బాపట్ల రోడ్డులో నీరు నిలిచి పర్యాటకులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రోడ్డు సైతం దెబ్బతింది. అక్టోబరు 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలలో భాగంగా పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రభుత్వం ఆదేశించినా క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు తూతూమంత్రంగా సాగుతున్నాయి. నీరు నిల్వ ఉండకుండా పంచాయతీ అధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు. **-బాపట్ల, న్యూస్‌టుడే:**

నిరుపయోగంగా ఆరోగ్య ఉపకేంద్రం

మండలంలోని పిట్టువారిపాలెం గ్రామంలో గత వైకాపా హయాంలో రూ.17 లక్షలు వెచ్చించి నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రం నిరుపయోగంగా మారింది. భవనానికి రంగులు వేయకుండా వదిలేశారు. ఆ భవనానికి రూ.2 లక్షల ఖర్చుతో కూడిన పనులు మరుగుదొడ్లు, నీటి సరఫరా పైపులు, మోటారు, విద్యుత్తు సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వమైనా పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు. **- పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే**

'సర్వే బాధ్యతల నుంచి తప్పించండి'

బాపట్ల, న్యూస్‌టుడే: ఇంటింటా సర్వే చేసే బాధ్యతల నుంచి వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులను తప్పించాలని సంఘం జిల్లా నేత శ్రీనివాస్ అన్నారు. పురపాలక కార్యాలయం వద్ద వార్డు సచివాలయాల ఉద్యోగులు సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాతృశాఖతో పాటు ఇతర శాఖల పనులు చేయిస్తూ భారం మోపటం తగదన్నారు. ఉద్యోగులు ఆత్మగౌరవంతో పని చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పదోన్నతులు వెంటనే ఇవ్వాలన్నారు. ఆరేళ్లు పూర్తి చేసిన వారికి రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. ఈ నెల ఒకటిన పింఛన్లు సచివాలయం వద్దనే ఇస్తామన్నారు. దివ్యాంగులు, రోగులకు మాత్రం ఇళ్ల వద్ద పంపిణీ చేస్తామని తెలిపారు. కలెక్టర్ వినోద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని తెలిపారు.

నిరసన తెలుపుతున్న సచివాలయ ఉద్యోగులు

ఉత్తమ చిత్రానికి పురస్కారం

బాపట్ల: విజయదశమి ఉత్సవాల సందర్భంగా చుండూరు మండలం మోదుకూరులో నిర్వహించిన దసరా రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో బాపట్ల మండలం ఆదర్శనగర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ సంగాని ఏడుకొండలు తీసిన అమ్మవారి చిత్రం పురస్కారానికి ఎంపికైంది. వేమన సాహితీ వికాస భవనంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పురావస్తు శాస్త్రవేత్త ఈమని సింగిరెడ్డి నుంచి ఏడుకొండలు పురస్కారం, ప్రశంసాపత్రం అందుకున్నాడు.

రాజోలులో..

వలివేరులో..

మోదుకూరులో..

ఇసుకపల్లిలో..

నల్లమోతువారిపాలెంలో..

అమృతలూరులో..

సరస్వతీ రూపం.. చూసిన కనులదే భాగ్యం

న్యూస్‌టుడే, బృందం: బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లోని ఆలయాల్లో సోమవారం దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఎనిమిదోరోజు అమ్మవారు సర్వసతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సరస్వతీదేవి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం సందర్భంగా పలు ఆలయాల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించి చిన్నారులకు పలకలు, పుస్తకాలు అందించారు. పలు చోట్ల ఆలయాలు విద్యుత్తు దీపాల అలంకరణలో వెలుగులీనాయి. మహిళల కుంకుమార్చనలు, అభిషేకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలతో ఆలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

చెరుకుపల్లిలో..

జిల్లెళ్లమూడిలో..

పాండురంగస్వామి ఆలయంలో..

టౌన్‌హాలు మండపంలో..

అమ్మవారి ఉత్సవంలో భక్తులు

విద్యుత్తు వెలుగుల్లో అమ్మవారి ఆలయం

దండి పార్వతమ్మ తెప్పోత్సవం

భట్టిప్రోలు: దసరా పండుగ పురస్కరించుకొని భట్టిప్రోలు గ్రామదేవత దండి పార్వతి అమ్మవారికి సోమవారం కాపు సంఘం ఆధ్వర్యంలో తెప్పోత్సవం నిర్వహించారు. అమ్మవారిని కాలువ నీటిలో, పురవీధుల్లో ఊరేగించారు.

నల్లమడ.. రైతుకు దడ..!

శిథిలావస్థలో సర్‌ప్లస్ లాకులు

షట్టర్లు దెబ్బతిన్నా పట్టని అధికారులు

బాపట్ల, న్యూస్‌టుడే

వరదలు వచ్చినప్పుడు కొమ్మమూరు కాలువ నుంచి నీటిని నల్లమడ వాగులోకి విడుదల చేసేలా బ్రిటీష్ హయాంలో నిర్మించిన నల్లమడ సర్‌ప్లస్ లాకులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా నిర్వహణను గాలికి వదిలేయడంతో షట్టర్లు తుప్పుపట్టి దెబ్బతిన్నాయి. గత వైకాపా పాలనలో షట్టర్లకు కనీసం గ్రీజు కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణ ఊసే మరిచారు. ఏటా అక్టోబరు-నవంబరులో తుపానులు, వాయుగుండాల ప్రభావంతో భారీవర్షాలు కురుస్తుంటాయి. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయంలో ఈఏడాది కూడా వర్షాలు పడితే కొమ్మమూరు కాలువకు పదుల సంఖ్యలో గండ్లు పడే అవకాశం ఉంది. దాదాపు 80 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

తరచూ గండ్లు.. నల్లమడ వాగు బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో దాదాపు 170 కిలోమీటర్లు ఉంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో కాలువ కింద 2.68లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. 2013, 2016లో వచ్చిన వరదలకు కొమ్మమూరు కాలువ కట్టలు ధ్వంసమయ్యాయి. వరద నీరు పొంగిపొర్లి కట్టలకు పదుల సంఖ్యలో గండ్లు పడ్డాయి. ఆసమయంలో ఇసుక బస్తాలు వేసి తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. కొమ్మమూరు కాలువ ఆధునికీకరణకు 2010లో రూ.210 కోట్లు కేటాయించినా కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఖర్చు చేసి నామమాత్రపు పనులు చేసి వదిలేశారు. లాకులు శిథిలావస్థకు చేరటం, తగినంత వరద నీరు నల్లమడ వాగులోకి వెళ్లకపోవటం వల్ల దీంతో 2023లో కొమ్మమూరు కాలువ పొంగిపొర్లింది. బాపట్ల, పర్చూరు, చినగంజాం మండలాల పరిధిలో కాలువ కట్టలు తెగిపోయి పదుల సంఖ్యలో గండ్లు పడ్డాయి. వాటిని పూడ్చటానికి వైకాపా పాలకులు నిధులు మంజూరు చేయలేదు. నూతన వంతెన ప్రతిపాదనలను పట్టించుకోలేదు. అయిదేళ్లు నిర్వహణను గాలికి వదిలేసింది.



దెబ్బతిన్న నల్లమడ లాకుల షట్టర్లు

★ ఈవిషయంపై జలవనరుల శాఖ డీఈఈ ప్రసాద్‌ను వివరణ కోరగా, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని, నిధులు మంజూరు కాగానే నూతన వంతెన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

కొత్త వంతెనతో మేలు..

వంతెన కుప్పకూలేలా ఉండటం, కొత్త లాకుల షట్టర్లు సైతం తుప్పుపట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. శిథిలావస్తకు చేరిన నల్లమడ సర్‌ప్లస్ లాకుల వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించాలని అధికారులు ప్రతిపాదించినా గత వైకాపా ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది జులై, ఆగస్టులో కురిసిన వర్షాలకు గండ్లు పడ్డాయి. అప్పుడు కూడా తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసి గండ్లు పూడ్చారు. ఈనేపథ్యంలో లాకులకు కొత్త వంతెన నిర్మించి, ప్రస్తుత లాకుల షట్టర్లకు మరమ్మతులు చేస్తేనే వరద నీరు కాలువ నుంచి వేగంగా వాగులోకి వెళుతుంది. కాలువ కట్టలకు గండ్లు పడకుండా ఉంటాయి. ఆమేరకు కొమ్మమూరు కాలువ కట్టలను శాశ్వతంగా పటిష్ఠ పరచాల్సి ఉంది.

హామీలు అమలు చేయాలి

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ అన్నారు. భట్టిప్రోలులో సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ స్వయంగా చేనేత జౌళిశాఖ మంత్రి సవిత ఇస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించికపోతే కార్మికులు అర్ధాకలితో గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు కొడాలి రామకోటేశ్వరరావు, కొన్నిపాటి వీరమోహనరావు, ఏఐటీయూసీ అధ్యక్షుడు బండారు శ్రీనివాసరావు, కార్మికులు పాల్గొన్నారు.

నూతన గృహాలు నిర్మించాలని వినతి

బాపట్లటౌన్, న్యూస్‌టుడే: సముద్రతీరాన నివశిస్తున్న గృహాలు ఉప్పునీటితో శిథిలావస్థకు చేరాయని తమకు నూతన గృహాలు నిర్మించాలంటూ నిజాంపట్నం మండలం పామర్తి ఎస్టీ కాలనీకి చెందిన 30 మంది గ్రామస్థులు సోమవారం కలక్టరేట్‌లో అర్జీ ఇచ్చారు.

కలెక్టరేట్‌లో అర్జీ ఇచ్చేందుకు వచ్చిన పామర్తి గ్రామస్థులు

పింఛన్ మంజూరు చేయాలని..: దివ్యాంగుడైన తన కుమారుడు రామకృష్ణకు 2019 నుంచి పింఛన్ నిలిపివేశారని నగరం మండలం పెద్దపల్లి గొల్లపాలేనికి చెందిన పిన్నిబోయిన నాగరాణి ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ వినోద్‌కుమార్‌కు పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ స్పందిస్తూ దివ్యాంగుడికి పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కార్మికులకు వైద్యసేవలు

చెరుకుపల్లి న్యూస్‌టుడే: సఫాయిమిత్ర కార్యక్రమంలో భాగంగా కావూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్ర సిబ్బంది సోమవారం మండల పరిషత్తు కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఎంపీడీవో షేక్ మహబూబ్‌సుభాని ప్రారంభించారు. వైద్యసిబ్బంది. పలు పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. పీహెచ్‌సీ సూపర్‌వైజర్ శ్రీనివాసరావు, పలువురు ఏఎస్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

శిబిరంలో పాల్గొన్న ఆరోగ్య కేంద్రం సిబ్బంది

మురుగు పారదు.. కంపు వీడదు

నగరం: నగరం-రేపల్లె రహదారిలో మోహన్‌రావు దుకాణం సమీపంలో మురుగు కాలువ చెత్త వ్యర్థాలతో పూడిపోయింది. ఇసుక, ప్లాస్టిక్ గ్లాసులు, సంచులు, జంతు వ్యర్థాలతో కాలువ స్వరూపం కోల్పోయింది. దీంతో కాలువలో మురుగు నీరు నెలలపాటు నిలిచి దుర్గంధం వీస్తోంది. దీర్ఘకాలంగా వ్యర్థాలు ఒకే ప్రాంతంలో నిలిచిపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. అధికారులు స్పందించి కాలువ పూడిక తీయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

(c) eenadu

వేదమూర్తికి స్వర్ణ హారతి

బ్రహ్మోత్సవాల్లో నేడు (మంగళవారం)

- సూర్యప్రభ వాహనం (ఉదయం 8 నుంచి 10 గంటల వరకు)
- స్నపన తిరుమంజనం (రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు)
- చంద్రప్రభ వాహనం (రాత్రి 7 నుంచి 9 గంటల వరకు)

మాడ వీధుల్లో హనుమంత వాహనంపై విహరిస్తున్న దేవదేవుడు

స్వర్ణమయమైన రథంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీనివాసుడు తనకు ఇష్టమైన స్వర్ణరథంపై ఊరేగారు. ఉదయం శ్రీ కోదండ రాముని అవతారంలో ధనస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగారు.. రాత్రి గజవాహనంపై ముందుకు సాగారు. - న్యూస్‌టుడే, తిరుమల



గజవాహన సేవ: అష్టలక్ష్ముల వేషధారణలో కళాకారిణులు

స్వర్ణ రథంపై వేంకటేశ్వరుడు

15,500 ఉచిత దర్శనానికి తిరుపతిలో మంజూరు చేసిన టోకెన్లు (వీరికి మంగళవారం ఉ. 8 నుంచి రాత్రి 8 మధ్య దర్శనం లభించనుంది) - న్యూస్‌టుడే, తిరుపతి (తితిదే)

మంగళవారం ఆకాశం మేఘావృతమై సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

సర్వదర్శన సమయం	రూ.300 ఎస్ఈడీ టికెట్లపై	శ్రీవారిని దర్శించుకున్న భక్తులు	హుండీ ఆదాయం
16 గంటలు	3 గంటలు	79,496	రూ. 3.79 కోట్లు

పక్కాగా కార్యాచరణ.. భేషుగ్గా నిర్వహణ

'ఈనాడు'తో ఎస్పీ సుబ్బరాయుడు

ఈనాడు డిజిటల్, తిరుపతి: తిరుమల బ్రహ్మోత్సవాల్లో శాంతి భద్రతల విషయంలో పోలీసు శాఖ పక్కాగా వ్యవహరించింది. మూడు రోజుల్లోనే 109 మంది అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి.. 32 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. పాపిల్లాన్ చెకింగ్(బయోమెట్రిక్)విధానంలో 2,508 మంది వేలిముద్రలను గుర్తించి.. నేరచరిత్ర ఉన్నవారిని తిరుమల తిరుపతి దరిదాపుల్లోకి కూడా రానీయకుండా చేశామన్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన గరుడ సేవను విజయవంతంగా పూర్తిచేసిన సందర్భంగా ఆయన 'ఈనాడు'కు పలు వివరాలు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ డేటా ఆధారంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీలోని పాత నేరస్థులను బైండోవర్ చేశామన్నారు.

వీణాపాణి.. హంసవాహిని

దసరా ఉత్సవాల్లో బోయకొండ గంగమ్మ సోమవారం సరస్వతి దేవిగా దర్శనం ఇచ్చారు. - న్యూస్‌టుడే, చౌడేపల్లి

ఆటోవాలా.. అందుకో కానుక

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: వాహనమిత్ర పథకంలో భాగంగా ప్రభుత్వం ఆటో చోదకులకు కానుక ప్రకటించింది. లబ్ధిదారులకు ఏటా రూ.15 వేలు ఇవ్వనున్నారు. అక్టోబరు 4న అర్హుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం కోసం ఈ నెల 17 నుంచి 19 వరకు దరఖాస్తులు ఆహ్వానించారు.

- దరఖాస్తులు: 14,757
- అర్హులు: 14,375
- తిరస్కరించినవి: 249
- హోల్డ్‌లో ఉంచినవి: 133
- మంజూరైన లబ్ధి: రూ.21.56 కోట్లు

ఇలా తెలుసుకోవచ్చు: అర్హులైన లబ్ధిదారుల జాబితా స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటుంది.

ఉమ్మడి జిల్లాలో రూ.106కోట్ల విద్యుత్తు ఛార్జీలు తగ్గింపు

న్యూస్‌టుడే, చిత్తూరు (మిట్టూరు): విద్యుత్తు ఛార్జీల బాదుడు నుంచి వినియోగదారులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. రాష్ట్రంలో రూ.925.5 కోట్ల విద్యుత్తు ఛార్జీలను (ట్రూడౌన్)తగ్గించగా.. ఈ లెక్కన ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యుత్తు శాఖ పాత తిరుపతి సర్కిల్ పరిధిలో సుమారు రూ.106 కోట్ల మేర తగ్గినట్లే. ఆ మొత్తాన్ని బిల్లుల్లో సర్దుబాటు చేయనున్నారు.

సర్దుబాటు ఇలా..

నవంబరు నుంచి వచ్చే అక్టోబరు వరకు తగ్గించే మొత్తం	రూ.106 కోట్లు
ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల విద్యుత్తు సర్వీసులు	17 లక్షలు
వినియోగదారుడికి చేకూరే లబ్ధి	13 పైసలు (యూనిట్‌కు)
వర్తింపు	గతేడాది ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు

స్థలాల రిజిస్ట్రేషన్‌పై '22ఏ' నిషేధం ఎత్తివేత

తిరుపతి(కలెక్టరేట్), న్యూస్‌టుడే: తిరుపతి ఆటోనగర్ స్థలాల రిజిస్ట్రేషన్లపై అమల్లో ఉన్న '22ఏ' నిషేధాన్ని తొలగిస్తూ కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడి భూములకు సంబంధించి వివిధ సర్వేనెంబర్లను 2018లో రెవెన్యూ అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ సమస్యపై ఇటీవల రెవెన్యూ సదస్సులో పలువురు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ స్పందించారు.

వినండయ్యా.. ఆవేదన ఇదయ్యా!!

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్‌లో 292 వినతులు అందాయి. జేసీ విద్యాధరి, శిక్షణ కలెక్టర్ నరేంద్రపాడల్, డీఆర్వో మోహన్‌కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు ఉన్నారు.

- ప్రభుత్వ రహదారిని అగ్ర కులస్తులు ఆక్రమించి తమ రెండు ఎకరాల పొలానికి దారి వ్వడం లేదని పెనుమూరు మండలం సాతంబాకం ఎస్సీవాడకు చెందిన సురేష్, నదియ దంపతులు ఆవేదన చెందారు. గతేడాది కలెక్టరేట్‌లో వినతి ఇవ్వగా దారి చూపించినట్లు అధికారులు చెప్పేశారని, సమస్య మాత్రం పరిష్కరించలేదన్నారు. ఈ భూమి దూరమైతే ఆత్మహత్యే శరణ్యమని కన్నీళ్ల పర్యంతమయ్యారు.

కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు సమస్యను విన్నవిస్తున్న వృద్ధులు

- తమకు ఉన్న 13 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు పంచి, మూడెకరాల్ని తమ పోషణార్థం పెట్టుకున్నామని, దానిని చిన్న కుమారుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని దౌర్జన్యం చేస్తున్నారని చిత్తూరు మండలం అనుప్పల్లికి చెందిన భక్తవత్సలం, రంగమ్మ వాపోయారు. అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలన్నారు.

పూడ్చి పెట్టేంత.. ఏం చేశాను పాపం?

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బస్టాండ్ వద్ద దుకాణ సముదాయంలో ఆదివారం అర్ధరాత్రి ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం శ్రీకాళహస్తి- తడ రోడ్డు పక్కనే ఓ దుకాణం ఆవరణలోని ఇసుకలో పూడ్చి పెట్టింది. కుక్కలు చిన్నారిని పైకి లాగి తీవ్రంగా గాయపర్చాయి. సోమవారం ఉదయం చెత్త తొలగిస్తున్న సిబ్బంది పసికందును గుర్తించారు. తీవ్రగాయాలై కొనఊపిరితో ఉన్న శిశువును హమాలీ గోవిందయ్య ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి అనంతరం రుయాలో చేర్పించారు. తరువాత మృత్యువుతో పోరాడి మృతి చెందింది. సీడీపీవో దేవకు మారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి శ్రీసిటీ ఎస్సై సునీల్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న గూడలవారిపాళెం పంచాయతీ చెంచురామిశెట్టికండ్రిగకు చెందిన ఓ మహిళను విచారించారు. పసికందును పూడ్చిన ఘటనాస్థలం వద్ద ఓ దుకాణంలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా , ఆ మహిళ రాత్రి ఒంటిగంట సమయంలో అక్కడ సంచరించినట్లు తేలింది. సోమవారం ఉదయం ఆ మహిళ ఓ మందుల దుకాణానికి వెళ్లి బిడ్డను ప్రసవించానని వేసుకునేందుకు మాత్రలు ఇవ్వాలని కోరినట్లు దుకాణదారుడు తెలిపారు. పూర్తి విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

అమ్మా..
నీ ఒడిలో ఒదగాలని..
నీ నీడలో ఎదగాలని..
నీ చేతి గోరుముద్దలు తినాలని..
ఎన్నో అనుకున్నా..
ఎన్నెన్నో కలలు కన్నా..
కానీ..
అన్నీ తుంచేసి..
కర్కశంగా పూడ్చేసి..
అమ్మా అనకుండానే
సమాధి చేశావు..
కంట్లో నలుసు పడితేనే
కన్నీళ్లు పెట్టుకునే నువ్వు..
ఇసుకలోంచి..
కుక్కలు లాగేసి..
నన్ను తినేస్తుంటే..
ఏమైపోయావమ్మా..?
ఈ లోకం నుంచి
వదిలించుకున్నావా అమ్మా..
తిరుపతి జిల్లా
వరదయ్యపాళెం గ్రామంలో
ఈ అమానుష ఘటన
చోటుచేసుకుంది.

ఆధ్యాత్మిక నగరి.. ప్రగతి ఝరి



తిరుపతి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఏడుకొండల అంచుల వరకు పెద్దపెద్ద ఇళ్లు నిర్మించడంతో చూడచక్కగా కనిపిస్తోంది. మరోవైపు మొదటిఘాట్ రోడ్డులో తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ప్రయాణికులను ఈ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. - ఈనాడు, చిత్తూరు

ఓటర్ల జాబితా జల్లెడ

- తప్పొప్పుల సవరణకు కసరత్తు

ఫిర్యాదులకు www.voters.eci.gov.in

తిరుపతి (కలెక్టరేట్), న్యూస్‌టుడే: ఓటరు జాబితాలో తప్పొప్పుల సవరణపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ ద్వారా జాబితాను పరిశీలించి ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో నమోదు చేస్తోంది.

జిల్లా పునర్విభజనలో భాగంగా కొత్తగా తిరుపతి జిల్లాను ఏర్పాటు చేశారు. విభజన తరువాత ఏడు జిల్లాల పరిధిలో 18,04,229 ఓటర్లు నమోదయ్యారు. గత ఎన్నికల సమయంలో తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలో భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ రెండు నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టిసారించింది.

చిరుత.. వస్తే పట్టేస్తారు

తిరుమలకు కాలిబాటన వెళ్లే భక్తులను నిత్యం భయపెట్టే అంశం చిరుత పులులు. బ్రహ్మోత్సవాల వేళ.. పెద్ద సంఖ్యలో నడిచి వెళ్లే భక్తులకు వీటి నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తామని వైల్డ్ లైఫ్ పర్యవేక్షణ బృందం అభయమిస్తోంది. -న్యూస్‌టుడే తిరుపతి (జీవకోన)



- సభ్యులు నాలుగు బృందాలుగా ఏర్పడి అలిపిరి ఏడో మైలు, తిరుపతిలోని బేస్ స్టేషన్ల నుంచి లైవ్, థర్మల్, సోలార్ కెమెరాలతో పర్యవేక్షిస్తూ.. పెట్రోలింగ్ చేస్తారు.
- చిరుతలు, ఎలుగుబంట్లు భక్తుల సమీపంలోకి వస్తున్నట్టు గుర్తిస్తే.. వెంటనే వాకీటాకీలతో సమాచారం చేరవేస్తారు.

ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత

40 అలిపిరి మార్గంలో సమస్యాత్మక ప్రదేశాలు

ఎవరుంటారు..?

అటవీశాఖ 15 మంది సుశిక్షితులైన సిబ్బందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా అటవీ, జూ, తితిదే విజిలెన్స్ అధికారులు ఉంటారు.

ఏం చేస్తారంటే..?

సుశిక్షితులైన సిబ్బంది అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. చిరుత పులులు, ఎలుగుబంట్ల కదలికలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేస్తారు.

ఏర్పాటు చేసిన కెమెరాలు			
100 కుడ్డే బ్యాక్ కెమెరా ట్రాప్‌లు	35 సోలార్ లైవ్	24 వీడియో కెమెరాలు	02 పులులు, ఎలుగుబంట్లు, ఏనుగుల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన బేస్ స్టేషన్లు

'రెస్కో.. ఉద్యోగాలు అమ్ముకునే సంస్థ కాదు'

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్, పక్కన ఆర్టీసీ రాష్ట్ర వైస్ ఛైర్మన్ మునిరత్నం, రెస్కో ఛైర్మన్ ప్రతాప్‌కుమార్

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: మారుమూల ప్రాంతమైన కుప్పం రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు రెస్కోను స్థాపించారని, దానిని ఉద్యోగాలు అమ్ముకునే సంస్థలా మార్చిన ఘనత గత ప్రభుత్వానికే దక్కిందని రెస్కో ఛైర్మన్ వీజీ ప్రతాప్‌కుమార్ ఆరోపించారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రెస్కో సర్వసభ్య మహాసభ సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ రాష్ట్ర వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నంతో కలిసి ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రెస్కోలో ప్రక్షాళన చేపట్టినట్లు చెప్పారు. గత పాలనలో సంస్థ లైసెన్స్ రెన్యూవల్ చేయక పోవడంతో యూనిట్ విద్యుత్తును రూ.1.90 కొనుగోలు చేయాల్సి ఉండగా.. రూ.7.10 పెట్టాల్సి వచ్చిందని, దాంతో రూ.826 కోట్లు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. అనంతరం పలు అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. రెస్కోను కాపాడుకునేందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పీఎంకే ఉడా ఛైర్మన్ డా.సురేష్‌బాబు, పురపాలిక ఛైర్మన్ సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.

8లో

104FM Tirupati

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 8008555167, 9000180635

3 నుంచి కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు అక్టోబరు 3 నుంచి 10 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ వరలక్ష్మి తెలిపారు. మొదటిరోజు ఉదయం 7 గంటలలోపు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. స్కూల్ అసిస్టెంట్లు - తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, తమిళం, హిందీ సబ్జెక్టుల వారికి చిత్తూరు-తిరుపతి రోడ్డు ఆర్వీఎస్ నగర్‌లోని శ్రీ వేంకటేశ్వర ఫార్మసీ కాలేజీ, గణితం, భౌతికశాస్త్రం, జీవ శాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి చిత్తూరులోని కట్టమంచి ఆర్‌కే ఇంటర్నేషనల్ పాఠశాల, సాంఘికశాస్త్రం, పీడీలకు తిరుపతిలోని చిగురువాడ ఇంటర్నేషనల్ దిల్లీ పబ్లిక్ పాఠశాల, ఎస్జీటీలకు తిరుపతిలోని విశ్వం, ఎంఈడీ జేఈఈ పాఠశాల, గుడూరు బైపాస్ రోడ్, అరవింద నగర్‌లోని ఆది శంకర ఇంజినీరింగ్ కళాశాలలో తర్ఫీదు ఉంటుందని వివరించారు.



(c) eenadu

పురస్కారాలు అందుకున్న సాహితీవేత్తలు

సినారె కవిత్వం.. సామాజిక చైతన్యం

చిత్తూరు (క్రీడలు), న్యూస్‌టుడే: పద్మభూషణ్, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత ఆచార్య సి.నారాయణరెడ్డి సామాజిక చైతన్యమే లక్ష్యంగా రచనలు చేశారని భారతీయ తెలుగు రచయితల సమాఖ్య జాతీయ గౌరవాధ్యక్షుడు మర్రిపూడి దేవేంద్రరావు, ఎంవీ కేశవరెడ్డి ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి అన్నారు. సోమవారం చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెలోని బ్రెయిన్ బాక్స్ అకాడమీలో సినారె సాహితీ వైభవం పేరిట గీతాలాపన, కవితార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సినారె సాహిత్యం.. జానపదాలు, సంస్కృతి వైభవానికి అద్దం పట్టాయని, 18 సాహితీ ప్రక్రియల్లో 90 వరకు గ్రంథాలు రాసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. యువ రచయితలు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం పలువురు రచయితలు, సామాజిక సేవకులకు సినారె-2025 జాతీయ పురస్కారాలను అందజేశారు. నారాయణస్వామి, మరుపూడి కన్నయ్యనాయుడు, వెంకటరత్నం, చక్రపాణి, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

మునిసిపల్ కార్యాలయము, పుత్తూరు. తేది: 29-09-2025.

పుత్తూరు పురపాలక సంఘము

'ఇ' ప్రొక్యూర్‌మెంట్ టెండర్ నోటీసు ఆర్.ఓ.సి.నెం.2129/ఇ/2024

పుత్తూరు పురపాలక సంఘము నందు BPS,2019 & LRS,2020 Grants నుండి 36 పనులకు గాను (టెండరు నిట్ నెం.39/2025-26 to 74/2025-26) అర్హతలు కలిగినవారు నుండి ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానించడమైనది. సదరు పనులకు సంబంధించిన పూర్తి వివరములు ఇ-ప్రొక్యూర్‌మెంట్ మార్కెట్ ప్లేస్ నందు చూడవలెను. http://tender.apeprocurement.gov.in

Sd/- COMMISSIONER, PUTTUR MUNICIPALITY.

శ్రీవారి చరిత.. ప్రచార ఘనత

అంతర్జాతీయ స్థాయిలో ఏ ధార్మిక సంస్థకు లేని రీతిలో ఒక్క ఏడుకొండల వాడికే ఆస్తులు, వనరులు, సిబ్బంది, ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. అందరి కోర్కెలు తీర్చే ఆ సప్తగిరీశునికి నిత్యం జరిగే వైభోగం, కైంకర్యాలు ఇతర ఆలయాలతో పోలిస్తే అనంతం, అద్వితీయమనే చెప్పాలి. ఇవన్నీ భక్తజనానికి తెలిసేలా తితిదే వివిధ రూపాల్లో కృషి చేస్తోంది.
– న్యూస్‌టుడే, తిరుపతి (తితిదే)

76 ఏళ్లుగా సప్తగిరి పత్రిక

- స్వామివారి విశిష్టత, సేవలను తెలిపేందుకు తితిదే సొంతంగా 'సప్తగిరి' అనే మాసపత్రికను 1949లో ఒక బులిటెన్‌గా ప్రారంభించింది.
- 1972లో తెలుగు, తమిళం, కన్నడం, ఆంగ్లం, హిందీ భాషల్లో ముద్రించడం మొదలుపెట్టారు. సంస్కృతంలో 2014 నుంచి అందించారు. 2016లో పత్రికను పూర్తిస్థాయిలో కలర్‌లో, వివిధ చిత్రాలతో ముద్రిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచుతారు.
- మహంతుల కాలంలోనే అంటే 1935లో తితిదే సొంతంగా ముద్రణాలయాన్ని ప్రారంభించింది.

ప్రత్యేకంగా ప్రచురణల విభాగం

తితిదే ఆధ్వర్యంలో 90 ఏళ్లుగా ప్రత్యేకంగా ప్రచురణల విభాగం కొనసాగుతోంది. ఇందులో పురాణ, భాగవత, ఇతిహాస, చిన్న పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు ఉచితంగా అందజేస్తారు. గోవింద నామాలు, అన్నమాచార్య కీర్తనలు, ఆలయాల చరిత్రలు, విశేషాలు ముద్రించి విక్రయిస్తున్నారు. కొన్ని ధార్మిక కార్యక్రమాల్లో ఉచితంగా ఇస్తారు. 350 పుస్తకాలు ముద్రించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనూ 1,800కు పైగా పుస్తకాలను అందుబాటులో ఉంచారు.

సేవల ప్రసారం

- ఎస్వీబీసీ ద్వారా ఆధ్యాత్మిక ప్రచారంతో పాటు స్వామివారి విశిష్టత, వైభవాన్ని చాటుతున్నారు. నిత్యం ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు జరిగే కార్యక్రమాలను (తిరుపతిలోని నమూనా ఆలయంలో) ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
- 2008 జులై 17న తెలుగులో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ ఛానల్)కు శ్రీకారం చుట్టారు. 24 గంటలు తిరుమలతో పాటు అనుబంధ ఆలయాలలో జరిగే కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది.

పొలాలపై ఏనుగుల గుంపు దాడి

వ్యవసాయ క్షేత్రంలో రాతి స్తంభాలు ఇలా..

కల్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని దేవళంపేట, పాళెం పంచాయతీల్లో ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు పొలాలపై దాడులకు పాల్పడ్డాయి. కల్లూరు వాసి రహీమ్‌కు చెందిన మామిడి చెట్లు, పీలేరు వాసి మహబూబ్ పొలం చుట్టూ ఉన్న రాతి స్తంభాలు, కొబ్బరి చెట్లు, పాళెంలో శంకర్ పొలంలోని మామిడి చెట్లను విరిచేశాయి. రత్నాకరనాయుడు వరి సాగును తొక్కేశాయని వాపోయారు.

కొల్హాపూర్ అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

తిరుమల, న్యూస్‌టుడే : దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి సోమవారం తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు తితిదే తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని, అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తితిదే బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

వెదురు.. ఆదాయానికి లేదు బెదురు

న్యూస్‌టుడే, పుత్తూరు

రైతేరాజు

ప్రతి సారి దుక్కి దున్నాల్సిన పని లేదు.. బీడు భూమి లైనా, రాతి నేలలైనా సాగుకు అనుకూలమే. విత్తనం ఒక సారి నాటితే చాలు ఏళ్ల పాటు దిగుబడి ఖాయం. రైతులకు ఆదాయం రాదనే బెంగ ఉండదు. అందుకు రైతులు అత్యధికంగా వెదురు సాగు చేసేలా జాతీయ వెదురు మిషన్ దృష్టిసారించింది. ఇందుకు రాయితీ అందిస్తూ ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సహకారం అందిస్తోందని, కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని ఉద్యాన అధికారిణి వెంకటసౌజన్య తెలిపారు. రాయితీ, ఇతర వివరాలను ఇలా వివరించారు.

రాయితీ ఇలా..

వెదురు సాగు అభివృద్ధి పథకం కింద 50 శాతం రాయితీపై గరిష్ఠంగా హెక్టారుకు రూ.60 వేలు అందిస్తారు. ఇందులో తొలి ఏడాది రూ.36 వేలు, రెండో ఏడాది రూ.24 వేలు అందజేస్తారు.

- 15 అడుగులకు ఒకటి చొప్పున ఎకరాకు 160 మొక్కలు నాటాలి. బోర్డర్ లేదా బ్లాక్ ప్లాంటేషన్ పద్ధతిలో నాటుకోవచ్చు. ఎకరాకు రూ.42 వేలు ఖర్చవుతుంది. నాలుగో ఏడాది నుంచి వాటి కర్రల ద్వారా రూ.లక్షకు పైగా ఆదాయం చేకూరుతుంది. డ్రిప్ విధానంలో నీటి తడులు అందించవచ్చు. గరిష్ఠంగా ఒక రైతుకు 25 ఎకరాల వరకు రాయితీ ఇస్తారు. ఔత్సాహికులు నర్సరీ పెంచేందుకు సైతం 50 శాతం రాయితీ కల్పిస్తున్నారు.

మార్కెటింగ్ సైతం..

రాష్ట్ర ప్రభుత్వం వెదురుకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే బెంగుళూరు వేదికగా పని చేస్తున్న ఇండస్ట్రీ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెదురు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. సెర్ప్ ఆధ్వర్యంలో స్వయం శక్తి సంఘాలను దీని సాగుకు ప్రోత్సహిస్తున్నారు.

మేలి రకం.. నికరాదాయం..

వెదురులో ముల్లు లేని టుల్డా రకం నాణ్యమైనది. త్రిపుర రాష్ట్రంలో లభించే దీన్ని సాగు చేయాలని జాతీయ వెదురు సంస్థ సూచిస్తోంది. నీరు అధికంగా లేని భూములు, రాతి నేలలు, ఇతర బంజరు భూములు సాగుకు అనువు. అంతర పంటలుగా కంది, పెసర, మినుము పండించుకోవచ్చు.



మురిపిస్తోన్న జామ

తైవాన్ జామను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు కోట మండలం గూడలి దక్షిణ పొలానికి చెందిన కపీశ్వరరెడ్డి. తనకున్న ఐదెకరాలలో సంప్రదాయ పంటలు సాగు చేసేవారు. అనుకున్న స్థాయిలో లాభాలు రాకపోవడంతో ఉద్యాన పంటల వైపు దృష్టిసారించారు. అందులోనూ తైవాన్ జామను నమ్ముకున్నారు. మూడేళ్ల కిందట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొక్కలు తీసుకొచ్చి ఎకరాకు 2 వేల చొప్పున నాటించారు. డ్రిప్ పరికరాలు బిగించి నీటి తడులు అందిస్తున్నారు. సేంద్రియ ఎరువునే వినియోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు తొలగిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొక్కలు నాటిన ఏడు నెలల అనంతరం దిగుబడి మొదలైంది. ఒకసారి మొక్క నాటితే ఐదేళ్ల వరకు ఎలాంటి ఢోకా ఉండదు. ఐదెకరాలకు రూ.2 లక్షలు వెచ్చించారు. కోట, చిట్టమూరు, గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, తిరుపతి, చెన్నై మార్కెట్లలో పండ్లు విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు రూ.4 లక్షల వరకు ఆర్జించడం విశేషం.
– న్యూస్‌టుడే, కోట

ప్రశ్న జవాబు

ప్రశ్న: సాగులో ప్రధానంగా ఉపయోగించే రసాయన ఎరువుల ధర ఎంత? ప్రభుత్వం ఏ మేర రాయితీ ఇస్తోంది? - **కుమార్, వెదళ్లచెరువు**

జవాబు: వరిలో ప్రధానంగా ఉపయోగించే ఎరువులు యూరియా, డీఏపీ, 20.20.0.13. యూరియా బస్తా ధర రూ.2503, ప్రభుత్వ రాయితీ రూ.2236.50. డీఏపీ బస్తా ధర రూ.2982, రాయితీ రూ.1632. 20.20.0.13. బస్తా ధర రూ.2233.15, ప్రభుత్వ రాయితీ రూ.883.15 రైతులకు అందిస్తోంది.
- **సునీల్‌కుమార్, ఏఓ, రేణిగుంట**
– న్యూస్‌టుడే, రేణిగుంట

రబీకి వేరుసెనగ విత్తు

రబీ సీజన్ అక్టోబరు 15 నుంచి ప్రారంభం కానుంది. తూర్పు ప్రాంత మండలాల్లో నీటి ఆధారంగా వేరుసెనగ పంట అధికంగా సాగు చేస్తారు. అందుకు ప్రభుత్వం జిల్లాకు వేరుసెనగ విత్తనాలు 2047 క్వింటాళ్లు, పెసలు-39 క్వింటాళ్లు, నువ్వులు-15 క్వింటాళ్లు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. వేరుసెనగ విత్తు ధర ఖరారు కావాల్సి ఉందని, అక్టోబరు 15 నుంచి అందజేసేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు.
– న్యూస్‌టుడే, చిత్తూరు (వ్యవసాయం)

పాటించు.. నివారించు..

ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులతో గొర్రెపిల్లలను పలు రోగాలు వేధిస్తాయి. కాస్త అజాగ్రత్త వహిస్తే మరణాలు సంభవిస్తాయని చెబుతున్నారు శ్రీకాళహస్తి ఏరియా పశుసంవర్ధక వైద్యాలయ సహాయ సంచాలకులు డాక్టర్ భాస్కర్. ఈ సమస్యను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలను ఇలా వివరించారు.

- మంచి జాతి లక్షణాలు, సుఖ వ్యాధులు లేని విత్తనపు పొట్టేలు మందలో ఉండాలి.
- గొర్రెపిల్ల పుట్టగానే వాటి ముక్కు రంధ్రాన్ని పొడి గుడ్డతో తుడిచి శ్వాస సరిగా ఉండేలా చూడాలి.
- పుట్టిన పిల్లల బొడ్డును 2-3 ఇంచులు వదిలి, కొత్త బ్లేడుతో కత్తిరించి అక్కడ అయోడిన్ అద్దాలి. తద్వారా బొడ్డువాపు, ధనుర్వాతం రాకుండా నివారించవచ్చు.
- జున్నుపాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతుంది.
- పుట్టగానే ధనుర్వాతం రాకుండా టెటనస్ టాక్సాయిడ్ ఇంజెక్షన్ వేయించాలి.
- మూడు నెలల వయసులో పారుడు, మశూచి రాకుండా టీకాలు వేయించాలి.
- 10 రోజుల తరువాత, నెలకు, ఆపై మూడు నెలలకు నులిపురుగుల మందును తాగించాలి.
- కొట్టాలు, పాకల్లో ఖనిజ లవణ ఇటుకలను వేలాడదీయాలి.

– న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

AMARA RAJA | ENERGY & MOBILITY

అమరరాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్

(గతంలో అమరరాజ బ్యాటరీస్ లిమిటెడ్‌గా పిలువబడేది)

CIN: L31402AP1985PLC005305

రిజిస్టర్డు ఆఫీసు: రేణిగుంట- కడప రోడ్, కరకంబాడి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్- 517520, కార్పొరేట్ ఆఫీసు: టెర్మినల్ ఎ, 1-18/1/AMR/NR, నానక్‌రామ్ గూడ, గచ్చిబౌలి, హైదరాబాద్- 500032

ఇమెయిల్ ఐడి: investorservices@amararaja.com వెబ్‌సైట్: www.amararajaeandm.com

ఫోన్: 91 (40) 23139000, ఫ్యాక్స్: 91 (40) 23139001

వాటాదార్లకు నోటీసు

కంపెనీవద్ద ఉన్న క్లెయిమ్‌చేయని డివిడెండ్ మొత్తము(లు) మరియు/లేదా మూలాధార వాటాలను ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (IEPF) అథారిటీకి బదిలీ చేయుట

ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (అకౌంటింగ్, ఆడిట్, ట్రాన్స్‌ఫర్ అండ్ రీఫండ్) రూల్స్, 2016 (సవరించినట్లుగా)తో చదువుకోవల్సిన కంపెనీల చట్టం, 2013 ("చట్టం") యొక్క సెక్షన్ 124(6)లోని నిబంధనలననుసరించి అమరరాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్ (గతంలో అమరరాజ బ్యాటరీస్ లిమిటెడ్‌గా పిలువబడేది) ("కంపెనీ") యొక్క వాటాదార్లకు క్రింది విధంగా ఇందుమూలముగా తెలియజేయడమైనది.

అన్ని వాటాల బదిలీ కొరకు ఇతర అంశాలతోపాటు సదరు చట్టం మరియు రూల్స్, అందలి నిబంధనల మేరకు IEPF అథారిటీ (IEPFA) యొక్క డీమ్యాట్ ఖాతా తాలూకు వరుసగా ఏడు (7) లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల వ్యవధికి వాటాదార్లకు చెల్లించబడని లేదా వారిచే క్లెయిమ్ చేయబడని డివిడెండ్ మిగిలిఉన్నది.

ఈ విషయంలో మీ దృష్టికి తెచ్చినదేమనగా 2018-19 కొరకు మధ్యంతర డివిడెండ్ చెల్లింపు తేది నుండి వరుసగా ఏడు (7) సంవత్సరాల కొరకు క్లెయిమ్ చేయబడని/ చెల్లించని డివిడెండ్లుగల వాటాదార్ల వాటాలు 15 డిసెంబర్ 2025న IEPFకు బదిలీ చేయబడనున్నవి.

ఆర్థిక సంవత్సరం 2018-19 కొరకు చెల్లించకుండా లేదా క్లెయిమ్ చేయబడకుండా ఉన్న డివిడెండ్లుగల సంబంధిత వాటాదార్లకు కంపెనీ వ్యక్తిగతంగా నోటీసులను పంపే ప్రక్రియలో ఉన్నది మరియు వారి మూలాధార వాటాలు IEPFAకు బదిలీ చేయబడనున్నందున 01 డిసెంబర్ 2025న లేదా ఆలోగా డివిడెండ్లను క్లెయిమ్ చేయవల్సిందిగా వారిని కోరుతున్నది.

సదరు వాటాదార్ల వివరాలు అనగా పేరు, ఫోలియో నెం., డిపి ఐడి మరియు క్లయింటు ఐడి మరియు IEPFAకు బదిలీ చేయబడవల్సిన వాటాల సంఖ్యతోకూడిన జాబితా అనేది వాటాదార్లచే తగిన చర్య మరియు సమాచారం కొరకు కంపెనీ వెబ్‌సైట్ అనగా www.amararajaeandm.com నందు లభించును.

ఆర్థిక సంవత్సరం 2018-19 నుండి తమ డివిడెండ్‌ను క్లెయిమ్ చేయనివాటాదార్లు 01 డిసెంబర్ 2025న లేదా ఆలోగా దిగువతెలిపిన డాక్యుమెంట్లతోపాటు తమ లిఖితపూర్వక దరఖాస్తును కామియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఆర్‌టిఏ) కు చేరేలా వెంటనే క్లెయిమ్ చేయవల్సిందిగా విజ్ఞప్తి.

* వాటాదారుచే తగువిధంగా పూరించబడిన మరియు సంతకంచేయబడిన లేఖ
* పాన్ కార్డు మరియు చిరునామా రుజువు యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ
* ఒరిజినల్ క్యాన్సిల్డ్ చెక్కు
* క్లయింట్ మాస్టర్ రిపోర్టు (వాటాలు డీమ్యాట్ పద్ధతిలో ఉన్నపక్షంలో)

01 డిసెంబర్ 2025న లేదా ఆలోగా చెల్లుబాటగు క్లెయిమ్ అందని పక్షంలో, ఎట్టి తదుపరి నోటీసు లేకుండా దిగువతెలిపిన విధంగా క్లెయిం చేయని/ చెల్లించని ఈక్విటీ వాటాలను IEPFAకు బదిలీ చేయుటకు కంపెనీ ముందుకు సాగుతుంది:

మీరు భౌతిక రూపంలో వాటాలను కలిగియున్న పక్షంలో: పేర్కొన్నవిధంగా ప్రాసెస్ చేయబడిన తర్వాత వాటాలు IEPFAకు బదిలీ చేయబడతాయి. ఇప్పుడు మీ పేరిట రిజిస్టరైన మరియు మీవద్ద ఉన్న ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు ఆటోమేటిక్‌గా రద్దవుతాయి.

మీరు ఎలక్ట్రానిక్ రూపంలో వాటాలను కలిగియున్న పక్షంలో: IEPFAకు బదిలీ చేయబడనున్న వాటాల కొరకు మీ డీమ్యాట్ ఖాతా డెబిట్ చేయబడును.

బదిలీ అయిన మీదట వెబ్‌సైట్ https://www.mca.gov.in/content/mca/global/en/mca/iepf-related-services.html నందు లభించే నిర్దిష్ట వెబ్ ఫారం IEPF-5లో దరఖాస్తు చేయడం ద్వారా IEPFA నుండి క్లెయిమ్‌చేయని డివిడెండ్ మొత్తము మరియు వాటాలను, రెండింటిని క్లెయిమ్ చేసుకోవచ్చునని మరియు దీని భౌతిక కాపీని తగువిధంగా సంతకంచేసి (కంపెనీలో నమోదైన నమూనా సంతకం ప్రకారం) వెబ్ ఫారం IEPF-5లో తెలిపిన అవసరమైన డాక్యుమెంట్లతోపాటు దీని కంపెనీ యొక్క కార్పొరేట్ కార్యాలయ చిరునామావద్ద నోడల్ ఆఫీసర్‌కు పంపవల్సిందిగా సంబంధిత వాటాదారు గమనించగలరు. IEPFAకు బదిలీయైన క్లెయిమ్‌చేయని డివిడెండ్ మరియు ఈక్విటీ వాటాలకు సంబంధించి కంపెనీమీద ఎట్టి క్లెయిమ్ ఉండదు.

ఏవేని సందేహాలున్న పక్షంలో, సంబంధిత వాటాదార్లు కంపెనీ యొక్క రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ అనగా కామియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, సుబ్రమణియన్ బిల్డింగ్, నెం.1, క్లబ్ హౌస్ రోడ్, చెన్నై- 600002, ఫోన్: 044-4002 0700, ఇ-మెయిల్: cameo@cameoindia.com ను సంప్రదించవచ్చును. ఇమెయిల్స్‌ను investorservices@amararaja.com కు కూడా పంపవచ్చును. వాటాదార్లు డాక్యుమెంట్లను ఆర్‌టిఏ పోర్టల్: https://wisdom.cameoindia.comపై కూడా అప్‌లోడ్ చేయవచ్చును.

అమరరాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్ (గతంలో అమరరాజ బ్యాటరీస్ లిమిటెడ్‌గా పిలువబడేది) తరపున
ప్రదేశం: హైదరాబాద్ సం/- వికాస్ సభర్వాల్
తేది: 30 సెప్టెంబర్ 2025 కంపెనీ సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ -లీగల్

వాటాదార్లకు నోటీసు

100 రోజుల కార్యక్రమం - 'సక్షం నివేశక్' - ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు ప్రొటెక్షన్ ఫండ్ ('IEPF')కు చెల్లించని/ఎవరూ క్లెయిం చేయని డివిడెండ్లను బదిలీ చేయకుండా నిరోధించుటకు కేవైసి మరియు ఇతర అనుబంధ సమాచారాన్ని తాజాగా ఉంచుట మరియు వాటాదారులను నియోగించుట కొరకు

ప్రియమైన వాటాదారులారా,

మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఎంసిఏ) వారి లేఖ తేది జులై 16, 2025 ప్రకారంగా, కంపెనీవారు ప్రారంభించిన 100 రోజుల కార్యక్రమం -'సక్షం నివేశక్' నవంబరు 6, 2025 వరకు కొనసాగుతుంది. ఆర్థిక సంవత్సరాలు 2017-2018 (ఫైనల్ డివిడెండ్) నుంచి 2023-24 వరకు తమ డివిడెండ్లను క్లెయిం చేయని లేదా కంపెనీ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ (ఆర్‌టిఏ) అనగా కామియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్‌తో తమ కేవైసీ మరియు నామినేషన్ వివరాలను నవీకరించని వాటాదారులకోసం ఈ కార్యక్రమం ప్రారంభించబడింది.

తదనుగుణంగా, సంబంధిత వాటాదారులు, కంపెనీ వారి ఆర్‌టిఏ -కామియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్ (యూనిట్: అమరరాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్), శ్రీ పి.మురళీధరన్, మేనేజర్, సుబ్రమణియన్ బిల్డింగ్, సం.1, క్లబ్ హౌస్ రోడ్, చెన్నై-600002ను సంప్రదించవచ్చును. ఇ-మెయిల్ investor@cameoindia.com. వాటాదారులు తమ డాక్యుమెంట్లను పోర్టలు https://wisdom.cameoindia.com/ లో అప్‌లోడ్ చేయవచ్చును. వాటాదారులు ఇతర ఏదైనా అదనపు సహాయం కొరకు కంపెనీని investorservices@amararaja.com ను కూడా సంప్రదించవచ్చును. వాటాదారులు ఇంకనూ గమనించాల్సింది ఏమనగా వారు తమ కేవైసి, బ్యాంకు మాండేట్స్, నామిని మరియు కాంటాక్టు సమాచారాన్ని తాజాగా ఉంచడానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. తమ వాటాలు IEPFA కు బదిలీ కాకుండా నిరోధించడానికి, పైన తెలిపిన ఆర్థిక సంవత్సరాలకు చెందిన తమ డివిడెండ్లను వాటాదారులు కూడా క్లెయిం చేయవచ్చు.

అమరరాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్ (గతంలో అమరరాజ బ్యాటరీస్ లిమిటెడ్‌గా పిలువబడేది) తరపున
ప్రదేశం: హైదరాబాద్ సం/- వికాస్ సభర్వాల్
తేది: 30 సెప్టెంబర్ 2025 కంపెనీ సెక్రటరీ & వైస్ ప్రెసిడెంట్ లీగల్

వాటాదార్లకు నోటీసు

వాస్తవ వాటాల బదిలీ అభ్యర్థన యొక్క పునఃదాఖలు నిమిత్తం ప్రత్యేక ఏర్పాటు

ప్రియమైన వాటాదారులారా,

పైన తెలిపిన విషయం మీద 02 జులై 2025 తేదీ నాటి సెబి సర్క్యులర్ నెం. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 ప్రకారం అమరరాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్‌కి చెందిన వాస్తవ వాటాల బదిలీ డీడ్స్ యొక్క పునఃదాఖలు నిమిత్తం ప్రత్యేక ఏర్పాటు 06 జనవరి 2026 వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ సదుపాయం 01 ఏప్రిల్ 2019కు ముందు బదిలీ డీడ్స్ దాఖలు చేసినప్పుడు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది మరియు డాక్యుమెంట్లు/ప్రాసెస్‌లో ఏదేని లోపం/ లేదా మరేదేని కారణంగా తిరస్కరించబడతాయి/ తిరిగి పంపబడతాయి/ పరిశీలించబడవు.

ఈ సదుపాయంను మీరు వినియోగించుకోదలిచనట్లయితే, కంపెనీ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ (RTA) - మెసర్స్ కామియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, (యూనిట్: అమరరాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్), శ్రీ పి.మురళీధరన్, మేనేజర్, సుబ్రమణియన్ బిల్డింగ్, నెం.1, క్లబ్ హౌస్ రోడ్డు, చెన్నై - 600002, ఫోన్: 044-40020700, ఇమెయిల్ ఐడి: investor@cameoindia.com ని సంప్రదించండి. వాటాదార్లు పైన తెలిపిన పోర్టల్: https:// wisdom.cameoindia.com లో కూడా డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయవచ్చును, తదుపరిగా, వాటాదార్లు ఏదేని మద్దతు కొరకు investorservices@amararaja.com వద్ద కంపెనీని కూడా సంప్రదించవచ్చును.

బదిలీ కొరకు పునఃదాఖలు చేయబడిన పైన తెలిపిన వాటాలు ఆమోదించబడినచో, డీమ్యాట్ విధానంలో మాత్రమే కంపెనీచే జారీచేయబడతాయి.

తదుపరి సమాచారం కొరకు https://www.sebi.gov.in/legal/circulars/jul-2025/ease-of-doing-investment-special-window-for-re-lodgement-of-transfer-requests-of-physical-shares_94973.html లో సెబి సర్క్యులర్ కొరకు లింక్‌ను చూడవచ్చును.

అమరరాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్ (గతంలో అమరరాజ బ్యాటరీస్ లిమిటెడ్‌గా పిలువబడేది) తరపున
ప్రదేశం: హైదరాబాద్ సం/- వికాస్ సభర్వాల్
తేది: 30 సెప్టెంబర్ 2025 కంపెనీ సెక్రటరీ & వైస్ ప్రెసిడెంట్ లీగల్

జడ్పీ సీఈఓకు రాజీనామా పత్రాన్ని అందజేస్తున్న నింద్ర ఎంపీపీ దీప

నింద్ర ఎంపీపీ రాజీనామా

చిత్తూరు జడ్పీ, నింద్ర, న్యూస్‌టుడే: నింద్ర ఎంపీపీ దీప పదవికి రాజీనామా చేశారు. చిత్తూరులో సోమవారం జడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడిని కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ఆమె తెలిపారు. రాజీనామాను ఆమోదించిన అనంతరం ఎంపీపీగా ఉప ఎంపీపీ 1, 2లో ఒకరిని నియమించే అవకాశం ఉంది.

అప్పట్లో చర్చనీయాంశమైన ఎంపిక.. నాలుగేళ్ల కిందట నింద్ర ఎంపీపీ పదవి కోసం మాజీ మంత్రి రోజా, మాజీ శ్రీశైలం ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ ఛైర్మన్ చక్రపాణిరెడ్డి వర్గం మధ్య జరిగిన వర్గపోరు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధిష్ఠానం నిర్ణయం మేర మాజీ మంత్రి ఆర్కే రోజా వర్గానికి చెందిన దీపకు ఎంపీటీసీ సభ్యుల సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ అనూహ్యంగా ఎంపీపీ పదవిని అప్పగించారు. అప్పట్లో భంగపాటుకు గురైన చక్రపాణిరెడ్డి సోదరుడు భాస్కర్‌రెడ్డి శనివారం ఉప ఎంపీపీ దుర్గాదేవి, మరో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులతో కలిసి వెళ్లి ఆర్డీఓకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని శనివారం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వైకాపాలో వర్గ పోరు కారణంగా తెదేపా గూటికి చేరిన భాస్కర్‌రెడ్డికి ప్రస్తుతం ఎంపీటీసీల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నందున ఆయనకే ఎంపీపీ పదవి దక్కే అవకాశముందనే వాదనలు వినిపిస్తున్నాయి.

'గరుడవాహన సేవ వైభవంగా నిర్వహించాం'

తిరుమల: తిరుమల చరిత్రలో మొదటిసారి గరుడ వాహన సేవను వైభవంగా నిర్వహించామని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సోమవారం రాత్రి గజవాహనంపై కొలువుదీరిన శ్రీ మలయప్పస్వామిని భక్తులు పెద్దయెత్తున గ్యాలరీల్లో నుంచి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులతో ఛైర్మన్ మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ.. మూడు లక్షలకు పైగా భక్తులు గరుడోత్సవాన్ని తిలకించేందుకు వచ్చినట్లు చెప్పారు. తితిదేని, యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబునాయుడు అభినందించడం మరువలేదన్నారు.

పట్టాలు తప్పిన ఇన్‌స్పెక్షన్ కార్ రైలు

పూతలపట్టు, పాకాల, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లాలోని పాకాల-చిత్తూరు రైలు మార్గంలో పి.కొత్తకోట సమీపంలో ఓహెచ్ఈ ఇన్‌స్పెక్షన్ కార్ రైలు సోమవారం మధ్యాహ్నం పట్టాలు తప్పింది. దీంతో కాట్పాడి వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కె.మోటకంపల్లె గ్రామం వద్ద ట్రాక్ మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్తు లైన్ చెక్ చేసుకుంటూ ఓహెచ్ఈ ఇన్‌స్పెక్షన్ కార్ వెళ్తుండగా ఘటన జరిగింది. రేణిగుంట నుంచి అధికారులు, సిబ్బంది హుటాహుటిన ప్రత్యేక రైలులో వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 7 గంటలకు పట్టాలపైకి ఎక్కించారు.

41 వినతులు రాక

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 41 వినతులు అందాయి. ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాషా, చిత్తూరు ఒకటో పట్టణ సీఐ మహేశ్వర్, పశ్చిమ విభాగం సీఐ శ్రీధర్‌నాయుడు ఫిర్యాదులు స్వీకరించారు. వాటికి సంబంధించి ఆయా స్టేషన్ అధికారులతో మాట్లాడి పలు సూచనలు, సలహాలు అందించారు.

చికెన్ ధరలు

వెన్‌కాబ్ (కిలో రూ.ల్లో)	
బ్రాయిలర్ (రైతు ధర)	100
రిటైల్	122
లేయర్	115
బ్రాయిలర్	177
బ్రాయిలర్ స్కిన్ లెస్	201
లేయర్ మాంసం	195

తిరుమలలో ప్రత్యేక 'పర్వదినాలు'

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో అక్టోబరులో పర్వదినాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. 1న శ్రీవారి రథోత్సవం, 2న చక్రస్నానం, ధ్వజావరోహణం, 3న శ్రీవారి బాగ్ సవారీ, 7న పౌర్ణమి గరుడసేవ, 15న తిరుమల నంబి ఉత్సవ ఆరంభం, 20న దీపావళి ఆస్థానం, 23న భగినీహస్త భోజనం, 24న తిరుమల నంబి శాత్తుమొర, 25న నాగులచవితి, పెద్దశేష వాహనం, 27న మానవాళ మహామునుల శాత్తుమొర, 28న సెనైమొదలియార్ వర్ష తిరునక్షత్రం, 29న పుష్పయాగ మహోత్సవ అంకురార్పణ, 30న పుష్పయాగం, 31న పూదత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, యాజ్ఞవల్క్య జయంతి జరుగనున్నాయి.

యథావిధిగా వసూలు కేంద్రాలు

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని అన్ని విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు మంగళవారం యథావిధిగా పనిచేస్తాయని ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, చంద్రశేఖర్ తెలిపారు. బిల్లులు చెల్లించి అపరాధ రుసుం నుంచి మినహాయింపు పొందాలన్నారు.

కలెక్టర్‌తో ఐసీఎంఆర్ ప్రతినిధులు

ఎన్‌సీడీ విభాగాల ఏర్పాటుకు చర్యలు

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎన్‌సీడీ విభాగాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. సోమవారం దిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రతినిధులు కలెక్టర్‌ను కలిశారు. ఆయనతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఎన్‌సీడీపై సిబ్బందికి శిక్షణ, కేసుల నమోదు తదితర వాటిపై ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. జిల్లా వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

★ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అధికారులు మధుసూదనరెడ్డి, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

EENADU Classifieds

HEALTH & CARE

PAEDIATRIC

శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా॥ కె.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పురిటి బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 63035 53359.

THE EENADU CLASSIFIEDS WAY
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి

B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

REAL ESTATE

FLAT FOR SALE

GENERAL

2 Bhk flat @ 19 lakhs approved 1099 sft bank loans Sricity TADA Rental income. ✆ 9963029295

PLOT FOR SALE

GENERAL

తిరుపతి అర్బన్‌లో 3 తుడ అప్రూవ్ లేఅవుట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ & రెసిడెన్సియల్‌గా 1.రేణిగుంట యోగానంద కాలేజి ప్రక్కన KVRR హైల్యాండ్స్ వెంచర్ 2.అకార్డ్, ఢిల్లీ పబ్లిక్ కార్పొరేట్ స్కూల్స్ దాటగానే C.రామాపురం వద్ద. 3.చంద్రగిరి ఆంజనేయస్వామి Statue వద్ద మెయిన్‌రోడ్ ఫేసింగ్‌లో ఇల్లు, విల్లా, అపార్ట్‌మెంట్స్ కట్టుకునే ప్లాట్స్ అమ్మబడును. ✆ 95055 02346.

JOBS

రామకృష్ణ గ్రూప్ (APNO:1) Hyd, VJA న్యూఢిల్లీ బ్రాంచీలకు టెలికాలర్స్, కస్టమర్ కేర్, అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+ వ+ మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA ✆ 96764 91122, 96769 01122

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

చిత్తూరు

సీఎం సహాయనిధి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్

27 మందికి రూ.31.01 లక్షలు

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: నియోజకవర్గ పరిధిలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 27 మందికి రూ.31.07 లక్షలు విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. లక్ష్మీనగర్ కాలనీలోని కార్యాలయంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సోమవారం బాధితులకు వాటిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ అముద, ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

పీ-4 అమల్లో ఆదర్శంగా నిలుద్దాం

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: పీ-4 అమల్లో ఆదర్శంగా నిలుద్దామని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. సోమవారం లక్ష్మీనగర్ కాలనీలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి సూరిబాబు, రెడ్డిప్రసాద్‌లతో సమావేశమయ్యారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరవేయాలని సూచించారు.

రూ.4.50 లక్షలతో సిమెంటు రోడ్డు

పెనుమూరులోని శివాలయం వెనుక ప్రాంతం గుంతలతో అధ్వానంగా ఉండేది. దీనిపై గత నెలలో 'గుంతలతో అవస్థల ప్రయాణం' శీర్షికన 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. దానిపై స్పందించిన అధికారులు జడ్పీ నిధుల నుంచి రూ.4.50 లక్షలు మంజూరు చేశారు. వాటితో పనులు చేపడుతున్నారు. ఎట్టకేలకు సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – న్యూస్‌టుడే, పెనుమూరు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
చిత్తూరు నగరం: 80085 74598 నగరి: 9866112017
గంగాధరనెల్లూరు: 80085 74605
పూతలపట్టు: 9505557466

? చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీలోని కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. మురుగు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. - **స్థానికులు**

సమాధానం: కాలువల్లో పూడిక తీత పనులు తక్షణమే చేపడతాం.
- లోకేష్, నగరపాలక ఆరోగ్యాధికారి

? పాలసముద్రం మండలంలోని శ్రీకావేరిరాజుపురం ఆదిఆంధ్రవాడ గ్రామంలో కాలువల్లేక ఇబ్బంది పడుతున్నాం. - **మురుగయ్య**

సమాధానం: వీధుల్లో కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. - **సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో**
– న్యూస్‌టుడే, చిత్తూరు నగరం, పాలసముద్రం

ఇళ్ల ముందు నీళ్లు.. ఇంకెన్నాళ్లు..!

నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేక అవస్థలు

న్యూస్‌టుడే, చిత్తూరు నగరం

పురపాలక సంఘంగా ఉన్న చిత్తూరు నగరపాలక సంస్థగా రూపాంతరం చెంది పుష్కర కాలమవుతున్నా డ్రైనేజీ సమస్యకు పాలకులు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు. దశాబ్దాల కిందట ప్రణాళిక లేకుండా నిర్మించిన కాలువలతో ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. వర్షం పడితే చాలు వీధులన్నీ ముంపుబారిన పడుతున్నాయి.

నగరంలో చిన్నపాటి వర్షం పడినా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నీవా నది పరివాహక ప్రాంతాలు వీరభద్రకాలనీ, రంగాచారి వీధి మురుగు నీటితో నిండిపోతున్నాయి. చిన్న కాలువల్లోని మురుగు రోడ్లపైకి చేరుతోంది. నగరంలోని సగానికిపైగా వీధుల్లో కేవలం 10 నుంచి 15 అడుగుల రహదారులే ఉంటున్నాయి. ఆ ఇరుకు దారుల్లోనే గతంలో కాలువలు నిర్మించారు. వాన కురిస్తే అవి పొంగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలి లోతున నీరు నిలిచిపోతోంది. రోడ్డుకు దిగువన ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీరు ఏకంగా ఇళ్లలోకే వచ్చేస్తోంది. పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో దోమల బెడద ఎక్కువై జనం రోగాల బారిన పడుతున్నారు.

ఇలా చేయొచ్చు

మిట్ట ప్రాంతాల్లో కురిసే వర్షపునీరు దిగువ ప్రాంతాలకు వెళ్లకుండా ప్రత్యేక నిర్మాణాలు చేపడితే సమస్యను కొంతవరకైనా పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

● ఇప్పటివరకు ఎన్నో నగరపాలక కౌన్సిళ్లు ఏర్పాటయ్యాయి. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదనలు రూపొందించి.. సర్వేలు చేసినా ఫలితం లేదు.

● నగరంలో శాశ్వత నీటి సరఫరా ప్రాజెక్టు లేదు. ఈ కారణంతోనే కేంద్రప్రభుత్వం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై ప్రజాప్రతినిధులు దృష్టి సారించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని నగర వాసులు కోరుతున్నారు.

రామ్‌నగర్‌కాలనీలో నిలిచిన వర్షపు నీరు

డివిజన్లు:	జనాభా:	విస్తీర్ణం:	డ్రైనేజీ కాలువల పొడవు:	పక్కా డ్రైన్లు:	మట్టి డ్రైన్లు:	వరద నీటి డ్రైన్లు:
50	2.20 లక్షలు	95.97 చ.కి.మీ.	278 కి.మీ.	139 కి.మీ.	127 కి.మీ.	12 కి.మీ.

వెలిగిన వీధి దీపాలు

స్పందనకు వందనం

నగరి, న్యూస్‌టుడే: నగరి పట్టణం ఏకాంబరకుప్పం దళితవాడ సమీపంలో వీధి దీపాలు వెలగడం లేదని ఇటీవల 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. దానిపై నగరపాలిక అధికారులు స్పందించారు. వీధి దీపాలు బాగు చేశారు. అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేశారు.

ఎస్టీవో కార్యాలయం బోర్డు ఏర్పాటు

పుత్తూరు, న్యూస్‌టుడే: పుత్తూరు పట్టణంలో ఉప ఖజానా కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. సమాచారం తెలిపే బోర్డు కూడా లేకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఈ నెల 27న 'అద్దె భవనంలో ట్రెజరీ కార్యాలయం' శీర్షికతో కథనం ప్రచురితమైంది. దానిపై ఎస్టీవో సెల్వకుమార్ స్పందించి సోమవారం బోర్డు ఏర్పాటు చేయించారు.

దుమ్ము రేగుతోంది

జీడీనెల్లూరు నుంచి ముక్కళత్తూరు మలుపు వరకు కిలోమీటరు పొడవునా తారు రోడ్డు పూర్తిగా పాడైంది. వాహనాలు వెళ్లే సమయంలో విపరీతంగా దుమ్మురేగుతోంది. అది కళ్లలో పడుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయిదేళ్ల నుంచి ఇదే దుస్థితి. తాత్కాలికంగా నీరు జల్లుతున్నా కాసేపటికి మళ్లీ పరిస్థితి యథాస్థితికి చేరుకుంటోంది. అధికారులు, పాలకులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని అంతా కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గంగాధరనెల్లూరు



భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు

కమ్యూనిటీ భవనం ప్రారంభం

తవణంపల్లె, న్యూస్‌టుడే: దిగువమాఘం ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఎమ్మెల్యే మురళీమోహన్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ సోమవారం ప్రారంభించారు. జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉన్న సమయంలో ఈ భవనం నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేశారు. పనులు పూర్తికావడంతో సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో బంగారుపాళ్యం ఏఎంసీ ఛైర్మన్ భాస్కర్‌నాయుడు, కాణిపాకం ఆలయ ఛైర్మన్ మణినాయుడు, తెదేపా మండలాధ్యక్షుడు వెంకటేశ్వరచౌదరి, ఎన్ఆర్ఐ ప్రవీణ్, సర్పంచి గోపి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు త్వరలో విశ్వవిద్యాలయం

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లాకు త్వరలో విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ ప్రకటన వెలువడనుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. నగరపాలక సంస్థ, ఐవోసీఎల్ సంయుక్తంగా స్థానిక కొంగారెడ్డిపల్లిలో పెట్రోలు బంకు నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మేయర్ అముద, చుడా ఛైర్‌పర్సన్ హేమలత, కమిషనర్ నరసింహ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ఐవోసీఎల్ అధికారులు పాల్గొన్నారు.

ముక్కు మూసుకోవాల్సిందే

చెత్త తరలింపు వాహనాలతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థాలతో ట్రాక్టర్ రోడ్డుపైకి వచ్చిందంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం వాహనాలపై టార్పాలిన్ కప్పాల్సి ఉన్నా అదీ పాటించట్లేదు. ఫలితంగా చెత్త ఎగిరి వెనుక వచ్చేవారిపై పడుతోంది. అధికారులు స్పందించి సమస్య పరిష్కారాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
– న్యూస్‌టుడే, చిత్తూరు నగరం

జీఎస్టీ ఫలాలు అందరికీ చేరడమే లక్ష్యం

పుత్తూరు, నగరి, గుడిపాల, చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: జీఎస్టీ ఫలాలు అందరికీ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రేణుక పేర్కొన్నారు. పుత్తూరులో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుపై అక్టోబరు 19 వరకు ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ర్యాలీలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఎంపీ చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● నగరిలో సోమవారం 'సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్' కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్(జీఎస్టీ) పూర్ణం, కమిషనర్ కె.వి.కృష్ణారెడ్డి, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ● చిత్తూరు నగరపాలక కార్యాలయంలో మెప్మా సీవోలు, ఆర్పీలకు సోమవారం జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి, కమిషనర్ నరసింహ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.● గుడిపాల మండలం వసంతాపురంలో ఇన్‌ఛార్జి ఎంపీడీవో కుమార్ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు.

పుత్తూరులో ర్యాలీ నిర్వహిస్తున్న జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రేణుక, అధికారులు

గణనాథుడి సేవలో ప్రముఖులు

కాణిపాకం, న్యూస్‌టుడే: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామిని ఎమ్మెల్యేలు కలికిరి మురళీమోహన్, భాష్యం ప్రవీణ్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ సోమవారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ఏఈవో రవీంద్రబాబు, అర్చకులు రాజగోపురం వద్ద వారికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వారికి వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఛైర్మన్ మణినాయుడు, సూపరింటెండెంట్ వాసు, ఇన్‌స్పెక్టర్ బాలాజీనాయుడు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ప్రవీణ్‌కు చిత్రపటాన్ని అందిస్తున్న ఏఈవో రవీంద్రబాబు

ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపు

పెనుమూరు, న్యూస్‌టుడే: ఆత్మహత్య చేసుకుంటామని కొందరు అధికారులను బెదిరించిన ఘటన సోమవారం పెనుమూరు మండలంలో జరిగింది. సాతంబాకం పంచాయతీ రామాపురం గ్రామానికి చెందిన సురేష్, నదియా దంపతులకు గ్రామ సమీపంలో భూమి ఉంది. అక్కడికి వెళ్లే దారిని గ్రామానికి చెందిన నాగేశ్వరరావు కుటుంబీకులు ఆక్రమించుకున్నారని వారు సోమవారం కలెక్టరేట్‌లో అధికారులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, ఎస్సై వెంకట నరసింహం సిబ్బందితో సంబంధిత స్థలానికి వెళ్లారు. ఆ సమయంలో నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన 8 మంది పెట్రోల్ క్యాన్లతో వచ్చి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. అధికారులు వారిని బైండోవర్ చేశారు. మూడు రోజుల్లోగా ఆక్రమిత స్థలంలోని చెట్లు, పైపులను తొలగించి దారి ఇవ్వాలని ఆదేశించారు. లేకుంటే పట్టాలు రద్దు చేస్తామని పేర్కొన్నారు.

అవీ.. ఇవీ.. అన్నీ..

దివ్యాంగురాలికి చక్రాల కుర్చీ అందజేత

వడమాలపేట, న్యూస్‌టుడే: వడమాలపేటలోని గుంటకట్ట వీధికి చెందిన దివ్యాంగురాలు లిఖితకు తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయబాబు సోమవారం చక్రాల కుర్చీని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, షబ్బీర్, కృష్ణ, కిట్టీరాయల్ పాల్గొన్నారు.

వైద్య వృత్తిలో జాగ్రత్తలు అవసరం

తవణంపల్లె, న్యూస్‌టుడే: వైద్య వృత్తిలో జాగ్రత్తలు అవసరమని చిత్తూరు అపోలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ జయంతి తెలిపారు. అరగొండలోని నర్సింగ్ కళాశాలలో సోమవారం 'నీడిల్ స్టిక్ ఇన్‌జ్యూరియస్' అంశంపై సోమవారం కార్యశాల నిర్వహించారు. ప్రిన్సిపల్ లోకేశ్వరి సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్తు స్తంభాలు మార్చాలని వినతి

పుత్తూరు, న్యూస్‌టుడే: తడుకు గ్రామంలో రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్తు స్తంభాలు మార్చాలని దళిత, గిరిజన జిల్లా కార్యదర్శి నందయ్య పేర్కొన్నారు. తిరుపతిలో సోమవారం కలెక్టర్ వెంకటేశ్వర్‌కు వినతి పత్రం అందజేశారు.

పౌర హక్కులపై అవగాహన

పెనుమూరు, గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే: ప్రజలు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలని తహసీల్దారు శ్రావణ్‌కుమార్, ఎంపీడీవో నీలకంఠేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పులికల్లు పంచాయతీ చెర్లోపల్లె ఎస్టీ కాలనీలో సోమవారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ● జీడీనెల్లూరు మండలం తూగుండ్రం పంచాయతీలో జరిగిన సదస్సులో తహసీల్దారు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

రుణాలు సకాలంలో చెల్లించండి

యాదమరి, న్యూస్‌టుడే: రుణాలు సకాలంలో చెల్లించి సహకార సంఘ అభివృద్ధికి సహకరించాలని పీఏసీఎస్ ఛైర్‌పర్సన్ చిత్ర కోరారు. సోమవారం నిర్వహించిన సంఘ మహాజనసభలో ఆమె మాట్లాడారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సమావేశంలో పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

పచ్చికాపల్లంలో ప్రత్యేక వైద్య శిబిరం

వెదురుకుప్పం, బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: వెదురుకుప్పం మండలంలోని పచ్చికాపల్లం పీహెచ్‌సీలో స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్య, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు జగదీష్ నాయుడు, మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, వైద్యాధికారి కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు. ● బంగారుపాళ్యం మండలంలోని తగ్గువారిపల్లెలో నిర్వహించిన స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ సమావేశంలో చంద్రశేఖర్‌పురం సింగిల్ విండో ఛైర్మన్ హేమచంద్రనాయుడు ప్రసంగించారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

పెనుమూరు, న్యూస్‌టుడే: మండలంలోని జెట్టిగుండ్లపల్లి దళితవాడకు చెందిన కృష్ణమ్మ(51)ను ఈ నెల 19న గుర్తు తెలియని ఆటో ఢీకొంది. గాయాలపాలైన ఆమె తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

బాస్కెట్ బాల్ విజేత చిత్తూరు

గుడివాడ, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో చిత్తూరు జట్టు విజేతగా నిలిచింది. సోమవారం రాత్రి తుదిపోరులో రామచంద్రాపురం జట్టుపై గెలిచింది.

అంతటా.. శ్రీహరి నామస్మరణ

పెనుమూరు, గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే: వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో సోమవారం శ్రీహరి నామస్మరణ మార్మోగింది. పెనుమూరు మండలం కలిగిరి కొండ వెలసిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీహరి హనుమంత వాహనంపై విహరించారు. రాత్రి మలయప్ప గజ వాహనంపై కొలువుదీరారు. వైకుంఠపురం వద్ద కంచి పీఠం ఆధీనంలోని మహావిష్ణువు ఆలయంలో కల్పవృక్ష వాహనసేవ వేడుకగా జరిగింది. ● జీడీనెల్లూరు మండలం వేపంజేరి శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయంలో గరుడ సేవపై నిర్వహించారు.

పెనుమూరు: హనుమంత వాహనంపై ఊరేగుతున్న స్వామి

జీడీ నెల్లూరు: సరస్వతి దేవిగా అల్లియల్లమ్మ

చిత్తూరు: దుర్గాంబ దేవస్థానంలో రాజరాజేశ్వరి దేవి అలంకరణ

పుత్తూరు: సరస్వతి అలంకరణలో ఆరేటమ్మ

ఆదిపరాశక్తి నమోస్తుతే..!

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం జగన్మాత వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు, పూతలపట్టు, నగరి, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. – న్యూస్‌టుడే, బృందం

ఎన్‌వైకే జిల్లా సభ్యుడిగా శివరాజ్‌కుమార్

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: నెహ్రూ యువ కేంద్ర (ఎన్‌వైకే) జిల్లా స్థాయి కమిటీ సభ్యుడిగా వి.కోటకు చెందిన శివరాజ్‌కుమార్‌ను నియమిస్తూ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ జాతీయ డిప్యూటీ డైరెక్టర్ దేవేంద్రవ్యాస్ ఉత్తర్వు ఇచ్చారు. ఈయన రెండేళ్ల పాటు సభ్యుడిగా కొనసాగనున్నారు. జిల్లాలో యువతను సంఘటితం చేసి కార్యక్రమాలను నిర్వహిస్తామని శివరాజ్‌కుమార్ తెలిపారు.

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda
ఖాతాదారులకు ముఖ్య గమనిక
ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించుటకు
మా బ్యాంక్ ఆఫ్ బరోడా పుత్తూరు బ్రాంచ్
ఒక నెల వ్యవధిలో నూతన ప్రాంగణం లోనికి మార్చబడుచున్నది.
నూతన చిరునామా: Survey No.198/3A, No.9/63, M.B.రోడ్, పుత్తూరు, తిరుపతి జిల్లా-517583
ఇట్లు: బ్రాంచ్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పుత్తూరు బ్రాంచ్, తిరుపతి జిల్లా, ఫోన్: 9154285327

పుత్తూరు పుర సమావేశం రసాభాస

పుత్తూరు, న్యూస్‌టుడే: పుత్తూరు పట్టణంలో అభివృద్ధి అంతా వైకాపా హయాంలో జరిగిందని, కూటమి వచ్చాక సమావేశాలతోనే సరిపెడుతున్నారని పురాధ్యక్షుడు హరి, ఉపాధ్యక్షులు జయప్రకాష్, శంకర్ అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. పుత్తూరు పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తీర్మానాలు చేసి ఆమోదిస్తున్నా వాటికి అప్రూవల్ ఇవ్వట్లేదన్నారు. తెదేపా కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ గాలి జీవరత్నంనాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రూ.2 కోట్లతో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తున్నారని చెప్పారు. పురపాలన వైకాపా చేతిలోనే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. కాసేపు ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటికి జీవరత్నంనాయుడు మైక్ కట్ చేయగా. . తమకు మాట్లాడే హక్కు లేదా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ మంజునాథ గౌడ్, డీఈఈ లోకేష్, ఏఈ రమేష్, పట్టణ ప్రణాళికా అధికారిణి నీరజాక్షి, తదితరులు పాల్గొన్నారు.

ఛైర్మన్ హరి, తెదేపా కౌన్సిలర్ జీవరత్నంనాయుడు వాగ్వాదం

'గ్రామాల్లో యూరియా కొరత'

యాదమరి, న్యూస్‌టుడే: గ్రామాల్లో సమస్యలను సకాలంలో పరిష్కరించట్లేదని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పేర్కొన్నారు. యాదమరి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. యూరియా అందుబాటులో ఉండట్లేదని చెప్పారు. విద్యుత్తు కనెక్షన్ల జారీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీపీ సురేష్, ఉప ఎంపీపీలు రవీంద్రబాబు, హరినాథరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

కాళ్లరిగేలా తిరుగుతున్నాం.. కనికరించండి

పీజీఆర్ఎస్‌లో బాధితుల వేడుకోలు

చిత్తూరు(మిట్టూరు), కలెక్టరేట్, న్యూస్‌టుడే : 'సమస్యలు పరిష్కరించాలని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాం. మండలాల్లో మా గోడు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఇక్కడికి వచ్చాం' అని బాధితులు జిల్లా అధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు పలువురు హాజరై వినతి పత్రాలు అందించారు.

పేరు మార్చేశారు..



తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని ఇతరుల పేరున మార్చేశారని నగరి మండలం ఎస్.వి.పురం వాసి మధుసూదనరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పదెకరాల్లో సాగు చేస్తున్నామని, ధ్రువపత్రాలు కూడా ఉన్నాయని చెప్పారు. కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై పేరు మార్చేశారని, స్థానిక అధికారులకు చెప్పినా స్పందన లేదన్నారు. న్యాయం చేయాలని కోరారు.

తప్పుడు నివేదికలిస్తున్న వీఆర్వో

తమ ఆధీనంలోని భూమిని వీఆర్వో ఇతరుల పేరున ఆన్‌లైన్‌లో నమోదు చేశారని గుడిపాల మండలం పేయనపల్లెకు చెందిన రైతు రఘునాథనాయుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం జరగకపోతే సీఎం చంద్రబాబు వద్దకు వెళ్తానని పేర్కొన్నారు.

బియ్యం కార్డు మంజూరు చేయరూ..

తనకు బియ్యం కార్డు లేదని, వృద్ధాప్య పింఛను కూడా అందడం లేదని చిత్తూరు నగరం సంతపేట వాసి శారద అధికారులకు తెలిపారు. వీలైనంత త్వరగా మంజూరయ్యే చూడాలని కోరుతూ వినతి పత్రం అందించారు.

పింఛను ఆపేశారు..

ఇంటి విస్తీర్ణం ఎక్కువ ఉందనే కారణం చూపి 2022లో దివ్యాంగుల పింఛను ఆపేశారంటూ చిత్తూరు పెద్దహరిజనవాడ వాసి రాజా మునస్వామి వాపోయారు. ఎలాంటి ఆధారం లేని తనకు పింఛన్ పునరుద్ధరించాలని కోరారు.

పీజీఆర్ఎస్‌కు 6 వినతులు

చిత్తూరు నగరం, గ్రామీణ, న్యూస్‌టుడే: సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ సూచించారు. చిత్తూరులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు 6 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో నగరపాలక ఎంఈ వెంకట్రామిరెడ్డి, ఏసీపీ నాగేంద్ర, ఎంహెచ్‌వో లోకేష్ పాల్గొన్నారు. * చిత్తూరు అర్బన్ మండలంలో 8, గ్రామీణంలో 4 వినతులు వచ్చాయి.

(c) eenadu

పలమనేరు
•పలమనేరు •కుప్పం •పుంగనూరు

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)
పలమనేరు: 80085 74580
కుప్పం పట్టణం: 80085 73490
పుంగనూరు: 80085 74622

? వనమలదిన్నె పంచాయతీ కుమ్మరగుంటలో మంచినీటి పైపులు పాడయ్యాయి. నీరు కలుషితం అవుతోంది. - **లక్ష్మన్న** ● పైపులు బాగు చేయిస్తాం. - **చిన్నసుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి** – న్యూస్‌టుడే, పుంగనూరు గ్రామీణం

? పలమనేరు పట్టణంలోని అంకిశెట్టివీధిలో మురుగు కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. - **రమణ** ● సిబ్బందిని పంపించి కాలువలు శుభ్రం చేయిస్తాం. - **ఎన్.వి.రమణారెడ్డి, కమిషనర్** – పలమనేరు

? కల్లూరు మండలంలోని 102 ఇ.రామిరెడ్డిగారిపల్లె పంచాయతీ కార్యాలయం చుట్టూ పనికిరాని మొక్కలు పెరిగిపోయాయి. - **స్థానికులు** ● పనికిరాని మొక్కలు తొలగిస్తాం. - **నాగరాజ, పంచాయతీ కార్యదర్శి** – న్యూస్‌టుడే, కల్లూరు

? కుప్పం పట్టణంలోని ప్యాలెస్ రోడ్డు కూడలి వద్ద వర్షపు నీరు నిల్వ చేరుతోంది. - **సోము** ● రోడ్డుపై నీరు నిల్వ చేరకుండా చూస్తాం. - **శ్రీనివాసరావు, కమిషనర్** – న్యూస్‌టుడే, కుప్పం

? పార్వతీపురం దళితవాడలో మురుగు కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. నీరు నిల్వ చేరడంతో దుర్వాసన, దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. - **కిరణ్** ● పార్వతీపురంలో కాలువలు శుభ్రం చేస్తాం. - **రెడ్డెప్ప, సర్పంచి** – న్యూస్‌టుడే, సోమల

? నంజంపేట దిగువ వీధిలో దీపాలు వెలగడం లేదు. రాత్రి వేళల్లో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - **సుదర్శన** ● దిగువ వీధిలో దీపాలు వెలిగేలా చూస్తాం. - **మునికుమార్, పంచాయతీ కార్యదర్శి** – న్యూస్‌టుడే, సోమల

మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యం

పుంగనూరు, న్యూస్‌టుడే: మహిళల ఆరోగ్యమే దేశానికి భాగ్యమని భాజపా పట్టణాధ్యక్షుడు జగదీష్ రాజు అన్నారు. సోమవారం కొత్తపేట అర్బన్ పీహెచ్‌సీలో స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమం నిర్వహించారు. మహిళల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. కమిషనరు మధుసూదనరెడ్డి, డా. కిరణ్మయి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సుబ్రహ్మణ్య స్వామికి పూజలు

రామకుప్పం, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం స్వామి, అమ్మవారికి అమృతాభిషేకాల అనంతరం అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మధ్యాహ్నం నెమలి వాహనంపై ఊరేగించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

పుష్పాలంకరణలో వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి

మట్టి తవ్వేసి.. మస్కా కొట్టేసి!

పుంగనూరు, చౌడేపల్లె, పుంగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: చెరువులు, కుంటలు, గుట్టలను కొందరు అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో తరలింపు ప్రక్రియ యథేచ్ఛగా సాగుతోంది. పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది.

చౌడేపల్లె మండలం దేవరకుంటలో తవ్వకాలు

ఆదాయానికి గండి..

ఎర్రమట్టికి పట్టణాల్లో డిమాండ్ అధికం. దీంతో నెక్కుంది పంచాయతీ పెద్దఅల్లాపురం, సొసైటీ కాలనీ, బండ్లపల్లె, ఏతూరు పంచాయతీల్లో గుట్టలను తవ్వి తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ ఎర్రమట్టి ధర రూ.10 వేలకు పైగా పలుకుతోంది. దీంతో కొండ ప్రాంతాల్లో 15 నుంచి 20 అడుగుల లోతు వరకు తవ్వేస్తున్నారు. ఇటీవల కాలంలో లేఅవుట్ల సంఖ్య పెరిగింది. వ్యవసాయ పొలాలను సైతం లేఅవుట్లుగా మారుస్తుండటంతో చదును చేసేందుకు మట్టి అవసరం పడుతోంది.

ఈ ప్రాంతాల్లో అధికం..

నియోజకవర్గంలో పిచ్చిగుండ్లపల్లె, కొండసముద్రం, చెర్లోపల్లె, అగ్రహారం, మాగాండ్లపల్లె, పెద్దఅల్లాపురం, తోటకురప్పల్లె, రాజనాల బండ ప్రాంతాల్లో తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పుంగనూరు మండలంలోని నెక్కుంది పంచాయతీ ప్రభుత్వ భూమిలో, కుమ్మరనత్తం పంచాయతీ కొండసముద్రం, మంగళం చెరువుల్లోని మట్టిని పెద్దపంజాణి, చౌడేపల్లె మండలాలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు.

ఇవీ నష్టాలు..

మట్టి అక్రమ తవ్వకాలతో చెరువులు, కుంటల సరిహద్దుల్లోని స్తంభాలు, చెట్లు నేలకొరుగుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. పలమనేరులో చెరువు కట్ట తెగిపోయి నీరు వంతెన కిందకి చేరింది. ఇదే ప్రాంతంలో క్యాటిల్‌ఫాం వద్ద అటవీశాఖ భూమిలో మట్టి తరలింపుతో స్తంభాలు ఒరిగాయి. సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.

క్షేత్రస్థాయిలో చర్యలు..

కొండ ప్రాంతాలు, చెరువుల్లో ఎర్రమట్టి తవ్వకాల కోసం గనుల శాఖ అనుమతులు తప్పనిసరి. ఇటీవల పలు చోట్ల దాడులు నిర్వహించి వాహనాలు స్వాధీనం చేసుకున్నాం. పలువురిపై కేసులు నమోదు చేశాం. అక్రమ తవ్వకాలపై నిఘా పెడతాం.
– పార్వతి, రాము, తహసీల్దార్లు, చౌడేపల్లె, పుంగనూరు

కుప్పంలో అభివృద్ధి వేగవంతం

శంకుస్థాపన పూజలు చేస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్, మునిరత్నం

శాంతిపురం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలకు అనుగుణంగా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల వేగవంతానికి నాయకులు, అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ ఉపాధ్యక్షుడు పీఎస్ మునిరత్నం సూచించారు. గుంజార్లపల్లె పంచాయతీ పెద్దబొమ్మనపల్లెలో రూ.44 లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన పూజలు చేశారు. తెదేపా మండలాధ్యక్షుడు ఉదయ్‌కుమార్, మాజీ అధ్యక్షుడు జనార్దనరెడ్డి, రెస్కో డైరెక్టర్ అనసూయ, నేతలు ఆంజనేయరెడ్డి, ఆనందరెడ్డి, గోవిందరాజులు, సర్పంచి విజయరామిరెడ్డి పాల్గొన్నారు.

ఎన్ఎంఎంఎస్‌కు దరఖాస్తు చేసుకోండి

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జాతీయ ఉపకార వేతన అర్హత పరీక్ష (ఎన్ఎంఎంఎస్)కు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనుందని ఎంఈవో నటరాజరెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. డిసెంబరు 7న అర్హత పరీక్ష ఉంటుందన్నారు. ఉత్తీర్ణులకు ఏడాదికి రూ.12 వేలు చొప్పున నాలుగేళ్ల పాటు కేంద్రం ఉపకార వేతనం ఇస్తుందని పేర్కొన్నారు.

అత్యవసరమైతే.. ఆరుబయటకే!

పుంగనూరు మండలంలోని భీమగానిపల్లె పంచాయతీ ఉబేదులపల్లె గ్రామంలోని గిరిజన సామాజిక సంక్షేమ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో మరుగుదొడ్లు ఇవి. రెండేళ్ల క్రితం తలుపులు, వాష్ బేసిన్లు పాడయ్యాయి. నీటి సరఫరా సక్రమంగా లేదు. దీంతో 32 మంది విద్యార్థులు అత్యవసర సమయాల్లో ఆరుబయటకు వెళ్తున్నారు. సమస్య పరిష్కరిస్తామని ఎంఈవో నటరాజ రెడ్డి తెలిపారు. – న్యూస్‌టుడే, పుంగనూరు గ్రామీణం

రోడ్డు ఛిద్రం.. చోదకులకు నరకం

పుంగనూరు పుంగమ్మ చెరువు కట్టపై ఉన్న దర్గా కూడలిలో తారు రోడ్డు దుస్థితి ఇది. రామసముద్రం, బైరెడ్డిపల్లె, బెంగళూరుకు వెళ్లే వారు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తారు. రోడ్డు పాడై కొన్నాళ్లుగా రాళ్లు తేలడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పుంగనూరు

ఒరిగిన స్తంభాలతో భయం భయం

పలమనేరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం దారిలో విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయాయి. ఈ దారిలో ఆరేడు స్తంభాలు అలానే ఉండటంతో కూలిపోతాయేమోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విద్యుత్తు ఉపకేంద్రం ఎదురుగా ఉన్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. స్తంభాలను సరి చేస్తామని లైన్ ఇన్‌స్పెక్టర్ సురేంద్ర తెలిపారు. – న్యూస్‌టుడే, పలమనేరు

ప్రయాణం.. ప్రమాదం

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నా పలువురిలో ఎలాంటి మార్పు రావడం లేదు. నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కుప్పం పట్టణంలో కనిపించిన దృశ్యమే దీనికి నిదర్శనం. పశువులను తీసుకొని వాహనంలో వెళ్తూ ఇలా ముందు భాగంగా ఆరుగురు కూర్చున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వారి ప్రాణాలకే ప్రమాదమని చూపరులు వాపోతున్నారు. – న్యూస్‌టుడే, కుప్పం పట్టణం

కమ్మపల్లె దారి.. అధ్వానంగా మారి

కల్లూరు- దేవళంపేట మీదుగా కమ్మపల్లెకు వెళ్లే మార్గంలో గెండోళ్లపల్లె సమీపంలో రెండు కోట్ల కల్వర్టు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో తారురోడ్డు మధ్యలో నీరు నిలిచిపోతోంది. ద్విచక్రవాహన దారులు అవస్థలు పడుతున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని చెబుతున్నారు. – న్యూస్‌టుడే, కల్లూరు

50 యూనిట్ల రక్తం సేకరణ

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. బ్లడ్‌బ్యాంకు అధికారి డాక్టర్ యుగంధర్ ఆధ్వర్యంలో 50 యూనిట్ల రక్తం సేకరించారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు నాగరాజు, వైద్యురాలు మమతా రాణి, తెదేపా, భాజపా నాయకులు పాల్గొన్నారు.

ఎన్‌వైకే సభ్యుడిగా శివరాజ్‌కుమార్

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: నెహ్రూ యువ కేంద్ర (ఎన్‌వైకే) జిల్లా స్థాయి కమిటీ సభ్యుడిగా వి.కోటకు చెందిన శివరాజ్‌కుమార్‌ను నియమిస్తూ మై భారత్ జాతీయ డిప్యూటీ డైరెక్టర్ దేవేంద్రవ్యాస్ ఉత్తర్వు ఇచ్చారు. ఈయన రెండేళ్ల పాటు సభ్యుడిగా కొనసాగనున్నారు.

జీఎస్టీ తగ్గింపు పేదలకు వరం

బైరెడ్డిపల్లె, పెద్దపంజాణి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం పేదలకు వరమని ఎంపీడీవో ఆనందబాబు అన్నారు. వెలుగు కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్'పై అవగాహన కల్పించారు. నిత్యావసర సరకులు, గృహోపకరణాల ధరలు తగ్గినట్లు చెప్పారు. ఏపీఎం లలిత, ఏపీవో హరనాథ్, సీసీలు పాల్గొన్నారు. పెద్దపంజాణిలో జీఎస్టీ అధికారులు ఎస్వీ ప్రసాద్, జితేంద్రబాబు, వివేక్, ఎంపీడీవో బాలాజీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పంట నమోదు తప్పనిసరి

చౌడేపల్లె, న్యూస్‌టుడే: నష్ట పరిహారం, ప్రభుత్వ పథకాల ఫలితాలు పొందేందుకు రైతులు విధిగా పంట నమోదు చేసుకోవాలని ఏవో మోహన్ తెలిపారు. తహసీల్దారు కార్యాలయంలో మాట్లాడారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. డీటీ రామ్మూర్తి, అధికారులు పాల్గొన్నారు.

పీజీఆర్ఎస్‌లో 19 అర్జీల స్వీకరణ

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ ఆదేశించారు. మండల పరిషత్తు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన 19 నుంచి అర్జీలు స్వీకరించారు.

హామీల అమలుకు వినతి

పుంగనూరు, న్యూస్‌టుడే: గిరిజన వృద్ధులకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు మునీంద్ర నాయక్ కోరారు. సోమవారం తహసీల్దారు రాముకు వినతిపత్రం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. నాయకులు నాగునాయక్, శంకర్‌నాయక్, మనోజ్‌కుమార్, నాగేనాయక్ పాల్గొన్నారు.

వసతుల కల్పనపై శ్రద్ధ

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఎస్టీ కాలనీలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతోందని తహసీల్దారు రాము, ఎంపీడీవో అప్పాజీ తెలిపారు. మండలంలోని షికారిపాళ్యంలో ప్రజలతో సమావేశమయ్యారు. కావాల్సిన వసతులు, వ్యక్తిగత సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారిణి సృజన పాల్గొన్నారు.

ఆర్థిక వనరుల పెంపుపై దృష్టి

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీలు అభివృద్ధి సాధించేందుకు ఆర్థిక వనరులపై దృష్టి సారించాలని డీపీఆర్సీ సమన్వయకర్త హరిప్రసాద్‌రెడ్డి సూచించారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. ఎంపీపీ రెడ్డెప్ప, ఎంపీడీవో బాలాజీ పాల్గొన్నారు.

నిర్వహణపై వివాదం

చౌడేపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని గాండ్లపల్లె ఆంజనేయ స్వామి దేవస్థానం నిర్వహణపై వివాదం రేగింది. గ్రామానికి చెందిన జమ్మలమడుగు పెదరామాంజులమ్మ, వెంకటస్వామి దంపతులు ఏళ్ల క్రితం ఆలయం నిర్మించారు. వారి కుటుంబీకులు నిర్వహణ చూస్తున్నారు. 2007లో అదే గ్రామస్థుడు జి.ప్రకాశ్ ప్రాకారం నిర్మించారు. ప్రస్తుతం నిర్వహణపై వారి మధ్య వివాదం రేగగా ప్రజలు జమ్మలమడుగు కుటుంబానికే అండగా నిలిచారు. మాజీ ఎమ్మెల్యే బి.గోపాల్, సర్పంచి కృష్ణారెడ్డి, పెద్దలు పాల్గొన్నారు.

అండగా ఉంటాం.. పలమనేరు: కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్‌గౌడ అన్నారు. సోమవారం పలమనేరులో డిజిటల్ కార్డులు పంపిణీ చేశారు.

పుస్తకాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలి

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల లీడర్లు పుస్తకాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని వెలుగు డెయిరీ ఏపీఎం లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల సమాఖ్య సమావేశం నిర్వహించారు. సంఘాల్లోని మహిళలే లావాదేవీలు, పుస్తకాల నిర్వహణ చేసుకోవాలన్నారు. సమాఖ్య అధ్యక్షురాలిగా పి.సునంద, కార్యదర్శిగా టి.రూప, కోశాధికారిగా యశోదను ఎన్నుకున్నారు. ఏపీఎం నీరజ, సీసీలు పాల్గొన్నారు.

ఆదర్శంగా నిలుపుతాం.. కుప్పం పట్టణం: కుప్పం పురపాలికను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కె.శ్రీకాంత్ అన్నారు. సోమవారం పురాధ్యక్షుడు సెల్వరాజ్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు, తాగునీరు తదితరాలపై చర్చించారు.

అడ్డంగా ఆపేసి.. దారులు మూసేసి

పలమనేరు- కుప్పం జాతీయ రహదారికి ఇరువైపులా భారీ వాహనాలు నిలిపేస్తున్నారు. ఇక్కడ పెట్రోలు బంకులు ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. వేగంగా వచ్చే వాహనదారులు లారీలను ఢీకొనే ప్రమాదం ఉంది. అలాంటి ఘటనలు కొన్ని ఇటీవల జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి భారీ వాహనాలు నిలపకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, రామకుప్పం

అలంకరణలో పుంగనూరు చాముండేశ్వరి దేవి

బైరెడ్డిపల్లెలో సరస్వతి రూపంలో బాటగంగమ్మ

శివాడి గ్రామంలో కాళికాదేవి

కుప్పంలో హిందూ ధర్మ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ

శక్తి స్వరూపిణీ పాహిమాం

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణాలు, గ్రామాల్లో అమ్మవార్లు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. పుంగనూరులో చాముండేశ్వరి, కన్యకాపరమేశ్వరి, కుప్పంలో దుర్గమ్మ, కల్లూరులో త్రిపురసుందరి, బైరెడ్డిపల్లెలో బాటగంగమ్మ, సల్లాపురం అమ్మవారు, శివాడిలో కాళికాదేవి, కందూరులో కన్యకాపరమేశ్వరి, పత్రపల్లెలో మారెమ్మ వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. – న్యూస్‌టుడే, బృందం

నిర్లక్ష్యం ఖరీదు రూ.3.65 కోట్లు

కైగల్ ప్రాజెక్టుపై పెరిగిన అంచనాలు

తమిళనాడుకు వృథాగా పోతున్న జలాలు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: నీటి ఎద్దడి పరిష్కారానికి గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు తూతూ మంత్రంగా మిగిలాయి. పనులపై నిర్లక్ష్యం వహించడంతో రూ.కోట్ల మేర భారం పడింది.

153 గ్రామాల ఎదురుచూపు..

పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లె, వి.కోట మండలాల్లో వర్షాకాలంలోనూ తీవ్ర తాగునీటి సమస్యలు నెలకొంటున్నాయి. సుమారు 153 గ్రామాల ప్రజలు దాహార్తితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి మోక్షం కల్పించేందుకు బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్ నదిపై జలాశయం నిర్మాణానికి గత తెదేపా ప్రభుత్వం రూ. 16.01 కోట్లు మంజూరు చేసింది. 2019 ప్రారంభంలో శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు.

రద్దు చేసి.. ముఖం చాటేసి..

తర్వాత ప్రభుత్వం మారడంతో అధికారంలోకి వచ్చిన వైకాపా పూర్తిగా పట్టించుకోకపోవడంతో పాటు రద్దు చేసింది. దీంతో ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులు ఆరేళ్లవుతున్నా ముందుకు సాగడం లేదు. 2024 ఎన్నికల ముందు పనులు చేయాలని గత ప్రభుత్వం భావించగా అంచనా వ్యయం రూ.3.65 కోట్లకు చేరుకొని రూ.22.65 కోట్లుగా మారింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని, వస్తే నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పలమనేరు నీటి పారుదల శాఖ ఈఈ నాగార్జున రెడ్డి తెలిపారు.

ఇవీ వివరాలు..

- ప్రాజెక్టు: కైగల్
- 2020లో అంచనా వ్యయం: రూ. 19 కోట్లు
- మంజూరైన నిధులు: రూ.16.01 కోట్లు
- 2024లో పెరిగిన అంచనాలు: రూ.22.65 కోట్లు
- నీటి నిల్వ సామర్థ్యం: 0.46 మి.ఘ.అ

చట్టాలపై అవగాహన అవసరం

పలమనేరు, పెద్దపంజాణి, న్యూస్‌టుడే: చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తహసీల్దారు ఇన్బనాథన్ అన్నారు. సోమవారం మండలంలోని ఇందిరానగర్‌లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అందరూ తెలుసుకోవాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు నాగరాజు, ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ కమిటీ సభ్యులు గోవిందయ్య, ప్రమీల, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ● పెద్దపంజాణి మండలం కడపల్లెలో ప్రజలకు తహసీల్దార్ హనుమంతు, ఎంపీడీవో బాలాజీ, అధికారులు చట్టాలపై అవగాహన కల్పించారు.

పోషకాహారంతో సంపూర్ణారోగ్యం

చౌడేపల్లె, న్యూస్‌టుడే: పోషణ మాసోత్సవాల్లో భాగంగా మండలంలోని కాటిపేరి సచివాలయంలో సోమవారం ఐసీడీఎస్ అధికారులు కూరగాయల ప్రదర్శన నిర్వహించారు. పప్పు దినుసులు, నవ ధాన్యాలతో తయారు చేసిన వంటలు, సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయల గురించి వివరించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తింటే ఆరోగ్యం సొంతం అవుతుందన్నారు. సూపర్‌వైజరు సులోచన, కార్యకర్తలు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

పుంగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని పురపాలక అధ్యక్షుడు అలీంబాషా పేర్కొన్నారు. సోమవారం పుంగనూరు పురపాలక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అంబాచిన్నబ్బ వీధిలో పూడికతీత, కాలువ విస్తరణ పనులు ఓ వైపు పూర్తి చేశామని, మిగిలినవి చేస్తామన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉపాధ్యక్షులు నాగేంద్ర, లలిత, కమిషనర్ మధుసూదనరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న అధ్యక్షుడు అలీంబాషా

పట్టణాల్లో.. తాగునీటి గండం

పట్టణాల్లో తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. విస్తరిస్తున్న ప్రాంతాల్లో పైపులు, కుళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలమనేరు, పుంగనూరు, కుప్పం పురపాలికల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. దీంతో పలు ప్రాంతాల ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
న్యూస్‌టుడే- పుంగనూరు, పలమనేరు, కుప్పం పట్టణం

పుంగనూరులో ట్యాంకరు వద్ద నీరు పట్టుకుంటున్న మహిళలు

పట్టణం: పుంగనూరు
జనాభా: 63,532 మంది
నీటి అవసరం: 4.43 ఎంఎల్‌డీ
లభ్యత: 4.27 ఎంఎల్‌డీ

రోజు విడిచి రోజు.. శివారు ప్రాంతాలు మేలుపట్ల కాలనీ, భగత్‌సింగ్ కాలనీ మెట్ట ప్రాంతం, ఆర్‌ఆర్ కాలనీ, డిగ్రీ కళాశాల వెనుక వీధుల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. పుంగనూరు పట్టణంలో రోజు విడిచి రోజు నీరు సరఫరా చేస్తున్నారు. శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల నీరే దిక్కు. పైపులైన్ల ఏర్పాటుకు నిధులు విడుదల కాకపోవడంతో సమస్య ఏర్పడుతోంది. కమిషనర్ మధుసూదనరెడ్డి వద్ద ప్రస్తావించగా.. వంద శాతం నీటి సరఫరాలో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంకర్లకు నీరు అందించేందుకు బోర్లు వేసి మోటార్లు అమర్చామన్నారు. శివారు ప్రాంతాల్లో తాగునీటి పైపులు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.

పట్టణం: పలమనేరు
జనాభా: 53,600
నీటి అవసరం: 3.95 ఎంఎల్‌డీ
లభ్యత: 3.45 ఎంఎల్‌డీ

పట్టణం: కుప్పం
జనాభా: 46,598
నీటి అవసరం: 4.02 ఎంఎల్‌డీ
లభ్యత: 3.57 ఎంఎల్‌డీ

తప్పని ఇబ్బందులు.. ఎన్టీఆర్ కాలనీ, సామగుట్టపల్లె, శీగల్లపల్లె, నారాయణపురం, శిఖారి కాలనీ, ఫిషర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా నీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లు చెప్పారు.

ప్రతిపాదనలకే పరిమితం.. గంటాఊరు కాలనీ, గడ్డూరు కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, జగనన్న కాలనీలు విస్తరించిన ప్రాంతాలు కావడంతో పైపులైన్లు ఏర్పాటు చేయలేదు. గతంలో పలుమార్లు ప్రతిపాదనలు చేసినా నిధులు మంజూరు చేయకపోవడంతో అడుగులు ముందుకు పడటం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శివారు ప్రాంతాల్లో పైపులైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు కమిషనర్ ఎన్.వి.రమణారెడ్డి తెలిపారు.

లారీ ఢీకొని కూలీ మృతి

మునెప్ప (పాత చిత్రం)

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: రహదారి ప్రమాదంలో కూలీ మృతి చెందిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. బంధువుల వివరాల మేరకు.. పరమసముద్రం గ్రామానికి చెందిన మునెప్ప (54) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి కుప్పం- కృష్ణగిరి జాతీయ రహదారిలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా హంసాపురం వద్ద తమిళనాడుకు వెళ్తున్న కూరగాయల లారీ ఢీకొంది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అర్బన్ పోలీసులు తెలిపారు.

నిదానంగా వెళ్లమన్నందుకు దాడి

పుంగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనంపై నిదానంగా వెళ్లమని చెప్పినందుకు ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ సుబ్బరాయుడు వివరాల మేరకు.. ఈనెల 26న పట్టణంలో ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తున్న కురప్పల్లెకు చెందిన భాస్కర్‌కు సింగిరిగుంటకు చెందిన పుర కార్మికుడు ప్రభు సూచనలు చేశారు. దీంతో భాస్కర్, ఆయన స్నేహితులు కార్తిక్, అరుణ్‌కుమార్, రాజు ప్రభుపై దాడికి దిగారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభు ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.

(c) eenadu

ఈనాడు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ
మంగళవారం సెప్టెంబరు 30, 2025

విద్యారూపా విశాలాక్షి

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవార్ల ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారం ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి దుర్గానగర్‌లో కనకదుర్గమ్మ వారిని పెన్నులు, పుస్తకాలతో సరస్వతీ దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, కోనసీమ, ఉప్పలగుప్తం

అయినవిల్లి మండలం నల్లచెరువు వేంకటేశ్వరస్వామి ఆలయంలో సామూహిక సరస్వతీ పూజలు

పుస్తకాలు, పెన్నులతో దుర్గానగర్‌లో అమ్మవారికి అలంకరణ

పాదగయ పుష్కరిణి బాగుకు ప్రణాళిక

పిఠాపురం, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ పుష్కరిణి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సోమవారం కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ స్థానిక అధికారులతో కలిసి మ్యాప్‌ను పరిశీలించారు. పుష్కరిణి నీరు కలుషితం కావడంపై చర్చించారు. స్థానిక జగ్గయ్యచెరువులోని ప్రభుత్వ స్థలాలను చూశారు. ఆర్డీవో మల్లిబాబు, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఈవో జగన్మోహన్‌శ్రీనివాస్, పాడా ఏపీడీ వసంతమాధవి తదితరులు వెంట ఉన్నారు.

కొత్త గురువులకు 3 నుంచి శిక్షణ

పి.గన్నవరం, న్యూస్‌టుడే: మెగా డీఎస్సీలో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు అక్టోబరు 3 నుంచి 10వ తేదీ వరకు అల్లవరం మండలం ఓడలరేవులోని బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీంబాషా వెల్లడించారు. సోమవారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ మొత్తం 241 మంది ఉపాధ్యాయులకుగాను ఒక్కో గదిలో 40 మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఒక్కో గదిలో నలుగురు చొప్పున ప్రత్యేక రిసోర్స్ పర్సన్లు శిక్షణ ఇస్తారన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యా వ్యవస్థ గురించి, తరగతి గదుల్లో విద్యార్థులతో ఏవిధంగా వ్యవహరించాలి, విద్యార్థులు ఆకళింపు చేసుకునే విధంగా పాఠ్యాంశాల బోధన, లైఫ్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారన్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు వ్యాయామ శిక్షణ ఉంటుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విద్యావ్యవస్థపై దృశ్యమాలిక ప్రదర్శన ఉంటుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. 3 నుంచి 10వ తేదీ వరకు అక్కడే ఉండేందుకు నూతన ఉపాధ్యాయులు సన్నద్ధులై శిక్షణకు విధిగా హాజరు కావాలని డీఈవో స్పష్టం చేశారు.

ఇష్టారీతిన ఆహార కల్తీ
కనిపెట్టేదెలా.. కనికట్టు ఆగేదెలా

– న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్

హోటళ్లు, రెస్టారెంట్ల సంస్కృతి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. వ్యాపారులు రకరకాల ఆహార పదార్థాలను వినియోగదారులకు పరిచయం చేస్తున్నారు. వీటి నాణ్యత పరీక్షించే విషయంలో మాత్రం అధికారుల జాడ కానరావడం లేదు. జిల్లాలో వేల సంఖ్యలో ఆహార శాలలు ఉండగా వీటిల్లో నాణ్యతా ప్రమాణాలు పరిశీలించేందుకు ఒకే ఒక అధికారి ఉండటం గమనార్హం. పట్టణాల పరిధిలో అడపాదడపా తనిఖీలు చేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ ఊసే ఉండటం లేదు.

ఉన్నది ఒక్కరే..

జిల్లాలో 22 మండలాలు, నాలుగు పురపాలికలు ఉండగా వాటి పరిధిలో వందల సంఖ్యలో రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నాయి. వేల సంఖ్యలో ఫాస్ట్‌ఫుడ్ దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటిపైనా పర్యవేక్షణ చేసేందుకు మాత్రం ఒక్కరే ఆహార భద్రతాధికారి ఉన్నారు. ఇద్దరు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ క్యాడర్ అధికారులు, ఇద్దరు సహాయకులు, కార్యాలయ సహాయకులు ఉండాలి. వీరి పర్యవేక్షణ లోపించడంతో ప్రజల ఆరోగ్యానికి భద్రత కరవైంది.

అమలాపురంలో ఇలా..

వివరాలు ఇలా..

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీలు: 85
నమోదు చేసిన కేసులు: 38
విధించిన అపరాధ రుసుము: రూ.3.21 లక్షలు
రెస్టారెంట్లు, ఆహారశాలలు: సుమారు వెయ్యి

తనిఖీల్లో గుర్తించిన అంశాలు

ఆహార భద్రత అధికారులు దాడులు నిర్వహించిన సమయాల్లో పలు అంశాలను గుర్తించారు. మామిడి, అరటి పండ్లను మగ్గించేందుకు నిషేధిత రసాయనాలు వినియోగిస్తున్నారు. మాంసాన్ని నిషేధిత ప్లాస్టిక్ కవర్లలో చుట్టి ప్రమాణాలకు విరుద్ధంగా రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. గడువు తీరిన పదార్థాలు, కారం, మసాలా పొడులు, రంగులు వినియోగిస్తున్నారు. వంట శాలల్లో అపరిశుభ్ర వాతావరణం ఉంది. సిబ్బంది కనీస శుభ్రత లేకుండా వంటలు చేస్తున్నారు.

మచ్చుకు కొన్ని..

● అమలాపురం పట్టణ పరిధిలోని ఓ రెస్టారెంట్‌లో బాగా పాడైన మాంసపు నిల్వలు గుర్తించి, భారీ మొత్తంలో అపరాధ రుసుము విధించారు. ● రావులపాలెం పట్టణ పరిధిలో అరటి పండ్లను మగ్గ పెట్టేందుకు రసాయనాలు వినియోగిస్తున్నారనే సమాచారంతో తనిఖీ చేయగా అధిక మొత్తంలో కార్బన్ రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరటి పండ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ● ఇటీవల మండపేట పట్టణంలో ఐస్‌క్రీమ్ పార్లర్‌లో తనిఖీలు చేయగా కాలంచెల్లినవి అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.

సిబ్బంది కొరత వేధిస్తోంది..

హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహించేందుకు సిబ్బంది కొరత వేధిస్తోంది. ముగ్గురు అధికారులు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నాం. అయినప్పటికీ పలు దుకాణాలపై దాడులు చేస్తున్నాం. నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నాం. - రామయ్య, జిల్లా ఆహార భద్రతాధికారి

ఊరన్నారు.. ఊరుకున్నారు..

ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి-2 పరిధిలోని వడ్డిచెరువులో గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ లేఔట్ కోసం సేకరించిన భూమి నేటికీ నిరుపయోగంగా మారింది. 150 మందికి ఇంటి స్థలాల కోసం రెండెకరాలు సేకరించారు. గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఇది ఉండటం, చుట్టూ ఆక్వా చెరువులు, చౌడుభూమి కావడం, సరైన మౌలిక వసతులు లేకపోవడంతో గృహనిర్మాణానికి లబ్ధిదారులు ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఈ భూమి వృథాగా ఉంది. కూటమి ప్రభుత్వం పట్టించుకుని వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఉప్పలగుప్తం

జీఎస్టీ తగ్గింపుపై విస్తృత అవగాహన

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని డీఎస్‌వో ఉదయ్‌భాస్కర్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన వచ్చేలా చేపట్టిన కార్యక్రమాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. వాణిజ్య పన్నులశాఖ సహాయ కమిషనర్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తగ్గనుంది భారం.. అందనుంది ఫలం

విద్యుత్తు వినియోగదారులకు రూ.76 కోట్ల ప్రయోజనం

ఈనాడు, కాకినాడ: విద్యుత్తు బిల్లులు పెంచబోమని.. అవసరమైతే తగ్గిస్తామని ఎన్నికల వేళ కూటమి నేతలు హామీ ఇచ్చారు. అన్నట్లుగానే గతంలో పెంచిన విద్యుత్తు ఛార్జీల్లో భారం తగ్గిస్తూ వినియోగదారులకు ఊరటనిచ్చే కబురు చెప్పారు. ఇన్నాళ్లు ట్రూ అప్ అంటే బాదుడు గురించే విన్న వినియోగదారులు తొలిసారిగా ట్రూడౌన్ ఫలాలను అందుకోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.923 కోట్ల మేర ప్రయోజనం కల్పించగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.76.02 కోట్ల భారం తగ్గించబోతున్నారు. నవంబర్ నెల బిల్లుల నుంచి వీటిని సర్దుబాటు చేయనున్నారు.

5,799 మిలియన్ యూనిట్ల వినియోగం

ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ మినహా ఇతర విద్యుత్తు కనెక్షన్లు 22.28 లక్షలున్నాయి. వీటి ద్వారా 2024-25లో 5,799 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. విద్యుత్తు కొనుగోళ్లు, సరఫరా ఖర్చు, పంపిణీ నష్టాలు, ఇతర వ్యయాలు కలిపి ఎఫ్‌పీపీసీఏ కింద ట్రూఅప్ పేరుతో యూనిట్‌కు అదనంగా 40 పైసలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం గతేడాది జరిగిన విద్యుత్తు కొనుగోలు, వ్యయాల వాస్తవ లెక్కలపై సమీక్షించి అదనంగా వసూలు చేసే మొత్తంలో కొంత తిరిగి వినియోగదారులకు ఇవ్వాలని నిర్ణయించింది.

● యూనిట్‌కు 13 పైసలు చొప్పున నవంబర్ బిల్లు నుంచి తగ్గించి ఇవ్వనుంది. ఇలా వచ్చే 12 నెలలు పాటు ఈ ట్రూడౌన్ ఫలాలతో వినియోగదారులకు ఉపశమనం కల్పించనున్నారు.

● జిల్లాలో సర్కిళ్ల వారీ ఎంతెంత భారం తగ్గనుందో అంచనాలు సిద్ధం చేసినట్లు ఈపీడీసీఎల్ కాకినాడ ఎస్ఈ ప్రసాద్ తెలిపారు.

జిల్లా	విద్యుత్తు కనెక్షన్లు	నెలవారీ తగ్గనున్న బిల్లు భారం (రూ.కోట్లలో)	ఏడాదిలో ప్రయోజనం (రూ.కోట్లలో)
కాకినాడ	7,92,052	2.41	28.91
తూర్పుగోదావరి	7,87,795	2.44	29.32
కోనసీమ	6,49,048	1.48	17.86

నిత్యహారతి వేళల మార్పు

రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో నిర్వహిస్తున్న నిత్యహారతి వేళలు అక్టోబరు 1 నుంచి 2026 మార్చి 31 వరకు మారుతున్నాయని కార్యక్రమ అధికారి పి.విశ్వనాథరాజు తెలిపారు. ప్రస్తుతం సాయంత్రం 7 నుంచి 7.20 గంటల వరకు జరుగుతోందని పేర్కొన్నారు. శీతాకాలం సమీపిస్తున్నందున 6.30 నుంచి 6.50 వరకు హారతి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సందర్శకులు వేళల మార్పును గమనించాలని కోరారు.

- న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం

అన్నదాతకు అండగా నిలిచేందుకు విభిన్న కథనాల సమాహారం -8లో

పడకేసిన వైద్యసేవలు

– న్యూస్‌టుడే, అల్లవరం, ముమ్మిడివరం

వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు సమ్మెబాట పట్టడంతో గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పలు సేవలు నిలిచిపోయాయి. జిల్లాలో మొత్తం 46 గ్రామీణ, 7 అర్బన్ పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో ప్రతిరోజూ ఒక్కొక్క దానిలో 60 నుంచి 80 వరకు ఓపీ నమోదవుతుంది. ప్రస్తుతం ఓపీ చూసేవారు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రోగులు వాపోతున్నారు.

కోటా పెంచాలని..

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పీహెచ్‌సీలలో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు పీజీ కోర్సుల(స్పెషలైజేషన్) ప్రవేశాల్లో గతంలో ఇచ్చినట్లుగానే 30 శాతం కోటా ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో సమ్మెకు దిగారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కోటాను 30 నుంచి 15 శాతానికి తగ్గించారు. అప్పటి నుంచి నిరసన తెలుపుతున్నారు. తాజాగా తమ డిమాండ్ సాధనకు సమ్మెబాట పట్టారు.

మొగళ్లమూరులో మహిళలకు పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది

శిబిరాలపై ప్రభావం

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ ఆరోగ్య శిబిరాలపై సమ్మె ప్రభావం ఉంది. జిల్లాలో అక్టోబరు 2 వరకు వీటిని నిర్వహించేలా ప్రణాళిక రచించారు. ఇంకా 120 నుంచి 132 వరకు నిర్వహించాల్సి ఉంది. ఇక్కడ మహిళలకు 8 రకాల పరీక్షలు చేయాల్సి ఉంది. వైద్యులు లేకపోవడంతో రక్తపోటు, మధుమేహం వంటి పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆరోగ్య శిబిరాలకు ప్రైవేటు వైద్యుల సేవలను వినియోగిస్తున్నామని, పీహెచ్‌సీలలో అత్యవసర సేవలకు మాత్రం వైద్యులు హాజరవుతున్నారని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి దుర్గారావు దొర తెలిపారు.

వివరాలు ఇలా..

మొత్తం పీహెచ్‌సీలు: 52 | వైద్యులు: 99 | సమ్మెలో ఉన్నవారు: 95
మొత్తం ఆరోగ్య శిబిరాలు: 547 | ఇప్పటివరకు పూర్తయినవి: 415

ప్రాణాలు గల్లంతు

నదీ ఘాట్‌ల వద్ద రక్షణ చర్యలు లేక మృత్యువాత

"22-09-2025: మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన యలమంచిలి సురేంద్రకుమార్ (22) స్నేహితుడితో తెల్లవారుజామున రాజమహేంద్రవరంలోని పుష్కర్‌ఘాట్‌కు వచ్చారు. స్నానానికి గోదావరి లోపలకు వెళ్లడంతో గల్లంతయ్యారు. అతడి మృతదేహం 28న కపిలేశ్వరపురం వద్ద లభ్యమైంది."

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, కంబాలచెరువు: సుదూర ప్రాంతాల నుంచి గోదావరిలో పుణ్యస్నానాలు చేయడానికి వస్తున్న భక్తులను అప్రమత్తం చేయాల్సిన యంత్రాంగం నిర్లిప్తంగా ఉంటోంది. గోదావరి వడి, ప్రమాద ప్రాంతాలు తెలియక స్నానాలకు దిగిన కొందరు గల్లంతవుతున్న ఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. గత 14 రోజుల్లో నలుగురు గల్లంతైనా.. రక్షణ చర్యలపై దృష్టి సారించడం లేదు. నగరపాలక సంస్థ, పోలీస్ శాఖ సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద ఉద్ధృతి ఉండడంతో నదిలో నిర్ణీత పరిధి దాటి లోపలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏం చేయాలంటే

● ప్రస్తుతం దసరా ఉత్సవాల నేపథ్యంలో స్థానిక, ఇతర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు, దూర ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో యాత్రికులు పుష్కరాల రేవుకు వస్తున్నారు. వరద నేపథ్యంలో వారికి లోతు అంచనా తెలియడం లేదు. నిర్దేశిత పరిధి వరకు మాత్రమే భక్తులు వెళ్లేలా హెచ్చరికలు చేయడంతోపాటు, నదిలోనూ సూచీ బోర్డులు, మెస్‌లు ఏర్పాటు చేయాలి.

● విజయవాడలోని కృష్ణా నది మాదిరి ఓ పరిధి దాటిన తరువాత రక్షణ కంచె ఏర్పాటు చేస్తే నీటి ఉద్ధృతి ఎంత ఉన్నా గల్లంతయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ● గత పుష్కరాల సమయంలో నిర్దేశిత ప్రాంతం దాటి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఐరన్ మెస్‌లు ఏర్పాటుచేశారు. రెండో దశలో పడవలను అడ్డుగా నిలుపుదల చేశారు. ● గతంలో కమాండ్ కంట్రోల్ రూంలో పర్యవేక్షిస్తూ ఎక్కడైనా ప్రమాదకర, అనుమానాస్పద పరిస్థితి ఉంటే వెంటనే ఆయా ఘాట్‌లలో సిబ్బందిని అప్రమత్తం చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ వ్యవస్థ సమర్థంగా పని చేయడం లేదు.

మూసివేసిన పుష్కరఘాట్

గస్తీ పెంచాం..

గోదావరి ఉద్ధృతి నేపథ్యంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులను అప్రమత్తం చేసే అన్ని వ్యవస్థలూ ఉన్నాయి. ప్రత్యేకంగా బీట్ నియమించాం. పోలీసులు, ఇతర అధికారుల సూచనలు భక్తులు పాటించి సహకరించాలి.

-డి.నరసింహకిశోర్, ఎస్పీ

వరద దోబూచులాట



వై.వి.పాలెం నుంచి మరపడవలో ఆనగార్లంక చేరుకునేందుకు అవస్థలు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: గోదావరి వరద దోబూచులాడుతోంది. సోమవారం ఉదయం ఆరు గంటల వరకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కొనసాగింది. ఏడు గంటలకు ఈ హెచ్చరికను ఉపసంహరించారు.. . సోమవారం సాయంత్రం ఆరు గంటలకు బ్యారేజి నుంచి సముద్రంలోకి 9,59,784 క్యూసెక్కుల వరదనీటిని విడిచిపెట్టారు. రాత్రి 11 గంటలకు 10,03,738 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతూ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి 15 గంటల పాటు బ్యారేజీ వద్ద నీటి మట్టం 11.70 అడుగులమధ్య నిలిచిపోయి రాత్రి 11 గంటలకు 11.75 అడుగులకు చేరుకుంది. ఆ మేరకు వరదనీటిని సముద్రంలోకి వదిలారు. మంగళవారం మధ్యాహ్నంకల్లా రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరుకుని అక్టోబరు 1 వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

సాయంత్రం 6 గంటలకు వరద నీరు విడుదల క్యూసెక్కుల్లో..

ధవళేశ్వరం ఆర్మ్ నుంచి 4,31,283
ర్యాలి ఆర్మ్ నుంచి 2,48,562
మద్దూరు ఆర్మ్ నుంచి 1,29,496
విజ్జేశ్వరం ఆర్మ్ నుంచి 1,50,443

● గత ఏడాది సెప్టెంబరు 29న ధవళేశ్వరం బ్యారేజి నుంచి 2,79,446 క్యూసెక్కులు విడిచిపెట్టగా, సోమవారం 9,59,784 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు.

డెల్టాలో సాగుకు 12,500 క్యూసెక్కులు విడుదల..

తూర్పుడెల్టాకు 4,400
మధ్యడెల్టాకు 2,100
పశ్చిమడెల్టాకు 6,000

ఈవీఎం గోదాము వద్ద పటిష్ఠ భద్రత

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్‌లు భద్రపర్చిన గోదాము వద్ద పటిష్ఠమైన భద్రత కల్పించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. ముమ్మిడివరం ఎయిమ్స్‌లోని గోదామును సోమవారం ఆయన పరిశీలించారు. భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల నిఘా నిరంతరం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూడు నెలలకోసారి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో తనిఖీ చేపట్టి ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం తహసీల్దార్ టి.సుభాష్, ఉప తహసీల్దార్ శివరాజ్ పాల్గొన్నారు.

ఎయిమ్స్‌లోని ఈవీఎం గోదామును పరిశీలిస్తున్న కలెక్టర్ మహేష్‌కుమార్



(c) eenadu

శిరస్త్రాణం.. హాయి ప్రయాణం

సురక్షిత ప్రయాణానికి ప్రతిఒక్కరు ప్రాధాన్యం ఇవ్వాలని, ద్విచక్ర వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని యానాం ఎస్పీ వరదరాజన్, ట్రాఫిక్ ఎస్సై నూకరాజు సూచించారు. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐలో సోమవారం స్వచ్ఛ పక్షోత్సవం నిర్వహించారు. యానాంలో సోమవారం ఇలా స్ఫూర్తి చాటారు. – న్యూస్‌టుడే, యానాం

భద్రకాళీ.. రజత చీరధారీ..

మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలోని భద్రకాళీ అమ్మవారు భక్తులకు రజత చీరలో దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. – న్యూస్‌టుడే, ఐ.పోలవరం

సరస్వతీ.. జ్ఞానధాత్రీ..

ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో పండితులు పవిత్రంగా శ్రీకాంత్ శర్మ, విష్ణు ఆధ్వర్యంలో సోమవారం సరస్వతీ పూజలు చేశారు. శ్రీధర్‌కుమార్ దంపతులు తెల్లని పెన్నులు, పుస్తకాలు మంత్రి సుభాష్ పంపిణీ చేశారు. – న్యూస్‌టుడే, ద్రాక్షారామ

బెండ సాగు.. ఆదాయం బాగు

రైతేరాజు

స్ఫూర్తి

మలికిపురం, న్యూస్‌టుడే: బెండ సాగుతో లాభాలు ఆర్జిస్తున్నారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన దొమ్మేటి కళ్యాణి. కేశనపల్లిలో ఎకరా భూమిని కౌలుకు తీసుకున్నారు. ఇందులో అరెకరం విస్తీర్ణంలో బెండ పంట పండిస్తూ మంచి దిగుబడులతో ముందడుగు వేస్తున్నారు. ఈమె ఎం.ఎ., బీఈడీ చదివి వ్యవసాయంపై ఆసక్తితో కూరగాయల సాగు చేయడం విశేషం.

నాణ్యమైన విత్తనాల ఎంపిక

ముందుగా అరెకరం భూమిలో పశువుల పెంట వేసి కలియదున్నారు. విజయనగరం, పాదలకోట ప్రాంతాల్లోని ప్రముఖ కంపెనీల నుంచి నాణ్యమైన ఇన్‌వెస్ట్ రకం బెండ విత్తనాలు 250 గ్రాముల తెప్పించి నాటారు. 250 కేజీల 20:20 ఎరువు వేశారు. బిందుసేద్యం విధానంలో నీరు అందించారు. నాటిన 45 రోజులకు మొక్కలు పెరిగి కాపునకు వస్తాయి. సాగులో దోమ, అల్లి, పచ్చ పురుగుల నివారణకు రసాయన మందులు పిచికారీ చేశారు. మొక్కలు కాపునకు వచ్చిన నాటి నుంచి రెండు నెలల వరకు రోజు విడిచిరోజు కాయలు కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ప్రతి కోతకు 60 నుంచి 80 కేజీల వరకు దిగుబడి వస్తుంది.

స్థానిక మార్కెట్లో విక్రయం

కల్యాణి పండించిన బెండ కాయలను సమీపంలోని రాజోలు హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. కేశనపల్లి, చుట్టుపక్కల గ్రామాల నుంచి స్థానికులు పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. అరెకరంలో బెండ సాగుకు రూ.20 వేల వరకు ఖర్చు అవుతుంది. దీనికి మూడు రెట్ల ఆదాయం వస్తుంది. దగ్గర పెరిగే మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని కల్యాణి చెబుతున్నారు.

బాధను దిగమింగి.. బాధ్యత గుర్తెరిగి..

పేరవరం(ఆత్రేయపురం), న్యూస్‌టుడే: పేరవరానికి చెందిన ముళ్లపూడి హిరణ్మయి(ఏడాదిన్నర వయసు) జ్వరంతో బాధపడుతూ సోమవారం మృతిచెందింది. కన్నీరుమున్నీరవుతూనే బాలిక తల్లిదండ్రులు సత్య, వెంకటకిశోర్ తమ కుమార్తె నేత్రాలను సోమవారం అనపర్తిలోని శ్రీరామకృష్ణ నేత్రాలయానికి దానం చేశారు. ఎమ్మెల్యే సత్యానందరావు, వాడపల్లి దేవస్థాన ఛైర్మన్ వెంకటరాజు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

హిరణ్మయి

అధికారులూ.. అలసత్వం వద్దు

అమలాపురం కలెక్టరేట్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇస్తున్న అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ మహేష్‌కుమార్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ నిశాంతి తదితరులతో కలిసి ప్రజల నుంచి 162 అర్జీలు స్వీకరించారు.

మహిళ సమస్య తెలుసుకుంటున్న కలెక్టర్

ముంపు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలి

అమలాపురం కలెక్టరేట్: గోదావరిలో వరద పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన నేపథ్యంలో కోనసీమలోని ముంపు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేష్‌కుమార్ సూచించారు. కొన్ని కాజ్‌వేలపైకి నీరొచ్చి లంక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. గర్భిణులను ఆసుపత్రులకు తరలించాలని అధికారులకు సూచించారు.

బీరలో యాజమాన్య పద్ధతులు

నల్లజర్ల: తక్కువ కాలవ్యవధిలో ఫలసాయం చేతికి రావాలనుకునే రైతులకు బీరసాగు అనుకూలమని నల్లజర్ల మండల వ్యవసాయాధికారి సోమశేఖర్ సూచించారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే విత్తిన 50 నుంచి 60 రోజుల్లో పంట చేతికి రావడం మొదలవుతుంది. ఎకరాకు 600 గ్రాముల విత్తనం అవసరం. కిలోకు 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ పట్టించి తర్వాత పది గ్రాముల ట్రైకోడెర్మావిరిడితో విత్తనశుద్ధి చేస్తే తొలిదశలో ఆశించే రసం పీల్చే పురుగులు, తెగుళ్లను నివారించుకోవచ్చు. విత్తే ముందు ఎకరాకు 40 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్‌ను పాదుల్లో వేయాలి. 20 కిలోల నత్రజని విత్తిన 25 నుంచి 30 రోజులకోసారి, పూత, పిందె దశలో మరో 20 కిలోలు వినియోగించాలి. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు తొలగించాలి. 20 రోజులకోసారి పాదుల చుట్టూ మట్టిని గుల్లచేసి మొక్క దగ్గరకు ఎగదోయాలి. మొక్క పెరుగుదల దశనుంచి పూత, పిందె వచ్చేవరకు 5 శాతం వేపగింజల కషాయాన్ని 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.

తెలుసుకుందాం..

జబ్బ వాపుతో జాగ్రత్త సుమా!

మీ కోసం

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: వర్షాకాలంలో పశువుల సంరక్షణలో ప్రమాదకర వ్యాధుల్లో జబ్బవాపు ముఖ్యమైంది. గేదెలు, ఆవులు, ఎద్దుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుందని ర్యాలి పశువైద్యాధికారి మౌనిక సూచించారు. అధిక ఉష్ణోగ్రత, శ్వాస వేగంగా తీసుకోవడం, నొప్పితో కుంటడం, భుజం, తొడ వద్ద వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన 24 నుంచి 48 గంటల్లోపే పశువు మృతిచెందే అవకాశముంది. నివారణకు నొప్పి నివారణ మందులు వాడాలి. వ్యాధిగ్రస్త పశువులను మంద నుంచి వేరుచేయాలి. కలుషిత పచ్చిక బయళ్లకు దూరంగా ఉంచాలి. ఫినాయిల్ వంటి ద్రావణంతో శుభ్రం చేసుకోవాలి. ఈ వ్యాధితో పశువు చనిపోతే ఆరు అడుగుల గొయ్యిలో ఒక అడుగు మేర సున్నం వేసి పూడ్చాలి.

అంతర్వేది తీరం.. అలా ధ్వంసం

అంతర్వేది తీరంపై కడలి కన్నెర్రజేస్తోంది. తీరంలో సముద్ర గర్భంలో కలిసిపోతోంది. గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సముద్రం గతంలో లైట్‌హౌస్‌కు 400 మీటర్ల దూరంలో ఉండేది. ఏడాదిన్నర కిందట కేంద్ర ప్రభుత్వం రూ.కోటి వెచ్చించి బీచ్‌రోడ్డు, కాంక్రీట్ గోడ నిర్మించింది. పర్యాటకుల సేదతీర జెండాలు ఏర్పాటుచేశారు. మూడు నెలలుగా సాగర సంగమం వద్ద పార్కు, స్థలం కోత ఏర్పడుతోంది. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదేశాలతో రూ.60 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. – న్యూస్‌టుడే, అంతర్వేది

వరి చేలల్లో ఎలుకలా.. సామూహికంగా అరికడదాం

జగ్గంపేట (గ్రామీణం): ఖరీఫ్ ధాన్యాల ఉత్పత్తి నిల్వల్లో రైతుకు ప్రథమ శత్రువు ఎలుకలు. విత్తనం వేసింది మొదలు ధాన్యం అమ్మేవరకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. నివారించడానికి సామూహిక సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలని జగ్గంపేట మండల వ్యవసాయాధికారి ఎం.నరసింహ్ పేర్కొన్నారు. దమ్ము సమయంలో గట్లను చెక్కి వాటి పరిమాణాన్ని తగ్గించాలి. కలుపు మొక్కలు తొలగించాలి. పైరులో పిల్ల దిబ్బలు ఉండకుండా 12 అంగుళాల బాట వేయాలి. పొలాల్లో ఎలుకల బోన్లు, బుట్టలు ఉపయోగించి పైరు దశలోనే నియంత్రించాలి. బ్రోమడయోలిన్ మందు వరినూక ఎరతో 0.005 శాతం మోతాదులో వాడాలి. దీన్ని తిన్న ఎలుకలు 5 నుంచి 6 రోజుల్లో చనిపోతాయి. వ్యవసాయశాఖ ద్వారా ఈ మందును ఉచితంగా సరఫరా చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఒక్కో హెక్టారుకు పది గ్రాముల వాడాలి. వంద గ్రాముల విషపు ఎర తయారీకి 2 గ్రాముల బ్రోమడయోలిన్, 96 గ్రాముల నూకలు, 2 గ్రాముల నూనె కలిపి బొరియకు పది గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టి పెట్టాలి. రైతులు సామూహికంగా ఈ పద్ధతిని అవలంబించాలి.

ఎలుకల ఎర మందు తయారీపై అవగాహన

ఎన్జీవో కార్యవర్గం ఎన్నిక

ముమ్మిడివరం: ముమ్మిడివరం తాలూకా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక స్థానిక ఉపాధ్యాయుల కార్యాలయం వద్ద సోమవారం జరిగింది. అధ్యక్షుడిగా సీహెచ్ఎస్‌సీహెచ్ దొర, అసోసియేట్ అధ్యక్షుడిగా సీహెచ్ బిల్లిబాబు, ఉపాధ్యక్షులుగా ఎంఆర్‌కే ప్రసాద్, పి. ఇందిరాప్రియదర్శిని, వీఎస్ కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి వై. రామకృష్ణ వ్యవహరించారు. నూతన కార్యవర్గానికి జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.

అమ్మవారి ఆలయాల్లో మంత్రి పూజలు

నిడదవోలు: మండలంలోని తిమ్మరాజుపాలెం కోటసత్తెమ్మ, గోపవరం గుబ్బాలమ్మ వార్లను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేకపూజలు నిర్వహించి సారె, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలని.. రాష్ట్ర ప్రగతి పథంలోకి దూసుకెళ్లాలని అమ్మవార్లకు మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు.

కోటసత్తెమ్మకు సారె తీసుకువస్తున్న మంత్రి దుర్గేష్

సమస్యలపై 36 అర్జీలు

అమలాపురం పట్టణం: ఎస్పీ రాహుల్‌మీనా అమలాపురంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. 36 అర్జీలు వచ్చాయన్నారు.

నీట మునిగిన పంటల రక్షణ ఇలా..

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: వరదలు, వర్షాల నేపథ్యంలో నీట మునిగిన పంటలను కాపాడుకునేందుకు అవసరం ఉందని ఆత్రేయపురం ఉద్యానాధికారి కోటేశ్వరరావు సూచించారు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తోటలు దెబ్బతిని ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నష్టం వాటిల్లకుండా పంటలను కాపాడుకోవచ్చు.

● పండ్ల తోటలు: లేత తోటల్లో చనిపోయిన మొక్కల స్థానంలో తిరిగి నాటుకోవాలి. వేరు వ్యవస్థ బాగుండే పైపైన మొదలు వద్ద మట్టిని ఎగదోయాలి. కర్రతో ఊతమివ్వాలి. 19:19:19 నీటిలో కరిగే పాలిఫిడ్ ఎరువును 5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విరిగిన కొమ్మలను కత్తిరించి వాటి చివర కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్టు పూయాలి. పురుగుల తాకిడి నివారణకు 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లీటరు నీటిలో కలిపి చల్లాలి.

● కూరగాయల పంటలు: మొక్కలకు సరిపోయినంత ఆకులు, కొమ్మలు ఉంటే 0.3 శాతం 13.0.45 నీటిలో కరిగే మల్టీకే లేదా 2 శాతం యూరియా ద్రావణాన్ని 2-3 సార్లు తడిసేటట్టుగా వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. కొత్తగా విత్తినా, నాటినా తీసేసి మళ్లీ నాటుకోవాలి.

● మిరప: నారుకుళ్ల తెగులు నివారణకు 3 గ్రాముల కాపర్‌ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటిలోకలిపి నారుమడి మొత్తం తడిసేలా చల్లాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ
జిల్లా కార్యాలయము, ఎయిమ్స్ కాలేజీ, ముమ్మిడివరం
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా -533216

షార్ట్ టెండర్ ప్రకటన

Lr.No.PDS/Packing/OWS/2025-26/Konaseema Dated: 29-09-2025

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/గోదాములలో ఆరు నెలలపాటు అంటే 31-03-2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్న రకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.

ఆసక్తిగల టెండర్‌దారులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూప్‌ను ఫోన్ నంబర్లు (+91-22) - 48810500/ 9962059599/ 9032429420 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తిచేయడానికి చివరి తేదీ 05-10-2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

టెండర్ షెడ్యూల్

1	టెండర్ ఫారము డౌన్‌లోడ్ ప్రారంభ తేది:	తేది:30-09-2025 నుండి
2	టెండర్ ఫారము డౌన్‌లోడ్ చివరి తేదీ / సమయము	తేది:05-10-2025, సాయంత్రం 5.00 వరకు
3	ఆక్షన్ తేది:	తేది: 08-10-2025.

సం/- సంయుక్త కలెక్టర్ మరియు వృత్తిరీత్యా కార్యనిర్వహణాధికారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్ట్రెస్డ్ అస్సెట్స్ రికవరీ బ్రాంచి, పరిపాలన కార్యాలయ ప్రాంగణం, బాలాజీ నగర్, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం
అధీకృత అధికారి వివరములు : పేరు : శ్రీ బి. వరప్రసాద్ (చీఫ్ మేనేజర్), మొబైల్ నెం.77028 77188,
ఇ-మెయిల్ ఐడి: sbi.10077@sbi.co.in, ఆస్తి తనిఖీ కొరకు : 8330952080

ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని రూల్ 8(6)కు 9(1) నిబంధనలతో చదువబడు (సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద బ్యాంకునకు తనఖా చేసిన స్థిరాస్తుల అమ్మకము)

SARFAESI చట్టం 2002 ప్రకారం సెక్షన్ 13(4) క్రింద దిగువ తెలిపిన ఆస్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత అధికారిగా దిగువ సంతకందారు నిర్మాణాత్మక స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు బకాయిలు రాబట్టుకొనుటకు దిగువ తెలిపిన తనఖాపెట్టిన ఆస్తి/ఆస్తుల ఈ-వేలం (SARFAESI చట్టం 2002 క్రింద) "ఎక్కడ ఎలా వున్నది అక్కడ అలానే" మరియు "అక్కడ ఏమున్నదో అదే" పద్ధతి పై నిర్వహించబడుతుందని సాధారణ ప్రజలకు ఇందుమూలముగా తెలియజేయడమైనది మరియు నియమ నిబంధనలు దిగువ తెలుపబడినవి.

ఋణగ్రహీత: మెస్సర్స్ వీర వెంకట శ్రీనివాస పికెల్స్, ప్రొప్రయిటర్ : బాలం గోపి హనుమంతరావు, తండ్రి : బి. రామకృష్ణారావు, డి.నెం. 1-22, హనుమాన్ సెంటర్, నార్కెడిమిల్లి గ్రామం, ఆత్రేయపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా – 533236. హామీదారులు: 1. శ్రీ బాలం రామకృష్ణ, తండ్రి : పొనయ్య, డి.నెం.1-22, హనుమాన్ సెంటర్, నార్కెడిమిల్లి గ్రామం, ఆత్రేయపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా – 533236. 2. శ్రీమతి బాలం దేవి, భర్త: బాలం గోపి హనుమంతరావు, డి.నెం.1-22, హనుమాన్ సెంటర్, నార్కెడిమిల్లి గ్రామం, ఆత్రేయపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా – 533236. డిమాండ్ నోటీసు తేది: 03-02-2023

బకాయి మొత్తం : తేది.03-02-2023 నాటికి రూ.38,60,810/- + తేది.04.02.2023 నుండి వడ్డీ మరియు ఇతర ఖర్చులు మొదలగునవి.
ప్రస్తుత బకాయి మొత్తం: తేది.29-09-2025 నాటికి రూ.59,11,034/- + తేది.30.09.2025 నుండి భవిష్య వడ్డీ మరియు ఇతర ఖర్చులు మొదలగునవి (మునుపటి జమలు మినహాయించిన తరువాత).

షెడ్యూలు ఆస్తుల వివరములు:

ఆస్తి-1: గిఫ్ట్ డీడ్ నెం.420/1990, తేది.31.03.1990 ఆత్రేయపురం ఎస్ఆర్ఓ ప్రకారం శ్రీ బాలం రామకృష్ణ, తండ్రి : పొనయ్య గారి పేరున గల ఆస్తి: తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలం, ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్, నార్కెడిమిల్లి గ్రామం, నార్కెడిమిల్లి గ్రామ పంచాయితీ ఆర్.ఎస్.నెం.176/5లోని ఎ.0.10 సెంట్ల మొత్తం విస్తీర్ణంలో ఉత్తరం వైపు గల ఎ.0.3.1/2 సెంట్లు (169.4 చ॥గ॥లు) విస్తీర్ణం గల స్థలం యావత్తు ఆస్తి. హద్దులు: తూర్పు: యడ్ల పొనకాలు మరియు ఇతరులకు చెందిన స్థలం, దక్షిణం: టి. వెంకటరత్నం గారికి చెందిన స్థలం మరియు ఇల్లు, పడమర: పంచాయితీ రోడ్డు, ఉత్తరం: కొమ్మిరెడ్డి ఆదినారాయణ గారికి చెందిన ఇల్లు.

రిజర్వు ధర : రూ.13,50,000/- ధరావత్తు : రూ.1,35,000/- బిడ్ పెంపుదల : రూ.10,000/-

ఆస్తి-2: సేల్ డీడ్ నెం.419/2009, తేది.29.07.2009 ఆత్రేయపురం ఎస్ఆర్ఓ ప్రకారం శ్రీమతి బాలం దేవి, భర్త : బాలం గోపి హనుమంతరావు గారి పేరున గల ఆస్తి: తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలం, ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్, నార్కెడిమిల్లి గ్రామం, ఆర్.ఎస్.నెం.167/4లోని ఎ.2.34 సెంట్ల మొత్తం విస్తీర్ణంలో ఉత్తరం వైపు 339.44 చ॥గ॥లు (ఎ.0.07 సెంట్లు) విస్తీర్ణంలో డోర్ నెం.2-1/2ఎతో గల ఏసిసి రూఫ్ షెడ్ యావత్తు ఆస్తి. హద్దులు: తూర్పు: యడ్ల వెంకటరావు మరియు ఆదిలక్ష్మి గార్లకు చెందిన భూమి – 53'-10", దక్షిణం: బాలం లక్ష్మి గారి భూమి – 56'-09", పడమర: పోతిరెడ్డి లక్ష్మి గారికి చెందిన ధాబా ఇల్లు – 53'-10", ఉత్తరం: రాజా వీధి (రోడ్డు) – 56'-09".

రిజర్వు ధర : రూ.15,50,000/- ధరావత్తు : రూ.1,55,000/- బిడ్ పెంపుదల : రూ.10,000/-

ఇ-వేలం తేదీ : 22-10-2025 సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు
ఆస్తి తనిఖీ తేది మరియు సమయం: తేది:30-09-2025 నుండి 21-10-2025 వరకు ఉ॥10.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు

ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు

1) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ సైట్ : www.sbi.co.in/web/sbi-in-the-news/auction-notices లో ఏర్పాటుచేసిన లింక్‌ను రిఫర్ చేయండి. రిజిస్ట్రేషన్, ఇయండి, వేలం యొక్క వివరములు మొదలగు వాటి గురించి సర్వీసు ప్రొవైడర్ M/s. PSB Alliance & M/s. Baanknet యొక్క ఇ-వేలం పోర్టల్ : https://baanknet.com/eauction-psb/x-login & https://baanknet.com & టోల్ ఫ్రీ ఫోన్ నెం.: 91 – 8291220220, Mail ID : support.baanknet@psballiance.com ను సంప్రదించండి.
2) ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వర్తించే స్టాంపు డ్యూటీలు బదిలీ ఛార్జీలు, ఫీజు వగైరా మరియు చట్టపరమైన/నాన్ స్టేటటరీ బకాయిలు, పన్నులు, రేట్లు, ఎస్సెస్‌మెంట్ ఛార్జీలు, ఫీజులు వగైరా కొనుగోలు దారే భరించవలెను.

గమనిక : ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం ముగిసేలోపు PSB Alliance నందు ప్రీ-బిడ్ ఇ.ఎం.డి (Pre-Bid EMD) జమ చేయవలెను. ప్రీ-బిడ్ ఇ.ఎం.డి మొత్తం PSB Alliance బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తరువాత మాత్రమే బిడ్డరు యొక్క "వాలెట్"లో చూపించబడుతుంది. బ్యాంకింగ్ ప్రక్రియలో ఇది జరుగుటకు సమయం పట్టవచ్చు, కావున బిడ్డర్లు చివరి నిముషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా తమ ప్రీ-బిడ్ ఇ.ఎం.డిను సాధ్యమైనంత త్వరగా జమ చేసుకోవాలని సూచించటమైనది.

గమనిక -2 : ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 194-1A ప్రకారం అమ్మకంలో భాగంగా అమ్మకం విలువ రూ.50,00,000/- (యాభై లక్షల రూపాయలు) మరియు అంతకంటే ఎక్కువ ఉన్నచో సదరు మొత్తముపై TDS @ 1% వర్తిస్తుంది. కావున సఫలీకృత బిడ్డరు/కొనుగోలుదారు గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ధర లేదా అమ్మకం ధరలో ఏది ఎక్కువైతే దానిలో 1% TDS ను తగ్గించుకొని సదరు మొత్తమును ఆదాయపు పన్ను డిపార్ట్‌మెంట్ యొక్క ఫారం నెం.16-బి నందు జమచేయవలెను మరియు సదరు ఒరిజినల్ TDS సర్టిఫికెట్‌ను బ్యాంకు వారికి సమర్పించవలెను.(వ్యవసాయ భూమి కాకుండా కేవలం స్థిరాస్తికి మాత్రమే వర్తించును).

తేది: 29-09-2025, ప్రదేశం: విశాఖపట్నం | సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఆఖరుకి దారిదా..?

ఇదిగో ఈ చిత్రాలు చూడండి. ఆఖరు మజిలీకి దారిలేని దైన్యం కనిపిస్తోందిలా. గౌతమి గోదావరి వరద ముంపుతో సోమవారం తొత్తరమూడి పెదపాలేనికి చెందిన మహిళ మృతదేహాన్ని తొగరపాయ వంతెన వద్ద రహదారి పక్కనే ఇలా దహనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. ● కాట్రేనికోన మండలంలోని ఓల్డ్ అయినాపురం డ్రెయిన్ గట్టు కోతకు గురవ్వడంతో దారి మునిగింది. రామస్వామితోటలో సోమవారం ఓ బాలుడు మృతిచెందగా అంత్యక్రియల నిమిత్తం శ్మశానవాటికకు ముంపులోంచే ఇలా తీసుకువెళ్లాల్సి వచ్చిందని వారు వాపోయారు. – న్యూస్‌టుడే, అయినవిల్లి, కాట్రేనికోన

నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం

పి.గన్నవరం: కాకినాడలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని(18) అదృశ్యంపై సోమవారం కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై శివకృష్ణ తెలిపారు.

దళిత నేతల ఘర్షణ

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: వామపక్ష నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అంశంపై నిరసన తెలిపేందుకు దళిత నేతలు అమలాపురంలోని కలెక్టరేట్‌కు వచ్చారు. బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మోహన్‌బాబు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అయినవిల్లి మండల మాలమహానాడు అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. కలెక్టరేట్‌లోనే బాహాబాహీకి దిగడంతో అక్కడున్నవారు విడదీశారు.

నిర్ణయం ఉపసంహరించాలి

అమలాపురం కలెక్టరేట్: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని వామపక్ష నేతలు సోమవారం డిమాండ్ చేశారు. వెంకటేశ్వరరావు, సత్తిబాబు, రాజామణి తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో చిట్టీల వ్యాపారి

ఐ.పోలవరం: సుమారు రూ.40 కోట్లతో ఉడాయించిన చిట్టీల వ్యాపారిని ఐ.పోలవరం పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. పశువుల్లంకకు చెందిన చింతలపూడి వీరశంకర రావుతోపాటు అతని కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. సోమవారం విచారణ ప్రారంభించారు.

ప్రాణం తీసిన ఈత సరదా

అఖిల్ (పాత చిత్రం)

కొత్తపేట: వానపల్లి శివారు చినఏటికాలువలో సోమవారం ఈతకు దిగి నక్కా అఖిల్(19) ప్రాణాలు కోల్పోయాడు. భీమవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతూ.. దసరా సెలవులకు ఇంటికొచ్చాడు. సోమవారం సోదరుడు, ఇద్దరు స్నేహితులతో కలిసి కాలువలో అరటిబొంతపై ఎక్కి ఈదుతుండగా అఖిల్ జారిపడిపోయాడు. స్నేహితులు కేకలు వేయగా స్థానికులు బయటికి లాగి కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు చికిత్సఅందించినా ఫలితం లేకపోయింది. బిడ్డ మృతితో వ్యవసాయ కూలీలైన తండ్రి రాంబాబు, తల్లి బోరున విలపించారు. కేసు నమోదుచేసినట్లు ఎస్సై సురేంద్ర తెలిపారు.

రాళ్ల దాడి నిందితులపై హత్యాయత్నం కేసు

రాయవరం: ముత్యాలమ్మతల్లి ఆలయ షెడ్డు నిర్మిస్తున్న వ్యక్తులపై రాళ్లదాడికి పాల్పడిన వ్యక్తులపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు రాయవరం ఎస్సై సురేష్‌బాబు సోమవారం తెలిపారు. దాడిలో గాయపడి చికిత్సపొందుతూ చనిపోయిన సత్యనారాయణ(సత్తిబాబు) భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదుపై రేలంగి నాగేశ్వరరావు, రమణ అనే మహిళపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేశామన్నారు. రాళ్లను సీఐ దొరరాజు పర్యవేక్షణలో క్లూస్ టీం పరిశీలించింది.

బలభద్రపురంలో క్యాన్సర్‌తో వ్యక్తి మృతి

బిక్కవోలు: క్యాన్సర్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం బలభద్రపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రిపూడి చిన్నయ్య(64) అనే వ్యక్తికి ఇటీవల కడుపులో నొప్పి వచ్చింది. వైద్యులు పరిశీలించి చికిత్స చేశారు. అనంతరం తిరిగి ఇబ్బందులు తలెత్తాయి. దీంతో రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆసుపత్రికి నాలుగు రోజుల కిందట తీసుకువెళ్లారు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించి బ్లడ్ క్యాన్సర్‌గా నిర్ధారించారు. తిరిగి సోమవారం మరిన్ని పరీక్షలు నిర్వహించాలని రమ్మన్నారు. సోమవారం ఆసుపత్రికి వెళ్లిన తరువాత అక్కడ పరీక్షలు నిర్వహించటానికి తీసుకువెళ్తుండగా మృతి చెందినట్లు సర్పంచి బుంగ రామారావు, సొసైటీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	23,000
పాతకాయ: గండేరా	29,000
గటగట	27,000
కొత్తకాయ: గండేరా	28,000
గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	22,000-24,000
కొత్త (పచ్చి) కాయ	24,000-25,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారం రేటు	117-00
రిటైల్ లైవ్	139-00
డ్రెస్డ్	202-00
స్కిన్‌లెస్	229-00

92.7 FM Rajamahendravaram
ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్ అంతటా Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్స్ కు సులభ వాయిదా పద్ధతిలో గాని, నెలవారీ వడ్డీ పద్ధతిలో గాని పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి, ✆ 73862 01191.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు. రాజమండ్రి శ్రీసాయిలక్ష్మీ లాడ్జిలో SVG మార్కెట్ రోడ్, ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా, ప్రతీ నెల 3, 17 తేదీల్లో లాడ్జిలో మందులు.

PERSONAL CLASSIFIEDS

MISSING

కనబడుటలేదు

పేరు: సూర్య వంశి ఆదిరాజు
వయస్సు - 33 సం॥లు, తెలుపు,
ఎత్తు: 5.6 తెలుగు, హిందీ, ఇంగ్లీషు.
చివరిసారిగా కనిపించింది నిడదవోలు, తూర్పు గోదావరి జిల్లాలో,
తేది: 09-09-2025 రోజున నుండి కనబడుటలేదు.
ఆచూకీ తెలిసిన వారు తెలియజేయగలరు.
98499 11530, 96424 70530

REAL ESTATE

FLAT FOR SALE

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి, హౌసింగ్ బోర్డ్ సెంటర్‌లో ప్రైమ్ లోకేషన్‌లో 2 BHK Flats అమ్మకమునకు కలవు. Contact Cell: 86392 52757.

HOUSE FOR SALE

KAKINADA CITY

బంపర్‌ఆఫర్ సామర్లకోట-పిఠాపురం మెయిన్‌రోడ్ ఆనుకొని ఇళ్ల, స్థలాలు 60% పేమెంట్‌కే పూర్తిరిజిస్ట్రేషన్, 40% కంపెనీ ఇన్‌స్టాల్‌మెంట్ కలదు. ✆ 9492222424

LAND FOR SALE

GENERAL

మెగా అవకాడో పామ్‌ల్యాండ్‌లో ★11 సెంట్లు 6 లక్షలకే. ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. Cont. Ph: 9133574455.

RJYకి 30-కి.మీ. దూరంలో మురారి-గండేపల్లి మధ్య, నేషనల్ హైవేకి చేర్చి 100 అ॥ రోడ్డు ఫేసింగ్‌తో 60 సెంట్ల భూమి అమ్మకం. (నోబ్రోకర్స్), ✆ 90329 88265.

PLOT FOR SALE

RAJAMAHENDRAVARAM RURAL

RJY, పిడింగొయ్యి లోటస్ స్కూల్ దగ్గర్లో N/F 40x70 కొలతలతో 311 గజాల స్థలం (3 బిట్లు-933 గజాలు) అమ్మకం. (డైరెక్ట్ పార్టీస్), ✆ 63794 37423.

JOBS

Required marketing sales Executives for Aluminium Glass Railing and Windows. Salary + Inventive+ Allowances C:8500050777.

Wanted- Ex-Servicemen Para-Military Personnel Age Limit-Below 45Yrs. Central Govt Rates and Free Accommodation Facility available. 89258 01859, 89398 15415.

WANTED COMPUTER Operator Female (MS Office, MS Excel) with Speed Typing in English at Amalapuram area Salary 15 to 18 K. ✆ 96184 66665.

Wanted for Kakinada 1)B.tech Civil with 1year Exp. 2)DCE with 2 years Exp. Firm: Sir MVITS Ind Pvt Ltd. ✆ 9849957401.

రామకృష్ణ ఓల్డేజ్ హోం (TG No-1) Hyd శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/ పేషెంట్ల సేవకు ఇంటి/ వంట, బేబీకేర్ కొరకు స్త్రీ/పు వర్కర్లు కా. భో+ వ+ జీ 16-18K ✆ 95151 19570, 90102 81122.

రామకృష్ణ గ్రూప్ (AP No:1) HYD, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం.ఇంటర్వ్యూ VJA ✆ 9502591122, 9573691122

భారతదేశంలో అత్యంత నమ్మకమైన TATA కంపెనీలో వర్క్ చేయడానికి టీంలీడర్స్ కావలెను. 10th ఆపైన ఫుల్/ పార్ట్ టైమ్. ✆ 96188 44614.

రాజమండ్రి, దేవిచౌక్‌లో గల శ్రీ వేంకటేశ్వర ఫైనాన్స్ నందు పనిచేయుటకు ★ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ M/F కావలెను. Q: డిగ్రీ ఆపైన, ✆ 99898 76799.

రామకృష్ణ గ్రూప్ (APNo.1)VJA శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/ పేషెంట్ల సేవకు ఇంటి/ వంట, బేబీకేర్ కొరకు స్త్రీ/పు వర్కర్లు కా. భో+ వ+ జీ: 16-18K. ✆ 8247500574, 6301053690.

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 91001 12221, 99856 82004, No Freshers.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 5-30 పైసలు
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

రాజోలు

• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

భారత్ విజయంతో సంబరాలు

కేక్ కోస్తున్న ఆంధ్ర రంజీ ఆటగాడు అయ్యప్ప తదితరులు

రాజోలు, న్యూస్‌టుడే: ఆసియా కప్‌లో భారత్ ఘనవిజయం సాధించడంపై రాజోలులో క్రికెట్ అభిమానులు సోమవారం సంబరాలు చేసుకున్నారు. స్థానిక క్రీడా ప్రాంగణంలో ఆంధ్ర రంజీ ఆటగాడు బండారు అయ్యప్ప కేక్ కోసి పంచారు. బారం రాజా, రఘురామ్, వివేక్, కార్తీక్, సాయి రామ్ తదితరులు పాల్గొన్నారు.

పౌర జీవనానికి ఇబ్బంది కలిగిస్తే చర్యలు

ఆత్రేయపురం: మురుగు కాలువ ఆక్రమించి పూతరేకుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడమేగాక వ్యాపార లావాదేవీల్లో తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంపై సీఐ విద్యాసాగరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణాల వద్ద వాహనాలు నిలుపుదల చేయడం, బస్సులను ఆపి పూతరేకులు అమ్మడం వంటివి చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా సోమవారం ఇద్దరు దుకాణదారులు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న సీఐ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో దుకాణాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం శిరస్త్రాణం ప్రయోజనాలను వాహన చోదకులకు వివరించారు. డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఇన్‌ఛార్జి ఎస్సై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 | మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: రాజోలు: 80085 74174 | పి.గన్నవరం: 80085 74229 కొత్తపేట: 90323 93884

స్పందనకు పందనం

వీధి దీపాలు వెలిగాయి

ఆత్రేయపురం: వెలిచేరులో వీధి దీపాలు వెలగడం లేదంటూ స్థానికులు తెలిపిన సమస్యను సర్పంచి వేముల శ్రీనివాస్‌కు చెప్పగా మరమ్మతులు చేయించారు.

వ్యర్థాలు తొలగింపు

రావులపాలెం పట్టణం: ఊబలంకలో రోడ్డు చెంతన చెత్త పేరుకుపోవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా సిబ్బందిని పంపి శుభ్రం చేయించారు.

పరిసరాలు శుభ్రం

రావులపాలెం గ్రామీణం: పొడగట్లపల్లిలో రహదారి చెంతన వ్యర్థాలు పేరుకుపోయాయని స్థానికులు తెలిపిన సమస్యను పంచాయతీ కార్యదర్శి సుధాకర్ దృష్టికి తీసుకువెళ్లగా సిబ్బందితో తీయించి పరిసరాలను శుభ్రం చేయించారు.

కాలువ నిర్మాణం.. సమస్యకు పరిష్కారం

అంబాజీపేట: మాచవరంలో కందుల మల్లేశ్వర స్వామి ఆలయ రహదారి చెంతన మురుగు కాలువ వ్యవస్థ లేకపోవటంతో ఇళ్లలో వాడుకనీరు రోజుల తరబడి నిలిచిపోయేది. ఈ సమస్యపై గతంలో 'ఈనాడు'లో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించారు. ఇక్కడ 125 మీటర్ల మేర సుమారు రూ.7 లక్షలతో మురుగు కాలువ నిర్మించారు. సమస్య పరిష్కారం కావటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అల్లుకున్న తీగలను తొలగించారు

ఈనాడు కథనానికి స్పందన

ఆత్రేయపురం: ర్యాలి గ్రామ పంట కాలువ సమీపంలో విద్యుత్తు స్తంభానికి పచ్చని మొక్కల తీగలు అల్లుకుపోవడంతో గాలులు, వర్షాల సమయంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందంటూ 'అల్లుకున్న తీగలు.. సరఫరాకు ఇబ్బందులు' శీర్షికన సోమవారం 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి ట్రాన్స్‌కో ఏఈ అశోక్ స్పందించి అల్లుకున్న తీగలను సిబ్బందితో తొలగింపజేశారు.

అన్నక్యాంటీన్ భవన నిర్మాణ పనుల పరిశీలన

పనులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సత్యానందరావు

కొత్తపేట: అన్న క్యాంటీన్ నిర్మాణం పూర్తయిలే నిరుపేదలకు కేవలం రూ.5కే భోజనం అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేటలో నిర్మిస్తున్న అన్నక్యాంటీన్ భవన నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. త్వరిత గతిన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. ముత్యాల బాబ్జి, ధర్నాల రామకృష్ణ, చిక్కం హనుమంతు, నిమ్మకాయల చిన్నయ్య నాయుడు, వై.జగన్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

'ఈ-పంట' నమోదు.. ప్రయోజనాలు పొందు

✦ నేటి వరకే గడువు ✦ 94.7 శాతం పూర్తి

న్యూస్‌టుడే, పి.గన్నవరం

సాగు చేసిన పంటలను విధిగా ఈ-పంటలో నమోదు చేస్తేనే ప్రభుత్వ పథకాలు రైతులకు అందుతాయి. పంటలు నష్టపోయిన సమయంలో ఇన్‌పుట్ సబ్సిడీ, బ్యాంకు రుణాలు, పంటల బీమా, ధాన్యం కొనుగోలు రైతులకు డబ్బులు చెల్లింపులు, వ్యవసాయానుబంధ యూనిట్లు.. ఇలా పలు పథకాలు అమలు చేసేందుకు ఈ-పంటను ప్రామాణికంగా తీసుకుంటారు. పి.గన్నవరం నియోజకవర్గంలో వరిసాగుకు సంబంధించి 11,960 మంది రైతులకుగాను ఇంతవరకు 11,075 మందికి సంబంధించి 94.70 శాతం పంట నమోదు పూర్తయింది. ఇంకా 885 మంది రైతులకు సంబంధించి ఈ పంట నమోదు కావాల్సి ఉంది. దీనికి మంగళవారం వరకు మాత్రమే గడువుంది.

నియోజకవర్గంలో వివరాలు ఇలా...

మండలం	వరిసాగు (ఎకరాల్లో)	ఈ పంట నమోదు	మొత్తం రైతులు	పూర్తిచేసిన వారు
పి.గన్నవరం	6135	5997.13	4228	4055
అంబాజీపేట	3009	2954.12	2135	2119
మామిడికుదురు	2659.80	2657.90	1397	1372
అయినవిల్లి	8053	7200	4200	3629

పి.గన్నవరంలో ఈ-పంట నమోదు చేస్తున్న వీఏవో

క్షేత్రస్థాయికి వెళ్లి నమోదు

సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఈ-పంట నమోదు చేస్తున్నారు. నియోజకవర్గంలో వరిసాగుపరంగా 94.70 శాతం ఈ పంట నమోదు పూర్తయింది. ఈ-పంట నమోదుకు మంగళవారం వరకు అవకాశం ఉంది. మిగలిన వారికి కూడా పూర్తిచేస్తాం.

- సీహెచ్.డి.విజయకుమార్, సహాయ వ్యవసాయ సంచాలకుడు, పి.గన్నవరం

సరస్వతీ.. నమస్తుభ్యం

మందపల్లిలో సరస్వతీ పూజల్లో భక్తులు

ఈతకోటలో సరస్వతి పూజల్లో...

తాటికాయలవారిపాలెం దుర్గాదేవి ఆలయంలో...

మర్రిపేట మోరికాలువ కూడలిలో..

మాచవరంలో పూజలు

అయినవిల్లిలో చిన్నారులకు అక్షరాభ్యాసం

న్యూస్‌టుడే బృందం: దసరా ఉత్సవాలు పి.గన్నవరం, కొత్తపేట, రాజోలు నియోజకవర్గాల్లో సాగుతున్నాయి. సోమవారం అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా ఆలయాల్లో అమ్మవార్లు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సరస్వతీ పూజల్లో చిన్నారులతో అక్షరాభ్యాసాలు చేయించారు. అయినవిల్లి సిద్ధివినాయకస్వామి ఆలయంలో అధిక సంఖ్యలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయంలో మహాలక్ష్మిని సరస్వతీదేవిగా కొలువుదీర్చారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. మందపల్లిలోని మందేశ్వరస్వామి ఆలయంలో అక్షరాభ్యాసాలు, సరస్వతీ పూజలు నిర్వహించారు. అంబాజీపేట మండలం మాచవరంలో ఇటికాలమ్మ, మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు, కొబ్బరి పువ్వులతో వేదికను తీర్చిదిద్దారు.

రాజోలు దుర్గమ్మ ఆలయంలో...

మామిడికుదురులో..

నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం

దాత కుటుంబసభ్యులకు స్వామివారి చిత్రపటం అందజేస్తున్న ఈవో చక్రధరరావు

వాడపల్లి (ఆత్రేయపురం): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు అదే గ్రామానికి చెందిన సరిదే భాను కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళాన్ని సోమవారం సమర్పించారు. వీరికి స్వామివారి చిత్రపటం అందజేసి ఈవో ఎన్ఎస్ చక్రధరరావు అభినందించారు.

వెంకన్న సన్నిధిలో జబర్దస్త్ వర్ష

వాడపల్లి వెంకటేశ్వరునికి బంగారు వస్తువు సమర్పిస్తున్న జబర్దస్త్ వర్ష

ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామివారిని బుల్లి తెర నటి జబర్దస్త్ వర్ష సోమవారం దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారికి రూ.49 వేలు విలువ చేసే 4 గ్రాముల బంగారు వస్తువు సమర్పించారు. ఆమెకు అర్చకులు శేషవస్త్రం కప్పి ఆశీర్వచనం గావించి ప్రసాదాలు అందజేశారు.

బాలబాలాజీ సన్నిధిలో విజిలెన్స్ సీఈ

స్వామివారిని దర్శించుకుంటున్న రామ్మూర్తి దంపతులు

మామిడికుదురు: అప్పనపల్లిలో బాలబాలాజీని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు చీఫ్ ఇంజినీర్ రామ్మూర్తి సోమవారం దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు.

డ్రిల్లింగ్ సైటు ఎదుట స్థానికుల నిరసన

మామిడికుదురు: డ్రిల్లింగ్ పరిశోధనల్లో భాగంగా చేసిన బాంబింగ్ వల్ల స్థానికంగా దెబ్బతిన్న తమ ఇళ్లు, పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ పాశర్లపూడిలోని శ్రీరామపేట సమీపంలో స్థానికులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. తమకు పరిహారాల్ని కేటాయిస్తామని, స్థానికంగా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను అధికారులు నెరవేర్చాలని నినాదాలు చేశారు. స్థానికులు బిరుదుగంటి నరసింహమూర్తి, ఉప్పె శ్రీనివాస్, నాగరాజు, సాంబమూర్తి, రామస్వామి, సూరిబోయిన వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

జూనియర్ కళాశాల ఆస్తుల ఆక్రమణపై నిగ్గుతేల్చాలి

ఆలమూరు: ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పెదపళ్లకు చెందిన తమ తాతలు పటేల్‌ఖానా వెంకటసుబ్బారావు, వెంకటరామస్వామిలు సుమారు 12 ఎకరాల భూమిని 1915వ సంవత్సరంలో దానం చేశారని, ఇప్పుడు ఆ భూమిలో ఎంతవరకూ మిగిలి ఉందో వివరాలు ఇవ్వాలని కోరుతూ దాతల మనవడు పటేల్‌ఖానా వెంకటసుబ్బారావు కళాశాల ప్రిన్సిపల్‌కు ఆర్టీఐ దరఖాస్తు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన లేఖ విడుదల చేశారు. గత నూట పదేళ్లలో జూనియర్ కళాశాల భూభాగాన్ని కొందరు ఆక్రమించుకున్నారని, తప్పుడు పట్టాలు పొందారన్నారు. మొత్తం సర్వే చేసి తమ తాతల ఆశయాన్ని నెరవేర్చేలా భూములన్నీ కళాశాల సంరక్షకుడు ప్రిన్సిపల్ ఆధీనంలో ఉండేట్లు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాన్ని ఏసీబీ, సీబీఐ, సీఐడీ, లోకాయుక్త తదితర కార్యాలయాల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

నిర్మించారు.. వదిలేశారు

కె.పెదపూడిలో ఉపాధి హామీ నిధులు రూ.40 లక్షలతో చేపట్టిన గ్రామ సచివాలయ భవన నిర్మాణం దాదాపు పూర్తయినప్పటికీ ప్రారంభించలేదు. భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై సర్పంచి బీర శాంతిని వివరణ కోరగా కొన్ని పనులు చేయాల్సి ఉందని, వాటిని పూర్తిచేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

– న్యూస్‌టుడే, అంబాజీపేట

రోడ్డుపైనే ఆటోలు.. రాకపోకలకు ఇబ్బందులు

వాడపల్లి క్షేత్రంలో పార్కింగ్ చెంతన ఉన్న ప్రధాన సిమెంట్ రోడ్డుపైనే ఆటోలను నిలుపుదల చేస్తుండటంతో ద్విచక్ర, ఇతర వాహన చోదకులకు, భక్తుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ విషయాన్ని దేవస్థానం ఈవో నల్లం సూర్యచక్రధరరావు వద్ద ప్రస్తావించగా భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

– న్యూస్‌టుడే, ఆత్రేయపురం

సిమెంట్ రహదారి.. బీటలువారి

చింతనలంక గ్రామంలో ఏటుగట్టు సీసీ రహదారి బీటలు వారి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిలో రాకపోకలకు గ్రామస్థులు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పలు వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగా రహదారికి మరమ్మతులు చేపడతామని తెలిపారు.

– న్యూస్‌టుడే, అయినవిల్లి

దుస్థితిలో మేడిచర్లపాలెం ఎల్లమ్మ చెరువు

మేడిచర్లపాలెంలో ఎల్లమ్మ చెరువు చుట్టూ గట్లపై దొంకలు, తుప్పలు పెరిగిపోయి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది. నీరు కలుషితమై రంగు మారిపోయి దుర్వాసన వెలువడుతోంది. దీనిపై పంచాయతీ కార్యదర్శి సుభాకర్‌బాబును వివరణ కోరగా చెరువును బాగు చేసి పారిశుద్ధ్య చర్యలు చేపడతామని చెప్పారు.

– న్యూస్‌టుడే, మలికిపురం

విద్యుత్తు స్తంభాలు.. ప్రమాద కారకాలు

పాశర్లపూడి నుంచి అప్పనపల్లి వెళ్లే రహదారిని రెండేళ్ల క్రితం విస్తరించడంతో విద్యుత్తు స్తంభాలు, పరివర్తకం రోడ్డుపైకి వచ్చాయి. రాత్రి సమయాల్లో ప్రమాదకరంగా ఉండటంతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యుత్తు శాఖ ఏఈ వెంకటేశ్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని దూరంగా మార్చు చేసేలా చర్యలు చేపడతామన్నారు.

– న్యూస్‌టుడే, మామిడికుదురు

వైద్యులు లేకుండానే శిబిరాలు

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహిస్తున్న స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి పలుచోట్ల వైద్యులు హాజరు కావడంలేదు. కిందిస్థాయి సిబ్బంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వివరిస్తున్నారు. సమస్యల పరిష్కారంలో భాగంగా వైద్యులు సమ్మె చేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రెండు రోజుల క్రితం వరకు నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొనేవారు. సోమవారం నుంచి పీహెచ్‌సీలో ఓపీలు సైతం నిలిచిపోయాయి. వద్దిపర్రులో సర్పంచి జుజ్జువరపు శ్యామల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో గర్భిణులకు సీమంతం నిర్వహించారు.

కొత్తపేట: క్యాన్సర్ నిర్ధారణకు నిర్వహిస్తున్న ఉచిత స్క్రీనింగ్ పరీక్షలతో పేద మహిళలకు మేలు జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు పౌష్టికాహారం అందించి, సీమంతాలు నిర్వహించారు.

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకర ఉత్పత్తులు

అంకంపాలెం (ఆత్రేయపురం): ప్రకృతి వ్యవసాయ విధానాలతో ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సాధించవచ్చని క్లస్టర్ నేచురల్ ఫార్మింగ్ ఉద్యోగి పేరూరి గంగాభవాని అన్నారు. సోమవారం అంకంపాలెంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. తొలుత గ్రామ బీఆర్సీ కేంద్రం అధినేత కుదప కృష్ణమూర్తి వ్యవసాయ క్షేత్రంలో పంచగవ్యం తయారీ విధానాన్ని వివరించారు. కషాయాలను డ్రోన్ ద్వారా పిచికారీ చేస్తే సమర్థవంతంగా పనిచేస్తాయన్నారు.

మంత్రి సుభాష్‌ను కలిసిన అమూల్య

మంత్రి సుభాష్‌తో రాజోలు తెదేపా ఇన్‌ఛార్జి అమూల్య

రాజోలు, న్యూస్‌టుడే: రాజోలు తెదేపా ఇన్‌ఛార్జిగా నియమితులైన గొల్లపల్లి అమూల్య సోమవారం మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను రామచంద్రపురంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సూచించారని ఆమె తెలిపారు. ఆమె వెంట తాటిపాక సర్పంచి కోటిపల్లి రత్నమాల, కాండ్రేగుల సత్యనారాయణ, అనుచూరి పురుషోత్తం, కాండ్రేగుల కృష్ణ, కడలి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

మలికిపురం: విశ్వేశ్వరాయపురంలోని పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకుడు గెడ్డం సింహా నివాసం వద్ద గోనిపాటి రాజు అధ్యక్షతన సోమవారం జరిగిన కార్యక్రమంలో అమూల్య పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలను ఎస్సీ సామాజికవర్గానికే కేటాయించడంపై పార్టీ అధిష్ఠానానికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులంతా సహకరించాలని అమూల్య కోరారు.

పురాతన ఆలయాలను కాపాడుకోవాలి

కొత్తపేట: దేశ అభివృద్ధిలో స్వచ్ఛభారత్ కీలకపాత్ర పోషిస్తుందని భాజపా జిల్లా మాజీ అధ్యక్షుడు యాళ్ల దొరబాబు అన్నారు. పలివెలలోని ఉమాకొప్పులింగేశ్వరసామి ఆలయ ఆవరణలో సోమవారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మండల కన్వీనర్ కోటిపల్లి దామోదర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పురాతన దేవాలయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నాయకులు పాలూరి సత్యానందం, మోకా వెంకటసుబ్బారావు, సంపతి కనకేశ్వరరావు, అయనవిల్లి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణ రద్దు కోరుతూ నిరసన

మామిడికుదురు: ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని కోరుతూ దళిత సంఘాల నాయకులు మామిడికుదురు తహసీల్దారు కార్యాలయం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సూచన మేరకు కులగణన చేయాలని, అది లేకుండా వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మాల ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బొంతు మణిరాజు, నాయకులు కలిగిత పల్లంరాజు, బత్తుల జనార్దనరావు, బొంతు చందు, రమణ తదితరులు పాల్గొన్నారు.

సాగునీటి ఇబ్బందులపై సమీక్ష

ఆలమూరు: ఖరీఫ్‌లో సాగునీటి ఇబ్బందులపై జలవనరుల శాఖ అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులతో సోమవారం ఆలమూరులో జలవనరుల కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కూటమి నాయకుడు వాసంశెట్టి సత్యంతో పాటు ఇరిగేషన్ ఎస్ఈ గోపీనాథ్, రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామకృష్ణ, డ్రెయిన్స్ డిప్యూటీ ఇంజినీర్ పోచారావు, డి.సి ఛైర్మన్ మెర్ల గోపాలస్వామి(ఆలమూరు), విజయబాబు(కోటిపల్లి), చైతన్య(కాజులూరు), నారాయణరావు(సిరిపురం), నిడదవోలు సుబ్రహ్మణ్యం(ఎర్రపోతవరం) పాల్గొన్నారు. కోరంగి మెయిన్ కెనాల్ ద్వారా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు సరఫరా కావల్సి ఉందని, కాలువలు అధ్వానంగా ఉండటం, లాకులు శిథిలావస్థకు చేరడంతో నీటి కష్టాలు అధికమయ్యాయని పలువురు డీసీ ఛైర్మన్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.25 లక్షలతో ప్రతిపాదనలు చేశారు. అనంతరం ఆలమూరు, కపిలేశ్వరపురం ప్రాంతాల్లో పంట కాలువలను పరిశీలించారు.

లంకలను చుట్టుముడుతున్న వరద

మామిడికుదురు, రాజోలు, రావులపాలెం గ్రామీణం, కొత్తపేట, న్యూస్‌టుడే: వరద తాకిడి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండడంతో వైనతేయ నదీ తీరంలో మామిడికుదురు మండలంలోని లంక గ్రామాల్లో నీరు నిలకడగా ఉండిపోయి స్థానికులు, వాహన చోదకులకు సోమవారం అవస్థలు ఎదుర్కొన్నారు. నాలుగు లంక గ్రామాలకు ప్రధాన ఆధారమైన అప్పనపల్లి కాజ్‌వేపై ముంచెత్తిన వరద నీటిలోనే రాకపోకలు సాగించారు. పాశర్లపూడిబాడవలో దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలోకి వరద నీరు రావడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. అప్పనపల్లి స్నానఘట్టం మెట్ల పైభాగం వరకు వరద నీరు చేరడంతో దేవస్థానం సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. రాజోలు నున్నవారిబాడవలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. స్థానిక ఉద్యానాన్ని నీరు చుట్టుముట్టింది. మత్స్యకారులు చేపల వేట నిలిపివేశారు. మధ్యలంకలో కూరగాయల తోటల నుంచి ఉత్పత్తులను బయటి ప్రాంతానికి చేర్చేందుకు రైతులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రావులపాలెం మండలం కొమరాజులంక, గోపాలపురం, పొడగట్లపల్లి తదితర గ్రామాల్లోని లంక పొలాల్లోని పంటలు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఊబలంక శివారు తోకలంకను నీరు చుట్టుముట్టడంతో అధికారులు నావలను ఏర్పాటు చేశారు.

అప్రమత్తంగా ఉండండి: ఆర్డీవో

కొత్తపేట: గోదావరికి వరద ఉద్ధృతి పెరిగి రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉన్నందున కొత్తపేట డివిజన్ పరిధిలోని అన్ని మండలాల అధికారులు, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ, అగ్నిమాపక సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో శ్రీకర్ ఆదేశాలు జారీ చేశారు. కాజ్‌వేలు మునిగిన చోట మరపడవలు ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజల రాకపోకలపై పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో తెలిపారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబరు 85002 38258లో సంప్రదించాలని కోరారు.

రాజోలులో వరదలోనే మరపడవలు

అప్పనపల్లి కాజ్‌వేపై వరద నీటిలో రాకపోకలు

మర్రిమూల నుంచి లంకలగన్నవరం వస్తున్న ప్రజలు

జీఎస్టీ తగ్గింపుతో ఇంటింటా పండగ

జీఎస్టీపై అవగాహన ర్యాలీలో అధికారులు, మహిళలు

మామిడికుదురు: ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయంతో ప్రతి ఇంటికీ ప్రయోజనాలు అందుతాయని, వీటిపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని మామిడికుదురులో అధికారులు, డ్వాక్రా సంఘాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు జరిగింది. వైద్య, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, వంట సరకులు, వాహనాలు తదితర వాటిపై జీఎస్టీ తగ్గిందన్నారు. ఎంపీపీ కుసుమ వనజకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నగరం ఏఎంసీ ఛైర్మన్ పెనుమాల లక్ష్మి, ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ కమిటీ సభ్యుడు జాలెం శ్రీనివాసరాజా, ఎంపీడీవో జి.భవాని, ఎస్సై చైతన్యకుమార్, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అంబాజీపేట: జీఎస్టీ తగ్గింపు ఫలాలపై అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని అంబాజీపేట ఎంపీడీవో బి.మమత అన్నారు. మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ ఆటోమొబైల్స్, పౌల్ట్రీ, ఆక్వా, రవాణా, నిర్మాణ, బీమా, కిరాణా, తదితర వ్యాపారసంస్థల ప్రతినిధులంతా జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు వివరించాలన్నారు. డిప్యూటీ ఎంపీడీవో కె.శ్రీనివాస్, ఎంఈవోలు కె.వెంకటేశ్వరరావు, మోకా ప్రకాష్, ఏవో ధర్మప్రసాద్, బొంతు పెదబాబు, కొర్లపాటి గోపి తదితరులు పాల్గొన్నారు.

వాడపాలెంలో గోడపత్రిక ఆవిష్కరణ

ఆలమూరు: నూతన జీఎస్టీ 2.0 పోస్టర్‌ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాడపాలెంలోని తన కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. మొత్తం 83 రకాల వస్తువులపై తగ్గింపు వర్తిస్తుందన్నారు. ప్రతి కుటుంబానికి రూ.15 వేల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు. ✦ రాజోలు: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తగ్గించిన జీఎస్టీపై అవగాహన చేసుకోవాలని జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ విజయరామరాజు అన్నారు. రాజోలు మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, పంచాయితీ కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ తగ్గిన ధరలపై ప్రజలకు వివరించాలని సూచించారు. ఎంపీడీవో కె.వెంకటేశ్వరరావు, పరిపాలనాధికారి ఎం.వి.సత్యనారాయణ, వ్యవసాధికారి మధుకుమార్, ఎంఈవో నల్లి మనోహరం, ఏపీఎం భూపతివర్మ పాల్గొన్నారు. ✦ మలికిపురం: మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ మేడిచర్ల వెంకటసత్యవాణి అధ్యక్షతన సోమవారం జరిగిన 'సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్' అవగాహన సదస్సులో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ అధికారి(సీటీవో) బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

(c) eenadu

అమలాపురం

• అమలాపురం • ముమ్మిడివరం

అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

అమలాపురం పట్టణం: శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఎస్పీ రాహుల్ మీనా పేర్కొన్నారు. అమలాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం సందర్శించారు. దసరా పండగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని డీఎస్పీ ప్రసాద్, పట్టణ సీఐ వీరబాబుకు సూచించారు.

నడకతోనే ఆరోగ్యం

అమలాపురం పట్టణం: నడకతోనే ప్రతిఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండొచ్చని వైద్యులు పీఎస్ శర్మ, విష్ణుమూర్తి, గంధం రాములు పేర్కొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అమలాపురంలోని చంద్రబాబు ఉద్యానంలో వాకర్స్ హెల్త్‌క్లబ్ అధ్యక్షుడు బోణం సత్యవరప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుండె ఆరోగ్య సమస్యలపై ప్రజలకు వివరించారు.

సువర్ణాభరణం సమర్పణ

ఐ.పోలవరం: మురమళ్ల గ్రామంలోని వీరేశ్వర స్వామి ఆలయానికి ఒక భక్తురాలు రూ.లక్ష విలువ చేసే సువర్ణాభరణం సమర్పించారు. గ్రామానికి చెందిన గోకవరపు మంగతాయారు కుటుంబ సభ్యులు ఈ ఆభరణాన్ని సోమవారం ఆలయ ఛైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్ సత్యనారాయణకు అందజేశారు. దాతను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.

విద్యుత్తు రాయితీ ఇచ్చి ఆదుకోండి..

యానాం, న్యూస్‌టుడే: వరి, రొయ్య రైతుల సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించకపోతే ధర్నా చేయడం మినహా గత్యంతరం లేదని ఈలప్రోలు విష్ణువర్ధనరావు, భాస్కరరావు, శ్రీనివాస్ బృందం పరిపాలనాధికారి అంకిత్‌కుమార్‌కు స్పష్టం చేశారు. సోమవారం ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఏపీ ప్రభుత్వం ఆక్వా సాగుకు రాయితీ ధరలకు విద్యుత్తు సరఫరా చేస్తోందని, యానాంలో ఎలాంటి మినహాయింపు లేక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని వివరించారు. సాగు నీటి సరఫరా సక్రమంగా లేక వరిపంటకు పెట్టుబడి రావడం లేదని వివరించారు.

జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మేలు

కరపత్రాల ఆవిష్కరణలో ఎమ్మెల్యే ఆనందరావు, కమిషనర్ తదితరులు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: జీఎస్టీ సంస్కరణల ద్వారా ప్రజలు, వ్యాపారులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. అమలాపురం పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ వి.నిర్మల్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అముడా ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణితో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

ఇబ్బంది పడుతున్నాం.. పట్టించుకోండి సారూ..!

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్

తమ సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారుల వద్దకు వెళుతున్నా పట్టించుకోకపోవడంతో వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావాల్సి వస్తోందని పలువురు అర్జీదారులు వాపోయారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా వ్యాప్తంగా పలువురు వచ్చి సమస్యలు విన్నవించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పరిష్కారం చూపాలని వేడుకున్నారు.

తాగునీటికి కార్యాచరణ ఏదీ?

మాది అల్లవరం మండలం దేవగుప్తం పంచాయతీ పరిధి పెద్దాంధ్రపేట. 2024 ఎన్నికల ముందు మా ప్రాంతంలో తాగునీటి సరఫరాకు సంబంధించి ఓహెచ్‌ఆర్ ట్యాంకు నిర్మాణం చేపట్టేందుకు అధికారులు అంచనాలు రూపొందించినా కార్యరూపం దాల్చలేదు. శివారు ప్రాంతం కావడంతో తాగునీరు రాక, భూగర్భజలాలు ఉప్పగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్యాంకు నిర్మించి, పూర్తిస్థాయిలో తాగునీరు అందించాలని కోరుతున్నాం.

ఉపాధి కోల్పోతున్నాం

మేము అల్లవరం మండలానికి చెందిన మత్స్యకారులం. మత్స్య ఉత్పత్తులను ఇప్పటివరకు బెండమూర్లంక పెట్రోలు బంకు వద్ద రహదారి పక్కన అమ్మకాలు చేసుకుని ఉపాధి పొందుతున్నాం. అధికారులు మా దుకాణాలు తొలగించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ స్థలం చూపకపోవడంతో జీవనోపాధికి దూరం అవుతున్నాం. సుమారు 200 మంది ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నారు. స్థానికంగా సంత నిర్వహించే భూమిని సర్వే చేసి మాకు ప్రత్యేక స్థలం కేటాయించాలని పంచాయతీ అధికారులను కోరుతున్నా వారి నుంచి స్పందన ఉండటం లేదు.

పట్టాభూములు అన్యాక్రాంతం చేస్తున్నారు

మేమంతా నక్కారామేశ్వరం గ్రామానికి చెందిన వాళ్లం. మాకు గతంలో ప్రభుత్వం ఏక్‌సాల్ లీజు కింద 58 మందికి పట్టాలు ఇచ్చింది. దీనిని గ్రామంలో కొంతమంది పెద్దలు తమ అధీనంలో ఉంచుకుని అనధికారిక రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. మాలో కొంతమంది పేర్లు తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని ఆక్రమించుకుని అనధికారిక సాగు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చేందుకు వచ్చాం.

డిమాండ్ల పరిష్కారానికి వినతి

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: తమ డిమాండ్ల పరిష్కారానికి ఏవిధమైన ముందడుగు లేకపోవడంతో రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు ప్రభుత్వ వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలగుతున్నట్లు వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రకటించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం కమిషనర్ రవివర్మకు వినతిపత్రం అందజేశారు. ఇంటింటి సర్వే బాధ్యతల నుంచి తొలగించాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు, ఎఫ్ఏసీ అలవెన్సు, సీనియారిటీ ప్రకారం ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

రుద్రరాజుకు అభినందన

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును రాజస్థాన్ రాష్ట్ర పార్టీ పరిశీలకునిగా అధిష్ఠానం నియమించడం పట్ల ముమ్మిడివరంలోని ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా నాయకులు పి.ఉదయభాస్కరవర్మ, వడ్డి నాగేశ్వరరావు, ముషిణి రామకృష్ణారావు తదితరులు సోమవారం కలిసి అభినందించారు.

ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి

ఐ.పోలవరం, న్యూస్‌టుడే: నూతనంగా ఏర్పడిన పాలకవర్గం ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కోరారు. మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయ పాలకవర్గ ఛైర్మన్‌గా దాట్ల రామకృష్ణంరాజు, సభ్యులుగా పెద్దింటి మారుతీశ్రీవాణి, పెన్మత్స రామరాజు, త్సవటపల్లి నాగేంద్రరావు తదితరులతో సోమవారం ఆలయ సహాయ కమిషనర్ సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలు పెడతామన్నారు. ఇప్పటికే రూ.4 కోట్లు మంజూరైనట్లు వివరించారు. మాజీ ఎమ్మెల్యే వివేకానంద, గుత్తుల సాయి, సాగిరాజు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుచ్చిబాబు

జయహో దుర్గాభవాని..

భట్నవిల్లిలోని విజయదుర్గ

యానాం లలితాదేవి

అమలాపురం పట్టణం, యానాం, అమలాపురం గ్రామీణం, ముమ్మిడివరం, కాట్రేనికోన, న్యూస్‌టుడే: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని ఆలయాలు కిటకిటలాడాయి. సోమవారం అమ్మవార్లు సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణాల్లో జరిగిన అన్నసమారాధనల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు.

అమలాపురం: కామాక్షీదేవి పీఠంలో సరస్వతి పూజలు

ఈదరపల్లి వంతెన రోడ్డులో..

వాసవీ కన్యకాపరమేశ్వరి

అమలాపురం శ్రీదేవి అమ్మవారు

వైష్ణవి కనకదుర్గ

కాలేజీరోడ్డులో..

క్రాప గ్రామంలో..

ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు

ఐ.పోలవరం: ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్‌లో ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలను సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కాషాయ ధ్వజానికి గౌరవ వందనం సమర్పించారు. దుర్గాదేవి, భారతమాత, మాధవ్ సదాశివరావు తదితరుల చిత్రపటాల వద్ద పూజలు చేశారు. ఓలేటి సత్యనారాయణ ముఖ్య వక్తగా వ్యవహరించారు. సర్పంచి లంకలపల్లి దుర్గాదేవి, మునిరాజు, సలాది శ్రీనివాసరాజు, పెంటా రవి, రెల్లు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

పూజలు చేస్తున్న ఎమ్మెల్సీ రాజశేఖర్ తదితరులు

మూడు నెలలకోసారి రక్తదానం చేయొచ్చు

యానాం, న్యూస్‌టుడే: ఆరోగ్యవంతులు ప్రతి మూడు నెలలకు రక్తదానం చేయొచ్చని, తద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడగలరని జిప్‌మర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్ యానాం శాఖ ముఖ్య వైద్యాధికారి ఆనందరాజు అన్నారు. స్వస్థ్ నారీ- సశక్త్ పరివార్ కార్యక్రమంలో భాగంగా జిప్‌మర్ వైద్యాధికారులు, ఉద్యోగులు కాకినాడ రోటరీ క్లబ్ సహకారంతో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. 20 మంది రక్తదానం చేశారు. అనంతరం ప్రపంచ గుండె దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులకు, ఉద్యోగులకు గుండె పరీక్షలు నిర్వహించారు.

అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోరా?

ముమ్మిడివరం నగర పంచాయతీ సమావేశం

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: నగర పంచాయతీ పరిధిలో వెలిసిన అక్రమ లేవుట్లు, భవన నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని 17వ వార్డు కౌన్సిలర్ బొంతు సత్యశ్రీనివాస్ ప్రశ్నించారు. ముమ్మిడివవరం నగర పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో ఛైర్మన్ కమిడి ప్రవీణ్‌కుమార్ అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. అక్రమ లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాల విషయం సభ దృష్టికి తీసుకువచ్చినా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సత్యశ్రీనివాస్ అడిగారు. అముడా పరిధి నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నారని కమిషనర్ వివరణ ఇవ్వడంతో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఫ్లోర్ లీడర్ ములపర్తి బాలకృష్ణ మాట్లాడుతూ మార్కెట్‌లో నిల్వ ఉన్న చేపలు, మాంసాహారం విక్రయిస్తున్నారని, విద్యుత్తు నియంత్రికల వద్ద తుప్పలు పెరిగిపోయి ప్రమాదదకర పరిస్థితులుగా మారుతున్నాయన్నారు. మార్కెట్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డులో మురుగు జలాలు వదులుతున్నారని 7వ వార్డు కౌన్సిలర్ గంజా శ్రీనివాసరావు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. బందరుపాలెం, అగ్రహారం ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు వేసి తాగునీటి పైపులైన్లను సైతం తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

లంకల్లో వరద అలజడి

ముమ్మిడివరం, కాట్రేనికోన, న్యూస్‌టుడే: లంక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ముమ్మిడివరం మండలంలోని గురజాపులంక గ్రామానికి వెళ్లే రహదారి జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లంక ఆఫ్ ఠాణేలంక, కూనాలంక ప్రాంతాల్లో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కూరగాయల పాదులు కుళ్లిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, పల్లంకుర్రు రేవు, బూలవారి మొండి వద్ద తదితర చోట్ల మత్స్యకారుల ఇళ్లల్లోకి నీరు చేరింది. పల్లంకుర్రురేవు చెంతన ఉన్న కనకదుర్గమ్మ ఆలయం మునిగింది. కుండలేశ్వరం రేవు మెట్లవరకు నీరు చేరింది. ఏటిగట్టును ఆనుకుని ఉన్న శ్మశానవాటిక, కొబ్బరి తోటలు, ఇళ్లు ముంపునకు గురయ్యాయి. బూలవారిమొండి వద్ద బలహీన ఏటిగట్టు వద్ద వరద ఉద్ధృతంగా ఉంది.

పల్లంకుర్రులో మునిగిన మత్స్యకారుల ఇళ్లు

లంక ఆఫ్ ఠాణేలంక కొబ్బరి తోటల్లో నీరు

గురజాపులంకలో ..

ప్రజా సమస్యలు పట్టవా..

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలో మంచినీటి సమస్య అధికంగా ఉంది.. పారిశుద్ధ్య నిర్వహణ సరిగాలేక ప్రజలు దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారని అధికారులపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురం పురపాలక సంఘ కార్యాలయంలో ఛైర్‌పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ భట్నవిల్లి వైజంక్షన్ నుంచి ఎర్రవంతెన, హైస్కూల్ సెంటర్ నుంచి పేరూరు వైజంక్షన్ వరకు రోడ్డు విస్తరణకు రూ.30 కోట్లు ఇవ్వాలని ఇన్‌ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కోరానన్నారు. హౌసింగ్‌బోర్డు కాలనీలోని రిజర్వ్ స్థలంలో జిల్లా గ్రంథాలయ భవనం నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అజెండాలో ప్రవేశపెట్టిన 115 అంశాలను, రూ.2 కోట్ల సాధారణ నిధులతో పలు అభివృద్ధి పనులను సభ్యులు ఆమోదించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు, జనసేన కౌన్సిలర్ ఏడిద శ్రీను, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

వీధి దీపాలు పగలు వెలుగుతున్నాయి

వీధి దీపాలు పట్టపగలే వెలుగుతున్నాయని, కొన్నిచోట్ల రాత్రిళ్లు వెలగడం లేదని తెదేపా కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు వాపోయారు. బోడసకుర్రు టిడ్కో గృహాలకు డబ్బులు కట్టిన లబ్ధిదారులకు తిరిగి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. మున్సిపల్ సర్క్యులర్ బజార్‌లో దుకాణాలను అద్దెకు ఇస్తామని బోర్డులు పెడుతున్నా పట్టించుకోవడం లేదని, బకాయి ఉన్న గుత్తేదారులకు ఇంకో దుకాణాన్ని ఎలా ఇస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై కమిషనర్ వి.నిర్మల్‌కుమార్ సమాధానమిస్తూ వీధి దీపాలు పగలు వెలగకుండా చర్యలు తీసుకుంటామని, టిడ్కో లబ్ధిదారులకు రూ.43 లక్షలు వచ్చే నెలలో ఇస్తామన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని, దశమి ఉత్సవాల సందర్భంగా ఏడు వీధులను అందంగా ఉండేటట్లు చూడాలని జనసేన కౌన్సిలర్ పడాల శ్రీదేవి కోరారు.

సమావేశంలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, కౌన్సిలర్లు





GOVERNMENT OF PUDUCHERRY
DEPARTMENT OF ANIMAL HUSBANDRY AND ANIMAL WELFARE, PUDUCHERRY

No.1-3/DAH&AW/Estt./A3/2025 Date:30.09.2025.

NOTICE

Candidates from among the Natives / Residents of the Union Territory of Puducherry possessing graduation in B.V.Sc.&A.H. or B.V.Sc. are invited for engagement to the post of **Veterinary Assistant Surgeon 08 Nos.** (Eight) on **contract basis** (Under Schemes) in the Department of Animal Husbandry and Animal Welfare, Puducherry for a period of one year (distinct spells of 4 months (120 days) with one day break in between) or till the necessity ceases, whichever is earlier. The selection of candidates are purely based on academic mark percentage obtained on merit basis.

Application & Terms and conditions for candidates applying for the aforesaid post can be viewed and downloaded from the website **https://ahd.py.gov.in/recruitments.**

The filled in applications should reach this Department on or before **24.10.2025 (5.00 p.m.).**

No. 448/ DIP/AD (Press) /2025-26 Sd/- DIRECTOR(AH)

(c) eenadu

మండపేట

• మండపేట • రామచంద్రపురం

సాగునీటి సమస్యలపై సమీక్ష

ఆలమూరు: ఖరీఫ్‌లో సాగునీటి ఇబ్బందులపై జలవనరుల శాఖ అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులతో సోమవారం ఆలమూరులో జలవనరుల కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కూటమి నాయకుడు వాసంశెట్టి సత్యంతో పాటు ఇరిగేషన్ ఎస్ఈ గోపీనాథ్, రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామకృష్ణ, డ్రెయిన్స్ డిప్యూటీ ఇంజినీర్ పోచారావు, డి.సి ఛైర్మన్ మెర్ల గోపాలస్వామి (ఆలమూరు), విజయబాబు (కోటిపల్లి), చైతన్య (కాజులూరు), నారాయణరావు (సిరిపురం), నిడదవోలు సుబ్రహ్మణ్యం (ఎర్రపోతవరం) పాల్గొన్నారు. కోరంగి మెయిన్ కెనాల్ ద్వారా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు సరఫరా కావల్సి ఉందని, కాలువలు అధ్వానంగా ఉండటం, లాకులు శిథిలావస్థకు చేరడంతో నీటి కష్టాలు అధికమయ్యాయని పలువురు డీసీ ఛైర్మన్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.25 లక్షలతో ప్రతిపాదనలు చేశారు.

సీసీ కాలువ పనులకు శంకుస్థాపన

పనులకు శంకుస్థాపన చేసిన సుభాష్ చంద్రబోస్

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: రామచంద్రపురం మండలం మాలపాడు గ్రామంలో ఎంపీ నిధులు రూ.12.50 లక్షలతో నిర్మించే సీసీరోడ్డు, డ్రైనేజీ పనులకు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ సోమవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచి గంటా సుజన ప్రియాంక, ఉపసర్పంచి సూర్యారావు, వైకాపా మండల కన్వీనరు పోలినాటి ప్రసాద్, వెల్ల సర్పంచి వీరబోయిన సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఉ॥ 10 - మ॥ 1
ద్రాక్షారామ : 80085 74192
ద్వారపూడి : 91543 96553

స్పందనకు వందనం

కాలువ శుభ్రమైంది..

సమస్య: మండపేట మండలం మారేడుబాక మహిళానగర్ రెండోవీధి డ్రైనేజీలో వ్యర్థాలు పేరుకుపోయి మురుగు పారక దుర్వాసనతో పాటు దోమల బెడద తీవ్రమైంది.
– కె.పి.కుమార్, మారేడుబాక

పరిష్కారం: డ్రైనేజీలో వ్యర్థాల సమస్యను పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించారు. సిబ్బందిని పంపించి డ్రైనేజీలో వ్యర్థాలను తొలగించే పనులు చేపట్టారు.
- న్యూస్‌టుడే, ద్వారపూడి

తుప్పలు తొలగించారు..

రాయవరం మండలం వి.సావరం-కొమరిపాలెం రహదారి వెంబడి తుప్పలు పెరిగి వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నట్లు 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా పంచాయతీ కార్యదర్శి గుత్తుల వెంకటరమణ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందించి పారిశుద్ధ్య కార్మికులతో పిచ్చిమొక్కలు, తుప్పలను తొలగించే పనులు చేయించారు.
- న్యూస్‌టుడే, రాయవరం

డ్రోన్ సాయం.. సాగుకు ఊతం

రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతుల్లో భాగంగా సాగులో అన్నదాతలకు సాయమందించడానికి ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. యంత్రాల సాయంతో సులువుగా పంటలు పండించి అధిక దిగుబడి సాధించడానికి రైతులు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని రాయితీపై అందిస్తున్నాయి. అయిదుగురు రైతులు ఒక సంఘంగా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే 80 శాతం రాయితీతో దాదాపు రూ.10 లక్షల విలువైన డ్రోన్‌ను అందిస్తున్నాయి.

పొలంలో డ్రోన్ సాయంతో మందు పిచికారీ

మండపేట నియోజకవర్గంలో ఇలా..

మండపేట నియోజకవర్గంలో అయిదు రైతు బృందాలు దరఖాస్తు చేసుకోగా 5 డ్రోన్‌లు మంజూరయ్యాయి. ఇప్పటికే వాటిని ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతులకు అందించారు. రాష్ట్రీయ కృషి యోజన, ఎస్ఎంఏఎం ద్వారా రూ.9.80 లక్షల విలువైన డ్రోన్‌కు ప్రభుత్వం రూ.7,84,000 రాయితీనిచ్చింది. రైతులు తమ వాటాగా రూ.1,96,000 చెల్లించి వీటిని అందుకున్నారు. రైతుల బృందంలో ఒక సభ్యుడికి డ్రోన్ పైలట్‌గా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. వీటిని కృషి మ్యాపింగ్ యాప్‌కు అనుసంధానం చేసి వినియోగం, పనితీరుపై విశ్లేషణ చేస్తున్నారు.

మండలం	ఇచ్చిన డ్రోన్లు	విలువ	రాయితీ	రైతులు చెల్లించింది
మండపేట	2	19,60,000	15,68,000	3,92,000
కపిలేశ్వరపురం	2	19,60,000	15,68,000	3,92,000
రాయవరం	1	9,80,000	7,84,000	1,96,000

ఇవీ రైతులకు ప్రయోజనాలు..

● పంటలో మందులు పిచికారీ చేస్తే ఎకరాకు సగటున 200 లీటర్ల నీరు అవసరం అవుతుంది. అదే డ్రోన్ సాయంతో చేస్తే 10 లీటర్లు సరిపోతాయి. ● నానో యూరియాని వినియోగిస్తే 90 శాతం మొక్కలు చేరుతుంది. సాధారణంగా యూరియా చల్లితే పొలాలకు 30 నుంచి 40 శాతం మేర మాత్రమే ఉపకరిస్తుంది. ● కూలీల సమస్య అధిగమించడంతో పాటు, పురుగుమందులు, ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.

ఎన్నో ప్రయోజనాలు..

సాగులో డ్రోన్ల వినియోగంతో రైతులకు విలువైన సమయం, ఖర్చు ఆదా అవుతుంది. ఎకరా పొలంలో కనీసం ముగ్గురు వ్యక్తులు పనిచేస్తే దాదాపు రెండు గంటలు పడుతుంది. అదే డ్రోన్ ద్వారా అయిదు నిమిషాల్లోనే ఎరువులు, మందులు పిచికారీ చేయవచ్చు. యంత్రాలు, డ్రోన్లు కావాలనే రైతులు అయిదుగురు బృందంగా ఏర్పడి మండల వ్యవసాయాధికారులను సంప్రదించాలి.
– కె.ప్రభాకర్, వ్యవసాయాధికారి

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కాజులూరు, న్యూస్‌టుడే: విద్యుత్తు సరఫరాకు మంగళవారం అంతరాయం ఏర్పడుతుందని కాకినాడ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్.ఉదయభాస్కర్ తెలిపారు. సోమవారం ఆర్యవటం సబ్‌స్టేషన్ ఆవరణలో ఏఈ దుర్గావీ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కాజులూరు 11 కేవీ ఫీడర్ పరిధిలోని కాజులూరు, అయితపూడి, తిప్పరాజుపాలెం, గ్రామాలకు కుయ్యేరు నుంచి కాజులూరు వరకు కొత్త లైన్ నిర్మాణంలో భాగంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.

అనారోగ్య బాధితులకు మంత్రి ఆర్థిక సాయం

రామచంద్రపురం, ద్రాక్షారామ, న్యూస్‌టుడే: ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఇద్దరికి మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం రూ.30 వేల ఆర్థికసాయం అందించారు. రామచంద్రపురం పట్టణం శీలంవారి సావరానికి చెందిన శ్రీనివాస్ మాణిక్యాం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనకు రూ.20 వేల చెక్కు, ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో పౌరోహిత్యం చేసుకొనే నిరుపేద బ్రాహ్మణుడు కావులూరి సీతారాంకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల సాయం అందించారు.

ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి

ఐ.పోలవరం: నూతనంగా ఏర్పడిన పాలకవర్గం ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కోరారు. మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయ పాలకవర్గ ఛైర్మన్‌గా దాట్ల రామకృష్ణంరాజు, సభ్యులుగా పెద్దింటి మారుతీశ్రీవాణి, పెన్మత్స రామరాజు, త్సవటపల్లి నాగేంద్రరావు తదితరులతో సోమవారం ఆలయ సహాయ కమిషనర్ సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలు పెడతామన్నారు. ఇప్పటికే రూ.4 కోట్లు మంజూరైనట్లు వివరించారు. మాజీ ఎమ్మెల్యే వివేకానంద తదితరులు పాల్గొన్నారు.

ప్రథమస్థానంలో నిలపడమే ధ్యేయం కావాలి

కౌన్సిల్ సమావేశంలో మంత్రి సుభాష్

సమావేశంలో పాల్గొన్న మంత్రి సుభాష్, మాట్లాడుతున్న ఛైర్‌పర్సన్ శ్రీదేవి, కమిషనర్ రాజు

రామచంద్రపురం, న్యూస్‌టుడే: పురపాలక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ర్యాంకుల్లో ఆఖరి స్థానంలో ఉన్న రామచంద్రపురం పట్టణాన్ని ప్రథమస్థానంలోకి తీసుకొచ్చేలా కౌన్సిలర్లంతా సహకరించాలని, అదే ధ్యేయం కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. పురపాలక కార్యాలయంలో ఛైర్‌పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో సభ్యులంతా పాల్గొనాలని, వారి ప్రొటోకాల్ విషయంలో స్నేహపూర్వక వాతావరణంతో అధికారులు వ్యవహరించాలని సూచించారు. ఏ పార్టీ వారికైనా సమాన గౌరవం ఇవ్వాల్సిందేనని కమిషనర్ రాజును ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులు రూ.1.5 కోట్లతో శివాలయం చెరువు గట్టుపై చేపట్టిన అభివృద్ధి పనులకు గత కౌన్సిల్ సమావేశంలో ఎందుకు ఆమోదం తెలపలేదని మంత్రి ప్రశ్నించగా కౌన్సిలర్ సాయిప్రసాద్ స్పందిస్తూ కౌన్సిల్‌లో ఆమోదం తెలిపి మూడు నెలలైందన్నారు. ఆ స్థలం శివాలయం చెరువుగా రికార్డుల్లో నమోదైన కారణంగా డీనోటిపై చేయించి పనులు ప్రారంభించాలని చెప్పామన్నారు.

గృహ నిర్మాణాల్లో అన్యాయం జరిగితే జైలుకే..

గృహ నిర్మాణాల్లో లబ్ధిదారులకు అన్యాయం జరిగితే అధికారులతో పాటు గుత్తేదారులు కూడా జైలుకు వెళ్లాల్సిందేనని మంత్రి తీవ్రంగా హెచ్చరించారు. త్వరలోనే నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు మేలు చేయాలని అధికారులకు సూచించారు. జగనన్నకాలనీలో అవినీతిపై గత సమావేశంలో చర్చకు రాగా గృహ నిర్మాణ సంస్థ డీఈ రాంబాబు లబ్ధిదారుల వివరాలను కౌన్సిల్‌లో వివరించారు. దీనిపై మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీదేవి మాట్లాడుతూ గృహ నిర్మాణాల విషయంలో ఆరోపణలు వస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కౌన్సిలర్లు వాడ్రేవు సాయి ప్రసాద్, అంకం శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ అసంపూర్తిగా వదిలేసిన గుత్తేదార్లపై చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనంగా రూ.50 వేల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసినా ఆ సొమ్మును గుత్తేదారుల ఖాతాల్లోకి మళ్లిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయని చెప్పారు. సవరించిన జీఎస్టీపై అవగాహన సదస్సుల నిర్వహణకు రూ.2 లక్షలు కేటాయిస్తూ వర్తక, వాణిజ్య, వ్యాపార సంఘాలకు అవగాహన కల్పించే అంశానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమావేశంలో కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజు, వైస్ ఛైర్మన్‌లు నాగేశ్వరరావు, కోలమూరు శివాజీ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

అక్షరాల దేవత.. దీవించు..

సోమేశ్వరాలయంలో..

సరస్వతీదేవిగా విజయదుర్గాదేవి

ద్వారపూడిలో..

ద్రాక్షారామ మాణిక్యాంబ

సరస్వతి వేషధారణలో..

మండపేట గ్రామీణం, పామర్రు, న్యూస్‌టుడే: అక్షరాల దేవత.. హంసవాహినిగా దీవించే సరస్వతీదేవి అలంకారంలో జగన్మాత సోమవారం భక్తులను అనుగ్రహించింది. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని చదువుల తల్లిగా వేదపండితులు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులతో అక్షరాలు దిద్దించారు.

జ్ఞాన సరస్వతిమాతను దర్శించుకుంటున్న భక్తులు

చండీహోమ పూజల్లో మంత్రి సుభాష్

రామచంద్రపురం: దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని కొత్తూరురోడ్డు కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. చెరుకుపల్లి గణేశ్‌శర్మ సహకారంతో చండీ హోమ పూజలు చేయించారు. భవానీ మాల ధరించిన మంత్రితో పాటు భవానీ మాలాధారులు, అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకకులు గరిగిపాటి సూర్యనారాయణమూర్తి, గుణ్ణం రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు వుండవిల్లి శివ తదితరులు పాల్గొన్నారు.

కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు

ఆదివారపుపేట ఆశ్రమంలో..

కపిలేశ్వరపురంలో..

PUBLIC NOTICE

మా క్లయింటు State Bank of India, Mandapeta Main Branch Chief Manager గారు ఇచ్చిన సంజాయిషీపై యావన్మందికి తెలియజేయునది ఏమనగా:

మండపేటకు చెందిన ప్రగడ పాపారావు గారి కుమారుడు సూర్యరావు గారు తమ యొక్క సంస్థ Sri Vijayalakshmi Traders వారికి ఋణము మంజూరు నిమిత్తము తన యొక్క ఏడిద గ్రామమునకు చెందిన R.S.No. 597/1లో Sq. 301.75 చ.గ. స్థలంలో గల D.No. 10-194, 10-195 గల బంగాళా పెంకుటిల్లు Doc. No. 1748/2023గా S.R.O. మండపేటలో రిజిస్ట్రీ చేయించుకున్నానని సదరు దస్తావేజు యొక్క link document అయిన Document No. 1942/2011 యొక్క ఒరిజినల్ దస్తావేజు పోయినదని, సదరు విషయము తన యొక్క దస్తావేజులో కూడా ఉదాహరించటమైనదని చెప్పుచున్నాడు.

కావున యావన్మందికి తెలియ చేయునది ఏమనగా సదరు Link document No. 1942/2011పై ఎవరికయినను హామీలు కానీ, క్లయిములు గాని వున్న యెడల ఈ నోటీసు లగాయతు 7 రోజులలో ఈ క్రింది అడ్రస్ గల వారికి లిఖిత పూర్వకముగా అభ్యంతరములు తెలియపరచవలెను. లేనిచో సదరు ఆస్తి హామీగా తీసుకుని మా క్లయింట్ బ్యాంకు ఋణము పైన పేర్కొన్న సంస్థకు ఋణము మంజూరు చేయుసని ఇందుమూలముగా తెలియచేయటమైనది.

S.V.V.S.N.MURTY, ADVOCATE,
ఆలమూరు, ALAMURU
30-9-2025 Mob:9490353522

అంగన్‌వాడీ భవనం.. పూర్తవని నిర్మాణం

కె.గంగవరం మండలం సత్యవాడలోని అంగన్‌వాడీ కేంద్రం భవన నిర్మాణం మూడేళ్లుగా అసంపూర్తిగానే మిగిలింది. నాడు-నేడు పథకంలో పనులు ప్రారంభించి నిధుల కొరత కారణంగా సగంలోనే వదిలేశారు. మధ్యలో నిధులు వచ్చిన తరవాత మరికొంత నిర్మాణం చేసి స్లాబు వరకూ చేర్చారు. అనంతరం నిర్మాణం నిలిచిపోయింది. ఎలాగైనా పూర్తిచేద్దామనే తాపత్రయంతో పరిసర నాలుగు ఉన్నత పాఠశాలల్లో నాడు-నేడు పథకం నిధులను దీనికి బదలాయించారు. గోడలు, గదులు నిర్మించిన తర్వాత మళ్లీ బ్రేక్ పడింది. దీనిపై గ్రామ ఉపసర్పంచి సలాది వెంకన్న మాట్లాడుతూ నిధులు కోరుతూ ప్రతిపాదనలు పంపామని, మంజూరైన వెంటనే పూర్తి చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
- న్యూస్‌టుడే, పామర్రు

రోడ్డు పక్కన వ్యర్థాలు.. రావా రోగాలు..

మండపేట మండలం ద్వారపూడి పంచాయతీ పరిధిలోని వేములపల్లి వెళ్లే రహదారి గుర్కాబీడ్ వద్ద వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఆ మార్గంలో వెళ్లే స్థానికులు దుర్వాసనతో ముక్కు మూసుకుంటున్నారు. రహదారి పక్కన చెత్త వేయవద్దని, పంచాయతీ సిబ్బంది తడి పొడిచెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించి సంపద సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. దీనిపై డిప్యూటీ ఎంపీడీవో దాసరి శ్రీనివాస్‌ను వివరణ కోరగా రోజూ తడి, పొడి చెత్తను సేకరించి సంపద కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు. కొంతమందికి ఎన్నిసార్లు అవగాహన కల్పించినా రహదారి పక్కన వ్యర్థాలు వేస్తున్నారని, ఇకపై సూచికబోర్డు ఏర్పాటు చేస్తామన్నారు.
- న్యూస్‌టుడే, ద్వారపూడి

కోడూరి వ్యాస సంకలనం ఆవిష్కరణ

రామచంద్రపురం, న్యూస్‌టుడే: పట్టణంలోని చెలికాని రామారావు స్మారక భవనంలో రచయిత కోడూరి శ్రీరామమూర్తి సంస్మరణ సభను డాక్టర్ సి.స్టాలిన్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ వేణుగోపాల్ విచ్చేసి కోడూరి వ్యాస సంకలనాన్ని ఆవిష్కరించారు. గాంధేయవాదిగా మహాత్ముని జీవితాన్ని వివిధ కోణాల్లో ఆవిష్కరించిన ఘనత కోడూరికి దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి వారణాసి సత్యనారాయణ, పెదపాటి నరసింహారావు, రచయిత తటవర్తి రాఘవరాజు, కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు.

వెంకన్న సన్నిధిలో జబర్దస్త్ వర్ష

ఆత్రేయపురం: వేంకటేశ్వరస్వామివారిని బుల్లితెర నటి జబర్దస్త్ వర్ష సోమవారం దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారికి రూ.49 వేలు విలువ చేసే 4 గ్రాముల బంగారు వస్తువు సమర్పించారు. ఆమెకు అర్చకులు శేష వస్త్రం కప్పి ఆశీర్వచనం గావించి ప్రసాదాలు అందజేశారు.

నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు అదే గ్రామానికి చెందిన సరిదే భాను కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళాన్ని సోమవారం సమర్పించారు. వీరికి స్వామివారి చిత్రపటం అందించి అభినందించారు.

భగవద్గీత ప్రచారంలో ప్రబోధ సేవా సమితి సభ్యులు

ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రచారం

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మానవులు కర్మఫలాన్ని తప్పక అనుభవిస్తారని హిందూ ధర్మ ప్రచార ప్రబోధ సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. రాజమహేంద్రవరం కమిటీ అధ్యక్షుడు శేఖర్‌బాబు ఆధ్వర్యంలో సేవాసమితి హిందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీత, అనుబంధ ఆధ్యాత్మిక గ్రంథాల పరిచయం, ప్రచార కార్యక్రమాలను సోమవారం తాపేశ్వరం, పాలతోడు, వెలగతోడు, పేకేటిపాకలు గ్రామాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో సభ్యులు శివ, చిన్నారి, సరిత, సత్యవేణి, సూర్యకుమారి, శోభారాణి, దేవి, వేణు, సత్య, స్వాతి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

కొనసాగిన రిలే నిరాహార దీక్షలు


అంగరలో దీక్ష చేస్తున్న చేనేత కార్మికులు

అంగర, న్యూస్‌టుడే: అంగర చేనేత సొసైటీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న కార్మికుల రిలే నిరాహార దీక్షలు రెండో రోజూ సోమవారం కొనసాగాయి. అంగర సహకార సంఘానికి బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. కార్మికులకు జీవనోపాధి కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ విజయనగరం జోనల్ మాజీ ఛైర్మన్ నెక్కంటి బాలకృష్ణ, పీఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుమళ్ల రాంబాబు, కార్మికులు సంఘీభావం తెలిపారు.

జూనియర్ కళాశాల ఆస్తుల ఆక్రమణపై నిగ్గుతేల్చాలి

ఆలమూరు: ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పెదపళ్లకు చెందిన తమ తాతలు పటేల్‌ఖానా వెంకటసుబ్బారావు, వెంకటరామస్వామిలు సుమారు 12 ఎకరాల భూమిని 1915వ సంవత్సరంలో దానం చేశారని, ఇప్పుడు ఆ భూమిలో ఎంతవరకూ మిగిలి ఉందో వివరాలు ఇవ్వాలని కోరుతూ దాతల మనవడు పటేల్‌ఖానా వెంకటసుబ్బారావు కళాశాల ప్రిన్సిపల్‌కు ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాకు లేఖ విడుదల చేశారు. తాతల దాతృత్వంతో ఆలమూరులో 1915లో హార్డింజ్ మిడిల్‌స్కూల్ ఏర్పడిందని తరువాత ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి చెందాయన్నారు.

మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరాలు

మాట్లాడుతున్న జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వరరావు

అంగర, న్యూస్‌టుడే: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవతో మహిళల కోసమే ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కోనసీమ జిల్లా మలేరియా అధికారి నక్కా వెంకటేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం పడమర ఖండ్రికలో సోమవారం స్వస్థ్‌నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. వైద్యాధికారి డాక్టర్ రత్నకుమారి ఆధ్వర్యంలో మహిళలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచి తిరునాతి ఆదిలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు పెద్దిరెడ్డి శేషారత్నం, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

ద్రాక్షారామ: రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట, తాళ్లపొలం గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. వేగాయమ్మపేటలో ద్రాక్షారామ హ్యాపీ డెంటల్ ఆసుపత్రి వైద్యుడు, దంగేరు ఆసుపత్రి ఆప్తమాలజిస్టు దంత, కంటి పరీక్షలు నిర్వహించారు. తాళ్లపొలంలో ఆయుష్ వైద్యురాలు ప్రతిభ మందులు అందించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు పౌష్టికాహారం గురించి వివరించారు. కార్యక్రమాల్లో ఆసుపత్రి సిబ్బంది. సీహెచ్‌వోలు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశలు పాల్గొన్నారు.

పామర్రు: సమాజంలో అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వక్తలు కోరారు. కె.గంగవరం మండలం అముజూరులో సోమవారం స్వస్థ్ నారీ, సశక్త పరివార్ పథకం వివరాలు వివరించారు. కార్యక్రమంలో భాజపా నాయకులు కర్రి చిట్టబాబు, ఎ.వి.నారాయణమూర్తి, గుర్రాల సత్యనారాయణ, మరివాడ చిన్ని కృష్ణ, వై.గోపాలకృష్ణ, చిర్రా రాజకుమార్, డా.విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

భవిత కేంద్రం చిన్నారుల ఆశాకిరణం

శిక్షణతో మార్పు తీసుకొస్తున్న సమన్వయకర్తలు

సోమేశ్వరం కేంద్రంలో శిక్షణ ఇస్తున్న సమన్వయకర్త

రాయవరం, న్యూస్‌టుడే: మానసిక, శారీరక వైకల్యాలతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు ఆశాకిరణంగా నిలుస్తున్నాయి. స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ తదితర ప్రత్యేక శిక్షణతో ఆట పాటలు, ప్రత్యేక పరికరాలతో వారిలో నైపుణ్యాలు పెరిగేలా చేయడానికి సమన్వయకర్తలు కృషి చేస్తున్నారు. వారంలో ఓ రోజు ఫిజియోథెరపిస్ట్‌తో శరీరంలో చచ్చుబడిన భాగాలకు మర్దన, ఇంటి వద్దే వైద్యం, శిక్షణలతో వారిలో మార్పు తెస్తున్నారు. కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విద్యతో పాటు స్వయం ఆధారంగా జీవించే నైపుణ్యాలు నేర్పుతూ భరోసానిస్తున్నారు. అంగవైకల్య సహాయ పరికరాలు ఉచితంగా అందిస్తున్నారు. రామచంద్రపురం, మండపేట నియోజకవర్గం లోని అయిదు భవిత కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మండలం	ప్రత్యేకావసరాల బాలలు
మండపేట	145
కపిలేశ్వరపురం	82
రాయవరం	138
రామచంద్రపురం	196
కె.గంగవరం	136

● రెండు నియోజకవర్గాల్లో 697 మంది బాలలు ప్రత్యేక ప్రతిభావంతుల సేవలు పొందుతున్నారు. గతంలో ఇలాంటి పిల్లలను తల్లిదండ్రులు ఇళ్లలోనే ఉంచి రోజువారీ పనులకు వెళ్లేవారు. ప్రస్తుతం భవిత కేంద్రాల ద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు.

● ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో దివ్యాంగుల లెక్కలు తెలుసుకునేందుకు సర్వే నిర్వహించి వారిని గుర్తించేందుకు కాన్పూర్‌కు చెందిన ఏఎల్ఐఎంసీవో సంస్థతో పాటు సమగ్ర శిక్ష సమష్టిగా సేవలు అందిస్తోంది.

● ఆరేళ్ల నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు.

● అత్యవసర ప్రతిభావంతులతో పాటు వారి తల్లిదండ్రుల సమక్షంలో ప్రముఖులను ఆహ్వానించి చిన్నారి బాలల్లో ప్రేరణ కలిగిస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి..

భవిత కేంద్రాలకు తీసుకొచ్చే బాలల్లో మార్పు కనిపిస్తోంది. ఫిజియోథెరపీతో అవసరమైన చిన్నారులకు వైద్య సేవలు, విద్యా శిక్షణ అందిస్తున్నాం. విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాం. వీటిని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి.
– ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా సహిత విద్య సమన్వయకర్త



(c) eenadu

వీణాధారిణి... విద్యా ప్రదాయిని..

దేవీచౌక్‌లో అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం, పూజలు నిర్వహిస్తున్న పిల్లలు, పెద్దలు

విద్యను ప్రసాదించే సరస్వతీదేవి వీణాధారిణియై భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం రాజమహేంద్రవరం నగరంలోని పలు ఆలయాల్లో వైభవంగా సరస్వతీ పూజలు నిర్వహించారు. ఉత్సవాల ప్రధాన కేంద్రమైన దేవీచౌక్‌లో అమ్మవారిని సరస్వతీ దేవి అవతారంలో అలంకరించారు. భక్తులు పూజలు చేశారు.

– న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం

నిత్యహారతి వేళల మార్పు

గోదారమ్మకు నిత్యహారతి ఇస్తున్న పండితులు

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో నిర్వహిస్తున్న నిత్యహారతి వేళలు అక్టోబరు 1 నుంచి 2026 మార్చి 31 వరకు మారుతున్నాయని హారతి కార్యక్రమ అధికారి పి.విశ్వనాథ రాజు తెలిపారు. గోదావరి నిత్యహారతి ప్రస్తుతం సాయంత్రం 7 నుంచి 7.20 గంటల వరకు జరుగుతోందని పేర్కొన్నారు. శీతాకాలం సమీపిస్తున్నందున అక్టోబరు 1 నుంచి సాయంత్రం 6.30 నుంచి 6.50 గంటల వరకు హారతి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సందర్శకులు వేళల మార్పును గమనించాలని కోరారు.

చుక్కాని లేని నావలా.. నగర పాలన..!

కొన్ని నెలలుగా ఖాళీగానే ఉన్న కమిషనర్ పోస్టు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పాలన గాడి తప్పింది. పరిపాలన విభాగంలో కీలక పోస్టుల్లో యంత్రాంగం పూర్తి స్థాయిలో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. కమిషనర్ లేకుండానే పాలన సాగుతోంది. పాలక వర్గం కూడా లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం నగరపాలక సంస్థకు వచ్చే వారికి జవాబు చెప్పేవారే కరవయ్యారు. ప్రజా అవసరాల దృష్ట్యా అప్పటికప్పుడు కీలకంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు వాయిదా పడుతున్నాయి. పనుల నాణ్యత విషయంలో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి. పుష్కరాల నేపథ్యంలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారాయి. కింది స్థాయిలో పనులను పర్యవేక్షించాల్సిన ఇంజినీరింగ్ విభాగంలో కీలకంగా ఉన్న సూపరింటెండెంట్ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఆ స్థానంలో ఉన్న అధికారి బదిలీ కావడంతో ప్రస్తుతం మహా అధికారికి ఎఫ్ఏసీగా బాధ్యతలు అప్పగించారు.

ఆవ ప్రాంతంలో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం ఇది. దీనికి సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి

✦ ప్రణాళికా విభాగం కూడా ఇదే తరహాలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఉన్న అధికారి బదిలీ అయ్యారు. ఈ పోస్టు ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఇటీవల కాలంలో పట్టణ ప్రణాళిక విభాగంలో అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.

కొరవడిన పర్యవేక్షణ

ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులు కలిపి రూ.40 కోట్లతో పనులు జరుగుతున్నాయి.

వ్యాధులు విజృంభిస్తున్నా..

ప్రస్తుతం వర్షాకాలంలో డెంగి, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులు పెరుగుతున్నాయి. దోమల నివారణకు ఫాగింగ్, స్ప్రేయింగ్ పకడ్బందీగా చేయాల్సి ఉంది. దీని కోసం నిధులు వెచ్చించాలి. పారిశుద్ధ్య విభాగంలో రెగ్యులర్ సిబ్బందితోపాటు రెండు రెట్లు అధికంగా ఒప్పంద సిబ్బంది ఉన్నారు. వారికి నెల వారీ జీతాలు మంజూరు చేయాల్సిన బాధ్యత కమిషనర్‌పై ఉంటుంది. లేదంటే ఆ ప్రభావం నగర పారిశుద్ధ్యంపై పడుతుంది. తాగునీటి సరఫరాలో తరచూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మంచి నీటి పైపులు మార్చడానికి అత్యవసర బిల్లులపై కమిషనర్ సంతకాలు చేయాల్సి ఉంటుంది.

నిండా నిర్లక్ష్యం.. నీట మునిగే ప్రాణం

పుష్కరఘాట్ వద్ద రెండు వారాల్లో నలుగురు మృతి

14-09-2025 మోరంపూడికి చెందిన కింతాడ సతీష్(28) టైల్స్ మేస్త్రీగా పని చేస్తున్నారు. 14న సాయంత్రం రాజమహేంద్రవరంలోని పుష్కర్‌ఘాట్ వద్ద స్నానానికి గోదావరిలో దిగి, ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయారు.

22-09-2025 మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన యలమంచిలి సురేంద్రకుమార్ (22) స్నేహితుడితో తెల్లవారుజామున రాజమహేంద్రవరంలోని పుష్కర్‌ఘాట్‌కు వచ్చారు. స్నానానికి గోదావరి లోపలకు వెళ్లడంతో గల్లంతయ్యారు. అతడి మృతదేహం 28న కపిలేశ్వరపురం వద్ద లభ్యమైంది.

27-09-2025 గోకవరం మండలం పెంటపల్లికి చెందిన గొబ్బుల బాపిరాజు, రాజానగరం మండలం శ్రీరాంపురానికి చెందిన రాయుడు వీరబాబు అనే ఇద్దరు భవానీ మాలధారులు గోదావరిలో స్నానానికి వచ్చి నది లోతు, ప్రవాహం తెలియక లోపలకు వెళ్లి, గల్లంతయ్యారు. సోమవారం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, కంబాలచెరువు : సుదూర ప్రాంతాల నుంచి గోదావరిలో పుణ్యస్నానాలు చేయడానికి వస్తున్న భక్తులను అప్రమత్తం చేయాల్సిన యంత్రాంగం నిర్లిప్తంగా ఉంటోంది. గోదావరి వడి, ప్రమాద ప్రాంతాలు తెలియక స్నానాలకు దిగిన కొందరు భక్తులు గల్లంతవుతున్న ఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. గత 14 రోజుల్లో నలుగురు గల్లంతైనా..ఆయా ఘాట్ల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మాత్రం దృష్టిసారించడం లేదు. నగరపాలక సంస్థ, పోలీస్ శాఖ సంయుక్తంగా సమన్వయ కార్యాచరణతో తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద ఉద్ధృతి ఉంటోంది. ఈ నేపథ్యంలో నదిలో నిర్ణీత పరిధి దాటి లోపలకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏం చేయాలంటే

● ప్రస్తుతం దసరా ఉత్సవాల నేపథ్యంలో స్థానిక, ఇతర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు, దూర ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో యాత్రికులు పుష్కరాల రేవుకు వస్తున్నారు. వరద నేపథ్యంలో వారికి లోతు అంచనా తెలియడం లేదు. నిర్దేశిత పరిధి వరకు మాత్రమే భక్తులు వెళ్లేలా హెచ్చరికలు చేయడంతోపాటు, నది లోనూ సూచీ బోర్డులు, మెస్‌లు ఏర్పాటు చేయాలి. ● విజయవాడలోని కృష్ణా నది మాదిరి ఓ పరిధి దాటిన తరువాత రక్షణ కంచె ఏర్పాటు చేస్తే నీటి ఉద్ధృతి ఎంత ఉన్నా గల్లంతయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ● గత పుష్కరాల సమయంలో నిర్దేశిత ప్రాంతం దాటి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఐరన్ మెస్‌లు ఏర్పాటు చేశారు. రెండో దశలో పడవలను అడ్డుగా నిలుపుదల చేశారు. ఇప్పుడు ఆ స్థాయిలో ఏర్పాటు చేయకపోయినా భక్తులను హెచ్చరించే వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ● పుణ్య స్నానాలకొచ్చే యాత్రికులను అప్రమత్తం చేస్తూ మైక్ ప్రచారం, భద్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేయాలి. ● గతంలో సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూంలో పర్యవేక్షిస్తూ ఎక్కడైనా ప్రమాదకర, అనుమానాస్పద పరిస్థితి ఉంటే వెంటనే ఆయా ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ వ్యవస్థ సమర్థంగా పని చేయడం లేదు.

భక్తులు, సందర్శకులు నదిలో దిగకుండా అధికారులు పుష్కరఘాట్ మూసివేశారు. మిగిలిన ఘాట్ల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు.

గస్తీ పెంచాం.. గోదావరి ఉద్ధృతి నేపథ్యంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులను అప్రమత్తం చేసే అన్ని వ్యవస్థలూ ఉన్నాయి. ప్రత్యేకంగా బీట్ నియమించాం. పోలీసులు, ఇతర అధికారుల సూచనలు భక్తులు పాటించి సహకరించాలి.

– డి.నరసింహకిశోర్, ఎస్పీ

తగ్గుతూ.. పెరుగుతూ

అంతకంతకు గోదావరి ఉద్ధృతి

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉద్ధృతి ఆదివారం తగ్గుముఖం పట్టి సోమవారం ఉదయం 6 గంటలకు 11.70 అడుగులకు చేరుకుంది. సముద్రంలోకి 9,93,625 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 45.7 అడుగులకు చేరుకుంది. కాటన్ బ్యారేజీ వద్ద మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్థిరంగా కొనసాగిన వరద రాత్రి 7 నుంచి పెరుగుతుంది.

నావలపై ఒడ్డుకు చేరుతున్న లంక ప్రాంత ప్రజలు

సురక్షిత ప్రాంతాలకు వరద బాధితులు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: గోదావరి వరద ఉద్ధృతి పెరిగింది. రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద 50 అడుగుల వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో ఘాట్ల వద్ద గేట్లు మూసివేశారు. లంక గ్రామాల్లోని ప్రజలను అల్కటుగార్డెన్స్ వద్ద మున్సిపల్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరానికి తరలించారు. బ్రిడ్జిలంక 123, కేతావరిలంక 75, వెదుర్లమ్మలంక 76 కుటుంబాల చొప్పున శిబిరాలకు తరలించి, భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు. రాజమహేంద్రవరం ఆర్డీవో కృష్ణనాయక్ శిబిరాలను సందర్శించి, వరద బాధితులతో మాట్లాడారు.

కంట్రోల్ రూమ్ నంబర్లు

- కలెక్టరేట్- 89779 35611
- రాజమహేంద్రవరం ఆర్డీవో కార్యాలయం 0883-2442344
- కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం 79953 67797
- టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 112, 1800-425-0101, 8333905022

పకడ్బందీగా పర్యవేక్షణ : జేసీ

నదిలోకి ఎవరూ దిగకుండా ఆయా ఘాట్ల వద్ద రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షణ సాగే విధంగా చర్యలు తీసుకోవాలని జేసీ మేఘా స్వరూప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

SHOWROOM FOR SALE
Sale of Gokul TVS Showroom, Commercial Building (Cellar + Ground + 4 floors) on 28.10.2025, having an 396.0 Sq.yds along with built up area of 17,131 Sq.ft. besides Ramakrishna Theatre, Rajahmundry, Andhra Pradesh. For further details call Mr. Ramesh Kumar on 888 611 2124, Mr. Althaf Syed on 984 946 2536 and Mr. Sasikanth on 798 99 25473

HOUSE FOR SALE
Sale of Residential House Property (Ground + 2 floors) with an extent of 106.0 sq.yds with built up area of 1418 Sq.ft. on 28.10.2025, situated at Seethampeta, Rajahmundry, Andhra Pradesh. For further details call Mr. Ramesh Kumar on 8886112124, Mr. Althaf Syed on 984 946 2536 and Mr. Sasikanth on 798 99 25473

రైతేరాజు అన్నదాతకు అండగా నిలిచేందుకు విభిన్న కథనాల సమాహారం -8లో

అర్జీలకు పరిష్కారం ముఖ్యం

కలెక్టరేట్‌లో వినతులు స్వీకరిస్తున్న కీర్తి చేకూరి, జేసీ, ఇతర అధికారులు

కలెక్టరేట్(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు వివిధ సమస్యలపై మొత్తం 160 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ మేఘాస్వరూప్, డీఆర్వో సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రేమ్‌కుమార్, భాగ్యలక్ష్మి ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్‌లో అందిన వినతుల పరిష్కారానికి ఆయా శాఖలకు పంపిస్తున్నా.. కొంత మంది అధికారులు వాటిని పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు నివేదికలు ఇస్తున్నారని పేర్కొన్నారు. అర్జీలు స్వీకరించడమే కాదని..వారు సంతృప్తి చెందేవిధంగా పరిష్కారం చూపడం ముఖ్యమని స్పష్టం చేశారు.

కొత్త ఉపాధ్యాయులకు 3 నుంచి శిక్షణ

కాకినాడ నగరం: డీఎస్సీలో ఎంపికైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యాయులకు అక్టోబరు 3 నుంచి 10 వరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఈవో పిల్లి రమేష్ తెలిపారు. అందరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. మొత్తం 7 చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమ దైనందిన అవసరాలకు వినియోగించే సామగ్రిని వెంట తెచ్చుకోవాలని డీఈవో సూచించారు.

సబ్జెక్టుల వారీగా శిక్షణ ఇచ్చే ప్రాంతాలివే...

● సాయిమాధవి ఇంజినీరింగ్ కళాశాల, మల్లంపూడి, రాజానగరం మండలం - స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృతం) ● బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల, అల్లవరం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా - స్కూల్ అసిస్టెంట్ (లెక్కలు, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్) ● ఐఎస్ఐఎస్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల, రాజానగరం -స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) ● జీఎస్ఎల్ డెంటల్ కళాశాల, రాజానగరం - స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) ● ఆర్ఐఎఫ్‌టీ ఇంజినీరింగ్ కళాశాల(రాజమహేంద్రవరం), కొండగుంట సత్యసాయి పరిమళ పాలిటెక్నిక్ కళాశాల, రాజవోలు రోడ్డు (రాజమహేంద్రవరం) - ఎస్జీటీ ● జీఎస్ఎల్ డెంటల్ కళాశాల, రాజానగరం - పీజీటీ, టీజీటీ

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

నూతన దత్తత విధానంతో.. అనాథ చిన్నారులకు ఊరట

తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

బొమ్మూరు, న్యూస్‌టుడే: వైవాహిక జీవితంలో పిల్లలు లేని తల్లిదండ్రులు దత్తత కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. పిల్లలు సైతం తల్లిదండ్రులు దూరమై ప్రేమకు విలవిలలాడుతున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం నూతన దత్తత విధానాన్ని తీసుకొచ్చింది. 'ఫోస్టర్ కేర్.. ఫోస్టర్ అడాప్షన్' పేరుతో మహిళా శిశు సంక్షేమ శాఖకు దీని అమలు బాధ్యతలు అప్పగించింది. ఫోస్టర్ కేర్ దశలో తాత్కాలికంగా బిడ్డను రెండేళ్ల పాటు దత్తత ఇస్తారు. ఆ కాలంలో సంరక్షులకు నెలకు రూ.4వేలు ప్రభుత్వం అందిస్తుంది. పిల్లల పట్ల అనురాగం, ప్రేమ ఏర్పడితే శాశ్వతంగా ఫోస్టల్ అడాప్షన్ కింద శాశ్వతంగా దత్తత తీసుకోవచ్చు. దత్తత కోసం ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

దత్తత తీసుకోవడానికి..

దత్తత తీసుకోవాలనుకునేవారు జిల్లా బాలల పరిరక్షణ అధికారిని సంప్రదించాలి. 1098, 100, 181 నంబర్లకు ఫోన్ చేస్తే పూర్తి సమాచారం తెలియజేస్తారు. మరిన్ని వివరాలకు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ. సీఏఆర్ఏ. డబ్ల్యూసీడీ. జీవోవీ. ఇన్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. 30 రోజుల అనంతరం పరిరక్షణ విభాగం సిబ్బంది హోమ్ స్టడీ పేరిట కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. దత్తత తీసుకునేవారి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, మానసిక స్థితిగతులపై ఐసీడీఎస్, కమిటీ సభ్యులు సేకరిస్తారు. పరిశీలన తర్వాత ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తారు.

ఇవి తప్పనిసరి.. 6 నుంచి 18 ఏళ్ల వయసుండే వారిని మాత్రమే దత్తత తీసుకోవాలి. ఆర్థికంగా స్థిరపడి సమాజంలో మంచి పేరు ఉండాలి. పోలీసు కేసు ఉండకూడదు. సంరక్షకులు ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలి.

జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించండి

టి.నగర్, న్యూస్‌టుడే: జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ కోరారు. సోమవారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కర పత్రికలు ఆవిష్కరించారు. నిత్యావసర వస్తువుల్లో 99 శాతం సున్నా శాతం పన్ను ఉందన్నారు. గృహోపకరణాలు, వాహనాలు, ఔషధాలు, స్టేషనరీ ఉత్పత్తులు, వస్త్రాలు, క్రీడా వస్తువులు, నిర్మాణ సామాగ్రి ధరలు గణనీయంగా తగ్గుతాయన్నారు. దసరా నుంచి దీపావళి వరకూ జీఎస్టీ 2.0 పై ప్రచారం నిర్వహించాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ వెంకట రమణ, ఎస్ఈ ఇన్‌ఛార్జి రీటా, మేనేజరు అబ్దుల్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

తగ్గనుంది భారం.. అందనుంది ఫలం

విద్యుత్తు వినియోగదారులకు రూ.76 కోట్ల ప్రయోజనం

ఈనాడు, కాకినాడ: విద్యుత్తు బిల్లులు పెంచబోమని.. అవసరమైతే తగ్గిస్తామని ఎన్నికల వేళ కూటమి నేతలు హామీ ఇచ్చారు. అన్నట్లుగానే గతంలో పెంచిన విద్యుత్తు ఛార్జీల్లో భారం తగ్గిస్తూ వినియోగదారులకు ఊరటనిచ్చే కబురు చెప్పారు. ఇన్నాళ్లు ట్రూ అప్ అంటే బాదుడు గురించే విన్న వినియోగదారులు తొలిసారిగా ట్రూడౌన్ ఫలాలను అందుకోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.923 కోట్ల మేర ప్రయోజనం కల్పించగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.76.02 కోట్ల భారం తగ్గించబోతున్నారు. నవంబర్ నెల బిల్లుల నుంచి వీటిని సర్దుబాటు చేయనున్నారు.

5,799 మిలియన్ యూనిట్ల వినియోగం

ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ మినహా ఇతర విద్యుత్తు కనెక్షన్లు 22.28 లక్షలున్నాయి. వీటి ద్వారా 2024-25లో 5,799 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. విద్యుత్తు కొనుగోళ్లు, సరఫరా ఖర్చు, పంపిణీ నష్టాలు, ఇతర వ్యయాలు కలిపి ఎఫ్‌పీపీసీఏ కింద ట్రూఅప్ పేరుతో యూనిట్‌కు అదనంగా 40 పైసలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం గతేడాది జరిగిన విద్యుత్తు కొనుగోలు, వ్యయాల వాస్తవ లెక్కలపై సమీక్షించి అదనంగా వసూలు చేసే మొత్తంలో కొంత తిరిగి వినియోగదారులకు ఇవ్వాలని నిర్ణయించింది.

● యూనిట్‌కు 13 పైసలు చొప్పున నవంబర్ బిల్లు నుంచి తగ్గించి ఇవ్వనుంది. ఇలా వచ్చే 12 నెలలు పాటు ఈ ట్రూడౌన్ ఫలాలతో వినియోగదారులకు ఉపశమనం కల్పించనున్నారు.

● జిల్లాలో సర్కిళ్ల వారీ ఎంతెంత భారం తగ్గనుందో అంచనాలు సిద్ధం చేసినట్లు ఈపీడీసీఎల్ కాకినాడ ఎస్ఈ ప్రసాద్ తెలిపారు.

జిల్లా	విద్యుత్తు కనెక్షన్లు	నెలవారీ తగ్గనున్న బిల్లు భారం (రూ.కోట్లలో)	ఏడాదిలో ప్రయోజనం (రూ.కోట్లలో)
కాకినాడ	7,92,052	2.41	28.91
తూర్పుగోదావరి	7,87,795	2.44	29.32
కోనసీమ	6,49,048	1.48	17.86

నీటి కలుషిత ప్రాంతాలను గుర్తించాలి: కలెక్టర్

కలెక్టరేట్ (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: జిల్లాలో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో జ్వరాలు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో బోరు నీటిని పరీక్షించాలని సూచించారు. అక్టోబర్ 1న ప్రతి లబ్ధిదారుని ఇంటికి సిబ్బంది వెళ్లి పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సూపర్ జీఎస్టీ ప్రచార గోడపత్రాలను సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా శాఖల కార్యాలయాల్లో జీఎస్టీ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

(c) eenadu

శిరస్త్రాణం.. హాయి ప్రయాణం

సురక్షిత ప్రయాణానికి ప్రతిఒక్కరు ప్రాధాన్యం ఇవ్వాలని, ద్విచక్ర వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని యానాం ఎస్పీ వరదరాజన్, ట్రాఫిక్ ఎస్సై నూకరాజు సూచించారు. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐలో సోమవారం స్వచ్ఛ పక్షోత్సవం నిర్వహించారు. యానాంలో సోమవారం ఇలా స్ఫూర్తిచాటారు. – న్యూస్‌టుడే, యానాం

భద్రకాళీ.. రజత చీరధారీ..

మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలోని భద్రకాళీ అమ్మవారు భక్తులకు రజత చీరలో దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. – న్యూస్‌టుడే, ఐ.పోలవరం

సరస్వతీ.. జ్ఞానధాత్రీ..

ద్రాక్షారామలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో పండితులు ఫణిరామ కృష్ణ, శ్రీకాంత్ శర్మ, విస్సు ఆధ్వర్యంలో సోమవారం సరస్వతీ పూజలు చేశారు. శ్రీధర్‌కుమార్ దంపతులు తెచ్చిన పెన్నులు, పుస్తకాలు మంత్రి సుభాష్ పంపిణీ చేశారు. – న్యూస్‌టుడే, ద్రాక్షారామ

పీఎం కుసుమ్‌తో రైతులకు విద్యుత్తు

బిక్కవోలు, న్యూస్‌టుడే: మెట్టలో సేద్యం జరగాలంటే విద్యుత్ అవసరం. ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఇది ప్రభుత్వంపై భారం మోపుతోంది. ఈ భారం కొంత తగ్గాలంటే సౌరప్లాంట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలిచాయి. అందుకు అనుగుణంగా పీఎం కుసుమ్ పథకంలో భాగంగా వ్యవసాయ క్షేత్రాల్లో సౌరప్లాంట్లు ఏర్పాటు చేసి విద్యుత్తు ఉత్పత్తి చేయటానికి రంగం సిద్ధం అయింది. సోలార్ శక్తి ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ప్రభుత్వ, ప్రయివేటు భూములు ఏది ఉంటే అది అద్దె ప్రాతిపదికన వ్యక్తులకు ఇచ్చి దాని నుంచి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి రైతులకు ఉచితంగా అందిస్తారు.

జిల్లాలో ఈ ఏడాది లక్ష్యం ఇలా..

తూర్పు గోదావరి జిల్లాలో 12.33 మెగావాట్ల విద్యుత్ సోలార్ విధానంలో ఈఏడాది ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. అందుకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కడియం మండలం పాములమెట్ట, రాజానగరం మండలం సంపతినగరం గ్రామాలమధ్య ఈపీడీసీఎల్ ఆధీనంలో 30.33 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలం నోవల్ లాజిటెక్ కార్పొరేషన్ ప్రయివేటు లిమిటెడ్‌వారికి అద్దె ప్రాతిపదిక ఈపీడీసీఎల్ సంస్థ అద్దెకు ఇచ్చింది. ఈస్థలంలో వారు సోలార్‌పానెల్స్ ఏర్పాటు చేయటం ద్వారా 9.33 మెగావాట్లు ఉత్పత్తి చేస్తారు. మరొకటి రాజానగరం మండలం కలవచర్ల వద్ద పోలవరం ఎడమకాలువగట్టును ఆనుకుని ప్రభుత్వ స్థలం 12 ఎకరాలు ఉందని ఈపీడీసీఎల్ గుర్తించింది. దాన్ని అద్దె ప్రాతిపదికన తీసుకోవటానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. అనుమతులు వస్తే అదికూడా అద్దెకు ఇచ్చే ఏర్పాటు చేస్తారు.

ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే

అగ్రికల్చర్ ఫీడర్ ఉన్నచోటే స్థల సేకరణ జరుపుతారు. అలాంటి చోట ప్రయివేటు స్థలాలు అద్దెకు ఇస్తే విద్యుత్‌శాఖ తీసుకుంటుంది. ఎకరాకి ఏడాదికి 31,000 అద్దె చెల్లిస్తారు. ప్రతి రెండేళ్లకు 5 శాతం పెంచుతారు. జిల్లాలో 46,077 వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ప్రతినెలా బిల్లు చెల్లించేవి 217 ఉన్నాయి. మిగిలిన 45,860 సర్వీసులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తోంది.

రైతులకు ఎంతో మేలు..

ఈ పథకంలో భాగంగా ఇప్పటికే కొన్ని స్థలాలు పరిశీలించాం. ప్రభుత్వం 12 ఎకరాల స్థలం అందిస్తే అందులో నుంచి కూడా మరో 5.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ప్రయివేటు సెక్టారులో కూడా భూములు అద్దెకు తీసుకుంటాం. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది. - కె.తిలక్ కుమార్ ఎస్ఈ ఆపరేషన్స్, తూర్పుగోదావరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ
ఇండస్ట్రియల్ ఎస్టేట్, కలెక్టర్ బిల్డింగ్, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా -533 101

షార్ట్ టెండర్ ప్రకటన

Lr.No.PDS/Packing/OWS/2025-26/ తూర్పుగోదావరి Dated: 29-09-2025

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/ గోదాములలో ఆరు నెలలపాటు అంటే 31-03-2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.

ఆసక్తిగల టెండర్‌దారులు www.apscsl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూప్‌ను ఫోన్ నంబర్లు (+91-22) - 48810500/ 9962059599/ 9032429420 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్‌లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తిచేయడానికి చివరి తేదీ 05-10-2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

టెండర్ షెడ్యూల్

1	టెండర్ ఫారము డౌన్‌లోడ్ ప్రారంభ తేది	తేది:30-09-2025 నుండి
2	టెండర్ ఫారము డౌన్‌లోడ్ చివరి తేదీ / సమయము	తేది:05-10-2025, సాయంత్రం 5.00 వరకు
3	ఆక్షన్ తేది:	తేది: 08-10-2025.

సం/- సంయుక్త కలెక్టర్ మరియు వృత్తిరీత్యా కార్యనిర్వహణాధికారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ
తూర్పుగోదావరి జిల్లా

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి: కలెక్టర్

కలెక్టరేట్(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: జిల్లాలో ప్రకృతి వ్యవసాయం విస్తీర్ణాన్ని పెంచే దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్‌లో వ్యవసాయ, ఉద్యాన, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి, రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసేలా అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు.

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించండి: జేసీ

కలెక్టరేట్ (రాజమహేంద్రవరం): జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై జేసీ మేఘా స్వరూప్ సమీక్షించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్‌లో రెవెన్యూ అంశాలపై ఎక్కువ అర్జీలు వస్తున్నాయన్నారు. నిర్ణీత సమయంలో అవి పరిష్కారం కాకపోవడంతో అర్జీదారులు పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. రాజానగరం మండలంలో అత్యధికంగా 122 ఫిర్యాదులు అందాయని, ఇకపై ప్రతివారం పెండింగ్ అర్జీలు పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు డిసెంబరు 31లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. డీఆర్వో సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్‌రెడ్డి, ఆర్డీవోలు, తహసీల్దారు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

బెండ సాగు.. ఆదాయం బాగు

రైతేరాజు

స్ఫూర్తి

మలికిపురం, న్యూస్‌టుడే: బెండ సాగుతో లాభాలు ఆర్జిస్తున్నారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన దొమ్మేటి కల్యాణి. కేశనపల్లిలో ఎకరా భూమిని కౌలుకు తీసుకున్నారు. ఇందులో అరెకరం విస్తీర్ణంలో బెండ పంట పండిస్తూ మంచి దిగుబడులతో ముందడుగు వేస్తున్నారు. ఈమె ఎం.ఎ., బీఈడీ చదివి వ్యవసాయంపై ఆసక్తితో కూరగాయల సాగు చేయడం విశేషం.

నాణ్యమైన విత్తనాల ఎంపిక

ముందుగా అరెకరా భూమిలో పశువుల పెంట వేసి కలియదున్నారు. విజయనగరం, పొదలాడ ప్రాంతాల్లోని ప్రముఖ కంపెనీల నుంచి నాణ్యమైన ఈస్ట్‌వెస్ట్ రకం బెండ విత్తనాలు 250 గ్రాములు తెప్పించి నాటారు. 250 కేజీల 20:20 ఎరువు వేశారు. బిందుసేద్యం విధానంలో నీరు అందించారు. నాటిన 45 రోజులకు మొక్కలు పెరిగి కాపునకు వస్తాయి. సాగులో దోమ, లద్దె, పచ్చ పురుగుల నివారణకు రసాయన మందులు పిచికారీ చేశారు. మొక్కలు కాపునకు వచ్చిన నాటి నుంచి రెండు నెలల వరకు రోజు విడిచిరోజు కాయలు కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ప్రతి కోతకు 60 నుంచి 80 కేజీల వరకు దిగుబడి వస్తుంది.

స్థానిక మార్కెట్‌లో విక్రయం

కల్యాణి పండించిన బెండ కాయలను సమీపంలోని రాజోలు హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. కేశనపల్లి, చుట్టుపక్కల గ్రామాల నుంచి స్థానికులు పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. అరెకరాలో బెండ సాగుకు రూ.20 వేల వరకు ఖర్చు అవుతుంది. దీనికి మూడు రెట్ల ఆదాయం వస్తుంది. ధర పెరిగితే మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని కల్యాణి చెబుతున్నారు.

బీరలో యాజమాన్య పద్ధతులు

నల్లజర్ల: తక్కువ కాలవ్యవధిలో ఫలసాయం చేతికి రావాలనుకునే రైతులకు బీరసాగు అనుకూలమని నల్లజర్ల మండల వ్యవసాయాధికారి సోమశేఖర్ సూచించారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే విత్తిన 50 నుంచి 60 రోజుల్లో పంట చేతికి రావడం మొదలవుతుంది. ఎకరాకు 600 గ్రాముల విత్తనం అవసరం. కిలోకు 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ పట్టించి తర్వాత పది గ్రాముల ట్రైకోడెర్మవిరిడితో విత్తనశుద్ధి చేస్తే తొలిదశలో అనేక రకాల పురుగులు, తెగుళ్లను నివారించుకోవచ్చు. విత్తే ముందు ఎకరాకు 40 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్‌ను పాదుల్లో వేయాలి. 20 కిలోల నత్రజనిని విత్తిన 25 నుంచి 30 రోజులకోసారి, పూత, పిందె దశలో మరో 20 కిలోలు వినియోగించాలి. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు తొలగించాలి. 20 రోజులకోసారి పాదుల చుట్టూ మట్టిని గుల్లచేసి మొక్క దగ్గరకు నెట్టాలి. మొక్క పెరుగుదల దశనుంచి పూత, పిందె వచ్చేవరకు 5 శాతం వేపగింజల కషాయాన్ని 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.

తెలుసుకుందాం..

జబ్బ వాపుతో జాగ్రత్త సుమా!

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: వర్షాకాలంలో పశువులకు సంక్రమించే ప్రమాదకర వ్యాధుల్లో జబ్బవాపు ముఖ్యమైంది. గేదెలు, ఆవులు, ఎద్దుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుందని ర్యాలి పశువైద్యాధికారి మౌనిక సూచించారు. ఆకలి మందగించడం, శ్వాస వేగంగా తీసుకోవడం, నొప్పితో కుంటడం, భుజం, తొడ వద్ద వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన 24 నుంచి 48 గంటల్లోనే పశువు మృతిచెందే అవకాశముంది. నివారణకు నొప్పి నివారణ మందులు వాడాలి. వ్యాధిగ్రస్థ పశువులను మంద నుంచి వేరుచేయాలి. కలుషిత పచ్చిక బయళ్లకు దూరంగా ఉంచాలి. శాలను ఫినాయిల్ వంటి ద్రావణంతో శుభ్రం చేసుకోవాలి. ఈ వ్యాధితో పశువు చనిపోతే ఆరు అడుగుల గొయ్యిలో ఒక అడుగు మేర సున్నం వేసి పూడ్చాలి.

మీ కోసం

వరి చేలల్లో ఎలుకలా.. సామూహికంగా అరికడదాం

ఎలుకల ఎర మందు తయారీపై అవగాహన

జగ్గంపేట గ్రామీణం: ఆహార ధాన్యాల ఉత్పత్తి, నిల్వల్లో రైతుకు ప్రథమ శత్రువు ఎలుకలు. విత్తనం వేసింది మొదలు ధాన్యం అమ్మేవరకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. నివారించేందుకు సామూహిక సమగ్ర సస్యరక్షణ పద్ధతుల పాటించాలని జగ్గంపేట మండల వ్యవసాయాధికారి ఎం.నరసింహన్ పేర్కొన్నారు. దమ్ము సమయంలో గట్లను చెక్కి వాటి పరిమాణాన్ని తగ్గించాలి. కలుపు మొక్కలు తొలగించాలి. పైరులో ప్రతి ఎనిమిది అడుగులకు 12 అంగుళాల బాట వేయాలి. పొలాల్లో ఎలుకల బోన్లు, బుట్టలు ఉపయోగించి పైరు తొలి దశలోనే నియంత్రించాలి. బ్రోమోడయోలిన్ మందు వరినూక ఎరలో 0.005 శాతం మోతాదులో వాడాలి. దీన్ని తిన్న ఎలుకలు 5 నుంచి 6 రోజుల్లో చనిపోతాయి. కాకినాడ జిల్లాలో వ్యవసాయశాఖ ద్వారా ఈ మందును ఉచితంగా సరఫరా చేస్తున్నారు. హెక్టారుకు పది గ్రాములు వాడాలి. వంద గ్రాముల విషపు ఎర తయారీకి 2 గ్రాముల బ్రోమోడయోలిన్, 96 గ్రాముల నూకలు, 2 గ్రాముల నూనె కలిపి బొరియకు పది గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టి పెట్టాలి. రైతులు సామూహికంగా ఈ పద్ధతిని అవలంబించాలి.

నీట మునిగిన పంటల రక్షణ ఇలా..

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: వరదలు, వర్షాల నేపథ్యంలో నీట మునిగిన పంటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆత్రేయపురం ఉద్యానాధికారి కోటేశ్వరరావు సూచించారు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తోటలు దెబ్బతిని ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నష్టం వాటిల్లకుండా పంటలను కాపాడుకోవచ్చు.

- పండ్ల తోటలు: లేత తోటల్లో చనిపోయిన మొక్కల స్థానంలో తిరిగి నాటుకోవాలి. వేరు వ్యవస్థ బాగుంటే పైకిలేపి మొదలు వద్ద మట్టిని ఎగదోయాలి. కర్రతో ఊతమివ్వాలి. 19:19:19 నీటిలో కరిగే పాలిఫిడ్ ఎరువును 5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విరిగిన కొమ్మలను కత్తిరించి వాటి చివర కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్టు పూయాలి. పురుగుల తాకిడి నివారణకు 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్‌ను లీటరు నీటికి కలిపి చల్లాలి.
- కూరగాయల పంటలు: మొక్కలకు సరిపోయినంత ఆకులు, కొమ్మలు ఉంటే 0.3 శాతం 13.0.45 నీటిలో కరిగే మల్టీకే లేదా 2 శాతం యూరియా ద్రావణాన్ని 2-3 సార్లు తడిసేటట్టుగా వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. కొత్తగా విత్తినా, నాటినా తీసేసి మళ్లీ నాటుకోవాలి.
- మిరప: నారుకుళ్లు తెగులు నివారణకు 3 గ్రాముల కాపర్‌ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటిలోకలిపి నారుమడి మొత్తం తడిసేలా చల్లాలి.

మెరుగైన జీవనశైలితో గుండె పదిలం

- కిమ్స్ ఆసుపత్రి సదస్సులో వైద్యనిపుణులు

రాజమహేంద్రవరం వైద్యం, న్యూస్‌టుడే: మెరుగైన జీవనశైలి, ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు, నిత్య వ్యాయామంతో గుండె ఆరోగ్యం పదిలమవుతుందని కిమ్స్ ఆసుపత్రి ప్రధాన గుండె వైద్యనిపుణులు ఎన్ఎస్ రామరాజు, సతీష్, రేవంత్, ఫణితేజ పేర్కొన్నారు.

● ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలోని కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం 310 మంది రోగులకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు, మధుమేహం, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేసి చికిత్స అవసరమైన వారికి ఆరోగ్యశ్రీలో సేవలందించారు. మంగళవారం కూడా స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా జరగనున్నాయని ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు.

● ఈ సందర్భంగా నగరంలోని ప్రైవేటు హోటల్‌లో జరిగిన అవగాహన సదస్సుకు విశేష స్పందన వచ్చింది. రాజమహేంద్రవరం నగర, గ్రామీణ, అనపర్తి, రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీ హర్షకుమార్, జనసేన నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ తదితరులు జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు.

కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సదస్సు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బలరామకృష్ణ, రామకృష్ణారెడ్డి, ఆసుపత్రి ప్రతినిధులు

రెండు లక్షలకు పైగా శస్త్రచికిత్సలు

కిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా శస్త్రచికిత్సలు నిర్వహించామని ఆసుపత్రి గుండె వైద్యనిపుణుడు డాక్టర్ ఎన్ఎస్ రామరాజు పేర్కొన్నారు. వీటిలో 13 వేల వరకు ఓపెన్ హార్ట్ సర్జరీలున్నాయన్నారు. 1.70 లక్షలకు పైగా యాంజియోగ్రామ్‌లు, యాంజియో ప్లాస్టీ శస్త్రచికిత్సలు జరిగాయన్నారు. ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.రామ్మోహనరావు మాట్లాడుతూ త్వరలో వై.జంక్షన్ వద్ద 400 పడకల కిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

నల్లమిల్లిపై అనుచిత పోస్టులు.. బాధ్యుడిపై కేసు

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై శ్రీనునాయక్ సోమవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. అనపర్తికి చెందిన సాయిప్రకాష్ 2023లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులపై తప్పుడు వ్యాఖ్యలు రాశారని, కర్రి రామకృష్ణారెడ్డి, సబ్బెళ్ల కృష్ణారెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సామాజికమాధ్యమంలో పోస్టు చేశారన్నారు. దానిగురించి తెదేపా నాయకులు సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి సాయిప్రకాష్‌ను ప్రశ్నించగా అతన్ని తిట్టి బెదిరించినట్లు గత ఏడాది నవంబర్ 27న అనపర్తి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానిపై దర్యాప్తు చేసి సోమవారం సాయిప్రకాష్‌ను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్సై చెప్పారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్ అంతటా Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్స్ కు సులభ వాయిదా పద్ధతిలో గాని, నెలవారీ వడ్డీ పద్ధతిలో గాని పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి, ✆ 73862 01191.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు. రాజమండ్రి శ్రీసాయిలక్ష్మి లాడ్జిలో SVG మార్కెట్ రోడ్, ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా, ప్రతీ నెల 3, 17 తేదీల్లో లాడ్జిలో మందులు.

PERSONAL CLASSIFIEDS

MISSING

కనబడుటలేదు

పేరు: సూర్య వంశి ఆదిరాజు
వయస్సు - 33 సం॥లు, తెలుపు, ఎత్తు: 5.6 తెలుగు, హిందీ, ఇంగ్లీషు. చివరిసారిగా కనిపించింది నిడదవోలు, తూర్పు గోదావరి జిల్లాలో, తేది: 09-09-2025 రోజున నుండి కనబడుటలేదు. ఆచూకీ తెలిసిన వారు తెలియజేయగలరు.
98499 11530, 96424 70530

REAL ESTATE

FLAT FOR SALE

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి హౌసింగ్ బోర్డ్ సెంటర్‌లో ప్రైమ్ లోకేషన్‌లో 2 BHK Flats అమ్మకమునకు కలవు. Contact Cell: 86392 52757.

HOUSE FOR SALE

KAKINADA CITY

బంపర్‌ఆఫర్ సామర్లకోట-పిఠాపురం మెయిన్‌రోడ్ ఆనుకొని ఇళ్లు, స్థలాలు 60% పేమెంట్‌కే పూర్తిరిజిస్ట్రేషన్, 40% కంపెనీ ఇన్‌స్టాల్‌మెంట్ కలదు. ✆ 9492222424

LAND FOR SALE

GENERAL

మెగా ఆవకాడో పామ్‌ల్యాండ్‌లో ★11 సెంట్లు 6 లక్షలకే. ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. Cont. Ph: 9133574455.

RJYకి 30-కి.మీ. దూరంలో మురారి-గండేపల్లి మధ్య, నేషనల్ హైవేకి చేర్చి 100 అ॥ రోడ్డు ఫేసింగ్‌తో 60 సెంట్ల భూమి అమ్మకం. (నోబ్రోకర్స్), ✆ 90329 88265.

PLOT FOR SALE

RAJAMAHENDRAVARAM RURAL

RJY, పిడింగొయ్యి లోటస్ స్కూల్ దగ్గర్లో N/F 40x70 కొలతలతో 311 గజాల స్థలం (3 బిట్లు-933 గజాలు) అమ్మకం. (డైరెక్ట్ పార్టీస్), ✆ 63794 37423.

JOBS

Required marketing sales Executives for Aluminium Glass Railing and Windows. Salary + Inventive+ Allowances C:8500050777.

Wanted- Ex-Servicemen Para-Military Personnel Age Limit-Below 45Yrs. Central Govt Rates and Free Accommodation Facility available. 89258 01859, 89398 15415.

WANTED COMPUTER Operator Female (MS Office, MS Excel) with Speed Typing in English at Amalapuram area Salary 15 to 18 K. ✆ 96184 66665.

Wanted for Kakinada 1)B.tech Civil with 1year Exp. 2)DCE with 2 years Exp. Firm: Sir MVITS Ind Pvt Ltd. ✆ 9849957401.

రామకృష్ణ ఓల్డేజ్ హోం (TG No-1) Hyd శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/ పేషెంట్ల సేవకు ఇంటి/ వంట, బేబీకేర్ కొరకు స్త్రీపు వర్కర్లు కా. జో+ వ+ జీ 16-18K ✆ 95151 19570, 90102 81122.

రామకృష్ణ గ్రూప్ (AP No:1) HYD, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. జో+వ+జీతం.ఇంటర్వ్యూ VJA ✆ 9502591122, 9573691122

భారతదేశంలో అత్యంత నమ్మకమైన TATA కంపెనీలో వర్క్ చేయడానికి టీంలీడర్స్ కావలెను. 10th ఆపైన ఫుల్/ పార్ట్ టైమ్. ✆ 96188 44614.

రాజమండ్రి దేవిచౌక్‌లో గల శ్రీ వేంకటేశ్వర ఫైనాన్స్ నందు పనిచేయుటకు ★ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ M/F కావలెను. Q: డిగ్రీ ఆపైన, ✆ 99898 76799.

రామకృష్ణ గ్రూప్ (APNo.1)VJA శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/ పేషెంట్ల సేవకు ఇంటి/ వంట, బేబీకేర్ కొరకు స్త్రీ/పు వర్కర్లు కా. జో+ వ+ జీ: 16-18K. ✆ 8247500574, 6301053690.

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 91001 12221, 99856 82004, No Freshers.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 5-30 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారులు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	23,000
పాతకాయ: గండేరా	29,000
గటగట	27,000
కొత్తకాయ: గండేరా	28,000
గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	22,000-24,000
కొత్త (పచ్చి) కాయ	24,000-25,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లలో

ఫారంరేటు	117-00
రిటైల్ లైవ్	139-00
డ్రెస్డ్	202-00
స్కిన్‌లెస్	229-00

సువార్త చెప్పేందుకు వెళ్లొస్తూ..

కారు ఢీకొని సహాయ పాస్టర్ మృతి



మట్టా ఆనంద్‌రావు (పాత చిత్రం)

చాగల్లు, కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: సువార్త చెప్పేందుకు వెళ్లిన మట్టా ఆనంద్‌రావు(31) అనే సహాయ పాస్టర్ తిరుగుప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. కొవ్వూరు పట్టణంలో బ్రిడ్జిపేట వద్ద సోమవారం తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కొవ్వూరు 15వ వార్డు ఔరంగబాద్‌లో నివాసం ఉంటున్న ఆనంద్‌రావుకు భార్య శిరీష, ఐదేళ్ల రిక్విత్, నాలుగేళ్ల తేజ అనే కుమారులు ఉన్నారు. ఓ బ్యాంకులో క్రెడిట్ కార్డుల అసిస్టెంట్‌గా ఉన్న ఆయన ఏడాదిన్నర నుంచి తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో సహాయ పాస్టర్‌గా పని చేస్తున్నారు. ఆదివారం దేవరపల్లిలో సువార్త చెప్పేందుకు వెళ్లి తిరిగి వస్తూ కొవ్వూరులోని బ్రిడ్జిపేటలో ఉంటున్న మరో పాస్టరైన కుమార్‌ను ఇంటి వద్ద దింపి, రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయనను 108 వాహనంలో రాజమహేంద్రవరం తరలించేందుకు తీసుకు వెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతదేహానికి కొవూరు ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ ఆర్.సత్యనారాయణ తెలిపారు. ఆనంద్‌రావు మృతి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.

గల్లంతైన ఇద్దరు మాలధారులు మృతి

- వేమగిరిలో మృతదేహాలు లభ్యం

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలోని పుష్కర్‌ఘాట్ వద్ద గోదావరిలో ఈ నెల 27న సాయంత్రం గల్లంతైన ఇద్దరు భవానీ మాలధారులు మృతి చెందారు. వేమగిరిలోని కాలువలో సోమవారం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. గోకవరం మండలంలోని పెంటపల్లికి చెందిన గొబ్బుల బాపిరాజు (28), రాజానగరం మండలంలోని శ్రీరాంపురానికి చెందిన రాయుడు వీరబాబు(25) వరుసకు బావాబామ్మర్దులు. 27న కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరఘాట్‌కు స్నానానికి వచ్చారు. కుటుంబ సభ్యుల కళ్లెదుటే గోదావరిలో స్నానం చేస్తుండగా వరద ప్రవాహానికి లోతు అంచనా వేయలేక గల్లంతయ్యారు. పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. సోమవారం వేమగిరి వద్ద కాలువలో లభ్యమైన వారి మృతదేహాలను రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించి పోస్టుమార్టం చేశారు. మూడో పట్టణ పోలీసుస్టేషన్ ఎస్సై సుభానీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

92.7 FM Rajamahendravaram
ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

బలభద్రపురంలో క్యాన్సర్‌తో వ్యక్తి మృతి

బిక్కవోలు: క్యాన్సర్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం బలభద్రపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రిపూడి చిన్నయ్య(64) అనే వ్యక్తికి ఇటీవల కడుపులో నొప్పి వచ్చింది. వైద్యులు పరిశీలించి చికిత్స చేశారు. అనంతరం తిరిగి ఇబ్బందులు తలెత్తాయి. దీంతో రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి నాలుగు రోజుల కిందట తీసుకువెళ్లారు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించి బ్లడ్ క్యాన్సర్‌గా నిర్ధారించారు. తిరిగి సోమవారం మరిన్ని పరీక్షలు నిర్వహించాలని రమ్మన్నారు. సోమవారం ఆసుపత్రికి వెళ్లిన తరువాత అక్కడ పరీక్షలు నిర్వహించటానికి తీసుకువెళ్తుండగా మృతి చెందినట్లు సర్పంచి బుంగ రామారావు, సొసైటీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు.

అదుపు తప్పి.. విభాగినిని ఢీకొట్టి లారీ బోల్తా

చాగల్లు, న్యూస్‌టుడే: గుంతలోపడి అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొట్టి లారీ బోల్తాపడిన ఘటన కొవ్వూరు పట్టణంలోని టోల్‌గేట్ సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం కొవ్వూరు మండలం పంగిడి నుంచి మొగల్తూరు కంకర లోడుతో లారీ బయలు దేరింది. కొవ్వూరు పట్టణం టోల్‌గేట్ సమీపంలోకి వచ్చే సరికి గుంతలో పడడంతో గడ్డర్ విరిగిపోయింది. దీంతో చక్రాలు ఊడి అదుపుతప్పిన డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. డ్రైవర్ సత్యనారాయణ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పట్టణ సీఐ కె.విశ్వం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరు పరిశీలించి, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.

రైలు ఢీకొని భవానీ మాలధారుడి దుర్మరణం

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని భవానీ మాలధారుడు మృతి చెందారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జీఆర్పీ సిబ్బంది తెలిపిన వివరాలు.. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్‌కు చెందిన తుంపాల శ్రీను(48) వ్యాన్ నడుపుతుంటారు. ఇటీవల ఆయన భవానీ మాలధరించారు. నగరంలోని గౌతమిఘాట్ రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద అన్నప్రసాదం స్వీకరించేందుకు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రైలు పట్టాలు దాటుతుండగా బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. జీఆర్పీ సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రాజమహేంద్రవరం

మౌలిక సౌకర్యాలు కల్పించండి

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: వెలుగు బంధ హౌసింగ్ కాలనీల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడక నానాఅవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి చెందిన లబ్ధిదారులకు గత ప్రభుత్వం నగరానికి దూరంగా వెలుగు బంధలో గృహాలు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించలేదని వాపోయారు. సౌకర్యాలు మెరుగుపరిచి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు సోమవారం కలెక్టరేట్‌లో అధికారులకు అర్జీలు అందజేశారు.

మహిళలే ఆరోగ్యకర కుటుంబానికి ప్రతినిధులు

రాజానగరం, న్యూస్‌టుడే: ఆరోగ్యకరమైన మహిళ తన కుటుంబాన్ని ఆరోగ్యకరంగా మారుస్తుందని ఎమ్మెల్యే సోము వీర్రాజు అన్నారు. మండలంలోని నరేంద్రపురంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైద్య సేవలను అందరికీ చేరువచేసేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం భారత్ రైజింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణులకు పౌష్టికాహార కిట్లు అందజేశారు.

డీవీఎంసీలో సభ్యుల నియామకానికి దరఖాస్తులు

వి.ఎల్.పురం : షెడ్యూల్ కులాలు, తెగల ప్రజలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించిన కేసుల పరిశీలన, నివారణ చర్యలు చేపట్టేందుకు విజిలెన్సు, మానిటరింగ్ కమిటీ(డీవీఎంసీ)లో ముగ్గురు సభ్యుల నియామకానికి ఎన్జీవోస్(ప్రభుత్వేతర సంస్థలు)కు చెందిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి ఎం.డి. గయాజ్దీన్ తెలిపారు. వచ్చే నెల 7 సాయంత్రం 5 గంటలలోపు రాజమహేంద్రవరంలోని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని కోరారు.

ఉద్యోగ మేళా రేపు

వి.ఎల్.పురం : తాడితోట వద్ద ఉన్న మోడల్ కేరీర్ సెంటర్ ప్రాంగణంలో వచ్చేనెల 1న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి అధికారి హరీష్‌చంద్రప్రసాద్ తెలిపారు. మేళాలో నైస్ డిజిటల్, నైస్ ఇంట్రాక్టివ్ సంస్థలో పలు ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. డిగ్రీ విద్యార్హత ఉన్నవారు ఆ రోజు ఉదయం 10 గంటలకు మోడల్ కేరీర్ సెంటర్ వద్ద హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 9533221189 నంబరులో సంప్రదించవచ్చన్నారు.

ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి

దేవీచౌక్: ఆటో డ్రైవర్ల కోసం, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని భారతీయ ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ అఖిల భారత కార్యదర్శి ఎండీ హబీబ్, బీఎంఎస్ ఆటో యూనియన్ రాష్ట్ర జనరల్ రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆటో డ్రైవర్లు ఈఎస్ఐ, పీఎఫ్, పింఛను సౌకర్యం కల్పించాలన్నారు. ఆటో డ్రైవర్లు బీఎంఎస్ ద్వారా రూ.15 లక్షల బీమా సౌకర్యం కల్పించేందుకు త్వరలో శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

చిరు వ్యాపారులకు రుణాలు

నిడదవోలు: లోక్ కళ్యాణ్ మేళా ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చిరు వ్యాపారుల అభివృద్ధికి బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దుర్గేష్ తెలిపారు. స్థానిక పురపాలక సంఘ కౌన్సిల్ హాల్‌లో సోమవారం వీధి విక్రయదారులకు లోక్ కళ్యాణ్ మేళా నిర్వహించారు. స్వయం సహాయక సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, కమిషనర్ కృష్ణవేణి, మెప్మా పీడీ బీ.కనకరాజు, వైస్‌ఛైర్మన్ షేక్ వజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

గుర్తించారు.. వదిలేశారు..!

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: ప్రస్తుతం నగరంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వాంటి రుగ్మతలు ప్రబలుతున్నాయి. కేవలం దోమల కారణంగా ఇవి వ్యాప్తి చెందుతున్నాయి. ఇళ్ల మధ్యలో ఖాళీ ప్రాంతాలు ఎక్కువగా తుప్పలు పెరిగి, దోమలకు నివాస యోగ్యంగా మారుతున్నాయి. వర్షాలకు ఖాళీ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంటోంది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి.

ఎక్కడెక్కడ అంటే..

అర్బన్‌లో నారాయణపురం, తాడితోట, దానవాయిపేట, క్వారీ ప్రాంతం, ఆల్కటుగార్డెన్స్, రైల్వే స్టేషన్, లాలాచెరువుతో పాటు శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయి.

గుర్తించారు..కానీ

నగరంలో ఖాళీ స్థలాలను గుర్తించారు కానీ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

ఖాళీ స్థలాల్లో పెరుగుతున్న తుప్పలు

ఇటీవల కాలంలో సచివాలయ సిబ్బంది సర్వే నిర్వహించారు. నగరంలో 4,235 ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. 2085 స్థలాల యాజమానులకు నోటీసులు జారీ చేశారు. మిగిలిన స్థలాలకు సంబంధించి కనీస యజమానులు ఎవరనేది తెలడం లేదు. గతంలో స్థలాలు కొనుగోలు చేసి, ప్రస్తుతం ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లో స్థిరపడిన వారు ఎక్కువగా ఉన్నారు. వారికి నోటీసులు కూడా జారీ చేసేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఖాళీ స్థలాల్లో తుప్పలు పెరుగుతున్నా.. పట్టించుకోవడం లేదు.

పట్టింపులేని నిబంధనలు

నిబంధనల ప్రకారం నివాసాల మధ్య ఖాళీ స్థలాలను శుభ్రం చేయాలి. గ్రీన్‌మ్యాట్ ఏర్పాటు చేయాలి. పైగా లోపల ఎటువంటి తుప్పలు పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి. యజమానులు కొనుగోలు చేసి ఇష్టానుసారంగా వదిలివేయడంతో అవస్థలు తప్పడం లేదు. దీనిపై ఎంహెచ్‌వో వినూత్న స్పందిస్తూ.. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు.

క్వారీ ప్రాంతంలో పొదలు

సరస్వతీ నమస్తుభ్యం..!

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : రాజమహేంద్రవరం నగరంలోని పలు ఆలయాల్లో దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ★ సరస్వతీఘాట్‌లోని జ్ఞాన సరస్వతీ పీఠంలో అమ్మవారిని తెలుపు వస్త్రంతో, వివిధ రకాల పూలతో అలంకరించి పౌరుణి సమర్పించారు. చిన్నారుల అక్షరాభ్యాసాలు, విద్యార్థులతో సరస్వతీ పూజలు చేయించారు. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు చిన్నారులను తీసుకొచ్చి పూజ చేయించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. పీఠం నిర్వాహకుడు తోట సుబ్బారావు నిర్వహణలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ★ గోదావరిగట్టుపై ఉన్న ఉమా మార్కండేయస్వామి ఆలయంలో పార్వతీదేవిని సరస్వతీదేవి అవతారంలో అలంకరించారు. ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ★ గోదావరి గట్టున ఉన్న శ్రీశృంగేరి శారదా పీఠంలో అమ్మవారి మూలవిరాట్‌కు పట్టువస్త్రాలు సమర్పించారు. తామర పూలతో అలంకరించి కుంకుమార్చన నిర్వహించారు. ★ గౌతమఘాట్‌లోని అక్షర కోటి గాయత్రీ పీఠంలో అమ్మవారి మూలవిరాట్‌ను విశేషంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో చిన్నారులతో సరస్వతీ పూజలు చేయించారు. ★ తిలక్‌రోడ్డు సాయిబాబా ఆలయం వద్ద సరస్వతీ పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు దంపతులు చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. నగరంలోని జాంపేట, ఏవీఏరోడ్డు, జేఎన్ రోడ్డు, కోరుకొండరోడ్డు తదితర ఆలయాల్లో సరస్వతీ పూజలు నిర్వహించారు.

వి.ఎల్.పురం : భవానీ మాలధారులతో ఉన్న మాజీ ఎంపీ భరత్‌రామ్ ఆధ్వర్యంలో స్థానిక వి.ఎల్.పురంలోని మార్గాని ఎస్టేట్స్‌లో సహస్ర కుంకుమార్చన నిర్వహించారు.

వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో..

మార్కండేయస్వామి దేవాలయంలో..

అష్టలక్ష్మి ఆలయంలో..

సీతంపేట రామాలయంలో పూజలు నిర్వహిస్తున్న చిన్నారులు

మెరుగైన వైద్య సేవలకు కృషి

రాజమహేంద్రవరం వైద్యం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో మెరుగైన వైద్యసేవలందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జీజీహెచ్‌లో పర్యటించారు. ల్యాబ్, రక్త నమూనాల సేకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. కాలనీ అధికారంలో వద్మాక వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టామన్నారు. నగరంలోని యూపీహెచ్‌సీలను బలోపేతం చేసి జీజీహెచ్‌పై ఒత్తిడి తగ్గించేలా చర్యలు చేపట్టామన్నారు.

సిబ్బందితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్

సమస్యలకు సత్వర న్యాయం

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ప్రజా సమస్యలకు చట్ట పరిధిలో సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ డి.నరసింహకిషోర్ పోలీసు అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 21 మంది సమస్యలు తెలుసుకున్నారు. ఏఎస్పీ ఏవీ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ నరసింహకిషోర్

రాష్ట్ర ప్రజల సంక్షేమానికి చండీయాగం

టి.నగర్, న్యూస్‌టుడే: దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం చండీ హోమం నిర్వహించారు. శ్రీరామ్ నగర్‌లోని సంకట హరహర సిద్ధి వినాయక ఆలయం వద్ద జరిగిన హోమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడిపూడి సత్తిబాబు, అర్బన్, కొవ్వూరు, రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో హోమం నిర్వహించామని తెలిపారు.

హోమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

కేసుల పురోగతిపై సమీక్ష

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి సోమవారం రాజమహేంద్రవరంలోని డీఎల్ఎస్ఏ కార్యాలయంలో ప్యానెల్ న్యాయవాదులు, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ కేసుల్లో ఉచిత న్యాయ సాయం అందించేందుకు నియమించిన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతిపై సమీక్షించి వివరాలు తెలుసుకున్నారు. క్రిమినల్ కేసులకు సంబంధించి జైలుల్ కోసం వేసిన అర్జీలపై ఆరా తీశారు.

మాట్లాడుతున్న డీఎల్ఎస్ఏ కార్యదర్శి శ్రీలక్ష్మి

ట్రాఫిక్ వెతలు

దేవీచౌక్ వద్ద దేవీనవరాత్రుల వేడుకలు జరుగుతుండటంతో అటువైపు వెళ్లాల్సిన దారులు మూసేశారు. దీంతో చుట్టుపక్కల వీధుల్లోకి వాహనాలు మళ్లించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నగరం నడిబొడ్డున జాంపేట, ఆజాద్ చౌక్, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు, గోకవరం బస్టాండ్ రోడ్డు, జెండాపంజా రోడ్డుకు వెళ్లే వాహనాలు నిలిచిపోతున్నాయి. అటువైపు వెళ్తున్న వాహనదారులు బయటకు రావడానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో ఇష్టానుసారం వాహనాలు లోపలకు ప్రవేశిస్తున్నాయి.

–న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ

కదలని చెత్త మేటలు

నగరంలోని వీధులు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. వీధుల్లో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెత్త వేస్తున్నారు. ఇన్నీసుపేట ఎస్‌బీఐ పక్కవీధిలో చెత్త పేరుకుపోయి పరిసర ప్రాంతాల వారికి ఇబ్బందిగా మారింది. దీంతో ఆ మార్గంలో వెళ్లేవారు ముక్కుమూసుకుని వెళ్లాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి ఎక్కడికక్కడ అక్కడ వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే, దేవీచౌక్

కానరాని నడక మార్గం

నగరాన్ని సుందరీకరణ దిశగా పరుగులు పెట్టిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ మేర ఫలితాలు కానరావటం లేదు. స్థానిక సెంట్రల్‌జైలు రోడ్డులోని నడకమార్గంపై గడ్డి పెరిగి నడవటానికి వీలు లేకుండా ఉంది. అధికారులు స్పందించి గడ్డి తొలగించి పాదచారులకు మార్గం సుగమం చేయాలని కోరుకుంటున్నారు.

–న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్

జారితే..అంతే

లోడుతో వెళుతున్న వాహనాలపై కొందరు ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారు. చెట్ల కొమ్మలు, విద్యుత్తు తీగలు దగ్గరగా ప్రయాణిస్తున్నారు. జారితే ప్రయాణాన్ని పోలీసులు దృష్టి సారించి నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

–న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్

తగ్గిన జీఎస్టీపై విస్తృత ప్రచారం

రాజానగరం, అనపర్తి గ్రామీణం: ఇంటింటికీ జీఎస్టీ ఫలాలు కార్యక్రమంలో భాగంగా రాజానగరంలో డీలర్ మెట్రాలు శాఖ రాజమహేంద్రవరం అసిస్టెంట్ కంట్రోలర్ బీఎన్‌వీ సాయిఈశ్వర్ రామ్, ఇన్‌స్పెక్టర్ ఎస్.నాగేంద్రకుమార్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. జీఎస్టీ 2.0తో కలిగే ప్రయోజనాలను వివరించారు. రాజానగరం వర్తకసంఘం ఉపాధ్యక్షులు లంక శ్రీను, ఐదో వార్డు సభ్యుడు వై.నాగేశ్వరరావు పాల్గొన్నారు. ● వర్తకులు జీఎస్టీ 2.0 ప్రకారం తగ్గిన ధరలకే వస్తువులను వినియోగదారులకు అందించాలని అనపర్తి ఇన్‌ఛార్జి ఎంపీడీవో శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అనపర్తి సచివాలయం1 పరిధిలో పంచాయతీ, సచివాలయ సిబ్బందితో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

పదవీవిరమణ శుభాకాంక్షలు

అంకితభావం గల ఉపాధ్యాయుడు
బంధువులందరికీ ప్రేమాస్పదుడు
మిత్రులకు అజాత శత్రువు
ఎన్నో సుగుణాల మేళవింపు
భాస్కరరావు మాస్టారు
ఉపాధ్యాయునిగా తన
28 సంవత్సరాల విశిష్ట సేవా కాలాన్ని
పూర్తిచేసుకుని ఉద్యోగ జీవితానికి
వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా
తదుపరి నూతన జీవనయాత్రలో ఆరోగ్యం,
ఆనందం, సుఖశాంతులు కలగాలని
మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

శ్రీ యరమాటి విజయభాస్కరరావు, B.A. B.Ed.
శ్రీమతి విజయలక్ష్మి దంపతులు
MPPS No.2, వీరవరం, కడియం మండలం

మావయ్య	: మద్దిపూడి సత్యనారాయణ	అత్తయ్య	: వసుంధరాదేవి (దివంగత)
పిన్ని	: దాసరి సూర్యప్రభావతి	చిన్నాన్న	: గోవిందరాజు (దివంగత)
అన్నయ్యలు	: యరమాటి రాజబాబు	వదినలు	: జానకీరత్నం
	యరమాటి వెంకట్రావు	-	రాధ (దివంగత)
తోడల్లుడు	: ముత్యాల అమ్మిరాజు	మరదలు	: దేవికారాణి
బావమరిది	: మద్దిపూడి శ్రీనివాస్	చెల్లెలు	: సుమలత
తమ్ముళ్లు	: దాసరి రాయల్‌చౌదరి	మరదళ్లు	: విజయలక్ష్మి
	దాసరి విజయరాజు	-	సంధ్య

సమావేశంలో నిర్కా డైరెక్టర్ శేషుమాధవ్, రాఘవరెడ్డి, ఇతర అధికారులు

అంతర పంటగా అశ్వగంధ సాగుకు సహకారం

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: ఆయిల్‌పామ్ తోటల్లో మూడేళ్ల వరకు అంతర పంటగా అశ్వగంధ సాగు చేయవచ్చని, దీనికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించి సహకరిస్తామని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ(నిర్కా) డైరెక్టర్ ఎం.శేషుమాధవ్ అన్నారు. తెలంగాణ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో అధికారుల బృందం సోమవారం రాజమహేంద్రవరంలోని నిర్కాను సందర్శించింది. నిర్కా డైరెక్టర్ మాట్లాడుతూ విదేశాలపై ఆధారపడకుండా దేశంలోనే పామాయిల్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తుందన్నారు. ఆయిల్‌పామ్‌లో అంతర పంటగా అశ్వగంధ సాగు చేపడితే రైతులకు మరింత లబ్ధి చేకూరుతుందన్నారు. తెలంగాణా ఆయిల్ ఫెడ్ సలహాదారు ఎ.కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ముసాయిదా రూపొందించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ అధికారులు సుధాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, నిర్కా అధికారులు సరళ, రాజశేఖర్, ప్రసాద్, ప్రిన్సిపల్ శాస్త్రవేత్తలు కసూర్తి, సుబ్బయ్య, సుమన్‌కల్యాణి, అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు.

పీజీఆర్ఎస్‌కు తొమ్మిది వినతులు

సమస్యలు తెలుసుకొంటున్న అదనపు కమిషనర్ రామలింగేశ్వర్

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ప్రజా పరిష్కార వేదికలో అందించే ఫిర్యాదులపై ఉద్యోగులు జవాబుదారీతనంగా వ్యవహరించాలని అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ సూచించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన పరిష్కార వేదికలో పలువురు ఫిర్యాదులు అందించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతులపై 9 మంది వినతులు అందజేశారు. డిప్యూటీ కమిషనర్ వెంకట రమణ, కార్యదర్శి శైలజావల్లి, సిటీ ప్లానర్ కోటయ్య, ఎంహెచ్‌వో వినూత్న తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ పొందాం.. కొలువు సాధించాం

డీఎస్సీ విజేతలు

న్యూస్‌టుడే, వి.ఎల్.పురం : వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా మెగా డీఎస్సీలో ప్రభుత్వం అందించిన ఉచిత శిక్షణ ను సద్వినియోగం చేసుకున్న పలువురు ఉపాధ్యాయ కొలువు సాధించారు. రాజమహేంద్రవరం బీసీ స్టడీసర్కిల్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో తర్ఫీదు పొంది డీఎస్సీలో విజేతలుగా నిలిచారు. వీరిలో కొందరు బీసీ సంక్షేమ అధికారిణి, స్టడీ సర్కిల్ డైరెక్టర్ బి.శశాంక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కీర్తి చేకూరి కలిసి, తాము సాధించిన విజయాన్ని వివరించారు. విజేతలను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలోని 194 మంది మెగా డీఎస్సీలో ఉచిత శిక్షణ పొందగా 32 మంది ఉద్యోగాలు సాధించినట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి తెలిపారు.

కలెక్టర్ కీర్తి చేకూరి ఉద్యోగాలు పొందినవారు

ఉద్యోగ సాధనకు దోహదం

నా పేరు **ఎ. శివాజీ.** రాజమహేంద్రవరం వి.ఎల్.పురంలో ఉంటున్నా. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ప్రభుత్వం అందించిన డీఎస్సీలో ఉచిత శిక్షణ పొందాను. రెండు నెలలు ఆఫ్‌లైన్ తర్వాత ఆన్‌లైన్‌లో తర్ఫీదు అందించారు. సబ్జెక్టు నిపుణులతో ప్రభుత్వం అందించిన ఈ శిక్షణ కొలువు సాధనకు దోహద పడింది.

తొలి ప్రయత్నంలోనే

నా పేరు **మహమ్మద్ షంసుద్దీన్.** అయిదేళ్ల వయసులోనే తండ్రి మృతి చెందారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా పదోతరగతి తర్వాత కొంతకాలం చదువు ఆపేశాను. తాపీ పని చేసుకుంటూనే సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఇంటర్ పూర్తి చేశా. ఉపాధ్యాయుడిని కావాలనే దృఢసంకల్పంతో భీమిలీలో ప్రభుత్వ డైట్ కళాశాలలో డీఎడ్ పూర్తి చేశారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా డీఎస్సీలో ఉచిత శిక్షణ పొంది సెకండ్ గ్రేడ్ టీచర్ విభాగంలో తొలి ప్రయత్నంలోనే లక్ష్యం సాధించా.

అందుబాటులో పుస్తకాలు

నా పేరు **కె.నాగ భువనేశ్వరి.** ఊరు గండేపల్లి. బీసీ స్టడీ సర్కిల్‌లో ప్రభుత్వం అందించిన ఉచిత శిక్షణతో డీఎస్సీలో విజయం సాధించి ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికయ్యా. స్టడీసర్కిల్‌లోని గ్రంథాలయంలో సబ్జెక్టు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చదివి, శిక్షణను సద్వినియోగం చేసుకున్నా.

కొరియర్ దుకాణంలో చోరీ

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: మోరంపూడి కెనరా బ్యాంకు ఎదురుగా ఉన్న కొరియర్ దుకాణంలో జరిగిన చోరీపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం కొరియర్ సర్వీసులో టీం లీడర్‌గా పనిచేస్తున్న సుంకర సాయిశ్రీనివాస్ సోమవారం ఉదయం 5.50కి రోజు మాదిరిగానే డెలివరీ బాయ్‌తో కలిసి దుకాణానికి వెళ్లారు. దుకాణం షట్టర్ తాళాలు పగలకొట్టి ఉండడాన్ని గమనించి లోపలకి వెళ్లి చూశారు. దుకాణంలో ఉంచిన రూ1.12 లక్షల నగదు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్‌ఫోన్‌లు చోరీకి గురైనట్లు గమనించి సీసీ ఫుటేజీ పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా కొరియర్ సర్వీసులో పనిచేసే తడివాడ మణికంఠ మొహానికి మాస్క్ ధరించి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.

ఫ్యూజ్‌బాక్సుకు మూత ఏర్పాటు

ఈనాడు కథనాలకు స్పందన

నగరంలోని సీతంపేట రత్న ఆసుపత్రి వీధిలో రోడ్డు పక్కన విద్యుత్తు ఫ్యూజ్‌బాక్సుకు మూతలేకపోవడంతో ప్రమాదకరంగా ఉండేది. దీనిపై ఈ నెల 28న 'ముట్టుకుంటే ప్రమాదమే' శీర్షికన 'ఈనాడు'లో చిత్ర కథనం ప్రచురితమైంది. సంబంధిత అధికారులు స్పందించి ఫ్యూజ్‌బాక్సుకు మూత ఏర్పాటు చేశారు.

గుంత పూడ్చారు.. వై.జంక్షన్ సమీపంలో ఎస్‌కేవీటీ కళాశాలకు వెళ్లే రోడ్డు మలుపులో గుంతతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనిపై ఈ నెల 28న 'గుంత.. రాకపోకలకు చింత' శీర్షికన 'ఈనాడు'లో చిత్ర వార్త ప్రచురితమైంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, గుంతలు పూడ్చారు.

– న్యూస్‌టుడే, కంబాలచెరువు(రాజమహేంద్రవరం)

LIC HFL LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

36-10-25/1, మొదటి అంతస్తు, సూర్య ప్రైమ్, ఇన్నీస్‌పేట, రాజమండ్రి

అనుబంధం-IV **స్వాధీనత ప్రకటన** (రూల్ 8(1))

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 (2002లో చట్టం 54) క్రింద మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్, 2002 నందలి చదివే సెక్షన్ 13(2) ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగించుకుంటూ LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్., యొక్క అధీకృత అధికారిగా ఉన్న దిగువ సంతకందారు **ఋణగ్రహీత : శ్రీ సావల అప్పారావు,** నివాసం రాజమండ్రి వారు చెల్లించవలసిన బకాయి మొత్తం **తేది.12.06.2025** నాటికి **రూ.32,11,049.94/- (అక్షరాల ముప్పై రెండు లక్షల పదకొండు వేల నలభై తొమ్మిది రూపాయల తొంభై నాలుగు పైసలు మాత్రమే) + తేది.13.06.2025** నుండి భవిష్య వడ్డీతో కలిపి నోటీసు అందిన తేది నుండి 60 రోజులలోగా చెల్లించవలసినదిగా **తేది.12.06.2025 న డిమాండ్ నోటీసును జారీ చేసినారు. లోన్ ఖాతా నెం.7003120000243, ఏరియా ఆఫీస్ : రాజమండ్రి.**

ఋణగ్రహీత సదరు మొత్తమును తిరిగి చెల్లించక విఫలమైనందున సదరు రూల్స్ లోని సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లో 9వ రూల్‌తో చదవబడే సదరు చట్టంలో సెక్షన్ 13(4) క్రింద దిగువ సంతకందారు తనకు సంక్రమించిన అధికారములను వినియోగించుకుంటూ LIC హౌసింగ్ ఫైనాన్స్ **లిమిటెడ్., రాజమండ్రి** వారు దిగువ తెలిపిన ఆస్తిని **తేది.25.09.2025** న తేదీన **లాంఛనాత్మకంగా స్వాధీనం** చేసుకున్నారని ఋణగ్రహీత మరియు సాధారణ ప్రజలకు ఇందుమూలముగా తెలియజేయటమైనది.

ఋణగ్రహీత మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా, సదరు ఆస్తితో ఎటువంటి లావాదేవీలు జరుపరాదనియు మరియు సదరు ఆస్తితో జరిపే ఏ లావాదేవీ అయినా బకాయి మొత్తం **రూ.32,11,049.94/- (అక్షరాల ముప్పై రెండు లక్షల పదకొండు వేల నలభై తొమ్మిది రూపాయల తొంభై నాలుగు పైసలు మాత్రమే)** మరియు తదుపరి వడ్డీతో సహా LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి చార్జికి లోబడి ఉంటాయి.

ఋణగ్రహీతలు సెక్యూర్డు ఆస్తులు విడిపించుకొనుటకు గడువు లభ్యతపై సదరు చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) లోని నిబంధనలు గమనించగలరు.

స్థిరాస్తి వివరములు

తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ వార్డు నెం.12, కంబాలపేట వద్ద విస్తీర్ణం 60 చ॥గ॥లు లేదా 50.168 చ॥మీ॥లు భూమి నందు డీ నెం.26-13-1 (అసెస్‌మెంట్ నెం.1064023743) తో ఉన్న G+1 అంతస్తు ఆర్‌సిసి ఇల్లు **శ్రీ అప్పారావు సావల రిజిష్టర్డ్ సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.11118/2023, తేది.27.09.2023** ప్రకారం **హద్దులు : తూర్పు :** లింగాల లక్ష్మీ భువనేశ్వరి, శిలపుడి వరహామూర్తి & బోర అర్జున రావు గార్ల భూమి – 40'.9", **దక్షిణం :** మున్సిపల్ రోడ్డు – 13'.2", **పడమర :** ప్లాట్ నెం.23 నందు ఇల్లు – 40'.9", **ఉత్తరం :** ప్లాట్ నెం.30 నందు ఇల్లు – 13'.2".

ఇప్పటి నుండి "సెక్యూర్డ్ ఆస్తి" అని పిలువబడెను.

తేది.25.09.2025 న నా స్వహస్తములతో కంపెనీ ముద్రతో జారీచేయబడినది.

తేది : 25.09.2025
స్థలం : రాజమండ్రి

సం/- అధీకృత అధికారి
LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

(c) eenadu

రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం • అనపర్తి

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందిస్తున్న వైద్యులు

అనపర్తి గ్రామీణం, బిక్కవోలు: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి సోమవారం పీహెచ్‌సీ వైద్యులు వినతిపత్రం అందజేశారు. జీవో99ద్వారా కోత విధించిన ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరించాలని కోరారు. ✦ పీహెచ్‌సీ వైద్యులు 29న అన్ని పీహెచ్‌సీల్లో ఓపీ నిర్వహించలేదు. 30న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

చీరలు పంపిణీ

చీరలు అందుకున్న మహిళలతో కంబాల శ్రీనివాసరావు

గోకవరం: విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షుడు, భాజపా నాయకులు కంబాల శ్రీనివాస్ 300 మంది మహిళలకు పట్టు చీరలను పంపిణీ చేశారు. తంటికొండ గ్రామంలోని శెట్టిబలిజపేటలోని వినాయకుని ఆలయం వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో చీరలను మహిళలకు అందించారు. వరసాల ప్రసాద్, పెద్దాడ వెంకన్నదొర, దాసరి ధర్మరాజు, బత్తుల నానాజీ, అచ్చారావు, పసల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

దేవస్థానం భూముల సమస్యకు త్వరలో పరిష్కారం

సాయిబాబా సమాధి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బత్తుల

కోరుకొండ, న్యూస్‌టుడే: ఎన్నో ఏళ్లుగా ఉన్న కోరుకొండ దేవస్థానం భూముల రిజిస్ట్రేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. కోరుకొండలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇనాం భూముల విషయంలో అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో విడుదల చేశారన్నారు. వాటిని అమలు చేయకుండా గత ప్రభుత్వం రైతులను, ప్రజలను ఇబ్బంది పెట్టి అన్యాయం చేసిందన్నారు. రెండు మూడు నెలల్లో ఇనాం భూముల సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సత్యసాయి తాగునీటి పథకానికి రూ.కోటి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రజల నుంచి పలు సమస్యలపై ఆయన వినతులు స్వీకరించారు. అంతకుముందు కోరుకొండ ద్వారకాసాయినగర్‌లోని సాయిబాబా ఆలయంలో జరిగే సమాధి ఉత్సవాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. తనకాల నాగేశ్వరరావు, అడపా వీరబాబు, ముక్కా రాంబాబు పాల్గొన్నారు.

ఉద్యోగ మేళా రేపు

వి.ఎల్.పురం : తాడితోట వద్ద ఉన్న మోడల్ కేరీర్ సెంటర్ ప్రాంగణంలో వచ్చేనెల 1న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి అధికారి హరీష్‌చంద్ర ప్రసాద్ తెలిపారు. మేళాలో నైస్ డిజిటల్, నైస్ ఇంట్రాక్టివ్ సంస్థలో పలు ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. డిగ్రీ విద్యార్హత ఉన్నవారు ఆ రోజు ఉదయం 10 గంటలకు మోడల్ కేరీర్ సెంటర్ వద్ద హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 9533221189 నంబరులో సంప్రదించవచ్చన్నారు.

ఆటోడ్రైవర్లకు దసరా కానుక

✦ 5599 దరఖాస్తుదారులకు అందనున్న సాయం

దరఖాస్తుల స్వీకరణ పూర్తి
బిక్కవోలులోని ఆటోస్టాండ్

న్యూస్‌టుడే, రాజానగరం, బిక్కవోలు

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీ నెరవేరుస్తోంది. అందులో భాగంగానే దసరాకి ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం కింద రూ. 15000 ఇవ్వడానికి ఇప్పటికే చర్యలు చేపట్టింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయి కేవైసీ తీసుకునేందుకు సిద్ధం అయింది. అక్టోబరు నాలుగో తేదీన వాహనమిత్ర అందివ్వనున్నారు.

ఇప్పటి వరకు అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం గ్రామీణం నియోజకవర్గాల్లో 5,599 దరఖాస్తులు అర్హత సాధించాయి. వచ్చిన దరఖాస్తుల్ని అర్హత ఆధారంగా పరిశీలించి.. అర్హులను తేల్చారు. ఎన్నికల హామీల్లో భాగంగా అమలుచేస్తున్న స్త్రీశక్తి పథకం కారణంగా తాము ఉపాధి కోల్పోయామని ఆటోవాలాలు ఆందోళన చెందారు. వీరికి ఆర్థిక సాయం అందిస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీమేరకు ఇప్పుడు ఏటా రూ. 15,000 ఇవ్వటానికి శ్రీకారం చుడుతున్నారు. ఈపథకం ఆటోలతో పాటు ట్యాక్సీలు, క్యాబ్‌లకు కూడా సాయం అందించనున్నారు.

మండలం	అర్హులు
అనపర్తి	199
బిక్కవోలు	254
రంగంపేట	355
రాజానగరం	939
కోరుకొండ	696
సీతానగరం	375
రా.గ్రామీణం	2,296
గోకవరం	485

అక్టోబరు 4 నాటికి

అక్టోబరు నాలుగో తేదీనాటికి వాహనమిత్ర సాయం అందించనున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హుల జాబితాలు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. సచివాలయం, ఎంపీడీవోల వద్ద పరిశీలన పూర్తయిన తరువాత వీటిని కలెక్టర్‌కు నివేదిస్తారు.

ఎలక్ట్రికల్ విభాగంలో ఇంటర్న్‌షిప్ కార్యక్రమం

శిక్షణలో విద్యార్థులు

కొంతమూరు: కొంతమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థులకు పీఎంశ్రీ పథకంలోని ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా ఎలక్ట్రికల్ విభాగంలో ఇంటర్న్‌షిప్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.రత్నకళ తెలిపారు. కొంతమూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న మొబైల్, ఎలక్ట్రికల్ షాపులకు విద్యార్థులను తీసుకువెళ్లి ఆయా విభాగాల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. పాఠశాలలో ఎలక్ట్రానిక్స్ బోధిస్తున్న నందూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

మహిళలే ఆరోగ్యకర కుటుంబానికి ప్రతినిధులు

వైద్యులకు సూచనలిస్తున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు

రాజానగరం, న్యూస్‌టుడే: ఆరోగ్యకరమైన మహిళ తన కుటుంబాన్ని ఆర్థికంగా, ఆరోగ్యకరంగా మారుస్తుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. మండలంలోని నరేంద్రపురంలో ఎన్‌డీఏ ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైద్య సేవలను అందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం భారత్ రైజింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గృహిణులకు కూరగాయల విత్తనాలు అందజేశారు. ఆళ్ల శివనాగరాజు, సర్పంచి తంగెళ్ల మూసలయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం

వేణమ్మకు శుభాకాంక్షలు తెలుపుతున్న మనోజ్‌రెడ్డి

బిక్కవోలు, న్యూస్‌టుడే: బిక్కవోలు మాజీ ఎంపీపీ బేరా వేణమ్మ ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్‌గా సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. మంగళగిరి నియోజకవర్గంలోని సీఎస్ఆర్ ఫంక్షన్‌హాల్లో జరిగిన ఈకార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తెదేపా యువనాయకుడు నల్లమిల్లి మనోజ్‌రెడ్డి హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమినాయకులు ఉన్నారు.

సరస్వతీదేవి పాహిమాం

గోకవరం దేవీచౌక్ వద్ద..

కొంకుదురులో..

బొమ్మూరు శివాలయంలో..

కడియపులంకలో అపర్ణాదేవి

అనపర్తిలో దుర్గాదేవి

బిక్కవోలు, బొమ్మూరు, కడియం, గోకవరం, రాజానగరం, రంగంపేట, అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గాల్లో సోమవారం శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవార్ల ఆలయాల్లో విద్యార్థులు సరస్వతి పూజలు చేశారు. బలభద్రపురం శ్రీదేవి, భూదేవి సహిత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెద్ద ఎత్తున పిల్లల్ని తీసుకుని తల్లులు హాజరయ్యారు. భవానీ మాలధారణ చేసిన భక్తులకు వ్యాపారవేత్త కంచర్ల సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో అన్నసమారాధన నిర్వహించారు. ✦ కడియంలోని శ్రీదేవి ఆలయంలో పలువురు దాతలు భక్తులకు పెన్నులను, పుస్తకాలను పంపిణీ చేశారు. ✦ చక్రద్వారబంధంలోని దేవీచౌక్ వద్ద డి.పూసలరావు ఆర్థిక సహకారంతో చిన్నారులతో మూల సర్వసతీ దేవీ పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న 200 మంది పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, గాజులు, జాకెట్ ముక్కలు పంచారు. ✦ రంగంపేట మండలంలోని వెంకటాపురంలో చిన్నారులు సామూహిక పూజలు చేయగా వారికి పెన్నులను ఆలయకమిటీ బహూకరించింది. ✦ అనపర్తి పాతవూరులోని తురకవీధిలో వేంచేసియున్న మండపంలో అమ్మవారు సరస్వతిదేవిగా పూజలందుకున్నారు.

కడియంలో సరస్వతీదేవి పూజ ఆచరిస్తున్న భక్తులు

బాధ్యత గల పౌరులుగా మలిచేది ఎన్‌సీసీ: మంత్రి

డైరెక్టరేట్ అధికారికి జ్ఞాపిక అందజేస్తున్న మంత్రి దుర్గేష్

రాజానగరం, న్యూస్‌టుడే: యువతను క్రమశిక్షణ, బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర ఉన్నతమైందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజానగరం మండలం దివాన్‌చెరువులోని శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో నిర్వహిస్తున్న ఎన్‌సీసీ ప్రత్యేక జాతీయ సమైక్యత శిబిరంలో మంత్రి సోమవారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడారు. విభిన్నజాతులు, మతాలు, భాషలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానాలు, సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం భారతదేశమన్నారు. విద్యార్థి దశ నుంచే జాతీయ సమైక్యతను పెంపొందించుకుని సోదరభావంతో మెలిగేందుకు ఎన్‌సీసీ దోహదం చేస్తుందన్నారు. తొలుత ఎన్‌సీసీ క్యాడెట్ల నుంచి మంత్రి దుర్గేష్ గౌరవ వందనం స్వీకరించారు. ప్రతిభ కనబరిచిన ఎన్‌సీసీ డైరెక్టరేట్ అధికారులకు అవార్డు అందజేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గ్రూప్ కమాండర్ కల్నల్ ఆర్ఎం అగర్వాల్, డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ సుబేదార్ మేజర్ మణిదీప్, క్యాంప్ సూపర్వైజర్ శేషేంద్ర పాల్గొన్నారు.

క్యాడెట్ల సాంస్కృతిక ప్రదర్శన

మురుగులో రాకపోకలెలా ?

స్థానిక రామపాదాల రేవు సమీపంలోని ఓ ఇంటి నుంచి రెండేళ్లుగా మరుగుదొడ్డి నీరు రహదారిపైకి వచ్చి చేరుతుంది. రామపాదాల రేవులో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు, భవానీలు, అయ్యప్ప మాలధారులు మురుగు తొక్కుకుంటూ వెళ్లాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇంటి నుంచి వచ్చే నీరు నేరుగా రామపాదాలరేవుకు వెళ్లే మెట్లమార్గం ద్వారా గోదావరిలోకి చేరి అపవిత్రమవుతుందని భక్తులు వాపోతున్నారు. పలుమార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో స్థానికులు పీజీఆర్ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

- న్యూస్‌టుడే, ధవళేశ్వరం

చెత్తేసేది వాళ్లే.. తరలించేది నీళ్లే..

కడియం మండలంలో వేమగిరి గ్రామం త్రిశంకుస్వర్గంలో ఉంది. రాజమహేంద్రవరం నగరంలో విలీనంతో ఆ పంచాయతీకి స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. విలీన ప్రక్రియ సజావుగా జరగలేదని మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో ఈ పంచాయతీకి పాలకులు లేక ఇష్టారీతిగా సాగుతోంది. ఎక్కడ చెత్త అక్కడే దర్శనమిస్తూ ఉంటుంది. ఇటీవల కాలువలోకి వ్యర్థాలను నెట్టేయడం పరిపాటిగా మారిందని స్థానికులు వాపోతున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులకు పలు మార్లు విన్నవించినా ఫలితం లేదని గ్రామస్థులు పెదవి విరుస్తున్నారు.

- న్యూస్‌టుడే, కడియం

ఆచరణ ఏదీ.. ఎక్కడ?

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రతి మూడో శనివారం స్వచ్ఛతా హీ సేవా ర్యాలీలు చేపడుతోంది. కానీ ఆచరణలో ప్లాస్టిక్ నివారణ వెక్కిరిస్తోంది. కడియంలోని ఓ మద్యం దుకాణం వద్ద ఒక్కరోజులో పేరుకున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఇందుకు నిదర్శనంగా మారాయి. దీనిపై ఎంపీడీవో రమేష్‌ని వివరణ కోరగా పంచాయతీల పరిధిలో ప్లాస్టిక్ నివారణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడంతో పాటు కలిగే అనర్థాలను వివరిస్తామని తెలిపారు. - న్యూస్‌టుడే, కడియం

తగ్గిన జీఎస్టీపై విస్తృత ప్రచారం

బిక్కవోలులో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్న ఎంపీడీవో శ్రీనివాస్

రాజానగరం, అనపర్తి గ్రామీణం, బిక్కవోలు: ఇంటింటికీ జీఎస్టీ ఫలాలు కార్యక్రమంలో భాగంగా రాజానగరంలో డీలర్ మెట్లబజార్ శాఖ రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్ బీఎస్ఎన్ సాయి ఈశ్వర్ రావ్, ఇన్‌స్పెక్టర్ ఎస్.నాగేంద్రప్రసాద్ గ్రామస్థులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జీఎస్టీ 2.0తో కలిగే ప్రయోజనాలను వివరించారు. రాజానగరం వర్తకసంఘం ఉపాధ్యక్షుడు లంక శ్రీను, ఐదో వార్డు సభ్యుడు వై.నాగేశ్వరరావు పాల్గొన్నారు. ● వర్తకులు జీఎస్టీ 2.0 ప్రకారం తగ్గిన ధరలకే వస్తువులను వినియోగదారులకు అందించాలని అనపర్తి ఇన్‌ఛార్జి ఎంపీడీవో శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అనపర్తి సచివాలయం1 పరిధిలో పంచాయతీ, సచివాలయ సిబ్బందితో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ● బిక్కవోలు మండల పరిషత్ ఆధ్వర్యంలో ఎంపీడీవో శ్రీనివాస్, సూపరింటెండెంట్ ప్రసాద్ తదితరులు మండలంలోని అన్ని గ్రామాల్లో జీఎస్టీ తగ్గుదల వల్ల వివిధ రంగాల్లో ప్రజలకు ఏవిధంగా మేలు జరుగుతుందో వివరించారు.

కాలువలు నిర్మించండి సారూ..

బుచ్చయ్యనగర్‌లో రోడ్లపైకి చేరిన మురుగు

మోరంపూడి, న్యూస్‌టుడే: పిడింగొయ్యి పంచాయతీ బుచ్చయ్యనగర్ రాక్ చర్చ్ సమీపంలో కెంగం పైడియ్య ఇంటి నుంచి వస్త్రలత నగర్ పార్కు వరకు రెండువైపులా డ్రెయినేజీ వ్యవస్థ లేదు. మూడు వీధులకు పైగా మురుగు కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాడకపు నీరు రోడ్ల పైనే ప్రవహిస్తుందని స్థానికులు వాపోతున్నారు. నివాస ప్రాంతంలోనే మురుగునీరు నిల్వ ఉండి దోమలు విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు మార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోతున్నారు.

విషజ్వరాలు వస్తున్నాయి..

మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగిపోయి, సీజనల్ జ్వరాలు వస్తున్నాయి. వర్షాలు పడటంతో నీరు నిల్వ శాతం ఎక్కువగా ఉంటుంది. నీటిని మళ్లించే మార్గం లేక ఇంటి ప్రక్కనే ఉండిపోతుంది. - కెంగం పైడియ్య

ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం

వీధుల్లో మురుగు పారుదలకు అనుసంధానం చేసేందుకు, కాలువల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే నిర్మాణ పనులను చేపడతాం.

- దాసరి సూర్యనారాయణ, పిడింగొయ్యి పంచాయతీ కార్యదర్శి

ఓజీ విజయంతో జనసైనికుల సంబరాలు

కేక్ తినిపించుకుంటున్న జనసైనికులు

రాజానగరం, న్యూస్‌టుడే: ఓజీ సినిమా విజయవంతం అయిన సందర్భంగా ఉపముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం, భారీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని రాజానగరంలో సోమవారం జనసైనికులు నిర్వహించారు. భారతదేశం మొత్తం మీద ఒక్కరోజులో రూ. 154 కోట్లు వసూలు చేసిన సినిమా ఓజీ అని జనసేనపార్టీ సీనియర్ నాయకుడు అడపా శ్రీనివాస్ అన్నారు. ఉభయగోదావరి జిల్లాలో ఒక్కరోజులో రూ. 8.24 కోట్లు వసూలు చేసిందన్నారు. కార్యక్రమంలో పిడుగు సురేష్, మోది సత్తిబాబు, గైట్ ప్రసాద్, గొంతిన సూరిబాబు, ఆచంట రాజా, టి.దొర పాల్గొన్నారు.

పేపరు నోటీసు

రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెం.1408/1999, 01-09-1999 పత్రం పోయినట్లు నోటీసు

రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం, రథం వీధి కాపురస్తులు యడ్ల లేటు శ్రీనివాసరావు గారి భార్య యడ్ల మహాలక్ష్మి వారు ఇచ్చిన వివరణ ప్రకారం ఇందుమూలంగా తెలియజేయునదేమనగా,

యడ్ల మహాలక్ష్మి భర్త గారైన యడ్ల లేటు శ్రీనివాసరావు గారి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెం. 596/1998, 1408/1999, 01-09-1999 మరియు 1406/1999 SRO Kadiyam, తన ఇంటి నుండి ప్రధాన రహదారికి జిరాక్స్ తీసుకోవడానికిప్రయాణిస్తుండగా పోయిందని ఆయన తెలియజేస్తున్నారు. ఆ పత్రాన్ని కనుగొనడానికిఅనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, వారు దానిని తిరిగి పొందలేకపోయారు మరియు భవిష్యత్తులో అది కనుగొనబడటం అసంభవమని భావించినారు.

ఏదైనా సంస్థ లేదా వ్యక్తి షెడ్యూల్ ఆస్తిపై రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నం.596/1998, 1408/1999, 01-09-1999 మరియు 1406/1999 SRO, Kadiyam, పై ఏదైనా హక్కు, టైటిల్, ఆసక్తి లేదా అభ్యంతరాన్ని క్లెయిమ్ చేసిన సందర్భంలో వారు ఈ ప్రచురణ తేదీ నుండి 15 రోజులలోపు క్రింద పేర్కొన్న చిరునామాకు మద్దతు ఇచ్చే డాక్యుమెంటరీ ఆధారాలతో పాటు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఇందుమూలముగా అభ్యర్థించబడుతున్నారు.

షెడ్యూల్: రాజమహేంద్రవరం రూరల్, ధవళేశ్వరం, మెయిన్‌రోడ్డు, ఆర్.ఎస్.నెం.94, డోర్ నెం. 13-84=3-49, 155-56 చ॥మీ॥లలో గల యడ్ల కాంప్లెక్స్ మేడ భవంతి.

తూర్పు: రోడ్డు; దక్షిణం: ఎమ్.డి.బేగ్ డాబా; పడమర: రోడ్డు; ఉత్తరం: దారాపు శ్రీలక్ష్మి మల్లేశ్వరి ఇల్లు.

పుట్రేవు రంగసాయిమిత్ర
న్యాయవాది, శేషయ్యమెట్ట, ఫైర్ ఆఫీసు ప్రక్కన రాజమండ్రి, సెల్: 98497 13454

జీఎస్ఎల్‌లో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్

నర్సింగ్ విద్యార్థినికి హిమోగ్లోబిన్ పరీక్ష చేస్తున్న వైద్య సిబ్బంది

రాజానగరం, రంగంపేట, న్యూస్‌టుడే: జీఎస్ఎల్ వైద్య కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ డా. సుశాంత్ మిశ్రా అధ్యక్షతన సోమవారం స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. పి. కోమల మాట్లాడుతూ మహిళలు, పిల్లలు, యవ్వనదశలో ఉన్నవారి ప్రత్యేక ఆరోగ్య అవసరాలను గుర్తించి తగిన వైద్య సదుపాయాలు కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్ ఆవశ్యకత గురించి జిల్లా ప్రోగ్రాం అధికారి డా. హరిశ్చంద్ర ప్రసాద్ వివరించారు. జీఎస్ఎల్ నర్సింగ్ కళాశాలలో సైతం ఈ కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. బయో కెమిస్ట్రీ విభాగాధిపతి డా. యు. విజయలక్ష్మి, పల్మనాలజిస్ట్ డా. సోమనాథ్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డా. గీత, రాజానగరం పీహెచ్‌సీ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ● రంగంపేట మండలంలోని జి. దొంతమూరులో 206మందికి, రంగంపేటలో 163మందికి వైద్య పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కూటమి నాయకులు గిరిజాల సత్తిబాబు, వి.వి.వి. మాణిక్యం, బదిరెడ్డి దుర్గారావు, యలమాటి రాంబాబు, గారపాటి రాంబాబు, దుబాసి వరప్రసాద్ పాల్గొన్నారు.

కొరియర్ దుకాణంలో చోరీ

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: మోరంపూడి కెనరా బ్యాంకు ఎదురుగా ఉన్న కొరియర్ దుకాణంలో జరిగిన చోరీపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం కొరియర్ సర్వీసులో టీం లీడర్‌గా పనిచేస్తున్న సుంకర సాయిశ్రీనివాస్ సోమవారం ఉదయం 5.50కి రోజు మాదిరిగానే డెలివరీ బాయ్‌తో కలిసి దుకాణానికి వెళ్లారు. దుకాణం షట్టర్ తాళాలు పగలకొట్టి ఉండడాన్ని గమనించి లోపలకి వెళ్లి చూశారు. దుకాణంలో ఉంచిన రూ1.12 లక్షల నగదు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్‌ఫోన్‌లు చోరీకి గురైనట్లు గమనించి సీసీ ఫుటేజీ పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా కొరియర్ సర్వీసులో పనిచేసే తడివాడ మణికంఠ మోహానికి మాస్క్ ధరించి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. కొరియర్ దుకాణం నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

సీతానగరం(కోరుకొండ): సీతానగరం మండలం మునికూడలి గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మురాల అనిల్ దేవ(25) సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి లక్ష్మి జీవనోపాధి కోసం కువైట్‌లో ఉంటోంది. చిన్నప్పటి నుంచి అనిల్ దేవ నానమ్మ నూకతల్లి సుభద్రమ్మ ఇంట్లోనే ఉంటున్నాడు. నాన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.ఐ డి.రాంకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాగంపల్లి గ్రామంలో మరొకరు..

సీతానగరం(కోరుకొండ): సీతానగరం మండలం నాగంపల్లి గ్రామంలో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగంపల్లి గ్రామానికి చెందిన గుడాల ప్రసన్నకుమార్(38) సోమవారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడ్డాడని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్‌సీ శ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(c) eenadu

కొవ్వూరు

● కొవ్వూరు ● నిడదవోలు ● గోపాలపురం

సేవలు సద్వినియోగం చేసుకోవాలి

చాగల్లు: సొసైటీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కోరారు. మండలంలోని ఊనగట్ల సొసైటీ సర్వసభ్య సమావేశం బొల్లిన శివనాగేంద్ర అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. సంఘ వార్షిక నివేదికను కార్యదర్శి కె.శ్రీనివాసరావు వివరించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నిడదవోలుకు చెందిన రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ కంటి ఆసుపత్రి, సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించి సుమారు 500 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 20 మందికి శస్త్రచికిత్స అవసరాన్ని గుర్తించారు. 100 మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా కుంతీదేవి ఉత్సవాలు

గోపాలపురం, న్యూస్‌టుడే: మండలంలోని వాదాలకుంటలో కుంతీదేవి ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన ఉత్సవాలు సోమవారం కుంతి, నందీశ్వరుడి ఊరేగింపుతో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది.

కుంతి, నందీశ్వరుడిని ఊరేగిస్తున్న గ్రామస్థులు

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కొవ్వూరు: 80085 74497, నిడదవోలు: 80085 74501, గోపాలపురం: 91212 29084

ఉ॥ 10 - మ॥ 1

వ్యర్థాల తొలగింపు..

తాళ్లపూడి: మండలంలోని అన్నదేవరపేటలోని రామాలయం వద్ద డ్రెయిన్ వ్యర్థాలతో నిండిపోయి మురుగు పారడం లేదు. దుర్వాసన వస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఈ సమస్య పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసు దృష్టికి తీసుకెళ్లగా స్పందించి కాలువ శుభ్రం చేయించారు.

స్పందనకు పందనం

శుభ్రం చేయరూ..

సమస్య: కుకునూరులోని శాఖా గ్రంథాలయానికి వెళ్లే మార్గం గడ్డి, ఇతర పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారింది. రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

–స్థానికుడు, తాళ్లపూడి

సమాధానం: పరిశీలించి శుభ్రం చేయిస్తాం. – వీరన్న, పంచాయతీ కార్యదర్శి

- న్యూస్‌టుడే, తాళ్లపూడి

వసతి కల్పిస్తూ.. ఆకలి తీరుస్తూ..

● విజయవాడ వెళ్తున్న భవానీ మాలధారులకు సేవలు

న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం

కాలినడకన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళుతున్న భవానీ మాలధారుల ఆకలి తీర్చి విశ్రాంతికి సహకరిస్తున్నారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి, పరిసర జిల్లాల నుంచి వెళ్లే భక్తులకు కొవ్వూరు గామన్ వంతెన టోల్‌ప్లాజా వద్ద పాత్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవలందిస్తున్నారు. టోల్‌ప్లాజా మేనేజరు రాజీవ్ జాదోన్ పర్యవేక్షణలో మధ్యాహ్నం భోజన సదుపాయం, కొద్దిసేపు విశ్రమించేందుకు వసతి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. పాలు, అల్పాహారం, బిస్కట్లు వంటివి కూడా అందిస్తున్నారు. ఫౌండేషన్ ద్వారా మూడేళ్లుగా భవానీ భక్తులకు సేవలందిస్తున్నామని ఆయన తెలిపారు. టోల్ ఐటీ మేనేజరు కె.సతీష్, రవీందర్, దొరబాబు, సిబ్బంది సహకరిస్తున్నారు.

కాపవరం జాతీయ రహదారిపై పండ్లు, అల్పాహారం అందిస్తున్న అమర్ జహబేగ్

టోల్‌ప్లాజా వద్ద భవానీ మాలధారులకు భోజనం వడ్డిస్తున్న పాత్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు

మత సామరస్యానికి ప్రతీకగా..

ఏటా భవానీ మాల ధరించి విజయవాడ నడిచి వెళ్లే భక్తులకు ముస్లిం ప్రముఖులు పండ్లు, తాగునీరు, అల్పాహారం అందించి మతసామరస్యాన్ని చాటుకుంటున్నారు. కాపవరం మాజీ సర్పంచి, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సభ్యురాలు అమర్ జహబేగ్, కొవ్వూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పసీయుల్లాబేగ్ ఏటా కాపవరం మీదుగా వెళ్లే భక్తులకు తోడ్పడుతున్నారు. నవరాత్రుల్లో ఆఖరి నాలుగు రోజుల పాటు భవానీ భక్తులు విజయవాడ వెళుతుంటారని, వారి ఆకలి తీర్చడం దైవత్వంగా తాము భావిస్తామని అమర్ జహబేగ్ తెలిపారు.

మహిళలకు వైద్య పరీక్షలు

గోపాలపురం: స్వస్థ్ నారి సశక్త్ పరివార్ కార్యక్రమంలో భాగంగా జగన్నాథపురం పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం వైద్య శిబిరం నిర్వహించి మహిళలకు పరీక్షలు చేసి మందులు అందజేశారు. అనంతరం పరిసరాల శుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. సర్పంచి ఈర్పిన రామసత్యవతి, హుకుంపేట పీహెచ్‌సీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

నల్లజర్ల: ప్రకాశరావుపాలెం సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సర్పంచి కొత్తూరి జాన్ విక్టర్‌బాబు ప్రారంభించారు. కార్యదర్శి లావణ్య పతి, నల్లజర్ల పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

దేవరపల్లి: ఆర్డీఎస్‌ఎస్ పనుల నిమిత్తం రామన్నపాలెం విద్యుత్తు ఉపకేంద్రంలోని 11 కేవీ రామన్నపాలెం ఫీడరు పరిధిలో మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ తెలిపారు. దుమంతు, నిగురం, కొత్తగూడెం, సుబ్బరాయపురం వాసులు గమనించాలని కోరారు.

అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం

చాగల్లు, కొవ్వూరు పట్టణం: అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, దీనిలో భాగంగా వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వం ఆసరాగా నిలుస్తోందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వీధి వ్యాపారులకు లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వీధి విక్రయదారులకు పీఎం స్వనిధి పథకం ద్వారా రూ.12.25 లక్షల చెక్కులు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ భావన రత్నకుమారి, సూరపనేని చిన్ని, కమిషనర్ జి.సందీప్ తదితరులు పాల్గొన్నారు.

వందేళ్ల కార్యక్రమాలపై త్వరలో సమావేశం..

దేవరపల్లి: దేవరపల్లి సొసైటీ వద్ద మహాజన సభ చైర్‌పర్సన్ ఉప్పులూరి రామారావు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. వచ్చే ఏడాదికి సొసైటీ ఏర్పాటు చేసి వంద ఏళ్లు పూర్తవుతున్నాయి, ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. పి.గోవిందరావు, దుగ్గిన సూర్యచంద్రం, తంగెళ్ల శ్రీను, కవల సీతారత్నం సూర్యకుమారి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

ఉండ్రాజవరం: తాడిపర్రులో సొసైటీ మహాజన సభ చైర్‌పర్సన్ దుర్గా బాలకృష్ణ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఎరువుల విక్రయాలు, రుణాలు, లాభాల గురించి వివరించారు.

భవానీల ఊరేగింపు

నిడదవోలు, న్యూస్‌టుడే: దసరా వేడుకల్లో భాగంగా మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం నిడదవోలు చిన్నకాశీరేవులోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద భవానీల ఊరేగింపు నిర్వహించారు. కలశాలతో చిన్నకాశీరేవు నుంచి ప్రారంభమైన ఊరేగింపు ప్రధాన రహదారి, పోలీస్‌స్టేషన్, ఆర్టీసీ, గణేష్‌చౌక్ కూడలి, గణపతి కూడలి, సంగాయమ్మ ఆలయం, గాంధీబొమ్మ కూడలి మీదుగా సాగింది.

అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యం

నిడదవోలు, న్యూస్‌టుడే: అదృశ్యమైన యువకుడి మృతదేహం సోమవారం గుర్తించినట్లు సమిశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు తెలిపారు. మండలంలోని విజ్జేశ్వరానికి చెందిన కోమలి మహేష్(26) అనే యువకుడు ఈనెల 26న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై ఈనెల 28న అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతని మృతదేహం అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం వద్ద కాలువలో లభించినట్లు ఎస్సై తెలిపారు.

పిచ్చి మొక్కలు తొలగించారు..

దేవరపల్లి: దేవరపల్లిలోని పల్లంట్ల వెళ్లే రహదారిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద విద్యుత్తు నియంత్రికకు అల్లుకున్న పిచ్చి మొక్కలు, పొదలను అధికారులు తొలగించారు. పొదలు అల్లుకోవడంతో మూగజీవాలు, మనుషులు విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశం ఉందని 'ఈనాడు'లో సోమవారం 'ఈ పచ్చదనం...ప్రమాదం సుమీ' శీర్షికన ప్రచురితమైన చిత్రవార్తపై విద్యుత్తుశాఖ ఏఈ సీహెచ్.వెంకట్రావు స్పందించి వాటి తొలగింపునకు చర్యలు తీసుకున్నారు.

ఈనాడు కథనానికి స్పందన

బార్ తొలగించాలని వినతి

కలెక్టర్ కీర్తి చేకూరికి వివరిస్తున్న స్థానికులు

నిడదవోలు, న్యూస్‌టుడే: స్థానిక సుబ్బరాజుపేటలో నివాసాలకు అతి దగ్గరగా ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్‌ను తొలగించాలని కోరుతూ స్థానికులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కీర్తి చేకూరికి వినతిపత్రాన్ని అందించారు. పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తొలగించాలని ఆమె ఎక్సైజ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

మున్సిపల్ కార్మికులపై దాడులు సరికాదు

చాగల్లు, న్యూస్‌టుడే: మున్సిపల్ కార్మికులపై దాడులు సరికాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సుందర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కొవ్వూరు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులు నల్ల రిబ్బన్లు ధరించి, నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సుందర్‌బాబు మాట్లాడుతూ అనంతపురం, గుంటూరు జిల్లాల్లో కార్మికులపై ప్రజా ప్రతినిధులు, అధికారులు దాడులకు పాల్పడ్డారన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి కార్మికులకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు భూపతి రవీంద్రరావు, పి.వాసు, కె.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సరస్వతీ.. నమస్తుభ్యం

దేవరపల్లిలోని పల్లపు వీధి రామాలయం వద్ద..

తాడిపర్రు శాంతినగర్‌లో సామూహిక సరస్వతీ పూజలు

న్యూస్‌టుడే బృందం: శరన్నవరాత్రుల్లో భాగంగా మూలానక్షత్రం పురస్కరించుకుని సోమవారం ఆలయాలు, మండపాలలోని అమ్మవార్లను సరస్వతీ దేవిగా అలంకరించి పూజలు చేశారు. ● నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోటసత్తెమ్మ ఆలయంలో జరిగిన సరస్వతీ పూజల్లో 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి పలకలు, పుస్తకాలు, పెన్నులు అందించారు. 517 మంది భక్తులు కుంకుమపూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, విశాఖ్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిమ్మరాజుపాలెం కోటసత్తెమ్మ, గోవవరం గుబ్బలమ్మ వార్లను మంత్రి దుర్గేష్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ● ఉండ్రాజవరం మండలం తాడిపర్రు శాంతినగర్, ఉండ్రాజవరం, మోర్త, పసలపూడి, సూర్యారావుపాలెంలో సామూహిక సరస్వతీ పూజలు నిర్వహించారు. ● దేవరపల్లి మూడు బొమ్మల సెంటర్‌లోని సౌభాగ్య దుర్గాదేవి ఆలయంలో జరిగిన సరస్వతీ పూజల్లో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

సరస్వతీ దేవిగా తాళ్లపూడి నవదుర్గాదేవి..

అన్నదేవరపేటలో..

వద్దూరులో కనకదుర్గమ్మ

కోటసత్తెమ్మను దర్శించుకున్న శేషారావు

సందడి చేసిన పూర్వ విద్యార్థులు

చాగల్లు, న్యూస్‌టుడే: చాగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో 2008-09వ సంవత్సరం పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సోమవారం సందడిగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఒకరినొకరు పలకరించుకుని, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన గురువులను సన్మానించారు. ఆటల, పాటలతో సందడి చేశారు. ఆత్మీయ విందు ఆరగించారు. లోకేష్, రాజేష్, రాజ్‌కుమార్, చినబాబు, కోటేశ్వరి, భవాని తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 7 అర్జీలు

వినతిపత్రాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో రాణి సుస్మిత

చాగల్లు, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో రాణి సుస్మిత పేర్కొన్నారు. కొవ్వూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి 7 అర్జీలు అందినట్లు ఆర్డీవో రాణి సుస్మిత తెలిపారు. సాగునీటి సౌకర్యం కల్పించాలని, వీధి దీపాలు మరమ్మతులు చేపట్టాలని, తల్లికి వందనం డబ్బులు ఇప్పించాలని, రేషన్ కార్డు, పింఛను ఇప్పించాలని, పరిమితికి మించి ప్రయాణిస్తున్న లోడు లారీలపై చర్యలు చేపట్టాలని, శిథిలావస్థకు చేరిన భవనంలోని ఒక భాగాన్ని శాశ్వత ప్రాతిపదికన అసోసియేషన్ నిర్వహణకు ఇప్పించాలని అర్జీలు అందాయన్నారు. వాటిని పరిశీలించి, పరిష్కరించనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

కత్తెర్లు, కుర్చీల అందజేత

పెరవలి: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండల పరిషత్తు కార్యాలయంలో కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలకు లయన్స్ క్లబ్ మండలశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ సోమవారం కత్తెర్లు, అంగన్‌వాడీ కేంద్రానికి 9 కుర్చీలు అందజేశారు. ఎంపీపీ సీతారామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రాయితీపై దాణా పంపిణీ

పెరవలి: గోదావరి పరీవాహక ప్రాంతంలోని 38 మంది పశుపోషకులకు 50 శాతం రాయితీపై సోమవారం దాణా పంపిణీ చేశారు. ఈ కర్యక్రమంలో పశువైద్యాధికారిణి సల్మా, మాజీ ఎంపీపీ కోటిపల్లి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జగనన్న 2.0 లోగో ఆవిష్కరణ

నల్లజర్ల: నల్లజర్లలోని వైకాపా మండల శాఖ అధ్యక్షుడు వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం నివాసం వద్ద సోమవారం నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి తానేటి వనిత జగనన్న 2.0 లోగో ఆవిష్కరించారు. బంకా అప్పారావు, యజ్జవరపు లక్ష్మి, మునాఫ్, తొమ్మండ్రు రవి, బళ్ల నాని, అచ్యుత వెంకటస్వామి పాల్గొన్నారు.

ఆహార అలవాట్లు, మానసిక ఒత్తిడి వల్లే గుండె సమస్యలు

దేవరపల్లిలో వైద్యుడు సుమంత్, కూటమి నాయకుల ర్యాలీ

దేవరపల్లి, న్యూస్‌టుడే: సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, క్రమబద్ధంగా వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిళ్ల వల్ల అధికంగా గుండె సమస్యలు వస్తున్నాయని సుమంత్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి వైద్య నిపుణులు కె.సుమంత్ అన్నారు. దేవరపల్లిలోని ఆసుపత్రి వద్ద ప్రపంచ హృదయ దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి గుండె సమస్యలపై అవగాహన ర్యాలీ జరిపి, ఆసుపత్రి సిబ్బందికి రూ.5 లక్షల విలువైన బీమా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు మంగారావు, పెన్మత్స సుబ్బరాజు, బళ్ల సూర్యచక్రం, కడియం సూర్యనారాయణ, పీఎంపీలు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పార్టీలకు అతీతంగా పట్టణాభివృద్ధికి కృషి

కౌన్సిల్ సమావేశంలో మంత్రి దుర్గేష్

నిడదవోలు, న్యూస్‌టుడే: పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లంతా పట్టణాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. నిడదవోలు పురపాలక సంఘ సాధారణ సమావేశం ఛైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. మంత్రి పాల్గొని

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి దుర్గేష్, చిత్రంలో ఛైర్మన్ ఆదినారాయణ. పాల్గొన్న కౌన్సిలర్లు

మాట్లాడుతూ పట్టణ ప్రతిష్ఠ ఇనుమడించే విధంగా డైమండ్ వార్షికోత్సవం నిర్వహిద్దామన్నారు. 21వ వార్డు అభివృద్ధికి నిధుల కేటాయంపులో వివక్ష ఎందుకు చూపుతున్నారని, తాము ఇచ్చిన అంశాలను అజెండాలోకి ఎందుకు తీసుకురావడం లేదని కౌన్సిలర్ కామిశెట్టి వెంకట సత్యనారాయణ ప్రశ్నించారు. కొన్ని పనులను అజెండాలోకి తీసువచ్చామని డీఈ వివరణ ఇచ్చారు. పట్టణంలోని అన్ని వార్డుల సమగ్రాభివృద్ధికి ప్రాధాన్య క్రమంలో నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

నోటీసులు ఇవ్వకుండా దుకాణాల తొలగింపు..

సంతమార్కెట్లో బీఫ్ విక్రయించే దుకాణాలను తొలగించడం వల్ల ఆయా వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముందస్తు నోటీసు ఇవ్వకుండా, కనీసం ఆ వార్డు కౌన్సిలర్‌కైనా చెప్పకుండా వాటిని తొలగించారని వైస్ ఛైర్మన్ యలగడ బాలరాజు, కౌన్సిలర్ దాకే అనిల్‌కుమార్ అన్నారు. అక్కడ జంతు కళేబరాలతో కూడిన వ్యర్థాలు పోగుపడి దుర్వాసన వస్తోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో వాటిని తొలగించామని ఛైర్మన్ తెలిపారు. పోలీస్‌స్టేషన్, రోటరీ ఆడిటోరియం వైపు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అనిల్‌కుమార్ కోరారు. పనులు పూర్తయిన తర్వాత నిధుల లభ్యతను బట్టి దీపాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని డీఈ తెలిపారు. కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమ పథకాల వివరాలను సచివాలయ సిబ్బంది కనీసం కౌన్సిలర్లకు కూడా చెప్పడం లేదన్నారు. దీనిపై మంత్రి స్పందిసూ కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బందికి కలిపి సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ కృష్ణవేణికి సూచించారు. వైస్‌ఛైర్మన్ షేక్ వజీరుద్దీన్, ఏఈ హేమంత్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ డి.దావీదురాజు తదితరులు మాట్లాడారు.

చిరు వ్యాపారులకు రుణాలు

నిడదవోలు: లోక్ కళ్యాణ్ మేళా ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చిరు వ్యాపారుల అభివృద్ధికి బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దుర్గేష్ తెలిపారు. స్థానిక పురపాలక సంఘ కౌన్సిల్ హాల్‌లో సోమవారం వీధి విక్రయదారులకు లోక్ కళ్యాణ్ మేళా నిర్వహించారు. స్వయం సహాయక సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, కమిషనర్ కృష్ణవేణి, మెప్మా పీడీ టి.కనకరాజు, వైస్ ఛైర్మన్లు షేక్ వజీరుద్దీన్, యలగడ బాలరాజు, ప్రతిపక్ష నాయకుడు కామిశెట్టి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు అక్షరాస్యులు కావాలి..

ప్రతి ఒక్కరు అక్షరాస్యులు కావాలని మంత్రి దుర్గేష్ అన్నారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో సాధన పత్రాలు పుస్తకాన్ని సోమవారం పురపాలక సంఘ కార్యాలయంలో ఆవిష్కరించారు. పట్టణంలో 4 వేల మంది నిరక్షరాస్యులను గుర్తించినట్లు కమిషన్ కృష్ణవేణి తెలిపారు.

శ్రద్ధాంజలి

మా ఇంటి దీపం,
ఆప్యాయతానురాగాలు
మాకు పంచి ఇచ్చి
మా అందరి హృదయాలలో
చెరగని ముద్రవేసిన
శ్రీమతి కాకర్ల పద్మజ గారి
మరణం మా కుటుంబానికి
తీరనిలోటు.
వారి పవిత్ర ఆత్మకు
శాంతి కలగాలని
భగవంతుని ప్రార్థిస్తూ..

భర్త : కాకర్ల శేషగిరిరావు, Ex. ఉప సర్పంచ్

శ్రీమతి కాకర్ల పద్మజ గారు Ex. సర్పంచ్, ముసుళ్ళగుంట

జననం : 06.08.1960, నిర్యాణం : 21-09-2025

కుమారుడు : కాకర్ల ప్రఫుల్ కుమార్ కోడలు : సాయి చంద్రజ్యోతి

కుమార్తెలు : కోనేరు గీతాలక్ష్మి, ముళ్ళపూడి సంగీత, పాకలపాటి మాధవి అల్లుళ్ళు : వెంకట కృష్ణారావు, రాంబాబు, బాల సత్యసాయి

తండ్రి : పరిమి సుబ్బారావు తల్లి : సత్యవతి

మనుమలు, మనుమరాండ్రు: గగన్ దినేష్, సంజన, అశ్విని - గోపి, భరత్, శ్రావణి - సుమేంద్ర, తేజ, వేణు నిరంజన్, కుశాల్ కుమార్ ముని మనుమడు : జ్యోతిరాధిత్య

సోదరులు : పరిమి వాసుదేవరావు - రాణి, పరిమి కృష్ణకుమార్ - సాయిదేవి, పరిమి రామచంద్రరావు - అరుణకుమారి, పరిమి సేతు మాధవరావు - హేమంత్ పద్మావతి

పెద్దకార్యం : ది.01.10.2025 బుధవారం ముసుళ్ళగుంట గ్రామంలో మా స్వగృహం నందు జరుపబడును. కావున తెలియపర్చడమైనది. సెల్ : 9490110695, 99482 33959

పదవీ విరమణ శుభాకాంక్షలు

విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ది.30-09-2025 మంగళవారం పదవీ విరమణ చేయుచున్న శ్రీ మొహిద్దీన్ షరీఫ్ గారికి మా హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు.

శ్రీ షేక్ మొహిదీన్ షరీఫ్ గారు, పంచాయతీ కార్యదర్శి, బంధపురం

భార్య: షేక్ హాజీ బున్నీసా

కుమారుడు: షేక్ రెహ్మాన్ షరీఫ్

కుమార్తె: M.D.షబానా అల్లుడు: M.D.అష్ఫాక్

మనుమడు: M.D.ఆహిల్ దౌలా మనుమరాలు: M.D.సాదియు అక్తర్

సన్మానం: ది.03/10/2025 ఉదయం 11 గం॥లకు దేవరపల్లి, MPDO ఆఫీసు వద్ద

అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయండి

చాగల్లు, న్యూస్‌టుడే: పుష్కరాల నేపథ్యంలో భక్తులకు సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు. ఛైర్‌పర్సన్ భావన రత్నకుమారి అధ్యక్షతన సోమవారం జరిగిన కొవ్వూరు పురపాల సాధారణ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 35 కిలోమీటర్ల మేర ఏటిగట్టు, పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. కౌన్సిలర్ కోడూరి శివరామకృష్ణ మాట్లాడుతూ ఈ పుష్కరాలకైనా కొవ్వూరు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కౌన్సిలర్ సూరపనేని చిన్ని మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణకు సంబంధించి స్థానిక సంఘా, సేవా సంస్థలు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, అభివృద్ధిపై అందరి సూచనలు, సలహాలు స్వీకరించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమావేశం తేదీ త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. అనంతరం పట్టణంలో అభివృద్ధి పనులపై చర్చించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జి.సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, వేదికపై ఛైర్‌పర్సన్ రత్నకుమారి. పాల్గొన్న సభ్యులు

(c) eenadu

వీణాపాణీ.. విద్యావాణి!

నూజివీడులోని సరస్వతి ఆలయం సోమవారం కిటకిటలాడింది. చదువుల తల్లి చెంత చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు బారులు తీరారు. మూల నక్షత్రం కావడంతో వేకువజామున అమ్మవారికి పంచద్రవ్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. వేలాది మంది భక్తులు తరలి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. **- న్యూస్‌టుడే, నూజివీడు రూరల్**

పండగల వేళ ప్రత్యేక రైళ్లు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: పండగల వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి అనకాపల్లికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ ఎం.మండ్రూపాకర్ తెలిపారు. సికింద్రాబాద్- అనకాపల్లి(07059) మధ్య అక్టోబరు 6, 13, 20, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. అనకాపల్లి- సికింద్రాబాద్(07060) నడుమ సెప్టెంబరు 30, అక్టోబరు 7, 14, 21, 28 తేదీల్లో రాకపోకలు సాగిస్తాయన్నారు. మార్గం మధ్యలోని చర్లపల్లి, పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, కృష్ణా కెనాల్, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలిలో రైళ్లు నిలుస్తాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈనాడు ఏలూరు

మంగళవారం సెప్టెంబరు 30, 2025

1న ఉద్యోగులకు వైద్య పరీక్షలు

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: 'స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్' కింద అక్టోబరు 1న కలెక్టరేట్‌లో ఉద్యోగినులు, వారి కుటుంబంలోని మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో వైద్య శిబిరాల నిర్వహణపై వైద్యాధికారులతో సోమవారం సమావేశమై మాట్లాడారు. జిల్లాలో ఈ నెల 17 నుంచి మహిళలకు వైద్య పరీక్షలు చేస్తున్నట్లు ఆమె చెప్పారు.

ఉత్సాహంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

ఏలూరు నగరం, న్యూస్‌టుడే: స్థానిక ఇండోర్ క్రీడా మైదానంలో అంతర్ జిల్లాల అండర్-14 బాలికల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు సోమవారం ఉత్సాహంగా సాగాయి. స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు వంద మందికి పైగా బాలికలు తరలివచ్చారు.

వారు కొల్లగొట్టారు.. వీరు కొలతలేశారు!

- నివేదిక ఇచ్చి.. నిస్తేజంగా ఉండిపోయిన గనులశాఖ
- రూ.3.10 కోట్ల అపరాధ రుసుం వసూలుకు మీనమేషాలు

ఈనాడు-ఏలూరు

ప్రకృతి సంపదను దోచుకున్న వారి పట్ల మెతక వైఖరేనా? సార్వజనీనమైన త్వరగా బాధ్యులపై చర్యలకు ఎందుకీ తాత్సారం?.. అన్న ప్రశ్నలకు భూగర్భ గనులశాఖ నుంచి సమాధానం లేదు. ప్రభుత్వ భూముల్లో సహజవనరుల్ని కొల్లగొట్టిన వారి పీచమణచటంలో ప్రణాళికాబద్ధంగా పనిచేయటం లేదనే విమర్శలున్నాయి. దీనికి నిదర్శనం తోటపల్లి అక్రమ గ్రావెల్ వ్యవహారమే.

ఆగిరిపల్లి మండలం తోటపల్లిలోని ప్రభుత్వ భూముల్లో వైకాపా హయాంలో 55,923 క్యూబిక్ మీటర్ల ఎర్రమట్టి తవ్వి తరలించుకుపోయినట్లు విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ ఖజానాకు రూ.3.10 కోట్లు నష్టం వాటిల్లిందని గనులశాఖ లోకాయుక్తకు నివేదించింది. దీనికి బాధ్యులైన వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి అపరాధ రుసుములు రాబట్టాలని సిఫార్సు చేసి తమ పని అయిపోయిందని మిన్నకుండిపోయింది. సంవత్సరాలు గడిచిపోతున్నా ఈ నివేదికకు అతీగతీ లేదు. గత నెలలో జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో జిల్లా మంత్రి పార్థసారథి తన నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలకు బాధ్యులైన వారికి పెనాల్టీ విధించి ఎందుకు వసూలు చేయటం లేదని ప్రశ్నించటంతో ఇది వెలుగులోకి వచ్చింది. దీనికి అధికారుల నుంచి సమాధానం కరవైంది. ఇప్పటికే ఆ దస్త్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేలా ఉంది. ఆంజనేయులు అనే వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేయగా స్పందించిన విచారణ నివేదిక కోరటంతో గనులశాఖ విచారణ జరిపి అక్రమాలను నిర్ధారించిన సంగతి తెలిసిందే.

సిఫార్సులకే పరిమితమా?

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుతం చర్యలు తీసుకోవటానికి అధికారులకు ఎలాంటి ఇబ్బందులున్నాయో.. అయినా చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయో గనులశాఖ ఉన్నతాధికారులకే ఎరుక. అక్రమ తవ్వకాలపై సీనరేజ్ తదితర ఫీజులు విధిస్తే మొత్తంగా రూ.3.10 కోట్లు వస్తుంది. ఆ మొత్తాన్ని ఆర్ఆర్ యాక్ట్ ద్వారా వసూలు చేయాలని గనులశాఖ డైరెక్టర్, లోకాయుక్త, నూజివీడు సబ్‌కలెక్టరుకు నివేదించామని జిల్లా ఉపసంచాలకులు పాపారావు తెలిపారు. లోకాయుక్త తుదగా ఏ నిర్ణయం తీసుకుంటుందో చూసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

★ జంగారెడ్డిగూడెం నుంచి వృద్ధురాలైన ఫాతిమా ఓ వాహనంలో వచ్చి ఆలయ జంట గోపురాల వద్ద దిగారు. అక్కడి నుంచి నడవలేని పరిస్థితి. సెక్యూరిటీ సిబ్బందిని వీల్‌ఛైర్ అడిగితే [illegible] అందుబాటులో ఉండదన్నారు. దీంతో [illegible] బంధువుల్లో ఒకరు వెళ్లి తెచ్చారు.

★ విశాఖ నుంచి పార్వతి అనే దివ్యాంగురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చారు. ముందుగా సెక్యూరిటీ కార్యాలయం వద్ద బ్యాటరీ కారు ఎక్కి తూర్పు రాజగోపురం వద్ద దిగారు. అక్కడ చక్రాల కుర్చీలు లేకపోవడంతో అక్కడి స్టాండ్ ఆధారంగా కుటుంబ సభ్యులు ఆలయంలోకి తీసుకెళ్లారు.

నడవలేం.. కరుణించు స్వామీ!

అందుబాటులో లేని చక్రాల కుర్చీలు

మరమ్మతులకు గురై మూలకు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రానికి వచ్చే భక్తుల్లో నడవలేని వారిని, దివ్యాంగులను ఆలయంలోకి తీసుకెళ్లే విషయంలో సిబ్బంది శ్రద్ధ చూపడం లేదు. చక్రాల కుర్చీలు అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. వీరి కోసం జంట గోపురాల వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వద్ద నుంచి ఆలయ తూర్పు రాజగోపురం వరకు దేవస్థానం బ్యాటరీ కార్లు నడుపుతోంది. అక్కడ నుంచి ఆలయంలోకి తీసుకెళ్లేందుకు చక్రాల కుర్చీలు ఉండటం లేదు. బంధువులు మళ్లీ వెనక్కి సెక్యూరిటీ ఆఫీసు వద్దకు వెళ్లి చెట్టు కింద ఉన్న చక్రాల కుర్చీలు తెచ్చుకోవాల్సి వస్తోంది. సమస్య పరిష్కరిస్తామని ఆలయ ఈవో మూర్తి వెల్లడించారు.

భద్రత.. భరోసా కల్పిస్తాం!

- ఎల్‌హెచ్‌ఎంఎస్ వినియోగించుకోండి
- వాట్సాప్ సందేశానికి స్పందిస్తాం
- 'న్యూస్‌టుడే'తో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: 'ప్రజలకు భద్రత.. భరోసా కల్పించడమే పోలీసు వ్యవస్థ లక్ష్యం. వివిధ రకాల నేరాలు, చోరీ కేసుల్లో నిందితులను తొందరగా పట్టుకుంటున్నాం. నేరస్థులు ఎక్కడున్నా పట్టుకుంటాం. అత్యాధునిక సాంకేతిక సాధనాలతో.. వారి ఆటలకు అడ్డుకట్ట వేస్తాం. ప్రజలు సైతం పోలీసులకు సహకరించాలి' అని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఉద్ఘాటించారు. జిల్లాలో తాజాగా వరుస చోరీలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. 'న్యూస్‌టుడే' ముఖాముఖిలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు.

అనేక ముఠాలను పట్టుకున్నాం.. ఎంతటి కరుడుగట్టిన నేరస్థులైనా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా.. వారిని జైలుకు పంపడం ఖాయం. జిల్లాలో 10 రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్న పేరుమోసిన అంతర రాష్ట్ర గ్యాంగ్‌లను పట్టుకున్నాం. కేరళకు చెందిన దొంగలను హైవే డెకాయిట్ కేసుల్లో అరెస్టు చేసి.. వారి వద్ద బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నాం. పేరుమోసిన స్టూవర్ట్‌పురం దొంగల ముఠాను ఇటీవలే పట్టుకున్నాం. గోవులను తరలిస్తున్న హరియాణా గ్యాంగ్, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా నేరస్థులకు అరదండాలు చేశాం.

పూర్తిగా ఉచితం.. పోలీసు వ్యవస్థ లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టమ్(ఎల్‌హెచ్‌ఎంఎస్)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి ప్రజల నుంచి స్పందన లేదు. ఒకరిద్దరు మినహా ఎవరూ వినియోగించుకోవడం లేదు. వారిలో మార్పు వచ్చే వరకు [illegible]. ఊళ్లకెళ్లేప్పుడు పోలీసులకు సమాచారమిస్తే సిబ్బంది ఇంటికి చేరుకొని.. అత్యాధునిక కెమెరాలు అమరుస్తారు. ఈ సేవలు పూర్తిగా ఉచితం. ప్రస్తుతం జిల్లాకు 100 అత్యాధునిక సీసీ కెమెరాలు వచ్చాయి. ప్రస్తుతం వినియోగిస్తున్న నిఘా నేత్రాలకు కొత్తవి అండగా నిలుస్తాయి.

రాకపోయినా ఫర్వాలేదు.. పోలీసుస్టేషన్‌కు వెళ్లడం.. సమాచారమివ్వడాన్ని పెద్ద పనిగా ప్రజలు భావిస్తున్నారు. స్టేషన్‌కు రాకపోయినా పర్వాలేదు. వాట్సాప్ నంబరు 95503 51100కు సంక్షిప్త సందేశం పంపినా.. పోలీసు కంట్రోల్ రూమ్ 112కు ఫోను చేసి లొకేషన్ షేర్ చేసినా తక్షణం స్పందిస్తాం.

ఆ పనిలోనే ఉన్నాం.. ఉమ్మడి జిల్లాలో చోరీలకు పాల్పడే దొంగలు ఏయే రాష్ట్రాల నుంచి వస్తున్నారు.. వారి కదలికలు.. నేరాల తీరు తదితరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. వేర్వేరు ప్రాంతాల నేరస్థులు చోరీలు చేసే తీరులో వ్యత్యాసం ఉంటుంది. దాన్ని బట్టి వారెక్కడి వారన్నది అర్థమవుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులు, రైల్వేస్టేషన్లు, ముఖ్య కూడళ్లలో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పాత నేరస్థులను ఆ కెమెరాలు పసిగడతాయి. తాజా దోపిడీ ముఠాల్లోని అనుమానితుల చిత్రాలు పోలీసు స్టేషన్లకు పంపాం. ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.

అట్టహాసంగా ప్రమాణ స్వీకారం

అభయాంజనేయస్వామి ఆలయ పాలకమండలి

అన్నవరం(పెదపాడు), న్యూస్‌టుడే: అన్నవరం అభయాంజనేయ స్వామి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై పాలకమండలి ఛైర్మన్ వేమూరి శ్రీనివాసరావు, 11 మంది సభ్యులతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రమాణం చేయించారు. చింతమనేని మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి స్వామివారిని దర్శించుకుని పాలకమండలి సభ్యులను అభినందించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు, ఏలూరు ఏఎంసీల ఛైర్మన్లు గారపాటి రామసీత, మామిళ్లపల్లి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

రఘునాథస్వామి దేవస్థానం కమిటీ ఛైర్‌పర్సన్‌గా నీలిమ

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: గొల్లపల్లిలోని రఘునాథస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం వైభవంగా సాగింది. ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. కమిటీ సభ్యులతో మంత్రి సమక్షంలో వేదపండితులు తనిఖీదారు అనూరాధ ప్రమాణస్వీకారం చేయించారు. ఛైర్‌పర్సన్‌గా వరుకు నీలిమ, సభ్యులుగా దొండపాటి నాగరాజు, గోగినేని వాణి, తల్లాగంటి బాల వెంకటరమణ, బండారు లక్ష్మీ, కొలుసు మాధవి, బచ్చు నరసింహారావు, బొగా శ్రీనివాసరావు, నక్కా శ్రీనివాసరావు, గండికోట రామకృష్ణ, గోగినేని విజయగోపాలేని నియమించారు. ఆలయ ఈవో ఎన్.సతీశ్ కుమార్, మాజీ సర్పంచి పొట్లూరి సత్యనారాయణ, తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రైతేరాజు: యాజమాన్య పద్ధతులతో రొయ్యల రక్షణ | కాలిబాటలు.. అన్నదాతకు లాభాలు | 14లో | • పోలీసులను దూషిస్తే కేసులు: ఏఎస్పీ | • డిసెంబరులో హేలాపురి బాలోత్సవ్

సచివాలయ సిబ్బంది ఆందోళన బాట!

- అధికారిక వాట్సాప్ గ్రూప్‌ల నుంచి నిష్క్రమణ
- ప్రశ్నార్థకంగా పింఛన్ల పంపిణీ

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ఆందోళన బాట పట్టారు. సోమవారం మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉండలేమంటూ అధికారిక వాట్సాప్ గ్రూప్‌ల నుంచి ఒక్కొక్కరిగా నిష్క్రమిస్తున్నారు. జిల్లాలో 604 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. సుమారు 8,415 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చింది. ఉద్యోగుల హేతుబద్ధీకరణ చేపట్టింది. జనాభా ప్రాతిపదికన విభాగాలుగా విభజించింది. వార్డుల్లో పది, గ్రామ సచివాలయాల్లో 12 కేడర్లు ఏర్పాటు చేసింది.

పని భారం పెరిగిపోయిందని.. ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరిట సిబ్బందిని తగ్గించిందని.. సర్వేల పేరిట ఇబ్బందులకు గురిచేస్తోందని.. ఫలితంగా పని భారం పెరిగిపోయి ఒత్తిడికి గురవుతున్నామని సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీఏలు, ఐఆర్‌లు సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఉద్యోగోన్నతులు కల్పించి, పే స్కేల్ అమలు చేయాలని.. పని భారం తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

నగదు అందేనా.. సచివాలయ ఉద్యోగుల ఆందోళనల ప్రభావం అక్టోబరు 1న చేపట్టనున్న పింఛన్ల పంపిణీపై పడనుంది. లబ్ధిదారులకు సకాలంలో నగదు అందుతుందో.. లేదోనన్న సందిగ్ధం నెలకొంది. జడ్పీ సీఈవో ఎం.శ్రీహరిని వివరణ కోరగా.. ఇప్పటికే సిబ్బంది పింఛన్ల సొమ్ము తీసుకున్నారన్నారు. నగదు అందజేతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు.

గడువులోపు వినతుల పరిష్కారం

'మీ కోసం'లో 231 అర్జీలు

అర్జీదారుల సమస్యను ఆలకిస్తున్న కలెక్టర్ వెట్రిసెల్వి

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ'(మీ కోసం) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి.. తమ సమస్యల పరిష్కారానికి 231 అర్జీలు అందజేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి, డీఆర్వో విశ్వేశ్వరరావు, ఎస్‌డీసీ దేవకీదేవి, డీఆర్‌డీఏ పీడీ విజయరాజు తదితరులు పాల్గొని వినతులు స్వీకరించారు. పలువురు తమ వ్యథలను ఏకరవు పెట్టారు. వారిలో కొందరు గాథలివి.

పింఛను ఇవ్వడం లేదు..

'నా పేరు పి. మల్లయ్య. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామం. దివ్యాంగుడైన నాకు ప్రతినెలా పింఛను ఠంచన్‌గా అందేది. ప్రస్తుతం ఏడు నెలలుగా నగదు ఇవ్వడం లేదు. బతుకు దయనీయంగా మారింది. ఏ పని చేయలేని స్థితిలో ఉన్న నాకు పింఛన్‌ను పునరుద్ధరించాలని మండల కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరిగా. ఫలితం కనిపించకపోవడంతో కలెక్టరేట్‌కు వచ్చా. కలెక్టర్ స్పందించి పింఛన్ యథావిధిగా అందేలా చూడాలి'

బాధలు వింటారని.. బాసటగా నిలుస్తారని!

బిడ్డను చదివించలేక పోతున్నా..

'నా పేరు కె.పూర్ణచంద్రరావు. ఏలూరు సమీప దొండపాడు వీవర్స్ కాలనీలో నివాసం ఉంటున్నా. నా కుమార్తె కూర్మ పూజిత నాగ సాయికి 'తల్లికి వందనం' పథకం వర్తించలేదు. చేనేత కార్మికుడైన నేను ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా. బిడ్డను చదివించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా. పథకం ఎందుకు వర్తించలేదని పాఠశాలకెళ్లి ఆరా తీశా. రికార్డులన్నీ సక్రమంగానే ఉన్నాయని బదులిచ్చారు. సచివాలయంలో ఆరా తీయగా.. తమకు సంబంధం లేదని చెబుతున్నారు.

ఉద్ధృతంగానే వరద

పోలవరం, కుక్కునూరు, న్యూస్‌టుడే: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద మరో రెండు, మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని జలవనరులశాఖాధికారులు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద సోమవారం సాయంత్రానికి నీటిమట్టం 32.53 మీటర్లకు చేరింది. 48 గేట్ల ద్వారా 9.69 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. భద్రాచలం వద్ద రాత్రి 9 గంటలకు 46.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు దిగువన వరద అఖండ గోదావరి కుడి, ఎడమ గట్లను తాకుతూ ప్రవహిస్తోంది. సెప్టెంబరు 6వ తేదీ వరకూ వరద తగ్గుతూ, పెరుగుతూ ఉంటుందని సీడబ్ల్యూసీ వర్గాలు తెలియజేస్తున్నాయి. అక్టోబరు నెలలో కూడా వరద కొనసాగే అవకాశం ఉండటంపై కుక్కునూరు మండల రైతులు ఆందోళనతో ఉన్నారు. ప్రస్తుతం మిరప, పత్తి పంటలు ఏపుగా ఉన్నాయని, వాటిని వరదలు మింగేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

80 రోజులుగా పాట్లు



ఆనవాళ్లు లేని ఎద్దువాగు వంతెన

వేలేరుపాడు, న్యూస్‌టుడే: గోదావరి వరద వేలేరుపాడు మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు నెలలుగా ఉద్ధృతి ఒక రోజు తగ్గుతూ.. మరో రోజు పెరుగుతుండటంతో బోళ్లపల్లి-యడవల్లి గ్రామాల మధ్యనున్న ఎద్దువాగు వంతెన వరద నీటిలోనే మునిగి ఉంది. రహదారి సౌకర్యం లేక వంతెన అవతల గల కట్కూరు, కొయిదా పంచాయతీల పరిధిలోని 15 గ్రామాల గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు.

బాహ్య ప్రపంచానికి దూరంగా.. ఈ ఏడాది జులై 12న భద్రాచలం వద్ద గోదావరి వరద 41.30 అడుగులకు చేరుకోగానే ఎద్దువాగు వంతెనపైకి నీరు వచ్చి చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 80 రోజుల వ్యవధిలో తొమ్మిది దఫాలుగా వరద పోటెత్తడంతో వంతెన అవతల గల పేరంటాలపల్లి, టేకుపల్లి, కాకిస్నూరు, పూసుగొంది, తాళ్లగొంది, కొయిదా, కాచారం, సిద్ధారం, కుంకుడుకొయ్యలపాకలు, చింతలపాడు, టేకూరు, చిట్టంరెడ్డిపాలెం, యర్రమెట్ట, యడవల్లి, కట్కూరు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో రహదారి సౌకర్యం లేక ఆయా గ్రామాల్లోని 1029 గిరిజన కుటుంబాలు బాహ్య ప్రపంచానికి దూరంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో తాగునీరు, బియ్యం, ఇతర నిత్యావసర సరకుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండలు, గుట్టలపై నివాసం ఉండే పలు గ్రామాల గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో నాటు వైద్యులను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

దూసుకొస్తాయ్..కాటు వేస్తాయ్!

విషపుటీగల ఉనికితో భయాందోళనలు

- నరసాపురం నియోజకవర్గంలోని పీఎంలంక, పేరుపాలెంలలో గతంలో విషపుటీగ దాడిలో గాయపడిన నలుగురు చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.
- వారం కిందట నరసాపురం ఆర్డీవో కార్యాలయ ఆవరణలో వీటి దాడికి గురైన ఉద్యోగి సత్యనారాయణ రెండురోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు.

నరసాపురం, గ్రామీణ, మొగల్తూరు, న్యూస్‌టుడే: చూసేందుకు చిన్నపాటి కందిరీగల్లా ఉండే విషపుటీగలు చెట్లపై గుండ్రటి ఆకృతిలో గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. ఆ ప్రాంతంలో ఏ మాత్రం అలికిడి అయినా.. ఈగలన్నీ మూకుమ్మడిగా దూసుకొచ్చి అక్కడ ఉన్న ప్రజలు, జంతువులపై దాడి చేస్తాయి. అప్రమత్తమై పరుగుతీసినా వాటి దాడి నుంచి తప్పించుకొనే అవకాశం ఉండదు. ఇలాంటి విషపుటీగల జాడలు జిల్లాలో నరసాపురంతో పాటు సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో కనిపిస్తున్నాయి. పేరుపాలెం సౌత్ పరిధి ఉంగరాలవారి మెరకలో ఓ కొబ్బరిచెట్టుకు వీటి గూడు ఉన్నట్లు తాజాగా గుర్తించారు. వేములదీవి పడమర పరిధి కాపులకొడపలో మూడు రోజుల కిందట వీటి దాడికి గురైన దంపతులు ఆసుపత్రి పాలయ్యారు.

కొబ్బరి చెట్టుకు గూడు

తక్షణ చికిత్స అవసరం.. విషపుటీగలను వెస్పా అఫినిస్ లేదా లెస్సర్ బ్యాండెడ్ హార్నెట్‌గా పిలుస్తారు. వీటి విషంలో హీమోలైసిన్లు, న్యూరోటాక్సిన్లు ఉంటాయి. కుట్టిన భాగంలో తీవ్రమైన నొప్పితో పాటు వాపు ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఉబ్బసం, వాంతులు, కడుపు నొప్పి వంటివి లక్షణాలు కనిపించొచ్చు. వీటి దాడికి గురైన వ్యక్తులు వీలైనంత త్వరగా చికిత్స చేయించుకోవాలి. **-చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్టు, ఉద్యాన విశ్వవిద్యాలయం**

1 నుంచి గాంధీ జయంత్యుత్సవాలు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఏపీ గాంధీ స్మారక నిధి, సర్వోదయ మండలి ఆధ్వర్యంలో అక్టోబరు 1, 2 తేదీల్లో మహాత్మాగాంధీ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ మండలి ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. 1న భీమవరం గాంధీ కస్తూర్బా భవనంలో గాంధీ జీవిత విశేషాలతో ఛాయాచిత్రాలు ప్రదర్శిస్తామన్నారు. 2న పెదనిండ్రకొలనులోని మహాత్మాగాంధీ భవనంలో గాంధీజీకి నివాళులు, సర్వమత ప్రార్థనలు, శాంతి ప్రతిజ్ఞలు, గాంధీతత్వంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామన్నారు.

గిరిజనులకు ఉచిత సిలిండర్లు

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ పొందలేకపోతున్న గిరిజనులకు దీపం-2 పథకం కింద త్వరలోనే సిలిండర్‌లను పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలో 800 గిరిజన కుటుంబాలకు పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం మన్యం ప్రాంతంలోని గిరిజనులకు 5 కిలోల గ్యాస్ సిలిండర్‌లను పంపిణీ చేసింది. వీటితో వంటకు ఇబ్బందులు రావడంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్‌లను పొందులేకపోతున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉచితంగా పొందే అవకాశం దక్కనుంది. బుట్టాయగూడెం, కుక్కునూరు ప్రాంతాల్లోని రెండు ఏజెన్సీల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి విలియమ్స్ తెలిపారు.

(c) eenadu

సరస్వతీ పుత్రులకు ఆర్థిక భరోసా

జాతీయ ఉపకార వేతనాలకు అక్టోబరు నెలాఖరు వరకు గడువు

మీ కోసం

పాలకోడేరు, న్యూస్‌టుడే

ఇంటర్మీడియట్ అనంతరం ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాల రూపంలో ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అర్హత, ప్రతిభ ఆధారంగా ఏడాదికి రూ.12 వేలు నుంచి రూ.50 వేలు వరకు మంజూరు చేస్తుంది. ఇంజినీరింగ్, డిప్లమా, డిగ్రీ, వైద్యవిద్య అభ్యసించే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది.

బాలికలకు ప్రగతి పథకం.. ఇంటర్మీడియట్‌లో ప్రతిభ చాటిన బాలికలకు ప్రగతి స్కాలర్‌షిప్ పథకంలో ఏడాదికి రూ.50 వేలు చొప్పున అందనుంది. డిగ్రీ, డిప్లమా విద్యార్థులకు రెండేళ్లు, ఇంజినీరింగ్ విద్యార్థులకు మూడు సంవత్సరాలు మంజూరు చేస్తారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో 80 శాతం పైబడి మార్కులు సాధించిన బాలికలు మాత్రమే అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలు లోపు ఉన్న అన్ని వర్గాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే కుటుంబంలో ఇద్దరు బాలికలు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. చదువుతున్న కళాశాల, విద్యాసంస్థ తప్పనిసరిగా ఏఐసీటీఈ ఆమోదం పొంది ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల జాబితాలు, కుల, ఆదాయ ధ్రువ పత్రాలు, తల్లిదండ్రుల డిక్లరేషన్, కళాశాల స్టడీ ధ్రువపత్రం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

వెబ్‌సైట్: స్కాలర్‌షిప్.జీవోవీ.ఇన్
దరఖాస్తుల స్వీకరణ గడువు: 30-10-2025

జాతీయ ఉపకార వేతనం... డిగ్రీ, డిప్లమా, ఇంజినీరింగ్, పీజీ విద్యార్థులు పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్ ద్వారా ఏడాదికి రూ.12వేలు నుంచి రూ.20 వేలు వరకు పొందొచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలు లోపు కలిగి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు అర్హులు. డిగ్రీ, డిప్లమా విద్యార్థులకు వరుసగా రెండేళ్లు, ఇంజినీరింగ్‌వారికి నాలుగు సంవత్సరాలు ఉపకార వేతనాలు మంజూరవుతాయి.

వ్యాయామంతో గుండెకు రక్ష: ఎస్పీ

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా గుండె సమర్థంగా పని చేస్తుందని. . ఆరోగ్యంగానూ జీవించవచ్చని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ అన్నారు. ప్రపంచ గుండె సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఆశ్రం ఆసుపత్రి ఆధ్వర్యాన సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వాక్‌థాన్‌ను ఎస్పీ ప్రారంభించారు. పలువురు వైద్యులు, వాకర్లతో కలిసి నడిచారు. ఆయన మాట్లాడుతూ.. మారిన జీవన శైలి కారణంగా అనేక మంది గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. యువకులు సైతం గుండెపోటుతో మరణిండటం బాధాకరమన్నారు. రోజూ నడక, కాసేపు వ్యాయామం, ఒత్తిడి తగ్గించుకోవడం, ఆహారంలో మార్పులు తదితరాలతో గుండెను జాగ్రత్తగా కాపాడుకోగలమని ఆయన పేర్కొన్నారు. ఆశ్రం సీఈవో హనుమంతరావు, వైద్యులు రాజనాథన్, తమ్మిరాజు, డీఎస్పీ శ్రావణ్‌కుమార్, సీఐలు లక్ష్మణరావు. కోటేశ్వరరావు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

వాక్‌థాన్‌లో ప్రతాప్ శివకిశోర్

ధాన్యం సేకరణపై విస్తృత అవగాహన: కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణపై ముద్రించిన గోడపత్రాలను సోమవారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌ల నుంచి ధాన్యం సేకరించాలని నిర్ణయించామన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజకు మద్దతు ధర అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. డీఆర్వో విశ్వేశ్వరరావు, డీఎస్వో విలియమ్స్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు శివరామమూర్తి పాల్గొన్నారు.

జీఎస్టీ తగ్గింపుపై.. ఏలూరు కలెక్టరేట్: జీఎస్టీ తగ్గింపుపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్'పై సోమవారం దూర దృశ్య సమావేశం నిర్వహించి మాట్లాడారు. పాలు, నిత్యావసర సరకుల నుంచి పలు రకాల వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించాయన్నారు. అక్టోబరు 19 వరకు ప్రతి వారం ఒక్కో అంశంపై జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం జీఎస్టీ తగ్గింపుపై ముద్రించిన ఫ్లెక్సీని ఆమె ఆవిష్కరించారు.

మోసాలకు గురికావొద్దు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌లో రుణాలు, ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా సంప్రదిస్తే.. వారిని నమ్మి మోసపోవద్దని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ సూచించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పలువురు తరలివచ్చి తమ సమస్యల పరిష్కారానికి వినతులు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయని, ఎవరైనా మోసపోతే వెంటనే టోల్‌ఫ్రీ నంబరు 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.

జాతీయ స్థాయి యోగాలో రజతం

గణపవరం, న్యూస్‌టుడే: దిల్లీ వేదికగా ఈ నెల 26, 27, 28వ తేదీల్లో నిర్వహించిన ఫస్ట్ నేషనల్ పారా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గణపవరానికి చెందిన తుంగా శ్రీనివాసరావు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో రెండో స్థానం సొంతం చేసుకొని రజత పతకం అందుకున్నారు. ఆయన్ను పలువురు అభినందించారు. భవిష్యత్తులో బంగారు పతక సాధనే లక్ష్యంగా శ్రమిస్తానని శ్రీనివాసరావు తెలిపారు.

పతకం అందుకుంటున్న శ్రీనివాసరావు

7న పోరుబాట: ఫ్యాప్టో

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అక్టోబరు 7న విజయవాడలో 'పోరుబాట' నిర్వహిస్తున్నట్లు ఫ్యాప్టో నాయకులు తెలిపారు. స్థానిక పవరుపేట నగరపాలకోన్నత పాఠశాల ప్రాంగణంలో సోమవారం గోడపత్రాలు ఆవిష్కరించి ప్రదర్శించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కావస్తున్నా, నేటికీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారంపై దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని వారు కోరారు. నాయకులు జి.మోహన్, ఎం.ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, ఆర్.రవికుమార్, బి.రెడ్డిదొర, జి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాలు ప్రదర్శిస్తున్న నాయకులు

12న ఈత పోటీలు

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఏలూరులో ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన అక్టోబరు 12న ఈత పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘ కన్వీనరు సూర్యనారాయణ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో పోటీల నిర్వహణ గోడపత్రాన్ని సోమవారం ఆమె విడుదల చేశారు. దివ్యాంగుల క్రికెట్ అంపైర్ నాగేంద్ర సింగ్, ఈత శిక్షకుడు గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

రైతేరాజు

వాణిజ్యం + ఉద్యానం = సిరులు

వ్యవసాయాన్ని పండగ చేస్తున్న రైతు

టి.నరసాపురం, న్యూస్‌టుడే: వాణిజ్య పంటలతోపాటు కూరగాయల సాగు చేస్తే వ్యవసాయాన్ని పండగ చేయవచ్చని టి.నరసాపురం మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన రైతు బాలిన సూర్యనారాయణ నిరూపిస్తున్నారు. ఒక్కసారి సాగు ప్రారంభిస్తే ఏడాది పొడవునా ఆదాయాన్ని ఇచ్చే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. తనకున్న నాలుగెకరాల భూమిలో మూడెకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తూనే, మరో ఎకరంలో గత ఏడాది జులై నుంచి దొండ సాగు చేస్తున్నారు.

ఆయిల్‌పామ్‌లో.. ఏడాదికి ఎకరాకు సుమారు 8 నుంచి 10టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఎకరాకు రూ.40వేలు అవుతోంది. మూడెకరాలతో అన్ని ఖర్చులు పోను రూ.మూడు నుంచి 3.5 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు.

సూర్యనారాయణ సాగు చేసిన దొండ తోట

దొండలో ఇలా.. సాగు ప్రారంభించిన సమయంలో విత్తనపు మొక్కలకు, పందిరి, తీగె అల్లడానికి సుమారు రూ.ఒక లక్ష వరకు అయినట్లు రైతు తెలిపారు. చీడపీడలకు పిచికారీ మందులు, ఎరువులు, కూలీల పెట్టుబడి మొత్తం కలిసి ఏడాదిలో మరో రూ.లక్ష వరకు ఖర్చు అయినట్లు తెలిపారు.

కాపు రావడంతో.. సాగు ప్రారంభించిన రెండో నెల నుంచే పంట దిగుబడి ప్రారంభం అయ్యింది. మార్కెట్‌లో కిలో రూ.20 నుంచి రూ.40 వరకు పలకడంతోపాటు మంచి డిమాండ్ ఉంది. మొదట్లో వారానికి అరటన్ను అనంతరం టన్నుకు పైగా దిగుబడి వచ్చేది. దాదాపు ఏడాది పాటు పంట దిగుబడి రావడంతో పెట్టుబడి ఖర్చు రూ.రెండు లక్షలు పోను మరో రూ.రెండు లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. గతంలో మొక్కజొన్న, వరి వంటి వివిధ పంటలు సాగు చేస్తే వ్యయప్రయాసలతో ఇబ్బంది పడేవాడినని, మరే పంట ఇవ్వని ఆర్థిక సంతృప్తిని దొండ పంట తనకు ఇచ్చిందని రైతు సూర్యనారాయణ వెల్లడించారు.

యాజమాన్య పద్ధతులతో.. రొయ్యల రక్షణ

నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: కొన్నిరోజులుగా వాతావరణ మార్పుల ప్రభావంతో ఆక్వా చెరువుల్లో రొయ్యలు మృత్యువాత పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నష్ట నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలని భీమవరానికి చెందిన ఆక్వారంగ నిపుణుడు అడబాల గోపాలరావు సూచించారు. సాధారణంగా 28నుంచి 32డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య రొయ్యలు ఎదుగుదల బాగుంటుంది. ప్రస్తుతం రాత్రులు 24 నుంచి 27తోపు, పగలు 34 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

పరిశీలించి మేతలు అందించాలి.. రొయ్యల శరీర బరువుకు తగిన నిష్పత్తిలో నాణ్యమైన మేతలు అందించాలి. నాణ్యత లేని, అవసరానికి మించి మేతలు చెరువుల్లో చల్లితే నేల, నీటి నాణ్యత లోపిస్తుంది. వీటి ప్రభావంతో చెరువు నీటిలో అమ్మోనియా, నైట్రైట్ వంటి విష వాయువుల ఉత్పత్తి అవుతాయి. పగటి సమయంలో రోజుకు నాలుగు, ఐదు పర్యాయాలు మేతలు చల్లాలి. చెక్ నెట్ ద్వారా అవి తిన్నదీ, లేనిదీ చూసుకోవాలి.

★ ప్రస్తుత పరిస్థితుల్లో చేపలతో కలిపి రొయ్యల సాగు చేపడితే రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా గట్టెక్కేందుకు అవకాశం ఉంటుంది.

వ్యాధులకు అవకాశం.. రొయ్యలకు పలు రకాల వ్యాధులు సోకుతున్నాయి. వాటి మొప్పలు, శరీరం వంటివి రంగు మారడం, వైట్‌గట్, వైట్‌మజిల్, రన్నింగ్ మోర్టాలిటీ, విబ్రియో వంటి బ్యాక్టీరియా వ్యాధులు సోకుతున్నాయి.

ఇవీ జాగ్రత్తలు.. చెరువు గట్ల సామర్థ్యానికి అనుగుణంగా నీరు నింపాలి. ఆక్సిజన్ ఉత్పత్తికి నిరంతరం ఏరియేటర్లు తిప్పాలి. ఆక్సిజన్ శాతం తగ్గిన చెరువుల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్, కాల్షియం పెరాక్సైడ్ వంటి వాటిని చల్లాలి. వ్యాధులు సోకినట్లు గుర్తిస్తే జాప్యం చేయకుండా ఆక్వా ల్యాబ్‌లలో పరీక్ష చేయించి నిపుణుల సూచన మేరకు నిషేధిత జాబితాలో లేని రసాయనాలు, ప్రొబయాటిక్స్ వినియోగించాలి. వైట్‌స్పాట్, విబ్రియో వంటి తెగుళ్లు సోకినట్లు గుర్తిస్తే జాప్యం చేయకుండా పట్టుబడి చేయాలి. ఇలా చేయడం ద్వారా నష్టాలను తగ్గించవచ్చు. తెగుళ్లు ఇతర చెరువులకు వ్యాపించకుండా నివారించేందుకు అవకాశం ఉంటుందని గోపాలరావు సూచించారు.

కృషి ప్రశ్న.. శాస్త్రవేత్త సమాధానం
ఉద్యాన విశ్వవిద్యాలయం న్యూస్‌టుడే

ప్రశ్న: వంగలో కొమ్మ, కాయ తొలుచు పురుగులు ఎలా నివారించాలి ?
- జగన్నాథరావు, పెదపాడు

డా. పి.విజయలక్ష్మి ప్రధాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, వెంకట్రామన్నగూడెం

సమాధానం: నాటిన తొలి దశలోనే అడ్డ, తల్లి పురుగులను గుర్తించి కాలు ఏరి నాశనం చేయాలి. వేప నూనె 15000 పీపీఎం 5 మి.లీ., 10000 పీపీఎం 2.5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల తల్లి పురుగు గుడ్లు పెట్టదు. లింగాకర్షక బుట్టలు ఎకరాకు 4-6 అమర్చి తల్లి పురుగును ఆకర్షించి చంపేయాలి. పూత, పిందె దశల్లోనే క్లోరాంట్రానిలిప్రోల్ 2.5 మి.లీ. ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

మీరూ అడగొచ్చు ✆ చరవాణి 73826 33692

కాలి బాటలతో అధిక దిగుబడులు

వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే: వరి సాగులో మెలకువలు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని వేలేరుపాడు వ్యవసాయాధికారిణి సమీరా తెలిపారు. అదనపు ఖర్చు అని భావించకుండా పంటలో కాలిబాటలు ఏర్పాటు చేసుకుంటే లాభాలు చూడొచ్చు. ఖరీఫ్ సాగులో కాలి బాటలు వేయడానికి ఎకరానికి సుమారు రూ.300 నుంచి రూ.500 వరకు వ్యయమవుతుంది. కాలి బాటల పక్కనున్న దుబ్బులు మూడు, నాలుగు పిలకలు అధికంగా వేయడంతో పాటు బాటలు వెంబడి తీసిన మొనలు ఖాళీ స్థలంలో ఊడ్చితే ఎకరానికి మూడు నుంచి నాలుగు బస్తాల వరకు దిగుబడి పెరుగుతుంది.



వరి పంటలో బాటలు తీసి ఇలా..

ప్రయోజనాలు ఇలా.. ప్రతి రెండు మీటర్లకు ఒక అడుగు వెడల్పుగల గట్ల పక్క నుంచి ఒక అడుగు ఖాళీ ఉండేలా వరి నాట్లు వేసి కాలిబాటలు వేయాలి. ● వరి మొదళ్ల గాలి, వెలుతురు బాగా తగిలి చీడ పీడలు త్వరగా ఆశించకుండా ఉంటాయి. బాటలకు ఇరువైపులా ఉన్న వరి కుదుర్లు ఆరోగ్యంగా దుబ్బులు కడతాయి. ● రోజూ రైతులు బాటల వెంబడి నడుస్తూ పంటలో తెగుళ్లు గుర్తించడానికి, కలుపు మొక్కలు ఏరి వేయడానికి వీలవుతుంది. ● ఎరువులు సక్రమంగా చల్లుకోవచ్చు. పంటలో తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటే అవసరముంటే ముందుగా తెగులు సోకిన చోట మందులు పిచికారీ చేసి, తర్వాత మిగిలిన చోట చేయొచ్చు. ● బాటల వెంబడి ఎలుకల నివారణ చర్యలు చేపట్టడానికి వీలుంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ
జిల్లా కార్యాలయము, కలెక్టరేట్ కాంపౌండ్, ఏలూరు,
ఫోన్: 08812–230448, 77020 03584
షార్ట్ టర్మ్ టెండర్ నోటిఫికేషన్

No.PDS/28/Packing/2025-26 తేది: 29.09.2025.

ఏలూరు జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/ గోదాములలో ఆరు నెలల పాటు అంటే 31.03.2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.

ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూప్‌ను ఫోన్ నంబర్లు (+91-22) - 48810500 / 9962059599 / 9032429420 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేదీ 05.10.2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది. ప్రీ బిడ్ సమావేశము ఈ కార్యాలయం నందు ది. 01-10-2025 ఉ: 11.30 లకు నిర్వహించబడును.

సం/- జాయింట్ కలెక్టర్ & EOED, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, ఏలూరు జిల్లా

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఏలూరు సమీప సత్రంపాడులోని యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో నిరుద్యోగ యువతకు వివిధ వృత్తి విద్య కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ సంచాలకుడు ఎం.ఫణికుమార్ తెలిపారు. సీసీ టీవీ, కెమెరా రిపేరింగ్ కోర్సుల్లో యువతీ యువకులకు, జనపనార సంచుల తయారీలో యువతులకు 13 రోజుల చొప్పున శిక్షణ ఉంటుందన్నారు. 18-45 మధ్య వయసున్న వారు అర్హులన్నారు. ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తామని, శిక్షణానంతరం ఉచితంగా టూల్ కిట్ అందజేస్తామన్నారు. వచ్చే నెల 3 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని, మరిన్ని వివరాలకు 99485 65256 నంబరును సంప్రదించాలని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మాదకద్రవ్యాల కేసులో పట్టుబడితే కఠిన శిక్షలు

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: మాదకద్రవ్యాల కేసులో పట్టుబడితే కఠిన శిక్షలు ఉంటాయని కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా మారుద్దామని పిలుపునిచ్చారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ తదితరాలు కలిగి ఉన్నా, వినియోగించినా, రవాణా చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా క్రయ, విక్రయాలు జరిగితే టోల్‌ఫ్రీ నంబరు 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏఎస్పీ సూర్యచంద్రరావు మాట్లాడుతూ.. ఆపరేషన్ గరుడ ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు డ్రోన్ల ద్వారా అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. మాదకద్రవ్యాల రవాణా నిరోధానికి ఆపరేషన్ విజయ్ ద్వారా నిఘా పెట్టామని ఆయన పేర్కొన్నారు. డీఎంహెచ్‌వో పీజే అమృతం, ఎక్సైజ్ శాఖ పర్యవేక్షకుడు ఆవులయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కాసేపట్లో ఇంటికెళ్తామనగా..!

ద్విచక్ర వాహనం నుంచి పడి మహిళ దుర్మరణం

కైకరం(ఉంగుటూరు), న్యూస్‌టుడే: ఆమెది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. పెద్ద కుమారుడు దివ్యాంగుడు కావడంతో.. హోటల్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎప్పటి లాగా పనికెళ్లిన ఆమె.. సాయంత్రం ఇంటికి చేరుకునేందుకు తెలిసిన వ్యక్తి ద్విచక్ర వాహనం ఎక్కారు. మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా.. ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల కథనం మేరకు.. కైకరానికి చెందిన సూరబత్తుల వెంకట రమణ(50), తాబేలు వెంకటలక్ష్మి నల్లజర్ల మండలం దూబచర్లలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నారు. ఎప్పటిలాగానే సోమవారం పనికి వెళ్లి.. సాయంత్రానికి చేబ్రోలు చేరుకున్నారు. కైకరం చేరుకునేందుకు గ్రామస్థుడు అడపా రాజు ద్విచక్ర వాహనం ఎక్కారు. చేబ్రోలు శివారున కాలినడకన విజయవాడ వెళ్తున్న భవానీ భక్తులను వాహనం ఢీకొని.. ఆపై అదుపు తప్పి డివైడర్‌ను బలంగా తాకింది. ఈ ఘటనలో ముగ్గురూ కింద పడిపోయారు. వెంకటరమణ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. అడపా రాజు, వెంకటలక్ష్మి, మరో ఇద్దరు భవానీ భక్తులు గాయపడ్డారు. వారిని హైవే అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

వెంకటరమణ (పాత చిత్రం)

బలవంతపు భూ సేకరణ తగదు

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో ఆయుధ డిపో ఏర్పాటు పేరిట బలవంతపు భూ సేకరణ చేపట్టడం తగదని వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. వంకావారిగూడెం పంచాయతీలో 1,160 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించారన్నారు. ప్రజ అంగీకారం లేకుండా సర్వే ప్రారంభించడం సరికాదన్నారు. గిరిజన ప్రజల జీవనానికి ఇబ్బంది కలిగించే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. నాయకులు కృష్ణచైతన్య, శ్రీనివాస్, రామ్మోహన్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వెళ్లిపోతాం.. పంపేయండి!

★ కుట్లు చిట్లిపోయి ఇన్‌ఫెక్షన్
★ డిశ్చార్జి చేయని సిబ్బంది.. ఆందోళనలో బాలింత

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: ఆ మహిళకు శస్త్రచికిత్స చేసి ప్రసవం చేశారు. ఆసుపత్రిలో ఉండగానే కుట్లు చిట్లిపోయి ఇన్‌ఫెక్షన్ సోకింది. ఆమెకు సిబ్బంది మెరుగైన వైద్య సేవలందించకపోవడంతో.. తనను ఇక్కణ్నుంచి పంపాలని, ప్రైవేట్ వైద్యశాలలో చేరి ప్రాణాలు కాపాడుకుంటానని బాధితురాలు వేడుకుంటోంది. బాధితురాలు, ఆమె బంధువుల కథనం మేరకు. . లింగపాలేనికి చెందిన గర్భిణి శిరీష ప్రసవం నిమిత్తం ఆమె కుటుంబ సభ్యులు ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో చేర్పించారు. 20 రోజుల క్రితం ఆమెకు శస్త్రచికిత్స చేసి బిడ్డను తీశారు. ఆ సమయంలో ఆమెకు కుట్లు సరిగా వేయలేదు. ఊడినట్లు కనిపించడంతో కుటుంబ సభ్యులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు స్పందించకపోవడంతో.. వైద్యురాలిని సంప్రదించారు. ఆమె శస్త్రచికిత్స చేసిన చోట గట్టిగా నొక్కడంతో కుట్లు ఊడిపోయాయి. ఇన్‌ఫెక్షన్ సోకిందని.. మందులు వాడాలని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా మెరుగైన సేవలందించకపోవడంతో.. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డను పంపిస్తే బయట చూపించుకుంటామని వేడుకుంటున్నారు. దానికి వైద్యులు అంగీకరించడం లేదని బాధితురాలి తల్లి వాపోతున్నారు.

బాధితురాలు శిరీష

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

తాకట్టు బంగారం విడిపించుకోండి బ్యాంక్‌లో కాని & ఏ ఇతర ప్రైవేటు సంస్థలో గాని తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొనబడును. పద్మావతి జ్యువెలర్స్, 2nd ఫ్లోర్, షాప్ నెం.5, 7-2-684, సుభాష్‌రోడ్, స్టేషన్‌రోడ్, మోండామార్కెట్, సికింద్రాబాద్. ✆ 8790960964

REAL ESTATE

LAND FOR SALE

మెగా అవకాశ్ ఫామ్‌ల్యాండ్‌లో ★11 సెంట్లు 6 లక్షలకే. ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. Ph: 9133574455.

తణుకు, పైడిపర్రు జం., NHసమీపం 41 సెంట్లు(2000 గ||) భూమి అమ్మకం. ఫ్యాక్టరీ, గొడౌన్స్, హాస్పిటల్స్, చర్చి, హోటల్స్, ఇండోర్‌స్టేడియం, క్లాత్ కెన్స్, కళ్యాణమండపాలకు అనువైనది. ✆ 9440337281

TO LET

COMMERCIAL

హౌస్ For రెంట్ డ్యూప్లెక్స్ బిల్డింగ్ 250 గ||లలో బ్యాంకు, స్కూల్స్, ఆఫీసులకు అద్దెకు. గోయెంకా కాలేజ్ దగ్గర, మెయిన్ రోడ్, పెంటపాడు. ✆ 84648 55373.

JOBS

రామకృష్ణ ఓల్డేజ్ హోం (TG No-1)Hyd శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/ పేషెంట్ సేవకు ఇంటి/వంట, బేబీకేర్ కొరకు స్త్రీ/పు వర్కర్లు కా. భో+వ+జీ 16-18K✆ 9515119570, 9010281122

రామకృష్ణ గ్రూప్ (AP NO:1) HYD, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం.ఇంటర్వ్యూ VJA ✆ 9502591122, 9573691122

భీమవరం ప్రముఖ పెట్రోల్ బంకు నందు పని చేయుటకు స్టాఫ్ కావలెను. కాంటాక్ట్: ✆ 98481 32896.

రామకృష్ణ గ్రూప్ (APNo.1)VJA శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/ పేషెంట్ల సేవకు ఇంటి/ వంట, బేబీకేర్ కొరకు స్త్రీ/పు వర్కర్లు కా. భో+వ+జీ:16-18K. ✆ 8247500574, 6301053690

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call 9100112221, 9985682004 No Freshers.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించు కోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎటీ డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)
(కిలో 1 కి రూ.లలో)
వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -117 రిటైల్ ధర 139 చికెన్ విత్ స్కిన్ - 202, చికెన్ స్కిన్‌లెస్ - 229.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 122, 131, 142 చికెన్ విత్ స్కిన్ - 232 చికెన్ స్కిన్‌లెస్ - 242.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 5.30 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 6304901226

ఎస్టీపీపీలో గేటు మీద పడి సీఐఎస్ఎఫ్ ఏఎస్సై మృతి

జైపూర్, న్యూస్‌టుడే: పరిపాలన భవనం గేటు మూసే క్రమంలో అది ప్రమాదవశాత్తు మీద పడటంతో సీఐఎస్ఎఫ్ ఏఎస్సై నరహరిశెట్టి అర్జున సారథి(56) మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని ఎస్టీపీపీలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు జిల్లా కొచ్చెర్ల గ్రామానికి చెందిన అర్జున సారథి ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తూ శ్రీరాంపూర్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం పరిపాలన భవనం వద్ద విధులు చేపట్టారు. అర్ధరాత్రి గేటు మూసే క్రమంలో అది ఊడి మీద పడింది. బయటపడే మార్గం లేక నరకయాతన అనుభవించారు. సమయానికి ఎవరూ పక్కన లేకపోవడంతో గమనించలేకపోయారు. వేరే విభాగం సిబ్బంది ఆలస్యంగా గమనించి గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఈ గేటు ఇప్పటికే మరమ్మతుకు గురైందని, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లారని సమాచారం.

ప్రయాణిస్తుండగా.. కారులో మంటలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రయాణిస్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగి.. కారు దగ్ధమైన ఘటన భీమవరం ఒకటో పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి రోడ్డులో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన న్యాయవాది మేకా శివ కారులో వెళ్తుండగా.. ఒక్కసారిగా కారులోంచి పొగలు వస్తూ.. మంటలొచ్చాయి. వాటిని ఆయన ఆర్పే యత్నం చేశారు. అయినా అదుపులోకి రాకపోవడంతో కారులోంచి బయటకు దూకేశారు. జనం చూస్తుండగానే మంటల్లో కారు దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారు దగ్ధమైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

దగ్ధమవుతున్న కారు. మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

డిసెంబరులో హేలాపురి బాలోత్సవ్

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఏలూరు సమీప సిద్ధార్థ క్వెస్ట్ పాఠశాలలో డిసెంబరు 12, 13 తేదీల్లో హేలాపురి బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధి ఎ.నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో సోమవారం ఆహ్వాన సంఘ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అయిదు బాలోత్సవాలను విజయవంతం చేశామన్నారు. ఆరో ఉత్సవాన్ని మరింత సమర్థంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాలోత్సవ నిర్వహణకు విశ్రాంత ఎంఈవో కోటేశ్వరరావు రూ.30 వేలు విరాళం ప్రకటించారు. కమిటీ ప్రతినిధులు నరసింహారావు, సుభాషిణి, రవికుమార్, హేమసుందర్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న నాగేశ్వరరావు

పోలీసులను దూషిస్తే కేసులు: ఏఎస్పీ

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: పోలీసులను దూషిస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు హెచ్చరించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల వినాయక నిమజ్జనాల సందర్భంగా కైకలూరు సమీప దానగూడెంలో గొడవ ఘటనలో పోలీసులను మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తప్పుబట్టడం సరికాదన్నారు. సీఐని ఎమ్మెల్యే బదిలీ చేయించారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియను ఉన్నతాధికారులు చేపడతారన్న కనీస జ్ఞానం లేకుండా మాట్లాడటం తగదన్నారు. పోలీసులను దూషించిన నాగేశ్వరరావుపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

బహిరంగ క్షమాపణ చెప్పాలి.. దానగూడెం ఘటనలో పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమని పోలీసు సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. దిగజారుడు వ్యాఖ్యలు చేసిన దూలం నాగేశ్వరరావు పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

(c) eenadu

ఏలూరు

• ఏలూరు • దెందులూరు • ఉంగుటూరు

అలరించిన నాటక ప్రదర్శన

భీమడోలు, న్యూస్‌టుడే: స్థానిక కాట్రగడ్డ కల్యాణ మండపంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమి, పులే అంబేడ్కర్ మిషన్ సంయుక్త ఆధ్వర్యాన అంబేడ్కర్ జీవిత విశేషాలపై నాటకం ప్రదర్శించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి.. నాటకాన్ని తిలకించారు. నాయకులు సిర్రా భరత్, సర్పంచి పాము సునీత, ఎంపీటీసీ సభ్యులు అంబటి దేవి, జడ్పీటీసీ సభ్యురాలు తుమ్మగుంట భవానీరంగ తదితరులు పాల్గొన్నారు.

శారీరక శ్రమతో గుండెకు మేలు

మాట్లాడుతున్న నిర్మలకుమారి

గణపవరం, న్యూస్‌టుడే: స్థానిక శ్రీచింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ గుండె, రేబిస్ నివారణ దినోత్సవాలు నిర్వహించారు. ప్రధానాచార్యురాలు నిర్మలకుమారి మాట్లాడుతూ.. సమతుల ఆహారం, శారీరక శ్రమ, ఒత్తిడిని అధిగమించడం ద్వారా గుండెను కాపాడుకోవచ్చన్నారు. విద్యార్థులు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఉప ప్రధానాచార్యురాలు స్వరూపరాణి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

చింతలపూడి ఉప కారాగారం తనిఖీ

ఆహారాన్ని పరిశీలిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి

చింతలపూడి, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఛైర్మన్ ఎస్. శ్రీదేవి సోమవారం చింతలపూడి ఉప కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి సబ్‌జైలులో ఉన్న నిందితుల కేసుల వివరాలు, వారికి అందిస్తున్న ఆహార పదార్థాలు, మంచినీటి సౌకర్యాలపై ఆరా తీశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్, జైలు సూపరింటెండెంట్ కృపానందం, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

కార్యాలయ డెమోగా శ్రీనివాసరావు

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయ డెమోగా శ్రీనివాసరావు నియమితులయ్యారు. గుంటూరులో హెచ్ఈఈవోగా పని చేస్తున్న శ్రీనివాసరావుకు ఉద్యోగోన్నతి కల్పించి ఏలూరుకు బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖరరావుకు ఉద్యోగోన్నతినిచ్చి గుంటూరుకు బదిలీ చేసింది.

నేడు సొసైటీ మహాజన సభ

ఉంగుటూరు, న్యూస్‌టుడే: నారాయణపురంలో చేబ్రోలు విశాల సహకార సంఘం(సొసైటీ) మహాజన సభ సోమవారం సాయంత్రం నిర్వహిస్తున్నట్లు సీఈవో అయ్యంకి రంగ నగేశ్ తెలిపారు. త్రిసభ్య కమిటీ ఛైర్మన్ కడియాల రవిశంకర్ అధ్యక్షత వహిస్తారన్నారు. సొసైటీ సభ్యులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆర్టీసీ సిబ్బందికి అభినందన

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లాలో స్త్రీ శక్తి పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నట్లు ప్రజా రవాణాధికారి ఎస్‌కే షబ్నం పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో ఆవరణలో గ్యారేజీని సోమవారం ఆమె సందర్శించి కార్మికులకు అభినందనలు తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని, మహిళలతో మర్యాదగా మెలగాలని ఆమె సూచించారు.

పౌర హక్కులపై అవగాహన అవసరం

ఉంగుటూరు, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరికీ పౌర హక్కులపై అవగాహన ఉండాలని ఇన్‌ఛార్జి తహసీల్దారు వై.పూర్ణచంద్రప్రసాద్ తెలిపారు. నారాయణపురంలో పౌరహక్కులు, బాల్య వివాహాలు - అనర్థాలు, స్త్రీ శక్తి యాప్‌పై సోమవారం స్థానికులకు అవగాహన కల్పించారు. ఏఎస్సై సాంబశివరావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

వేగంగా.. క్షుణ్ణంగా..!

'ఆటో డ్రైవర్ సేవ'కు 4,689 దరఖాస్తులు
పకడ్బందీగా పరిశీలన.. ఈకేవైసీ ప్రక్రియ

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలన్నింటినీ దశలవారీగా అమలు చేస్తోంది. ఇటీవల స్త్రీ శక్తి పథకం ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. ఈ పథకంతో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా.. వారికి చేయూతనిచ్చేందుకు 'ఆటో డ్రైవర్ సేవ'ను తీసుకొచ్చింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం పరిశీలన, ఈకేవైసీ ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నారు.

దసరా కానుకతో.. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో సచివాలయాల వారీగా మొత్తం 4,689 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు వివిధ కారణాలతో 19 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో 'వాహన మిత్ర' పేరిట అర్హులకు రూ.10 వేలు మాత్రమే జమ చేయగా. . తాజాగా కూటమి సర్కారు మరో రూ.5 వేలు పెంచి మొత్తం రూ.15 వేలు అందజేయనుంది. ఆటోలతో పాటు ట్యాక్సీలు, క్యాబ్‌లకూ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంది.

పారదర్శకంగా అమలయ్యేలా.. తాజాగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేశారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేలా అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మంది లబ్ధి పొందేలా జాబితా రూపొందించారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ల యజమానుల వివరాల జాబితాను ఇప్పటికే సచివాలయాల్లో ప్రదర్శించారు. లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తికి ఉద్యోగులు చర్యలు తీసుకుంటున్నారు. సచివాలయం, ఎంపీడీవో కార్యాలయాల్లో పరిశీలన పూర్తయ్యాక.. కలెక్టర్‌కు నివేదించేలా కార్యాచరణ చేపట్టారు.

మూడు నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి	మండలం దరఖాస్తులు	తిరస్కరించినవి
ఏలూరు నగరం	1,804	11
ఏలూరు గ్రామీణ	271	4
పెదపాడు	587	0
పెదవేగి	722	4
దెందులూరు	449	0
ఉంగుటూరు	367	0
నిడమర్రు	180	0
భీమడోలు	309	0

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

ఏలూరు అర్బన్:	80085 74486	ఏలూరు టూటౌన్:	80085 74487
దెందులూరు:	80085 74535	పెదపాడు, పెదవేగి:	80085 74483
భీమడోలు:	80085 74527	నిడమర్రు గ్రామీణం:	97040 21765
ఉంగుటూరు:	94939 90333	గణపవరం:	99480 66777

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ? హనుమాన్ నగర్ రోడ్డులో రహదారికి ఇరువైపులా పిచ్చిమొక్కలు దట్టంగా పెరిగిపోయాయి. ఈ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. రాత్రివేళ ఎదురొచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. **- కోటేశ్వరరావు, వాహనదారుడు**

✔ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. పిచ్చిమొక్కల తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. **- శివారెడ్డి, ఉప కమిషనర్**

దెందులూరు, న్యూస్‌టుడే: ? సోమవరప్పాడు శివారు వీరభద్రపురంలో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంటోంది. కాలువల్లో పూడిక పేరుకుపోయి మురుగు కదలడం లేదు. దుర్వాసనతో పాటు దోమలతో ఇబ్బంది పడుతున్నాం. **- వెంకటేశ్వరరావు**

✔ డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరుస్తాం. మురుగునీటి పారుదలకు ఇబ్బంది లేకుండా చూస్తాం. **- ఆదిలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి**

పెదవేగి, న్యూస్‌టుడే: ? అమ్మపాలెంలో ర.భ.శా. రహదారి పక్కనే చెత్తాచెదారం పడేస్తున్నారు. దీనికితోడు మురుగునీరు నిలిచిపోతోంది. దుర్గంధంతో అవస్థలు ఎదుర్కొంటున్నాం. **- గ్రామస్థులు**

✔ పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటాం. మురుగు వెళ్లేలా కచ్చా డ్రెయిన్లు నిర్మిస్తాం. **- షరీఫ్, ఈవోపీఆర్డీ**

అంగన్‌వాడీ పరిసరాలు శుభ్రం

స్పందనకు వందనం

భీమడోలు, న్యూస్‌టుడే: పూళ్లలోని అంగన్‌వాడీ కేంద్రం పరిసరాలను శుభ్రం చేశారు. 'అంగన్‌వాడీ. . అవస్థల జడి' శీర్షికన సోమవారం 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి ఐసీడీఎస్ సీడీపీవో రాజశేఖర్, సర్పంచి దాయం సుజాత స్పందించారు. పొక్లెయిన్ రప్పించి, వర్షపునీరు వెళ్లేలా కాలువ తీయించారు. బురద తొలగించి మట్టి వేయించారు.

చిరు వ్యాపారులను ఆదుకుంటాం: బడేటి

చెక్కు ఇస్తున్న చంటి, భానుప్రతాప్

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: చిరు వ్యాపారులను ఆదుకోవాలన్న సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయని ఎమ్మెల్యే బడేటి అన్నారు. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం లోక్ కల్యాణ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ వెండర్స్‌కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ భానుప్రతాప్ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిరు, వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మొత్తం 200 మంది వ్యాపారులు హాజరు కాగా, 40 మందికి రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు ఆర్థికసాయం అందజేశారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి పరీక్షలు చేయించుకున్నారు. ఉప కమిషనర్ శివారెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మెప్మా పీడీ మాధవి, సిటీ మిషన్ అధికారిణి ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి: పత్సమట్ల

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధర్మరాజు

నిడమర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సూచించారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ ధనకొండ ఆదిలక్ష్మి అధ్యక్షత వహించారు. రవాణా, ఎక్సైజ్, అటవీ, మత్స్య, డ్రెయిన్ శాఖల అధికారులు గైర్హాజరు కాగా, వారిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి భవనాలు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని నిడమర్రు సర్పంచి ఉమామహేశ్వరరావు ప్రస్తావించారు. క్రొవ్విడిలో గ్రామ సచివాలయం పునాది దశలో ఆగిపోయిందని ఎంపీపీ ప్రశ్నించగా.. ఆయా పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామని పీఆర్ ఏఈ తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా మండలంలో 83 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయనున్నట్లు ఎంఈవో-1 అనురాధ చెప్పారు. చిననింద్రకొలనుకు కొత్త విద్యుత్తు ఉప కేంద్రం మంజూరైందని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఏఈ ప్రసాద్‌రాజు పేర్కొన్నారు. పెదకాపవరం కాలువ గట్టు వెంబడి ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు జలవనరులశాఖ ఏఈ రాము తెలిపారు.

ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురండి

చింతమనేనికి మొక్క ఇస్తున్న శ్రావణి

దుగ్గిరాల(పెదవేగి), న్యూస్‌టుడే: దుగ్గిరాలలోని విడిది కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకవర్గ సభ్యురాలిగా ఎంపికైన మోరు శ్రావణి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. చింతమనేని మాట్లాడుతూ.. తెదేపాకు నిస్వార్థంగా సేవలందించిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు. పదవులు దక్కించుకున్న వారంతా బాధ్యతాయుతంగా పనిచేసి, ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని ఆయన సూచించారు. నాయకులు రవి, అనిల్, నాగేంద్ర శ్రీనివాస్, దశరథ్ పాల్గొన్నారు.

స్వదేశీ ఉత్పత్తుల వినియోగానికి ప్రాధాన్యం

పెదవేగి: ర్యాలీ నిర్వహిస్తున్న సిబ్బంది

గణపవరం, న్యూస్‌టుడే: స్వదేశీ ఉత్పత్తుల వినియోగానికి ప్రజలు ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సూచించారు. గణపవరంలో 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్'పై సోమవారం అవగాహన ప్రదర్శన చేపట్టారు. ఎమ్మెల్యే పాల్గొని జీఎస్టీ తగ్గింపుతో ఒనగూరే ప్రయోజనాలపై కరపత్రాలు పంచిపెట్టారు. కూటమి నాయకులు శ్రీను, వెంకట సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఉంగుటూరు: జీఎస్టీ తగ్గింపు ఫలాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో రాజ్‌మనోజ్ తెలిపారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయ ప్రాంగణంలో జీఎస్టీ తగ్గింపుపై ఉపాధిహామీ శ్రామికులకు సోమవారం అవగాహన కల్పించారు. ఏపీవో రమణ, గృహ నిర్మాణ సంస్థ ఏఈ సతీశ్ తదితరులున్నారు.

పెదవేగి: కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్నులను మరింత సరళతరం చేసిందని ఎంపీడీవో రవికుమార్ అన్నారు. పెదవేగిలో సోమవారం జీఎస్టీ తగ్గింపుపై అవగాహన ప్రదర్శన చేపట్టారు. సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, ఈవోపీఆర్డీ షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళల ఆరోగ్యానికి పెద్దపీట

భీమడోలు: యువతికి సూది వేస్తున్న సిబ్బంది

భీమడోలు, న్యూస్‌టుడే: మహిళ ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని సీహెచ్‌వో ఇందిర అన్నారు. 'స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్'లో భాగంగా స్థానిక పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గుండుగొలను పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొని సుమారు 314 మందికి పరీక్షలు చేశారు. వారిలో 22 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి కె.వి.ఎల్.తనూజ, నీటి సంఘాధ్యక్షుడు ప్రసాద్, యుగంధర్, డీవైహెచ్ఈవో మధుసూదనరావు పాల్గొన్నారు.

నిడమర్రు: పెదనింద్రకొలను గ్రామ సచివాలయ ఆవరణలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆరోగ్య సిబ్బంది పాల్గొని మహిళలకు వైద్య పరీక్షలు చేశారు. ఎంపీహెచ్ఈవో రత్నంరాజు, భాజపా నాయకులు అచ్యుత భాస్కరరావు, ఉదయగిరి పవన్, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యర్థాల మేట.. నిర్లక్ష్యమేనట!

ఏలూరు నరసింహారావుపేట కొత్త బస్టాండు సమీప ఖాళీ స్థలంలో వ్యర్థాలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. దీనికితోడు జంతు కళేబరాలు పడేస్తుండటం.. వాటిని నెలల తరబడి తొలగించకపోవడంతో.. వర్షానికి కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. వర్షపునీరు, మురుగు సైతం నిలిచిపోవడంతో దోమల బెడద విపరీతంగా ఉంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, ఏలూరు**

కాలువల్లేక.. మురుగు పారక!

నిడమర్రు మండలం బావాయిపాలెం ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్యం లోపించింది. ఇక్కడి మట్టి రహదారులకిరువైపులా మురుగు కాలువలు నిర్మించలేదు. ఫలితంగా వాడుకపు నీరు రోడ్డుపైనే నిలిచిపోతోంది. సమస్యను స్థానికులు పలు దఫాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం మాత్రం శూన్యం. **- న్యూస్‌టుడే, నిడమర్రు గ్రామీణ**

నిర్మించారు.. విస్మరించారు

నిడమర్రు మండలం బువ్వనపల్లి గ్రామ సచివాలయం-2, రైతు సేవా కేంద్రం ఆవరణలో శౌచాలయం నిర్మాణం చివరి దశలో ఆగిపోయింది. నీటి సౌకర్యం, తలుపులు ఏర్పాటు చేయకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తోంది. దాని చుట్టూ పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. ఫలితంగా సచివాలయ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. **- న్యూస్‌టుడే, నిడమర్రు గ్రామీణం**

ప్రయాణం నరకమై.. ఒళ్లు హూనమై

పెదవేగి మండలం దుగ్గిరాల నుంచి పెదపాడు మండలం వట్లూరు పంచాయతీ సీతారామపురం మీదుగా వట్లూరు వెళ్లే జడ్పీ రోడ్డు దెబ్బతింది. సుమారు 5 కిలోమీటర్ల మేర గుంతలమయం కావడంతో.. ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు మరమ్మతులు చేయడానికి చర్యలు తీసుకుంటామని జడ్పీ ఏఈ బాషా తెలిపారు. **- న్యూస్‌టుడే, పెదవేగి**

మొక్కలు మొలిచి.. ప్రవాహం నిలిచి

ఏలూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన మురుగు కాలువలపై పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయి కనిపిస్తున్నాయి. మరికొన్నిచోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగునీరు ముందుకెళ్లడం లేదు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించి, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. **- న్యూస్‌టుడే, ఏలూరు**

ఉత్తమ ఉపాధ్యాయుడికి సత్కారం

ప్రసాద్‌ను సత్కరిస్తున్న విశ్వాసులు

భీమడోలు, న్యూస్‌టుడే: భీమడోలు శివారు నరెడ్లగూడెంలోని ఆర్సీఎం చర్చి ఆధ్వర్యాన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం గ్రహీత తేరా ప్రసాద్‌ను స్థానిక క్రైస్తవ సంఘ ప్రతినిధులు సోమవారం సత్కరించారు. సంఘ పెద్దలు అరబరిక షణ్ముకరాజు, తోట జెసెఫ్‌తంబి, గోగులమూడి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదులు పునరావృతం కానీయొద్దు

నిడమర్రు, న్యూస్‌టుడే: పెదనింద్రకొలను గాంధీ భవనం పక్క నుంచి వెళ్లిన ఖండ్రిక కాలువపై ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని అటవీ రేంజ్ అధికారి మోహని విజయలక్ష్మి సూచించారు. ఈ మేరకు నిడమర్రు తహసీల్దార్ దుర్గాప్రసాద్‌కు ఆమె సోమవారం లేఖ రాశారు. మొత్తం కాలువ 3.29 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా- 2.05 ఎకరాలు ఆక్రమణల చెరలో చిక్కుకుందని పేర్కొన్నారు. నలుగురు చేపల చెరువుల రైతులు కాలువ ఆక్రమించుకున్నారని చెప్పారు. దేవరగోపవరానికి చెందిన తుమ్మూరి శ్రీను ఫిర్యాదు మేరకు ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చామన్నారు. వారు సర్వేకు సహకరిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారని, వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సర్వే చేసి సరిహద్దులు ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ దుర్గా ప్రసాద్ తెలిపారు.

భార్యతో గొడవ పడి ఆత్మహత్య

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: రెండో పట్టణం కొత్తపేటకు చెందిన లారీ డ్రైవర్ వెంకట సత్యనారాయణ(56)కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఇటీవల తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో సత్యనారాయణ మనస్తాపానికి గురయ్యారు. ఈ నెల 12న శీతల పానీయంలో ఎలుకల మందు కలుపుకొని తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. గతంలోనూ రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విద్యుదాఘాతంతో గాయాలు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: స్థానిక పవరుపేటకు చెందిన రౌతు రమేశ్ వివిధ వ్యాపార ప్రకటనల ఫ్లెక్సీలు కడుతూ జీవనం సాగిస్తున్నారు. ఈయనకు భార్య, పిల్లలున్నారు. సీఆర్ రెడ్డి కళాశాల సమీపంలో ఆదివారం ఓ ఆసుపత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఆయన్ను సహచరులు సర్వజన ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

ఏలూరు: సరస్వతీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి

ఏలూరు హనుమాన్ నగర్‌లో..

రాట్నాలకుంటలో..



మందలపర్రులో..

సరస్వతీ.. శరణాగతి!

కొనసాగుతున్న దసరా ఉత్సవాలు

పూళ్లలో..

ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజైన సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవార్లు సరస్వతీ అలంకరణలో భక్తులను కటాక్షించారు. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. వారికి ఆలయాల నిర్వాహకులు పలకలు, పుస్తకాలు వితరణ చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. **- న్యూస్‌టుడే బృందం**

ఏలూరు: చిన్నారుల భక్తిభావం

ఏలూరు: కుంకుమ పూజలు చేస్తున్న భక్తులు

హక్కు కల్పించి.. పత్రాలు పంచి!

గ్రామాల్లో కొనసాగుతున్న రీ సర్వే

కొక్కిరపాడులో దస్త్రాలు పరిశీలిస్తున్న డీఎల్‌డీవో లక్ష్మి

దెందులూరు, ఏలూరు గ్రామీణ- న్యూస్‌టుడే: గ్రామాల్లో నివాసముంటున్న వారిలో చాలా మంది ఇంటి ఆస్తి పత్రాల్లేవు. సమస్య రానురాను జటిలం అవుతుండటంతో.. దీని పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడేళ్ల కిందట స్వామిత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రీ సర్వే ప్రారంభించింది. మొదటి విడతలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, నివాసితులకు ఆస్తి యాజమాన్య హక్కు పత్రాలు పంపిణీ చేసింది. తాజాగా గత నెల 2 నుంచి రెండో విడత గ్రామసభలు నిర్వహించి.. రీ సర్వే చేసేందుకు బృందాలు ఏర్పాటు చేసింది.

డీపీవో పర్యవేక్షణలో.. దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలంలో నాలుగు గ్రామాల్లో కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లా పంచాయతీ అధికారి అనురాధ పర్యవేక్షణలో గ్రామ, మండల స్థాయి బృందాలు స్వామిత్వ రీ సర్వే చేస్తున్నాయి. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ సర్వేయర్, ఇంజినీరింగ్ సహాయకులు బృందంలో సభ్యులుగా ఉన్నారు. డీపీవో కార్యాలయంలోని ఓ అధికారిని నోడల్ అధికారిగా నియమించారు. అక్టోబరు 31 వరకు రీ సర్వే కొనసాగనుంది.

18 అంకెల నంబరుతో.. సర్వే అనంతరం ఇంటి యజమానికి ఆస్తి హక్కు కార్డు అందజేస్తారు. ఇందులో యజమాని ఆస్తి హక్కుతో పాటు పూర్తి వివరాలు ఉంటాయి. ప్రతి కార్డుకు పీపీఎం పేరుతో ఆధార్ మాదిరి 18 అంకెల నంబరు కేటాయిస్తారు. ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ స్కాన్ చేయడం ద్వారా సులభంగా ఆయా ఇంటి సమాచారం తెరపై ప్రత్యక్షమవుతుంది.

భక్తుల సౌకర్యార్థం సూచికల ఏర్పాటు

ద్వారకాతిరుమల, భీమడోలు, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లే మార్గంలో భక్తుల సౌకర్యార్థం కొత్తగా సూచికలు ఏర్పాటు చేశారు. భీమడోలు మండలం పోలసానిపల్లి(ఎన్‌హెచ్-16) వద్ద ఏలూరు- ద్వారకాతిరుమల, రాజమహేంద్రవరం- ద్వారకాతిరుమల మార్గాల్లో చెరొకటి చొప్పున సూచికలు ఏర్పాటు చేశారు. తద్వారా ఆయా మార్గాల మీదుగా భక్తులు సులభంగా ఆలయానికి చేరుకునే అవకాశం ఉండనుంది.

పోలసానిపల్లి వద్ద అమరుస్తున్నారిలా..

సూర్య భగవానుడికి పూజలు

ఏలూరు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: శుద్ధ సప్తమి సందర్భంగా పవరుపేటలోని సూర్య భగవాన్ ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చనలు చేసి తులసీ, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఆలయావరణలో మహాసౌర, మృత్యుంజయ హోమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.

విద్యా గణపతి నమోస్తుతే

ఏలూరు ఆధ్యాత్మికం: సత్రంపాడులోని లక్ష్మీగణపతి ఆలయంలో స్వామివారిని విద్యా గణపతిగా అలంకరించారు. విద్యార్థులు, భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో సీహెచ్ చిననాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఏలూరు సినిమాలు

అంబిక డీలక్స్	ఓజీ
అంబిక మినీ	దక్ష
సాయిబాలాజీ	మిరాయ్
బాలాజీ	ఘాటి
సత్యనారాయణ స్క్రీన్ 1	కిష్కింధపురి
సత్యనారాయణ స్క్రీన్ 2	ఓజీ
సత్యనారాయణ స్క్రీన్ 3	ఓజీ
విజయలక్ష్మి వీమ్యాక్స్ 1	ఓజీ
విజయలక్ష్మి వీమ్యాక్స్ 2	ఓజీ
విజయలక్ష్మి వీమ్యాక్స్ 3	ఓజీ
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 1	ఓజీ
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 2	ఘాటి
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 3	మిరాయ్
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 4	కొత్తలోక

(c) eenadu

పోలవరం
•పోలవరం • చింతలపూడి

భక్తుల సౌకర్యార్థం సూచికల ఏర్పాటు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: భక్తుల సౌకర్యార్థం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లే మార్గంలో కొత్తగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భీమడోలు మండలం పోలసానిపల్లి (ఎన్‌హెచ్‌-16) వద్ద ఏలూరు వైపు నుంచి ద్వారకాతిరుమల వచ్చే వైపు ఒకటి, రాజమహేంద్రవరం వైపు నుంచి ద్వారకాతిరుమల వచ్చే వైపు ఒకటి ఏర్పాటు చేశారు.

పోలసానిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న బోర్డు

సబ్‌జైలు తనిఖీ చేసిన న్యాయమూర్తి

చింతలపూడి, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఛైర్మన్‌ ఎస్‌.శ్రీదేవి సోమవారం చింతలపూడి ఉప కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి సబ్‌జైలులో ఉన్న నిందితుల కేసుల వివరాలు, వారికి అందిస్తున్న ఆహార పదార్థాలు, మంచినీటి సౌకర్యాలపై ఆరా తీశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నం ప్రసాద్‌, జైలు సూపరింటెండెంట్‌ కృపానందం, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఆహారాన్ని పరిశీలిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి

జీఎస్టీపై అవగాహన ప్రదర్శనలు

పోలవరం, కామవరపుకోట, బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: ప్రభుత్వ సూచనల మేరకు జీఎస్టీ 2.0పై ప్రజలకు శాఖల వారీగా అవగాహన కల్పించాలని మండల ప్రత్యేకాధికారి ప్రభాకరరావు కార్యదర్శులు, సచివాలయాల ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. పోలవరం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల అధికారులతో కలిసి ఇందుకు సంబంధించిన గోడపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎంపీడీవో జి.మణికుమారి, తహసీల్దార్‌ సాయిరాజు తదితరులు పాల్గొన్నారు. ✦ కామవరపుకోట ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో తహసీల్దార్‌ జి.ఎలీషా మాట్లాడారు. ఎంపీడీవో సరళకుమారి తదితరులు పాల్గొన్నారు. ✦ బుటాయగూడెంలో ఇన్‌ఛార్జి ఎంపీడీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు.

సాగు చేసుకునే అవకాశం కల్పించాలని వేడుకోలు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: తమ కుటుంబానికి చెందిన 27 ఎకరాలను సాగు చేయకుండా బుట్టాయగూడెం మండలం పద్మవారిగూడెం గిరిజనులు అడ్డుకుంటున్నారని, న్యాయం చేయాలని గిరిజనేతర రైతు నిమ్ము దామోదర్‌కుమార్‌ ఇన్‌ఛార్జి ఆర్డీవో ముక్కంటిని వేడుకున్నారు. ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో దామోదర్‌కుమార్‌ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరవు పెట్టారు. భూ సమస్యపై ఫిర్యాదు చేస్తే రెవెన్యూ సిబ్బంది వివాదాస్పద భూముల జాబితాలో చేర్చారన్నారు. కోర్టు తీర్పులను కూడా ఇక్కడ అమలు చేయడం లేదని వాపోయారు. తగిన చర్యలు తీసుకుంటామని బాధిత రైతుకు ముక్కంటి హామీ ఇచ్చారు. మైసన్నగూడెంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంది. ఇందులో 5 ఎకరాలు పాఠశాలకు కేటాయించాలని ఈ గ్రామానికి చెందిన శ్రీను కోరారు. జంగారెడ్డిగూడెంలో 15 అడుగుల రోడ్డును ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జి.దుర్గారావు ఫిర్యాదు చేశారు.

ఆర్డీవోకు సమస్యపై వివరిస్తున్న దామోదర్‌కుమార్‌

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు

‘ఈనాడు’ ఫోన్‌ ఇన్‌లో డీఎల్‌డీవో రాజు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ప్రజలు సంక్షేమ పథకాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం డీఎల్‌డీవో ఎం.రాజు తెలిపారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘డయల్‌ యువర్‌ డీఎల్‌డీవో’ కార్యక్రమం ద్వారా ఫోన్‌ చేసిన ప్రజలు ఆయన దృష్టికి తెచ్చిన సమస్యలకు డీఎల్‌డీవో రాజు సమాధానాలిచ్చారు. కొన్నింటికి వెంటనే పరిష్కార మార్గాలు చూపించారు. మరి కొన్నింటిని ఆయా శాఖల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

ఫోన్‌లో సమాధానాలు ఇస్తున్న రాజు

❓ **సమస్య :** నేను నాలుగు నెలలు ఊళ్లో లేను. ఈ కారణంగా నా వృద్ధాప్య పించను నిలుపుదల చేశారు. **- మానేపల్లి కాళేశ్వరరావు, జంగారెడ్డిగూడెం**

✅ **డీఎల్‌డీవో :** నిబంధనల ప్రకారం మూడు నెలలు వరుసగా తీసుకోకుంటే రద్దవుతుంది. సచివాలయంలో మళ్లీ దరఖాస్తు చేయండి.

❓ సచివాలయాల్లో కొందరు కార్యదర్శులు ప్రజలు, బాధితులతో మర్యాదగా ప్రవర్తించడం లేదు. **- పాండు రంగరావు, బొర్రంపాలెం**

✅ ప్రజలు, లబ్ధిదారులతో వార్డు, సచివాలయ కార్యదర్శులు మర్యాదగా ప్రవర్తించేలా చర్యలు తీసుకుంటాం.

❓ జంగారెడ్డిగూడెం, ఏలూరులో మాకు ఎటువంటి ఇళ్లు లేవు. నా భర్త ఆనంద్‌ సీతారాం ఆధార్‌పై రెండు విద్యుత్తు సర్వీసులు నమోదు చేశారు. దీంతో మా పిల్లలకు తల్లికి వందనం పథకం ఆగిపోయింది. **- కన్నా శ్రీదేవి, డాంగేనగర్‌**

❓ మాకు ఇద్దరు పిల్లలు. వీరికి తల్లికి వందనం రాలేదు. మా ఆధార్‌పై వేలేరుపాడు, ఏలూరులో రెండు విద్యుత్తు మీటర్లు నమోదయ్యాయంటున్నారు. **- కానేని ఉదయ్‌కుమార్‌, రేపాకగొమ్ము**

✅ మీ సమస్య విద్యుత్తు శాఖ దృష్టికి తీసుకెళ్తాం.

❓ రెడ్డిగణపవరంలో వెంకటరత్నం అనే వ్యక్తి చనిపోయి చాలా కాలమైంది. ఇతని భార్య శివుడు సావిత్రికి పించను రావడం లేదు. **- అందుగుల ఫ్రాన్సిస్‌, బుట్టాయగూడెం**

✅ పించను మంజూరుకు చర్యలు తీసుకుంటాం.

❓ అర్హుల జాబితాలో ఉన్నప్పటికీ జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్న మా అబ్బాయికి తల్లికి వందనం రాలేదు. **- కొంపెల ముత్యాలరావు, శివకాశీపురం**

✅ అర్హుల జాబితాలో ఉంటే ఇబ్బంది లేదు. వీటిని ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.

❓ మా అబ్బాయికి రైతు భరోసా వస్తోంది. నాకు రావడం లేదు. పొలాలు, కార్డులు వేర్వేరుగానే ఉన్నాయి. **- వేమా రాంబాబు, గవరవరం**

✅ సంబంధిత శాఖలకు ఈ సమస్య తెలియజేస్తాం.

10 AM to 1 PM మేమున్నాం.. మీకు తోడుగా..	
జంగారెడ్డిగూడెం:	80085 74478
కొయ్యలగూడెం:	80085 74947
చింతలపూడి:	76759 19086

చింతలపూడి, న్యూస్‌టుడే: ? వెంకట్రామాబాగ్‌లో సీసీ రహదారులు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. చిన్న వర్షం పడితే దారులు దారుణంగా ఉంటున్నాయి. **-ప్రసాద్‌, చింతలపూడి.**

✔ సీసీ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. **-అంబటి రాంబాబు, మున్సిపల్‌ కమిషనర్‌.**

వీధి వ్యాపారులకు వరం లోక్‌ కల్యాణ్‌ మేళా

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే : వీధి వ్యాపారులకు లోక్‌ కల్యాణ్‌ మేళా ఒక వరమని జంగారెడ్డిగూడెం పురపాలక కమిషనర్‌ కేవీ రమణ తెలిపారు. స్థానిక రోటరీ సామాజిక భవనంలో సోమవారం మెప్మా ఆధ్వర్యంలో లోక్‌ కల్యాణ్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కమిషనర్‌ మాట్లాడుతూ వ్యాపారాభివృద్ధికి ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పలువురు వ్యాపారులకు రుణాలు మంజూరు చేశారు. ఆన్‌లైన్‌ నగదు లావాదేవీలపైనా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మెప్మా టీఎంసీ కొడవటి నాగమణి, సీవో వాసు, ఐసీడీఎస్‌ పీవో బ్యూల తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ రమణ

జంగారెడ్డిగూడెం: సరస్వతీ దేవిగా నూకాలమ్మ, లక్కవరం: విద్యార్థుల సామూహిక పూజలు

చింతలపూడిలో..

కొయ్యలగూడెంలో..

సరస్వతీ నమస్తుభ్యం

న్యూస్‌టుడే, బృందం : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్ని ఆలయాల్లో అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. చాలా చోట్ల విద్యార్థులతో సామూహిక సరస్వతి పూజలు చేయించారు. ద్వారకాతిరుమల క్షేత్రంలో కుంకుళ్లమ్మ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

నెరవేరిన పట్టణ వాసుల కల

చింతలపూడి, న్యూస్‌టుడే: పట్టణ వాసుల 15 ఏళ్ల కల నెరవేరిందని ఎమ్మెల్యే సొంగా రోషన్‌ కుమార్‌ అన్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ను ఎమ్మెల్యే రోషన్‌ కుమార్‌ సోమవారం రాత్రి స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా సెంట్రల్‌ లైటింగ్‌ పనులను పూర్తి చేసి ప్రారంభించామన్నారు. ఇకపై పట్టణం శోభాయమానంగా మారుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ✸ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌ను కలిసి వినతిప త్రం అందించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఎస్పీ

పోలవరం, న్యూస్‌టుడే: దొంగల ముఠాలు సంచరిస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారి పక్కన ఉన్న వారితోపాటు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112కి సమాచారం ఇవ్వాలని సూచించారు.

నరకానికి దారి

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం - ఏలూరు రహదారి అధ్వానంగా మారింది. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి మండలంలోని దేవులపల్లి, పుట్లగట్లగూడెం మీదుగా లక్కవరం, టెక్కినవారిగూడెం, నిమ్మలగూడెం గ్రామాలకు వెళ్లాలంటే వాహనదారులు నరకం చూస్తున్నారు. ఇటుగా రాకపోకలు సాగించాలంటే ప్రాణాలతో చెలగాటమేనని భయాందోళన చెందుతున్నారు. రోడ్డుపై భారీ గోతులు పడి వర్షపు నీరు నిలుస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు.

నేరాల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఐ ఎంవీ సుభాష్‌ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వర్తక సంఘంతో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. అనంతరం సీఐని గ్రామస్థులు సత్కరించారు.

సీఐ సుభాష్‌ను సన్మానిస్తున్న గ్రామస్థులు

మహిళలకు మెరుగైన వైద్య సేవలు: ఎమ్మెల్యే చిర్రి

బుట్టాయగూడెం, టి.నరసాపురం, న్యూస్‌టుడే: మన్యం గ్రామాల్లో మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ్‌ నారీ సశక్త్‌ అభియాన్‌ కింద సోమవారం నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం సూపర్‌ జీఎస్టీ, సూపర్‌ సేవింగ్స్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వసుంధర, భాజపా నియోజకవర్గం కన్వీనర్‌ కొండేపాటి రామకృష్ణ, సొసైటీ అధ్యక్షుడు కరాటం ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ● తమ గ్రామం చేరే రహదారులకు మరమ్మతులు చేయించాలంటూ గండిగూడెం గ్రామస్థులు ఎమ్మెల్యే బాలరాజును కలిసి విన్నవించారు.

శిబిరాన్ని ప్రారంభిస్తున్న బాలరాజు

శుభాకాంక్షలు
విజయవాడ మణిపాల్‌ హాస్పటల్‌లో అత్యంత క్లిష్టతరమైన కణితి ఆపరేషన్‌ చేయించుకొని “మా దేవుడు యెహోవా” దయవల్ల దిగ్విజయంగా హాస్పటల్‌ నుండి సంపూర్ణ ఆరోగ్య వంతంగా ఇంటికి తిరిగి వచ్చిన శుభసందర్భంగా
షేక్‌ భాస్కర్‌ బీబీ గార్కి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ..
(లుదియా)
W/o షేక్‌ ఫీర్‌బాషా
జలపవారిగూడెం, కామవరపుకోట మండలం
కుమారుడు: నాగూర్‌ మీరావలీ కోడలు: నైమున్నిషా బేగం
కుమార్తె: చాంద్‌బీబీ (చిన్ని) అల్లుడు: M. మోహన్‌రావు
మనుమలు: రవీంద్ర (రవి), రషీద్‌, బాషా, సాజిద్‌ (పండు), బాబారషా (చంటి)
మనుమరాలు: సింధు, అఖిల, అమ్ము, సన్నీ మరియు కుటుంబ సభ్యులు

బూడిద పోసి.. ప్రజాధనం వృథా చేయకండి

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: పట్టణంలోని రోడ్లపై బూడిద పోయడం కోసం ప్రజా ధనం వృథా చేయొద్దని తెదేపా కౌన్సిలర్‌ కరుటూరి రమాదేవి, జనసేన కౌన్సిలర్‌ వలవల తాతాజీ సోమవారం జరిగిన పురపాలక సమావేశంలో విన్నవించారు. ఛైర్‌పర్సన్‌ బత్తిన లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీరు మాట్లాడుతూ ఏలూరు రోడ్డులో మరమ్మతులకు రూ.10లక్షలు ఖర్చు చేశారు. అప్పుడే గుంతలు పడ్డాయి. ఇప్పుడు దాదాపు మూడు చోట్ల రూ.15 లక్షలతో క్వారీ రబ్బిష్‌ (బూడిద) వేస్తామంటున్నారు. దయచేసి వీటి కోసం ప్రజలు కట్టిన పన్నుల సొమ్ము వృథా చేయకండని పురపాలక ఛైర్‌పర్సన్‌ బత్తిన లక్ష్మికి సూచించారు. దీనిపై కమిషనర్‌ కేవీ రమణ మాట్లాడుతూ ప్రతిపాదనలు పరిశీలిస్తామన్నారు. అగ్నిమాపక కేంద్రం రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేయాలని తాతాజీ కోరారు. అది ప్రైవేటు రోడ్డు అయినందున తాత్కాలికంగా తప్ప శాశ్వత పనులు చేయలేమని కమిషనర్‌ సమాధానమిచ్చారు. రూ.100 పెట్టి కొన్న బల్బు ఆరు నెలలు వస్తోంది. పురపాలక సంఘంలో రూ.వేలు వెచ్చించి కొంటున్న దీపాలు రోజుల వ్యవధిలోనే ఎందుకు పాడవుతున్నాయంటూ 19వ వార్డు వైకాపా కౌన్సిలర్‌ ఇందిరా ప్రియదర్శిని ప్రశ్నించారు. స్తంభాలకు యాంగ్యులర్లు తప్ప దీపాలు కనిపించడం లేదని మరో కౌన్సిలర్‌ మాధవరాజు అన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ దారుణంగా ఉంది. కౌన్సిలర్ల ఇళ్ల వద్దే శుభ్రం చేస్తున్నారన్న ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయని మరో వైకాపా కౌన్సిలర్‌ కంచెర్ల గీతాకుమారి సభ దృష్టికి తెచ్చారు. ఏలూరు రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్లు ఆర్‌అండ్‌బీ ద్వారా మంజూరయ్యాయి. ఈ పనులు త్వరలోనే చేస్తారని తెదేపా కౌన్సిలర్‌ నంబూరి రామచంద్రరాజు చెప్పారు.

మాట్లాడుతున్న తెదేపా కౌన్సిలర్‌ రమాదేవి, జనసేన కౌన్సిలర్‌ తాతాజీ

మున్సిపల్‌ సమావేశంలో సభ్యులు

చప్టాపై ఆగిన ప్రైవేటు బస్సు

ప్రయాణికుల రాకపోకలకు అవస్థలు

జీలుగుమిల్లి (బుట్టాయగూడెం), న్యూస్‌టుడే: జీలుగుమిల్లి మండలం పాములవారిగూడెం- దిబ్బగూడెం గ్రామాల మధ్య ఉన్న చప్టా వద్ద సోమవారం ఒక ప్రైవేటు బస్సు నేలకు పట్టేసి ఇరుక్కుని రహదారి మధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ములగలంపల్లిలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాజమహేంద్రవరం నుంచి వస్తుండగా చప్టా వద్ద ఎక్కుతుండగా ఈ పరిస్థితి నెలకొంది. బస్సు వెనుక భాగం దెబ్బతింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 6.30 గంటల వరకు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. జేసీబీ యంత్రంతో బస్సును లాగి చప్టా ఎక్కించారు.

నేలను తాకడంతో ఇలా..

డాగ్‌స్క్వాడ్‌ తనిఖీలు..

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం మండలంలో పలుచోట్ల ఎస్పీ ఆదేశాల మేరకు డాగ్‌స్క్వాడ్‌ బృందం సోమవారం బస్టాండ్‌, ఎంపీడీవో కార్యాలయం, పట్టిసీమ ఎత్తిపోతల, రోడ్డు మార్గంలోని కాల్వర్టులను తనిఖీ చేశారు.

మహారాజశ్రీ జూనియర్‌ సివిల్‌ జడ్జి
భీమడోలు ,ఏలూరు జిల్లా
E.P.NO.43/2017 O.S.NO.56/2016
Beetween
బొళ్ల సత్యనారాయణ ...DHR
మరియు
సూరాబత్తుల రమేష్‌ ...JDR
పై నెంబరు పిటిషన్‌లో డిక్రీ బాకీ వసూలు కొరకు JDR కు చెందిన షెడ్యూలు దాఖలా స్థిరాస్తి ని వేలము వేయుటకు నిర్ణయించి పైనెంబరు పిటీషను ది.27.10.2025 నకు వాయిదావేసియున్నారు. కావున షెడ్యూలు దాఖలా ఆస్తిని కొనుగోలు చేయదలచిన వారు ది.27.10.2025న ఉదయం 10.30 గం॥లకు మహారాజశ్రీ శ్రీ కోర్టువారి ఎదుట హాజరయి కోర్టువారి షరతులకు లోబడి వేలములో పాల్గొనవచ్చును.
షెడ్యూలు ఆస్తి వివరము : ప॥గో॥జిల్లా ప్రస్తుతం ఏలూరు జిల్లా, భీమడోలు సబ్‌రిజిస్ట్రీ ద్వారకాతిరుమల మండలం, తిరుమలపాలెం గ్రామము, రీ.సర్వే నెంబరు 207-5 మరియు 206-102లో య 1-74 సెంట్లు మెరక భూమికి హద్దులు:తూర్పు:కరణం శైలజ గారి భూమి దక్షిణం: చెరుకూరి లక్ష్మి గారి భూమి, పడమర : సూరాబత్తుల రేవతి మరియు ఇతరుల భూమి, ఉత్తరం : ఆర్‌ & బి రోడ్డు
పై హద్దుల లో య 1.74 మెరక భూమి, నీటి మరియు మురుగు నీరు రాకపోకల సర్వహక్కులతో
D.H.R : 34,00,000/-
అమీనా విలువ : 7,00,000/-
మార్కెట్‌ విలువ : 35,00,000/-
E. శ్రీనివాసబాబు
T. రమేష్‌, అడ్వకేట్స్‌

ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన అవసరం

లింగపాలెం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని లింగపాలెం తహసీల్దార్‌ నజీముల్లాషా అన్నారు. ఈ మేరకు మండలంలోని అనపనేనివారిగూడెంలో సోమవారం మానవ హక్కులపై అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. స్థానిక సర్పంచి రవీంద్ర, డిప్యూటీ తహసీల్దార్‌ నాగబాబు, గ్రామస్థులు పాల్గొన్నారు.

డ్రెయిన్ల నిర్మాణానికి భూమి పూజ.. ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలం రాజుపాలెంలో మ్యాజిక్‌ డ్రెయిన్ల నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. స్థానిక సర్పంచి దేవరపల్లి నర్సమాదేవి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.

పబ్లిక్‌ ప్రకటన
లెటర్‌ తేదీ. 29-09-2025
ఇందుమూలముగా గ్రామ ప్రజలకు, భక్తులకు తెలియజేయునది ఏమనగా, ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, మల్లాయగూడెం గ్రామంలో యున్న శ్రీ కళ్యాణ రామాలయం ను హిందూ దేవదాయ ధర్మదాయ శాఖ పరిధి లోనికి చేర్చి చట్టం 30/87 నందలి సెక్షన్‌ 43 ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయుట మరియు సెక్షన్‌ 6 ప్రకారం పబ్లికేషన్‌ చేయుటకు గాను నిర్ణయించుట జరిగినది.
కావున యిందు విషయమై మీకు ఏమైనా అభ్యంతరములు, ఆక్షేపణలు వున్న యెడల ఈ ప్రకటన ఇచ్చిన తేదీ నుండి పది రోజుల్లో లిఖిత పూర్వకముగా శ్రీయుత జిల్లా ఎండోమెంట్స్‌ ఆఫీసర్‌, దేవదాయ ధర్మదాయ శాఖ, ఏలూరు వారికి అందజేయవలెను.
సం/- ప్రస్తుత మేనేజింగ్‌ ట్రస్టీ, శ్రీ కళ్యాణ రామాలయం
మల్లాయగూడెం గ్రామం, చింతలపూడి మండలం, ఏలూరు జిల్లా

అవి ఇవి అన్నీ

నేటి నుంచి వ్యవసాయ విద్యుత్తు వేళల్లో మార్పు

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: కొయ్యలగూడెం, పరింపూడి, అచ్యుతాపురం, గవరవరం, పొంగుటూరు గ్రామాల పరిధిలోని వ్యవసాయ విద్యుత్తు సరఫరా వేళల్లో మంగళవారం స్వల్పమార్పు చేసినట్లు ఏఈ ఎస్వీ రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్రీఫేజ్‌ సరఫరాను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, మళ్లీ రాత్రి 9 గంటల తర్వాత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే: గోదావరి వరద పెరుగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం ఇన్‌ఛార్జి ఆర్డీవో ఎం.ముక్కంటి అన్నారు. రేపాకగొమ్ము, నార్లవరం వద్ద వరద పరిస్థితిని సోమవారం పరిశీలించారు. ఎద్దువాగు, తిర్లాపురం, నార్లవరం వద్ద పడవలు ఏర్పాటు చేశామన్నారు. స్థానిక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయనతో ఎస్సై నవీన్‌ కుమార్‌, డీటీ సురేంద్ర, ఆర్‌ఐ భుజంగరావు ఉన్నారు.

ముంపుతో వరి చేలకు నష్టమే.. పోలవరం, న్యూస్‌టుడే: వరద కారణంగా ముంపులో ఉన్న వరి చేలు మరో రెండు, మూడు రోజులు పాటు ఇదే విధంగా ఉంటే దెబ్బతింటాయని మండల వ్యవసాయాధికారి కె.రాంబాబు తెలిపారు. రైతులతో కలిసి సోమవారం పోలవరం వద్ద ముంపులో ఉన్న వరి చేలను పరిశీలించారు.

రేపాకగొమ్ము వద్ద వరదను పరిశీలిస్తున్న ముక్కంటి

సహకారంతో అభివృద్ధి సాధిస్తాం..

కామవరపుకోట, న్యూస్‌టుడే: ప్రభుత్వ సహకారంతో సొసైటీ ద్వారా పలు అభివృద్ధి పనులు చేపట్టామని ఛైర్మన్‌ గంటా మాధవరావు తెలిపారు. సోమవారం సొసైటీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే, ఆప్కాబ్‌ ఛైర్మన్‌ల సహకారంతో మంజూరైన రూ.2 కోట్ల రుణంతో గత ప్రభుత్వ పాలనలో మూతపడిన పెట్రోల్‌ బంక్‌, నిలిపిన ఎరువుల వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 74 టన్నుల యూరియా రైతులకు అందించామన్నారు. అర్హులైన యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కూటమి నేతలతో కలిసి సొసైటీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు.

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే : నష్టాల్లో ఉన్న సొసైటీని లాభాల్లోకి తీసుకెళ్లేందుకు తమవంతు ప్రయత్నిస్తామని జంగారెడ్డిగూడెం పీఏసీఎస్‌ త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌ మానికల నాగేశ్వరరావు తెలిపారు. సొసైటీ మహాజన సభ సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు సంఘంలో జరిగిన లావాదేవీలు, సభ్యత్వాలను సభలో ఆమోదించారు.

టి.నరసాపురం, న్యూస్‌టుడే: నష్టాల ఊబిలో కూరుకుపోయిన సహకార సంఘాన్ని సభ్యులందరి సహకారంతో ముందుకు తీసుకెళ్దామని టి.నరసాపురం పీఏసీఎస్‌ అధ్యక్షులు జోనుబోయిన సోంబాబు అన్నారు. ఆ సంఘ సర్వసభ్య సమావేశం టి.నరసాపురంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు చెల్లించాల్సిన నగదు సకాలంలో చెల్లించడం ద్వారా డిపాజిట్‌ దారులకు కొంతమేర నగదు చెల్లించడం సాధ్యమవుతుందని వెల్లడించారు.

మక్కినవారిగూడెంలో: సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘ అధ్యక్షులు ఆచంట సూర్యనారాయణ మాట్లాడుతూ సంఘం చేస్తున్న వ్యాపారాలు, అభివృద్ధిపై వివరించారు.

నిమ్మకాయల మార్కెట్‌ యార్డును పరిశీలిస్తున్న బ్రహ్మారాజు

రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం.. ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, నిమ్మకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గోపాలపురం ఏఎంసీ ఛైర్మన్‌ యద్దనపూడి బ్రహ్మారాజు అన్నారు. ద్వారకాతిరుమల నిమ్మకాయల మార్కెట్‌ యార్డును ఆయన మొదటిసారి సోమవారం సందర్శించి రైతులు, కమిషన్‌ వ్యాపారులతో మాట్లాడారు. జడ్పీటీసీ సభ్యులు చిగురుపల్లి శామ్యూల్‌, తెదేపా మండల అధ్యక్షుడు లంకా సత్యనారాయణ, ఏఎంసీ వైస్‌ ఛైర్మన్‌ పోతన ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మ గౌరవానికి భంగం కలిగించొద్దంటూ

వినతి టి.నరసాపురం, న్యూస్‌టుడే: తమను గ్రామాల్లో ప్రతిసారీ ఇంటింటికీ తిప్పుతూ తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగించొద్దంటూ మండలంలోని సచివాలయ ఉద్యోగులు ముక్త కంఠంతో కోరారు. సోమవారం ఉదయం వారు నల్లరిబ్బన్లు ధరించి టి.నరసాపురంలో ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని ఎంపీడీవో నగరాజకుమారికి వినతి పత్రం అందజేశారు.

పదవీ విరమణ శుభాకాంక్షలు

శ్రీమతి & శ్రీ పూనెం కన్నపరాజుదొర గారు
LIC Development Officer, జంగారెడ్డిగూడెం
గత 32 సం॥లుగా LIC లో పని చేసి ఎందరో ఏజెంట్స్‌కు మార్గదర్శిగా నిలిచి, మా కుటుంబ అభివృద్ధికి విశేష కృషి చేసి, మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మా అందరికీ ఆదర్శప్రాయులు, మా కుటుంబ దశదిశ నిర్దేశకులు
శ్రీ పూనెం కన్నపరాజుదొర గారు నేడు LIC Development Officer గా పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు.
భార్య: పూనెం పద్మావతి
కుమార్తెలు: పూనెం జోతి షణ్ముఖ లక్ష్మీదుర్గ (Senior Manager, Indian Bank)
పూనెం హేమఫణి గంగా భవాని (Asst. Manager, DCCB) అల్లుడు: కుంజం రవితేజ (LIC Development Officer)
కుమారుడు: Dr. పూనెం చిన్మయి సాయిబాలాజీ దొర (MBBS DNB Anaesthesia)
తమ్ముళ్లు: Dr. పూనెం రాంబాబు దొర (MBBS DNB Anaesthesia) మరదళ్లు: Dr. పూనెం పుష్పలత (MBBS M.S., Gynaecology)
పూనెం శ్రీనివాసరావు (టీచర్‌) పూనెం ప్రమీలరాణి (టీచర్‌)
బావ/బావమరిది: ఆచంట వీరవెంకట సత్యనారాయణ (అబ్బులు) Vet. Livestock Officer
కలుం నీలయ్య (Gazetted Head Master)
చెల్లెలు: పూనెం అంజలిదేవి (టీచర్‌)
పూనెం గంగారత్నం (టీచర్‌)
మేనల్లుడు/మేనకోడలు: పూనెం భానుశ్రీ ఫణీంధర్‌ రావు, మహంతి దేవి
తమ్ముడి కుమారులు: పూనెం విజ్ఞత్‌, పూనెం నిహార్‌
మనుమరాలు: కుంజం చార్విధృవిత మరియు కుటుంబ సభ్యులు

(c) eenadu

నూజివీడు
• నూజివీడు • కైకలూరు

నైవేద్యం సమర్పించి.. ప్రత్యేక పూజలు చేసి

బతుకమ్మలతో మహిళలు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు సిబ్బంది పేటలో దశాబ్దాలుగా బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వరంగల్ జిల్లాలోని జాఫర్‌ఘడ్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన కుటుంబాలు బతుకమ్మ సంబరాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నిత్యం పూజలు నిర్వహించి అమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మ పట్ల తమకున్న భక్తిభావాన్ని చాటుతున్నారు. మహిళలు పోటీ పడి సిద్ధం చేస్తున్న బతుకమ్మలు ఆకట్టుకుంటున్నాయి.

బాలికల ఉన్నత పాఠశాలలో బ్యూటీ వెల్‌నెస్

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో బ్యూటీ వెల్‌నెస్ నైపుణ్యాభివృద్ధి కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చారు. కోర్సులో ఉపాధి అవకాశాలపై విద్యార్థినిలకు శిక్షకురాలు జి. రంజిత్‌కుమారి సోమవారం అవగాహన కల్పించారు. జీసీడీవో నవీన, హెచ్ఎం బి. అనూరాధ పర్యవేక్షించారు.

రీసర్వేతో భూముల రికార్డుల్లో కచ్చితత్వం

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: రీసర్వేతో భూముల రికార్డుల్లో కచ్చితత్వానికి అవకాశం ఉంటుందని రీసర్వే డిప్యూటీ తహసీల్దారు మరియన్న, మండల సర్వేయర్ ఎస్. రామకృష్ణబాబు తెలిపారు. ఆగిరిపల్లి మండలం కృష్ణవరంలో సోమవారం రీసర్వేపై గ్రామ సభ, అవగాహన ప్రదర్శన నిర్వహించారు.

ఎండిన చెట్టు.. కూలితే చేటు

కైకలూరు, న్యూస్‌టుడే: వరహాపట్నం-ఉప్పుటేరు ప్రధాన రహదారి వెంబడి మండలంలోని సీతనపల్లిలో ఎండిన వృక్షం ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. కొన్నేళ్ల కిందట ఈ భారీ వృక్షం కొమ్మలు ఒక్కొక్కటిగా విరిగి పడిపోయి మోడుగా మారింది. అంతంతమాత్రం పట్టు ఉండటంతో ఎప్పుడు కూలుతుందోనని ఈ మార్గంలో ప్రయాణం సాగించే వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్న తరుణంలో చెట్టు కూలి ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అధికారులు స్పందించి ఇలా ప్రమాదకరంగా ఉన్న వృక్షాలను తక్షణం తొలగించాలని కోరుతున్నారు. దీనిపై ఆర్అండ్‌బీ డీఈఈ అనిల్ కుమార్‌ను సంప్రదించగా.. పంచాయతీ అధికారులతో కలిసి వృక్షాన్ని తొలగించేలా చర్యలు చేపడతామని తెలిపారు.

రైతన్నా సమయం లేదు!

ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్‌కు వచ్చేనెల 16 తుది గడువు

కలిదిండి, న్యూస్‌టుడే: ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ ఉంటేనే ప్రభుత్వ రాయితీలు, పథకాలు వర్తిస్తాయి. యూనిట్ విద్యుత్తు రూ.1.50కి అందాలంటే నమోదు తప్పనిసరని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనికి అక్టోబరు 16వ తేదీ తుది గడువు కాగా.. ఈ ప్రక్రియ మాత్రం వేగం పుంజుకోవడం లేదు.

2.90 లక్షల ఎకరాల్లో..

ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా విస్తరించి ఉండగా.. ఒక్క కైకలూరు నియోజకవర్గంలోనే 84 ఎకరాల్లో 20 వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. వీటిలో ఇప్పటి వరకు కేవలం 17,787 ఎకరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇంకా 66,213 ఎకరాలు చేయించుకోవాల్సి ఉంది. గడువు సమీపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంపై మత్స్యశాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

కైకలూరు నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి..

మండలం	విస్తీర్ణం (ఎకరాల్లో)	రిజిస్ట్రేషన్ అయినవి
కలిదిండి	30,366	5,512
కైకలూరు	15,896	3,686
మండవల్లి	19,919	5,415
ముదినేపల్లి	18,553	3,174

నమోదుకు కావాల్సినవి

పట్టాదారు పాసు పుస్తకం, సర్వే నంబర్లకు అనుసంధానం చేసి ఉన్న ఆధార్, ఫోన్ నంబర్లు తప్పనిసరి. ఎకరాకు రూ.1,000 ఫీజు చెల్లించాలి.

కలిదిండిలో రొయ్యల సాగు

ప్రతి చెరువుకూ తప్పనిసరి

'జోన్లతో నిమిత్తం లేకుండా ప్రతి చెరువుకూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నియోజకవర్గ పరిధిలో నలుగురు ఎఫ్‌డీవోలు, 34 మంది గ్రామ సహాయకులు పని చేస్తున్నారు. దీనిపై గ్రామాల్లో సదస్సులు పెట్టి అవగాహన కల్పించడంతోపాటు ప్రతి రైతును కలిసి నమోదు ఆవశ్యకతను వివరిస్తున్నాం.' అని మత్స్యశాఖ కైకలూరు ఏడీఎం రవికుమార్ వివరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నూజివీడు	:80085 74698	ఆగిరిపల్లి:	9121229090
ముసునూరు	:93983 81268	చాట్రాయి:	8008574700
కైకలూరు	:73060 88555	మండవల్లి:	8106099008
కలిదిండి	:90594 84862	ముదినేపల్లి:	8008574693

చెత్త తొలగింపు

స్పందనకు వందనం

కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు ఆరో వార్డులో కొన్ని రోజులుగా చెత్త సేకరణ చేయక పోవడంతో దుర్వాసన వస్తోందని స్థానికుడు విక్రమ్ 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా పంచాయతీ ఈవో వై.ప్రసాద్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన స్పందించి సమస్యను పరిష్కరించారు.

అవగాహన కల్పిస్తున్న ఎంపీడీవో రాజు

సామాన్యులకు చేరువయ్యేలా ధరల తగ్గింపు

చాట్రాయి, న్యూస్‌టుడే: నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించడంతో ప్రజలకు చేరువయ్యేలా ధరలు తగ్గాయని, వీటిపై ప్రతి ఉద్యోగి ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీడీవో బల్లా రాజు కోరారు. చాట్రాయి మండల పరిషత్తు కార్యాలయంలో సోమవారం అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తగ్గిన ధరలు తెలియజేసేలా దుకాణాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మందులు, వాహనాల పరికరాలపై 8- 15 శాతం రాయితీ అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో లక్ష్మీకుమారి, ఈవోపీఆర్డీ విజయలక్ష్మి, కార్యదర్శి జి.నాగరాజు పాల్గొన్నారు.

జగన్మాత సేవలో మంత్రి

విజయవాడ(చిట్టినగర్), న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మను సరస్వతీ దేవిగా అలంకరించారు. ఈనేపథ్యంలో మంత్రి కొలుసు పార్థసారథి దంపతులు ఆలయానికి విచ్చేశారు. వారికి దుర్గగుడి ఆలయ ఈవో శీనానాయక్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

కుట్టు మిషన్ల అందజేత

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: మర్రిబంధంలో విజయవాడకు చెందిన వైఎస్సార్ ఛారిటీస్ ద్వారా మహిళలకు పది కుట్టుమిషన్లు, ఒక తోపుడు బండిని మంత్రి కొలుసు పార్థసారథి చేతులమీదుగా సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో నిర్వాహకుడు వై. జయప్రకాశ్, నాయకులు యనమదల వాసు, కన్నికంటి రుష్యారావు, లింగమనేని కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ★ మండలంలోని గొల్లపల్లిలో రూ. 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు.

రైతులకు మెరుగైన సౌకర్యాలు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, నిమ్మకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గోపాలపురం ఏఎంసీ ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు అన్నారు. ద్వారకాతిరుమల నిమ్మకాయల మార్కెట్ యార్డును ఆయన మొదటిసారి సోమవారం సందర్శించి రైతులు, కమిషన్ వ్యాపారులతో మాట్లాడారు. జడ్పీటీసీ సభ్యులు చిగురుపల్లి శామ్యూల్, తెదేపా మండల అధ్యక్షుడు లంకా సత్యనారాయణ, ఏఎంసీ వైస్ ఛైర్మన్ పోతన ధర్మరాజు పాల్గొన్నారు.

ఆక్వా రైతుల కలలు సాకారం: కామినేని

మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్

కైకలూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్తును అందిస్తుందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. స్థానిక సీతారామా కల్యాణ మండపంలో అప్సడా రిజిస్ట్రేషన్ల విధానంపై సోమవారం మత్స్య, రెవెన్యూ, విద్యుత్తుశాఖల అధికారులు, ఆక్వారైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్తు లోవోల్టేజీ సమస్య రాకుండా రూ.50 కోట్లతో గోపవరంలో 220 కేవీ విద్యుత్తు కేంద్రంతో పాటు నియోజకవర్గంలో మరో నాలుగు ఉప కేంద్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. విద్యుత్తుశాఖ మంత్రితో వీడియోకాల్‌లో మాట్లాడి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యశాఖ జేడీ నాయక్, ఆర్డీవో అచ్యుత అంబరీశ్ మాట్లాడుతూ 84,760 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా చేపలు, రొయ్యల చెరువులుండగా.. 15 వేల ఎకరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగిందన్నారు. శాశ్వతంగా జారీ చేసే లైసెన్సులకు ఎకరానికి రూ.1000 చెల్లించి అక్టోబరు 18 లోపు నమోదు చేసుకోవాలని సూచించారు. హక్కుదారులు అందుబాటులో లేని పక్షంలో లీజు అగ్రిమెంటుతోనైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి నరసయ్య, విద్యుత్తు ఈఈ జీబీ.శ్రీనివాస్, మత్స్యశాఖ ఏడీ రవికుమార్, ఎంపీపీ అడవికృష్ణ, చేపల రైతు సంఘం మాజీ అధ్యక్షుడు ముదునూరి సీతారామరాజు, రైతులు పాల్గొన్నారు.

సాంకేతికతను అందిపుచ్చుకోవాలి.. కైకలూరు, కలిదిండి, న్యూస్‌టుడే: వ్యవసాయరంగంలో వస్తున్న నూతన సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గోపవరంలో రైతులకు రూ.9 లక్షల విలువ చేసే డ్రోన్‌ను రాయితీపై రూ.2 లక్షలకే అందించారు. రాచపట్నంలో డ్రోన్‌ను ప్రారంభించి వరిపంటపై మందులను స్వయంగా పిచికారీ చేశారు. ★ మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా కలిదిండిలో సోమవారం భాజపా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చిట్టూరి రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. భాజపా మండలాధ్యక్షుడు అంకాల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ హోప్ ఛారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో 25 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. ★ కలిదిండిలో నూతనంగా నిర్మించిన రహదారులను ఎమ్మెల్యే ప్రారంభించారు. రానున్న రోజుల్లో ప్రాధాన్యతా క్రమంలో ప్రతి రోడ్డు నిర్మిస్తామని తెలిపారు.

సామూహిక సీమంతాలు నిర్వహిస్తున్న సిబ్బంది, నాయకులు

మహిళల ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధి

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: మహిళల ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యమని తెదేపా మండల అధ్యక్షుడు నక్కనబోయిన వేణు తెలిపారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఈదరలో వైద్య శిబిరం నిర్వహించారు. గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. వైద్యాధికారి నరేంద్రకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సమస్యలు యథాతథం

మొక్కుబడిగా నూజివీడు పురపాలక కౌన్సిల్ సమావేశం

మాట్లాడుతున్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ సత్యనారాయణ

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు పురపాలక సంఘంలో కౌన్సిల్ సమావేశాలు ప్రహసనంగా సాగుతున్నాయి. సోమవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఆర్‌టీవీ.దుర్గ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సభ్యులు ఎప్పటిలాగే పారిశుద్ధ్యం, మురుగు కాల్వలపై అధికారులను నిలదీశారు. రోడ్లు, వీధి దీపాలు, ఖాళీ స్థలాలు, పార్కులు తదితర సమస్యలను ఎవరూ ప్రస్తావించలేదు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ పగడాల సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చే నీటిని సొబన్న చెరువు మీదుగా బయటకు పంపే విధానంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మొఘల్ చెరువు నీరు బయటకు రాకుండా కళింగ ఎత్తు పెంచి చెరువు లోతు చేయాలన్నారు. పలు డ్రెయిన్ల గురించి ప్రస్తావించారు. మున్సిపల్ కమిషనర్ ఆర్.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల మంత్రి ఆదేశాలతో డ్రెయినేజీ నిర్మాణానికి రూ.9 కోట్లు ప్రతిపాదనలు పంపామన్నారు. అనంతరం వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం మంజూరైన రూ.5 కోట్లు టెండర్లకు పాలకవర్గం ఆమోదం తెలిపింది.

అసంపూర్తి పనులతో ఇక్కట్లు

పీఆర్వో అసిస్టెంట్లు ఉండే గదిలో ఇలా..

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు ట్రిపుల్ ఐటీలోని గదుల్లో అసంపూర్తిగా టైల్స్ మరమ్మతులు చేయడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల రూ.లక్షలు వెచ్చించి పలు గదుల్లో ఫ్లోరింగ్‌కు మరమ్మతులు చేయించారు. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు వీటిని పర్యవేక్షించారు. ఎంపిక చేసిన గదుల్లో మాత్రమే పనులు చేసి మిగిలినవి వదిలేశారు. దీంతో ఆయా గదుల్లోకి ప్రవేశించగానే ధ్వంసమైన టైల్స్ కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు విద్యార్థుల చదువుతో పాటు మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గదుల్లో టైల్స్ మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని నూజివీడు ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి లక్ష్మణరావు తెలిపారు.

మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలం

త్వరలో ఆగిరిపల్లిలో మాంసం దుకాణాల మార్కెట్

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆగిరిపల్లిలో మాంసం దుకాణాల మార్కెట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు డిప్యూటీ ఎంపీడీవో జి. ఆనంద్‌బాబు తెలిపారు. మండలంలోని 25 గ్రామాల ప్రజలు మాంసం కొనుగోళ్లకు ఇక్కడికి వస్తూ ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 20 మాంసం దుకాణాలు ఉండగా.. వాటిలో కొన్ని దేవాలయాల పక్కన ఉండటంతో తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని భక్తులు, మరికొన్ని మురుగు కాలువల పక్కన అపరిశుభ్ర వాతావరణంలో ఉండటంతో రోగాలు ప్రబలే అవకాశం ఉందని మరికొందరు ఫిర్యాదులు చేస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో చొప్పరమెట్ల రహదారిలోని ఖాళీ ప్రదేశంలో మాంసం దుకాణాల మార్కెట్ ఏర్పాటు చేసి నామమాత్రపు అద్దెను వసూలు చేస్తామని తెలిపారు. ఫలితంగా పంచాయతీకి ఆర్థిక వనరులు సమకూరడంతోపాటు దుకాణాలన్నీ ఒకే ప్రదేశంలో ఉండటంతో ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందన్నారు.

హమ్మయ్య కూల్చేశారు

ఈనాడు కథనానికి స్పందన

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి మండలం పెనుమాకలంకలో శిథిలావస్థకు చేరిన రక్షిత మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్‌ను అధికారులు ఎట్టకేలకు కూల్చివేయడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 25 ఏళ్ల క్రితం నిర్మించిన ట్యాంక్ శిథిలావస్థకు చేరి పెచ్చులూడి పడుతుండటంతో పాటు పిల్లర్లు విరిగిపోయాయి. ప్రమాదకరంగా ఉన్న ఈ ట్యాంక్‌ను కూల్చివేయాల్సిన అవసరం ఉందంటూ గత నెల 8న 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్ వెంటనే కూల్చివేసేలా చర్యలు తీసుకున్నారు.

సినిమాలు

నూజివీడు పట్టణం

సత్యనారాయణ	ఓజీ
సత్యనారాయణ మినీ	కిష్కింధపురి
ద్వారక సినిమాస్ స్క్రీన్ 1	ఓజీ
ద్వారక సినిమాస్ స్క్రీన్ 2	ఓజీ
ద్వారక సినిమాస్ స్క్రీన్ 3	మిరాయ్
ఆగిరిపల్లి: శ్రీఅను డీలక్స్	ఓజీ
కైకలూరు: విజయలక్ష్మి జీ3	ఓజీ
మాగంటి సినిమాస్	ఓజీ
శ్రీవెంకటరమణ సినిమాస్	ఓజీ
ముదినేపల్లి: పూర్ణిమ	ఓజీ

దారిలో మడుగు.. ఇదేమని అడుగు!

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: నూజివీడు- విజయవాడ ప్రధాన రహదారి ఆగిరిపల్లి స్టేట్ బ్యాంక్ కూడలి దగ్గర వర్షం వచ్చే తటాకాన్ని తలపిస్తోంది. దాంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మురుగు నీరు లేచి ఇతర వాహనదారులపై పడుతోంది. ఫలితంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ డీఈ బాబూరావు మాట్లాడుతూ.. మురుగు నీరు నిలవకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నెరవేరిన పట్టణ వాసుల కల

చింతలపూడి: పట్టణ వాసుల 15 ఏళ్ల కల నెరవేరిందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ సోమవారం రాత్రి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.

భక్తుల సౌకర్యార్థం సూచిక ఏర్పాటు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: భక్తుల సౌకర్యార్థం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లే మార్గంలో కొత్తగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భీమడోలు మండలం పోలసానిపల్లి (ఎన్‌హెచ్-16) వద్ద ఏలూరు వైపు నుంచి ద్వారకాతిరుమల వచ్చే వైపు ఒకటి, రాజమహేంద్రవరం వైపు నుంచి ద్వారకాతిరుమల వచ్చే వైపు ఒకటి ఏర్పాటు చేశారు.

రక్తదానం చేసి ప్రాణదాతలు కండి

రక్తదాతను అభినందిస్తున్న నాయకులు, వైద్యులు

మండవల్లి, చాట్రాయి, ముసునూరు, న్యూస్‌టుడే: రక్తదానం చేసి ప్రాణదాతలవ్వాలని కూటమి నాయకులు కోరారు. స్వస్థ్ నారీ సశక్త్ కార్యక్రమంలో భాగంగా మండవల్లి మండలం లింగాలలో భాజపా మండలాధ్యక్షుడు బొయిడి సురేశ్‌బాబు ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం 15 నెలల్లోనే అద్భుతమైన పాలన అందించిందని తెలిపారు. కార్యక్రమంలో భాజపా నాయకులు సమయం ఏసుబాబు, గణేశ్, శివయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

★ చాట్రాయి మండలం తుమ్మగూడెంలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ గాయత్రి, పీహెచ్ఎన్ నాగమణి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

★ ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో రమణక్కపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 186 మందికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసినట్లు సూపర్‌వైజర్లు కృష్ణారావు, సీతమ్మ తెలిపారు. సర్పంచి పులిబళ్ల లక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.

చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తెలంగాణ మంత్రి నాగేశ్వరరావు

వెంకట్రామయ్యను కోల్పోవడం బాధాకరం: తుమ్మల

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఎంతో అనుభవం ఉన్న మండవ వెంకట్రామయ్యను కోల్పోవడం ఎంతో బాధాకరమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మండలంలోని తుక్కులూరు వచ్చిన ఆయన వెంకట్రామయ్య తనయుడు, నూజివీడు సీడ్స్ లిమిటెడ్(ఎన్ఎస్ఎల్) గ్రూప్ సీఎండీ ప్రభాకరరావును, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకట్రామయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

వీణాధారిణి.. విజయ ప్రదాయిని

ఆగిరిపల్లిలో సరస్వతీ పూజలు చేస్తున్న చిన్నారులు

వాడవల్లిలో ..

కైకలూరు: పెద్దింట్లమ్మ

కైకలూరు, నూజివీడు రూరల్, చాట్రాయి, ముదినేపల్లి, ఆగిరిపల్లి, మండవల్లి, ముసునూరు, న్యూస్‌టుడే: కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమపూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసం వైభవంగా నిర్వహించారు. దాతలు విద్యాసామగ్రి అందజేశారు. నూజివీడు సబ్‌కలెక్టరు బొల్లిపల్లి వినూత్న పట్టణంలోని కోటమహిషాసురమర్దని అమ్మవారిని దర్శించుకున్నారు.

నూజివీడులో..

కైకలూరు: పూజలు చేస్తున్న చిన్నారులు

ఇంగిలిపాకలో శివగుళ్లకమ్మ

పాడి రైతులకు భరోసా

చెక్కు అందిస్తున్న దిలీప్‌కుమార్

చాట్రాయి న్యూస్‌టుడే: పాడి రైతులకు ఆర్థిక భరోసా ఇచ్చేలా జిల్లా మిల్క్ యూనియన్ పథకాలను అమలు చేస్తోందని పాల శీతలీకరణ కేంద్ర మేనేజర్ దిలీప్ కుమార్ తెలిపారు. కొత్తగూడెం పాల సేకరణ సంఘ సభ్యురాలు చళ్లగుళ్ల పద్మావతి ఇటీవల మృతి చెందగా భర్త శ్రీనివాసరావుకు క్షీరబంధు పథకం కింద రూ.50 వేల చెక్కును ఆయన సోమవారం అందించారు. సంఘాధ్యక్షురాలు మల్లెంపల్లి గంగారత్నం, సూపర్‌వైజర్ బి.నరసింహారావు, కార్యదర్శి ఎం.గోపాలరావు రైతులు పాల్గొన్నారు.

ముసునూరు, న్యూస్‌టుడే: పాడి రైతులకు గరిష్ఠ లబ్ధి దక్కాలన్న లక్ష్యంతో విజయ డెయిరీ పనిచేస్తోందని సంస్థ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. సోమవారం ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పాలకేంద్రంలో 240 మంది పాడి రైతులకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.2,29,070 బోనస్ పంపిణీ చేశారు.

చెరువుల్లో మృత్యు కుహరాలు

చాట్రాయి, న్యూస్‌టుడే: చాట్రాయి మండలంలో చెరువులు మృత్యు కుహరాలుగా మారాయి. ప్రస్తుతం వాటిలో పూర్తిస్థాయిలో వరద నీరు చేరింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాలు గల్లంతు కావడం తథ్యం. చాట్రాయి మండలంలో 111 చెరువుల్లో 'మట్టి' గోతులు ప్రమాదాలను ఆహ్వానిస్తున్నాయి. గత ప్రభుత్వం పూడిక తీతకు పైసా విదల్చకపోవడంతో పూడిక పెరిగింది. మట్టి అవసరాల నిమిత్తం ఇష్టానుసారం తవ్వేయడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. వీటి లోతు ప్రమాదాలకు ఆస్కారంగా మారింది.

పొంచి ఉన్న ప్రమాదాలు

చాట్రాయిలో పెద చెరువు వైద్యశాల చెంతన, దీప చెరువు ఉన్నత పాఠశాల పక్కన ఉన్నాయి. సోమవరం పెద చెరువు, కొత్తగూడెంలో రామయ్య చెరువు, బూరుగుగూడెంలో రాళ్లకుంట, జనార్దనవరంలో రామయ్య చెరువు, చనుబండలో చిన చెరువు, పోలవరం సాగారం చెరువు, చీపురుగూడెంలో చింతలకుంట, కోటపాడులో సుబ్బరాజుకుంట రహదారుల చెంతనే ఉన్నాయి. వీటిలో మట్టి తవ్వకాలు నిషేధిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని స్థానికులు చెబుతున్నారు.

● తుమ్మగూడెం శివారు బిల్డింగుగూడెంలో ఇద్దరు సోదరులు జయపురంలోని కంబంపాటి చెరువులో చేపల కోసం వెళ్లి ఒకరితర్వాత మరొకరు గోతిలో పడి మృతిచెందారు.

● చాట్రాయిలో చెరువులో నీరు తాగుతున్న మేకలను తీసుకొచ్చేందుకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు గోతిలో పడి మరణించారు.

పర్వతాపురం గ్రామానికి కూతవేటు దూరంలో రహదారి పక్కన నల్ల చెరువు ఉంది. అందులో మట్టి తవ్వకాలు చేశారు. భారీగా గోతులు ఏర్పడ్డాయి. ఇది మొదటి చిత్రం. ఇటీవల వర్షాలతో అందులోకి వరద చేరింది. మూగ జీవాలు నీటి కోసం వెళితే వాటిని రప్పించే యత్నంలో ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉంది. ఇది రెండో చిత్రం.

చట్టాలపై అవగాహన అవసరం

లింగపాలెం: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని లింగపాలెం తహసీల్దార్ నజీముల్లాషా అన్నారు. ఈ మేరకు మండలంలోని అనపనేనివారిగూడెంలో సోమవారం మానవ హక్కులపై అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు.

భార్యతో గొడవ పడి ఆత్మహత్య

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: రెండో పట్టణం కొత్తపేటకు చెందిన లారీ డ్రైవర్ వెంకట సత్యనారాయణ(56)కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఇటీవల తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో సత్యనారాయణ మనస్తాపానికి గురయ్యారు. ఈ నెల 12న శీతల పానీయంలో ఎలుకల మందు కలుపుకొని తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. గతంలోనూ రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

(c) eenadu

ఈనాడు కాకినాడ
మంగళవారం సెప్టెంబరు 30, 2025

కాకినాడలో సరస్వతిగా దర్శనమిచ్చిన సంతచెరువు కనకదుర్గాదేవి

కాకినాడ గ్రామీణం శ్రీపీఠంలో సామూహిక సరస్వతి పూజల్లో విద్యార్థులు

వీణాపాణి విద్యా ప్రదాయిని

సకల విద్యలకు అధిదేవత సరస్వతిగా దర్శనమిచ్చిన అమ్మవారికి విద్యార్థులు ప్రత్యేక పూజలు చేశారు. దేవీశరన్నవరాత్రుల్లో సోమవారం మూలానక్షత్రం సందర్భంగా ఆలయాల్లో అమ్మవారిని వీణాపాణిగా అలంకరించారు. విద్యార్థులు సామూహిక సరస్వతి పూజలు చేశారు. మంచి విద్యా బుద్ధిని ప్రసాదించాలని వేడుకున్నారు. –న్యూస్‌టుడే, గాంధీనగర్, సర్పవరం

నేడు కాకినాడ చేరుకోనున్న మత్స్యకారులు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: శ్రీలంకలోని జాఫ్నా జైలులో 52 రోజుల పాటు నిర్బంధంలో ఉండి ఇటీవల విడుదలైన కాకినాడ మత్స్యకారులు మంగళవారం మధ్యాహ్నానికి ఇక్కడకు చేరుకోనున్నారు. బీచ్ రోడ్డులోని భారత కోస్టు గార్డు కార్యాలయం వద్ద అధికారులు వారిని స్థానిక మత్స్య శాఖ అధికారులకు అప్పగించనున్నారు. మత్స్యకారులు కర్రి వెంకటేశ్వర్, చందా నాగేశ్వరరావు, కర్రి నూకరాజు, పంతాడి బ్రహ్మానందం ఆగస్టు 4న నాగపట్నం వెళ్లి పొరపాటున శ్రీలంక జలాల్లోకి వెళ్లడంతో అక్కడి అధికారులు అరెస్టు చేశారు. విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భారత విదేశాంగ అధికారుల ద్వారా శ్రీలంక అధికారులతో సంప్రదింపులు జరపడంతో అక్కడి ప్రభుత్వం వారిని ఈ నెల 26న విడుదల చేసింది. వారు సముద్ర మార్గంలో కాకినాడ వస్తున్నారు.

సాగరం.. నిలువెల్లా గరళం

ఈనాడు, కాకినాడ

కాకినాడ నగరంలో మురుగుతో పాటు భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో వ్యర్థాల నిర్వహణ సక్రమంగా జరగకపోవడంతో సాగర గర్భంలోకి టన్నుల కొద్దీ వచ్చి చేరుతోంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతినడమేగాక మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది. అవి కలవకుండా అడ్డుకోవాలని అటవీశాఖ అధికారులు పలుమార్లు లేఖలు రాసినా ఫలితం లేకపోయింది.

నగరంలోని ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కలుస్తున్న వైనం

ఈనాడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్

సముద్రంలో కలిసిన వ్యర్థాలన్నీ హోప్ ఐలాండ్‌ను ఇలా చుట్టుముట్టేశాయి..

హోప్ ఐలాండ్‌ను కమ్మేసి..

సముద్రంలో కలిసే ప్లాస్టిక్ వ్యర్థాల్లో చాలావరకు అలల ద్వారా తీరానికి కొట్టుకొస్తున్నాయి. పర్యాటకులు ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. హోప్ ఐలాండ్ పరిసరాలన్నీ వీటితో నిండిపోయాయి. నగరంలో కాలువల ద్వారా విడిచిపెట్టిన చెత్త సముద్రం మధ్య ఈ దీవిని చుట్టుముడుతున్నాయి. వీటిని ఎత్తిపోయడం మత్స్యకారులకు, అటవీశాఖ సిబ్బందికి సవాల్‌గా మారింది. ఒకసారి శుభ్రం చేస్తే మరుసటి రోజుకు అంతకు మించి చేరుతున్నాయి.

నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీ వ్యర్థాలు	అందులో ప్లాస్టిక్ (సుమారు)	కాలువ ద్వారా సముద్రంలో చేరే వ్యర్థాలు
144 టన్నులు	58 టన్నులు	4 నుంచి 6 టన్నులు

ఇవీ సమస్యలు..

✦ చేపల కంటే సముద్రంలో తేలుతున్న ప్లాస్టిక్ సంచులు, గ్లాసులే వలల్లో పడుతున్నాయని మత్స్యకారులు అంటున్నారు.
✦ ప్లాస్టిక్ కారణంగా చేపలు, తాబేళ్లు, పక్షులు చనిపోతున్నాయి.
✦ వేటకు వెళ్తున్నప్పుడు బోట్ల ఇంజిన్‌లోని ప్రొపెల్లర్లలో వ్యర్థాలు చిక్కుకుంటున్నాయి.
✦ సముద్రంలో ప్లాస్టిక్ కలిసిన తర్వాత మైక్రో ప్లాస్టిక్‌గా మారుతున్నాయి. వాటిని సముద్ర జీవులు తిని జీర్ణం కాక చనిపోతున్నాయి.
✦ తీరం వెంబడి వ్యర్థాలతో పర్యాటకులు బీచ్‌కు వెళ్లడానికి ఇష్టపడరు. ఈ రంగంపై ఆధారపడిన వారి ఉపాధిపై ప్రభావం పడుతోంది.
✦ తీరం శుభ్రపరచడం స్థానిక సంస్థలకు భారంగా మారనుంది.

కట్టడి చేయాలని కోరాం..

నగరం నుంచి ఎక్కువ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. వీటితో కోరింగ అభయారణ్యం, హోప్ ఐలాండ్ పరిసరాల్లో చెత్త పేరుకుపోతుంది. ఇవి సాగరంలో కలవకుండా కట్టడి చేయాలని నగరపాలక సంస్థకు మా ఉన్నతాధికారులు లేఖలు రాశారు. కార్పొరేషన్ల నిర్వహణ చేసిన తర్వాత చూడాలి.
-శరత్‌పవార్, రేంజర్, కోరింగ అభయారణ్యం

సమస్యను పరిష్కరిస్తాం..

అటవీశాఖ నుంచి లేఖలు వచ్చినట్లు మాకు తెలీదు. కాలువల ద్వారా వ్యర్థాలు సముద్రంలో కలవకుండా ఐదు వరకు వేసిన మెస్‌లు ప్రవాహ ఉద్ధృతికి దెబ్బతిన్నాయి. రోజూ కాలువల్లో తొలగిస్తున్నాం. అయినా కొన్ని ప్రాంతాల నుంచి సముద్రంలో కలుస్తున్నాయి. వాటిపై దృష్టిసారిస్తాం.
-డా. పృథ్వీచరణ్, ఎంహెచ్‌వో, నగరపాలక సంస్థ

తగ్గనుంది భారం.. అందనుంది ఫలం

విద్యుత్తు వినియోగదారులకు రూ.76 కోట్ల ప్రయోజనం

జిల్లా	విద్యుత్తు కనెక్షన్లు	నెలవారీ తగ్గనున్న భారం (రూ.కోట్లలో)	ఏడాదిలో ప్రయోజనం (రూ.కోట్లలో)
కాకినాడ	7,92,052	2.41	28.91
తూర్పుగోదావరి	7,87,795	2.44	29.32
కోనసీమ	6,49,048	1.48	17.86

ఈనాడు, కాకినాడ: విద్యుత్తు బిల్లుల పెంపుదలతో... అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు... ఎన్నికల వేళ కూటమి నేతలు హామీ ఇచ్చారు. అన్నట్టుగానే గతంలో పెంచిన విద్యుత్తు ఛార్జీల భారం తగ్గిస్తూ వినియోగదారులకు ఊరటనిచ్చే చర్యలు చేపట్టారు. ఇన్నాళ్లు ట్రూ అప్ అంటే బాదుడు గురించే విన్న వినియోగదారులు తొలిసారిగా ట్రూడౌన్ ఫలాలను అందుకోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.923 కోట్ల మేర ప్రయోజనం కల్పించగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.76.02 కోట్ల భారం తగ్గించబోతున్నారు. నవంబర్ నెల బిల్లుల నుంచి వీటిని సర్దుబాటు చేయనున్నారు.

5,799 మిలియన్ యూనిట్ల వినియోగం

ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ మినహా ఇతర విద్యుత్తు కనెక్షన్లు 22.28 లక్షలున్నాయి. వీటి ద్వారా 2024-25లో 5,799 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. విద్యుత్తు కొనుగోళ్లు, సరఫరా ఖర్చు, పంపిణీ నష్టాలు, ఇతర వ్యయాలు కలిపి ఏపీఈపీడీసీఎల్ కింద (ట్రూఅప్ పేరుతో) యూనిట్‌కు అదనంగా 40 పైసలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం గతేడాది జరిగిన విద్యుత్తు కొనుగోలు, వ్యయాల వాస్తవ లెక్కలపై సమీక్షించి అదనంగా వసూలు చేసే మొత్తంలో కొంత తిరిగి వినియోగదారులకు ఇవ్వాలని నిర్ణయించింది. ● యూనిట్‌కు 13 పైసలు చొప్పున నవంబర్ బిల్లు నుంచి తగ్గించి ఇవ్వనుంది. ఇలా వచ్చే 12 నెలలు పాటు ఈ ట్రూడౌన్ ఫలాలతో వినియోగదారులకు ఉపశమనం కల్పించనున్నారు. ● జిల్లాలో సర్కిళ్ల వారీ ఎంతెంత భారం తగ్గనుందో అంచనాలు సిద్ధం చేసినట్లు ఈపీడీసీఎల్ కాకినాడ ఎస్ఈ ప్రసాద్ తెలిపారు.

కొత్త ఉపాధ్యాయులకు 3 నుంచి శిక్షణ

కాకినాడ నగరం: డీఎస్సీలో ఎంపికైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యాయులకు అక్టోబరు 3 నుంచి 10 వరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఈవో పిల్లి రమేష్ తెలిపారు. అందరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. మొత్తం 7 చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమ దైనందిన అవసరాలకు వినియోగించే సామగ్రిని వెంట తెచ్చుకోవాలని డీఈవో సూచించారు.

సబ్జెక్టుల వారీగా శిక్షణ ఇచ్చే ప్రాంతాలివీ..

● సాయిమాధవి ఇంజినీరింగ్ కళాశాల, మల్లంపూడి, రాజానగరం మండలం - స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృతం) ● బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా - స్కూల్ అసిస్టెంట్ (లెక్కలు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్) ● ఐఎస్ఎన్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల, రాజానగరం - స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) ● జీఎస్ఎల్ డెంటల్ కళాశాల, రాజానగరం - స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) ● ఆర్ ఐఎఫ్‌టీ ఇంజినీరింగ్ కళాశాల(రాజమహేంద్రవరం), కొండగుంట సత్యసాయి పరిమళ పాలిటెక్నిక్ కళాశాల, రాజవోలు రోడ్డు (రాజమహేంద్రవరం) - ఎస్జీటీ ● జీఎస్ఎల్ డెంటల్ కళాశాల, రాజానగరం - పీజీటీ, టీజీటీ

అటు రక్తపోటు.. ఇటు తీపికాటు

మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలతో వెలుగులోకి

న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఆమె ఆరోగ్యంగా ఉంటే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉన్నట్లే. ఇంటిలోని అన్ని పనులు, బాధ్యతలతో పాటు పిల్లలు, కుటుంబసభ్యులు పోషణ తదితర వాటిల్లో వారు నిత్యం నిమగ్నమై, తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం లేదు. దీంతో వారికి తెలియకుండానే వ్యాధుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ కేంద్ర ప్రభుత్వం స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్(కుటుంబం) అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి మహిళలకు బీపీ, షుగర్, రక్తహీనత, మధుమేహం, దంత పరీక్షలతో పాటు నోటి, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు.

పరీక్షలు చేయించుకున్న వారిలో 56 శాతం మందికి బీపీ, 59 శాతం మందికి షుగర్ ఉన్నట్లు తేలింది. ఇప్పటివరకూ ఆ వ్యాధులు ఉన్నట్లు ఆ మహిళలకే తెలియకపోవడం గమనార్హం. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, వ్యాయమానికి ప్రాధాన్యం ఇవ్వాలని, సరైన ఆహారం తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

పరీక్షలు చేస్తున్న వైద్యసిబ్బంది

క్యాన్సర్ రకం	స్క్రీనింగ్ చేసిన సంఖ్య
బ్రెస్ట్	7157
సర్వైకల్	5539
గొంతు	7081
(వీటికి సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది.)	

ఈ నెల 17 నుంచి 26 వరకూ ఫలితాలు ఇలా..

వ్యాధి	పరీక్షలు చేయించుకున్నవారు	బాధితులు
రక్తపోటు	17937	10162
మధుమేహం	17203	10229

ఇవీ కారణాలు..

✦ ఉప్పు, కారం ఎక్కువగా వినియోగించడం, జంక్ ఫుడ్ తినడం, ఇతర ఆహారపు అలవాట్లు ✦ ఉద్యోగం, ఇంటి వద్ద పని, ఇతర కారణాలతో ఒత్తిడికి గురవ్వడం ✦ కావాల్సినంత నిద్ర లేకపోవడం ✦ అధిక బరువు ✦ శారీరక శ్రమ లేకపోవడం ✦ జన్యుపరమైన కారణాలు, వయసు పెరగడం

ఆహారపు అలవాట్లు మారాలి

రక్తపోటును నియంత్రించేందుకు ఉప్పును తక్కువ వాడాలి. కూరగాయలు, పప్పులు, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. శీతల పానీయాలు, నూనె తగ్గించాలి. బీపీ, షుగర్ నియంత్రణకు ప్రతిరోజు అరగంట పాటు వాకింగ్, ఇతర వ్యాయామాలు చేయాలి. బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవాలి. ధ్యానం చేయాలి. తరచూ బ్లడ్ షుగర్‌ను చూసుకోవాలి. ఒత్తిడిని జయించి బాగా నిద్రపోవాలి.
- డాక్టర్ వి.అరుణ, నోడల్ అధికారిణి, స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్

రైతేరాజు
అన్నదాతకు అండగా నిలిచేందుకు విభిన్న కథనాల సమాహారం -8లో

44 ఉన్నత పాఠశాలల్లో వృత్తి విద్యాకోర్సులు

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లాలోని 44 ఉన్నత పాఠశాలల్లో 11 రకాల వృత్తి విద్యాకోర్సులు నిర్వహిస్తున్నట్లు బాలికాశిశు సంక్షేమ రాష్ట్ర అధికారి(జీసీడీవో) వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. గొల్లప్రోలు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దసరా సెలవుల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న బ్యూటీషియన్ కోర్సు శిక్షణను జిల్లా అధికారులతో కలిసి సోమవారం తనిఖీ చేశారు. జీసీడీవో ఉమామహేశ్వరి, వృత్తివిద్యా శిక్షణ కార్యక్రమ జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ అహ్మద్ కరీం, హెచ్ఎం సూర్యప్రకాశరెడ్డి, చంద్రావతి, శ్రీలక్ష్మి, పాపారావు తదితరులు పాల్గొన్నారు.

జీఎస్టీపై జిల్లాలో విస్తృత అవగాహన

సాంబమూర్తినగర్(కాకినాడ): జిల్లా, నియోజకవర్గ, మండల, వార్డు సచివాలయ స్థాయిలో జీఎస్టీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా సూచించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ 2.0 కింద ప్రజలకు కలిగే లబ్ధిపై అవగాహన కార్యక్రమాల నిర్వహణపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఆర్వో జె.వెంకటరావు, ట్రైనీ కలెక్టర్ మనీషా, జీజీహెచ్, ఆర్ఎంసీ ప్రత్యేక పరిపాలనాధికారి శ్రీధర్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసు, సీపీవో పి.త్రినాథ్, డీపీవో రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పద్మావతి మాట్లాడుతూ జీఎస్టీ స్లాబుల తగ్గింపుతో ప్రతి కుటుంబానికి నెలకు సుమారు రూ.1500 వరకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

పాదగయ పుష్కరిణి బాగుకు ప్రణాళిక: కలెక్టర్

పిఠాపురం, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ పుష్కరిణి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సోమవారం కలెక్టర్ షాన్‌మోహన్ స్థానిక అధికారులతో కలిసి మ్యాప్‌ను పరిశీలించారు. పుష్కరిణి నీరు కలుషితం కావడంపై చర్చించారు. స్థానిక జగ్గయ్యచెరువులోని ప్రభుత్వ స్థలాలను చూశారు. ఆర్డీవో మల్లిబాబు, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఈవో జగన్మోహన్‌శ్రీనివాస్, పాడా ఏపీడీ వసంతమాధవి తదితరులు వెంట ఉన్నారు.

కొనసాగుతున్న వైద్యుల సమ్మె

మసీదుసెంటర్: తమ సమస్యలను పరిష్కరించాలని పీహెచ్‌సీ, యూపీహెచ్‌ల్లో వైద్యులు చేపట్టిన సమ్మెలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం ఓపీ విధులను బహిష్కరించారు. అత్యవసర కేసులు మాత్రమే చూశారు. ఈ నేపథ్యంలో స్వస్థ్‌నారీ-సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి జీజీహెచ్ నుంచి 52 మంది వైద్యులను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి సేవలందిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఇన్‌సర్వీసు పీజీ వైద్యులతో రోగులకు సేవలందించనున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

కన్నపేగుకు కష్టం.. చికిత్స అందని దైన్యం

ఈనాడు, కాకినాడ: తమ శరీరంలో అవయవం ఇచ్చి అయినా తమ బిడ్డలను కాపాడుకొందామనుకొంటున్నా వైద్యానికి సరిపడా డబ్బు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ తల్లిదండ్రుల దీనగాథ ఇది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఇస్మాయిల్ నగర్‌కు చెందిన అమర్తి చిన్ని, వెంకన్న దంపతులకు ముగ్గురు సంతానం. కుమారుడు దుర్గాప్రసాద్, కుమార్తెలు లక్ష్మీ ఐశ్వర్య, మార్త. వీరిది మేనరికపు వివాహం కావటంతో ముగ్గురు పిల్లలూ పుట్టుకతోనే కాలేయం సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. పొట్ట పెరగడం, శరీర ఎదుగుదల లేకపోవడం ఈ వ్యాధి లక్షణం. కూలి పని చేస్తే గాని రోజుగడవని వీరికి పిల్లలకు వైద్యం అందించడం తలకు మించిన భారంగా మారింది. వివిధ ఆసుపత్రులకు చూపిస్తున్న క్రమంలోనే చిన్న కుమార్తె మార్తను రెండేళ్ల వయసులోనే కోల్పోయారు. మిగిలిన కుమారుడు, కుమార్తెను ఎలాగైనా బతికించుకోవాలని 2018లో తెదేపా ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యే చినరాజప్ప వద్ద మొరపెట్టుకోగా కుమారుడికి వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఇది సరిపోకపోవడంతో ఉన్న ఇంటిని, ద్విచక్రవాహనాన్ని అమ్మి చికిత్స చేయించారు.

తల్లి చిన్ని తన కాలేయంలో భాగాన్ని ఇచ్చి కుమారుడిని బతికించుకొంది. ప్రస్తుతం రెండో కుమార్తె లక్ష్మీ ఐశ్వర్య(10) పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుంది. గత నెలలో పెద్దాపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశారు. గతంలో కుమారుడి వైద్యం చేయించిన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చూపిస్తే చికిత్సకు రూ.30 లక్షలు వరకు అవుతుందని చెప్పారు. దీంతో ఏం చేయాలో తోచని ఈ అభాగ్యులు సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చి జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకొన్నారు. తండ్రి వెంకన్న తన కాలేయంలో భాగం ఇస్తామన్నా వైద్యానికి సరిపడా డబ్బు లేకపోవటంతో ఏం చేయలేని స్థితిలో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. తమను ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

కుమారుడు, కుమార్తె లక్ష్మీఐశ్వర్యతో చిన్ని, వెంకన్న దంపతులు

వసతిగృహ అధికారులపై విచారణ

కాకినాడ నగరం: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సాంఘిక సంక్షేమ శాఖ కోరంగి-3 కళాశాల వసతి గృహాధికారి (డబ్ల్యూహెచ్‌వో) చదలవాడ చిట్టిబాబు, అప్పటి కాకినాడ సహాయ సంక్షేమాధికారి (ఏఎస్‌డబ్ల్యూవో)గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన తుని ఏఎస్‌డబ్ల్యూవో కేవీవీ సత్యనారాయణలపై విచారణ జరిపి క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ వసతి గృహంపై ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపి లోపాలు గుర్తించారు. దీనిపై అప్పట్లో విచారణ చేపట్టలేదు. ప్రస్తుతం విచారణ అధికారిగా ఎస్సీ కమిషన్‌లో డీడీగా పనిచేస్తోన్న బి.జీవపుత్రకుమార్, ప్రెజెంటింగ్ అధికారిగా ఏసీబీ ఇన్‌స్పెక్టర్ డి.వాసుకృష్ణలను నియమించారు.

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం

సాంబమూర్తినగర్(కాకినాడ): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమంలో అందిన అర్జీలను సమగ్రంగా పరిశీలించి, వాటికి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బియ్యం కార్డు మంజూరు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్‌లైన్ నమోదు, రీ సర్వే, తల్లికి వందనం.. తదితర అంశాలకు చెందిన మొత్తం 365 అర్జీలు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు తమ అర్జీల నమోదు, ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చని చెప్పారు. జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, ట్రైనీ కలెక్టర్ మానీషా, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసు, సీపీవో పి.త్రినాథ్, డీపీవో రవికుమార్, జీజీహెచ్ ఎస్డీసీ ఎన్.శ్రీధర్ పాల్గొన్నారు.

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ షాన్ మోహన్

రూ.కోటి నిధులు.. ఓటి పనులు

న్యూస్‌టుడే, కాకినాడ నగరం

కాకినాడ జన్నాథపురం ఘాటీ సెంటర్ సమీపంలోని అన్నమ్మ చెరువు (ట్యాంకు)ను గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కిందట పార్కుగా ఆధునికీకరించారు. రూ.కోటి మేర నిధులు వెచ్చించి నడకదారులు, విశ్రాంతి బల్లల ఏర్పాటు, విద్యుద్దీకరణ వంటివి చేపట్టారు. ఖర్చు చేసిన సొమ్ము కాగితాలపై కనిపిస్తున్నా, పనుల జాడ మాత్రం కనిపించడం లేదు. రూ.కోటి ఖర్చుచేసి అభివృద్ధి చేసిన పార్కు ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది.

కళావిహీనంగా బుద్ధుని విగ్రహం

నేలలో కూరుకుపోయిన బల్ల

ఇదీ పరిస్థితి...

✦ చెరువు చుట్టూ నడిచేందుకు నిర్మించిన వాకింగ్ ట్రాక్ సరిగా లేదు. పల్లంగా ఉండటంతో కొద్దిపాటి వర్షం వచ్చినా నీటితో నిండిపోతోంది. ✦ చెరువు చుట్టూ గడ్డి పెరిగిపోవడంతో పాములు సంచరిస్తున్నాయి. దీపాలు చాలావరకు వెలగకపోవడంతో సాయంత్రం నడక మానుకోవాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ✦ మరుగుదొడ్లు కూడా నిర్వహణ కొరవడి అధ్వానంగా ఉన్నాయి. బల్లలు విరిగిపోయాయి. ✦ పార్కులో పచ్చదనం ఉనికి లేదు. వ్యాయామ పరికరాలు లేవు. ✦ చెరువు మధ్యలో ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుని విగ్రహానికి రక్షణగా పైన ఎటువంటి టాపు ఏర్పాటు చేయలేదు. ఎండకు ఎండి, వానకు తడిసి కళావిహీనంగా మారింది.

విద్యాదేవతకు.. విధిగా ప్రణామం

అమ్మవారికి హారతి ఇస్తున్న స్వామీజీ

కాకినాడ గ్రామీణం: శ్రీపీఠంలోని ఐశ్వర్యాంబికా సమేత సుందరేశ్వర స్వామి ఆలయం గోశాలలో స్వామి పరిపూర్ణానంద సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 100 కోట్ల కుంకుమ ర్చన, మహాశక్తి యాగం 8వ రోజు సోమవారం 24 వేల మందితో జరిగింది. సామూహిక సరస్వతి పూజలు చేశారు. కుంకుమ పూజల్లో 30 వేలమంది మహిళలు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, సర్పవరం

హస్తకళలను ఆదరిద్దాం: ఎంపీ

కళాఖండాలు చూస్తున్న ఎంపీ, కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు

కాకినాడ జిల్లావాసులు చేతి, హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులపై అవగాహన పెంచుకుని వారిని ప్రోత్సహించాలని ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ శిల్పారామంలో సోమవారం కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ (హ్యాండీక్రాఫ్ట్) మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి అక్టోబరు 6 వరకు నిర్వహించే గాంధీ శిల్పబజార్ మేళా, హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శనను కలెక్టర్ షాన్‌మోహన్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఆర్ట్ ఫ్లెక్స్ చైర్మన్, రామారావు తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, సర్పవరం

జిల్లా ఖోఖో సంఘం నూతన కార్యవర్గం

మసీదు సెంటర్ (కాకినాడ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖోఖో అసోసియేషన్ సమావేశం కాకినాడలోని వ్యాయమ ఉపాధ్యాయుల సంఘ భవనంలో సోమవారం నిర్వహించారు. సంఘ అధ్యక్షుడిగా పట్టాభిరామమ్, కార్యదర్శిగా శ్రీనివాసకుమార్, ఉపాధ్యక్షులుగా గోవిందరాజులు, శ్రీనివాసరావు, కోశాధికారిగా రాంబాబు, సంయుక్త కార్యదర్శులుగా మాచర రావు, ఎండీ ఇబ్రహీం, ఈసీ మెంబర్లుగా సూర్యనారాయణ, సుధాకర్ తదితరులు ఎన్నికయ్యారు. ఇటీవల మెగా డీఎస్సీలో క్రీడా కోటాలో ఉద్యోగాలు సాధించినవారిని సత్కరించారు. రాష్ట్ర ఖో-ఖో సంఘ అధ్యక్షుడు టీఎస్ఆర్‌కే ప్రసాద్, వి.రవిరాజు, పాపారావు, ఎం.సత్యనారాయణ పర్యవేక్షించారు. టీవీఎస్ రంగారావు, వ్యాయామ ఉపాధ్యాయులు సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్, నాగు, సాయిప్రసాద్ పాల్గొన్నారు.

IDBI BANK LTD ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్

పైడా ఛాంబర్స్, 9-14-15, విఐపి రోడ్డు, సిరిపురం, విశాఖపట్నం-530003, ఫోన్: 9010454433/8123001549, CIN: L65190MH2004GOI148838

ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా, కాకినాడ నందు బ్యాంకు కార్యాలయము కొరకు ఆవరణలు కావలెను

ఐడిబిఐ బ్యాంక్ వారికి కార్యాలయముల కొరకు కాకినాడ, కాకినాడ జిల్లా నందు దీర్ఘకాలము లీజు ప్రాతిపదికన ఆవరణ కావలెను. కనీసం 1500 నుండి 2000చ॥అ॥ల మేర కార్పెట్ ఏరియా కలిగి గ్రౌండ్ ఫ్లోర్ ప్రాధాన్యతతో ఉండవలెను. ఈ ఆవరణ కాకినాడ, కాకినాడ జిల్లా నందు చక్కటి ప్రదేశముతో కనిపించునట్లుగానూ, తగినంత విద్యుత్ సరఫరా మరియు పార్కింగ్ సౌకర్యములు కలిగి ఉన్న ఆసక్తి గల పార్టీలు తమ దరఖాస్తులను సీనియర్ రీజనల్ హెడ్, విశాఖపట్నం వారికి 10 రోజులలోగా పంపవచ్చును. తేది.10-10-2025 సా॥ 6.00 గం॥లలోపు అందిన దరఖాస్తులు మాత్రమే అంగీకరించబడును. సంబంధిత దరఖాస్తు మరియు ఇతర పూర్తి వివరములు మా వెబ్‌సైట్ www.idbibank.in నందలి Notices-Tenders క్రింద డౌన్‌లోడ్ చేసికొనగలరు లేదా మా బ్రాంచ్ నుండైనా కూడా పొందవచ్చును.

స్థలం: విశాఖపట్నం
తేది: 30-09-2025

సం/-
చీఫ్ జనరల్ మేనేజర్

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

నమోదిత కార్యాలయం : శ్రీ టవర్స్ ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
ఆఫీస్ చిరునామా : డి.నెం.20-1-10/8, 2వ అంతస్తు, సూపర్ బజార్ కాంప్లెక్స్, మెయిన్‌రోడ్ , కాకినాడ - 533 001

(రూల్ 8(1)ప్రకారం భౌతిక స్వాధీనత ప్రకటన (స్థిరాస్తికొరకు)

SARFAESI చట్టం యొక్క 13(4) సెక్షన్ క్రింద భౌతిక స్వాధీనం కొరకు

[illegible]

తూర్పు: సత్తి చెల్లారాయుడు గారి భూమి 06.00అ॥, దక్షిణం: ఐటమ్ నెం.1లోని ఆస్తి 10.00 అ॥ పడమర: దాతకు బహుమతిగా ఇచ్చిన ఇతరుల ఆస్తి 06.00 అ॥ ఉత్తరం: మిరియాల రామారావు గారి స్థలం 10 అ॥
ఐటమ్ నెం.1మరియు 2 లు మొత్తం 1108 చ॥గ॥ లేదా 919.64 చ॥మీ॥ తూర్పువైపున 12 అ॥ మార్గముతో ప్రధానదారిని చేరుకోవడానికి ఉత్తరం వైపున అన్ని సౌకర్య హక్కులను కలిగి ఉంది.

ప్రదేశం:కాకినాడ
తేది:25.09.2025

సం/-అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లి.
(రాష్ట్ర ప్రభుత్వ సంస్థ)
జిల్లా కార్యాలయం : సివిల్ సప్లైస్ భవన్, కలెక్టరు వారి కార్యాలయం, కాకినాడ.

ప్యాకింగ్ యూనిట్/ నిర్దేశిత ప్రాంతం నందు సన్న బియ్యం ను 25 కేజీల బస్తాలుగా మరియు ఫార్టిఫైడ్ బియ్యంను 03 కేజీల ప్యాకెట్లుగా ప్యాకింగు చేయుట కొరకు ఏజెన్సీను ఆరు నెల కాలంనకు నియమించుట కొరకు

Lr. No.: Mktg./MDM-THR/2025. **షార్ట్ టెండరు నోటీసు** తేది: 29.09.2025

ఈ క్రింది షెడ్యూల్ ప్రకారము ఏజెన్సీ వారి నుండి టెండర్లు ఆహ్వానించబడును.

వ. సం.	వివరములు	టెండరు సమర్పించుటకు ఆఖరు తేదీ/సమయం	టెండర్లు ఓపెన్ చేయు తేదీ/సమయం
1	ప్యాకింగ్ యూనిట్/ నిర్దేశిత ప్రాంతం నందు సన్న బియ్యం ను 25 కేజీల బస్తాలుగా మరియు ఫార్టిఫైడ్ బియ్యం ను 03 కేజీల ప్యాకెట్లుగా ప్యాకింగు చేయుట కొరకు ఏజెన్సీను ఆరు నెల కాలం (31.03.2026) వరకు నియమించుట. (Specifications at Annexure- A)	By 05:00 PM on 05th October 2025	Pre-Bid Meeting: 03:00 PM on 01.10.2025 & Date of Auction: 08.10.2025 to 10.10.2025

బిడ్డింగు వేయదలచిన వారు NeML Platform నందలి ముందుగా రిజిస్టరు కావలెను. ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) కాంట్రాక్ట్ విలువలో 2.5% ఉంటుంది. విజయవంతమైన బిడ్డరుకు, EMD సొమ్ము భద్రత డిపాజిట్ 10% నందు సర్దుబాటు చేయబడుతుంది. సెక్యూరిటీ డిపాజిట్ (SD) కాంట్రాక్ట్ విలువలో 10% ఉంటుంది. Request for Proposal నందు పూర్తి వివరములు కలవు. RFP/ టెండరు డాక్యుమెంట్‌ను www.neml.in and www.apscscl.inలలో ఉచితముగా పొందవచ్చును.

వివరణాత్మక టెండర్ డాక్యుమెంట్, నిబంధనలు మరియు షరతులను APSCSCL మరియు NeML వెబ్ సైట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు www.neml.in and www.apscscl.in

Sd/- **Joint Collector & EOED,** APSCSCL, KAKINADA.

గందరగోళంగా జయలక్ష్మి బాధితుల సర్వజన సభ

- కొత్త కమిటీ వేయాలంటూ నినాదాలు

బాధితులతో వాదనకు దిగుతున్న ఛైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు

గాంధీనగర్, న్యూస్‌టుడే: ది జయలక్ష్మి ఎంఏఎం సొసైటీ మహాజన సభ గందరగోళంగా ముగిసింది. దంటు కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన సభకు పరిశీలకుడిగా జిల్లా సహకార అధికారి శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. సొసైటీ ఛైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు 7 తీర్మానాలు, 10 సవరణలను ప్రవేశపెట్టారు. ఈ సమయంలో బాధితులంతా ఒక్కసారిగా ఛైర్మన్‌తోపాటు, కమిటీని రద్దు చేయాలని, మూడేళ్లు దాటినా తమకు ఒక్క రూపాయి రాలేదని నినాదాలు చేశారు. ఛైర్మన్ సైతం వాదనకు దిగారు. జిల్లా సహకార అధికారులు ప్రస్తుత కార్యవర్గంతో కుమ్మక్కయారని బాధితులు ఆరోపించారు. న్యాయం చేయాలని పలువురు మహిళలు విలపించారు. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ బాధితులు కూర్చుంటే సమాధానం చెబుతానంటూ వారించారు. ప్రతి విషయాన్ని నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. కలెక్టర్ షాన్‌మోహన్ బాధితులకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్వయంగా విన్నవించారన్నారు. పరిశీలకులుగా లీగల్ ఆఫీసర్ రాఘవేంద్రరావు హాజరుకాగా, పోలీసులు పహరా కాశారు. కార్యక్రమం అనంతరం బాధితులంతా గాంధీభవన్‌లో సమావేశమై తదుపరి కార్యాచరణకు తీర్మానించారు. ఉమ్మడి జిల్లాతోపాటు, విశాఖ జిల్లా నుంచి బాధితుల సంఘ నాయకులు ఈరంకి రఘుభూషణ్, గోదావరి చక్రవర్తి, ప్రసాదరావు, గొల్లపల్లి వెంకటరత్నం, అప్పాజీ, కసూర్తి రవికుమార్, అయ్యగారి రాజగోపాల్, పిల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడా అకాడమీలను పునఃప్రారంభిస్తాం

మసీదుసెంటర్(కాకినాడ): రాష్ట్రంలో వివిధ క్రీడా అకాడమీలను త్వరలో పునః ప్రారంభించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) చర్యలు చేపట్టిందని సంస్థ అకాడమీల కమిటీ సభ్యుడు ఎ.రమణరావు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ డీఎస్ఏని ఆయనతో పాటు సభ్యులు పేరం రవీంద్రనాథ్, కె.జగదీశ్వరి, పీబీవీఎస్ఎన్ రాజులతో ఏర్పాటైన కమిటీ సభ్యులు సందర్శించారు. వారు మాట్లాడుతూ కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి డీఎస్ఏల్లో ఈ అకాడమీలను పునఃప్రారంభించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను, ఇంకా కావాల్సిన సౌకర్యాలను అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. నెల రోజుల్లో వీటిని ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు. కాకినాడ డీఎస్ఏలో అన్ని క్రీడల శిక్షణకు తగిన వసతులు ఉన్నాయని, డార్మిటరీ నిర్మాణం, కోచ్‌ల నియామకం వంటి అంశాలను తమ పరిశీలనలో గుర్తించామని పేర్కొన్నారు. పే అండ్ ప్లే విధానాన్ని రద్దు చేసి పేద క్రీడాకారులకు శిక్షణ వసతులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. డీఎస్‌డీవో శ్రీనివాసకుమార్, లంకా జార్జి, రుద్ర, చిన్నారి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పెయింటింగ్ వేస్తూ జారిపడి కార్మికుడి మృతి

అరుణ్‌కుమార్ (పాత చిత్రం)

సామర్లకోట: దసరా సెలవులకు బంధువుల ఇంటికి వెళదామని భార్య, పిల్లలకు చెప్పి పనికి వెళ్లిన అరుణ్ కుమార్(36) సోమవారం ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన సామర్లకోటలో చోటుచేసుకుంది. వివరాలివి..సామర్లకోట ఫెన్సన్‌లైనుకు చెందిన అరుణ్‌కుమార్ రోజూ మాదిరిగానే సోమవారం మేస్త్రి అప్పన్నతో కలిసి ఓ భవనానికి పెయింట్లు వేసేందుకు వెళ్లారు. తాడుపై కూర్చుని మొదటి అంతస్తులో పెయింట్ వేస్తుండగా.. ఒక్కసారిగా తాడుపై నుంచి జారి కిందపడ్డాడు. తలకు, శరీరభాగాలకు తీవ్రమైన గాయాలయ్యాయి. తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు 9, 6 ఏళ్ల వయసున్న ఆడపిల్లలు ఉన్నారు.

383 కిలోల గంజాయి స్వాధీనం

ముగ్గురి అరెస్టు

గంజాయి ప్యాకెట్లను పరిశీలిస్తున్న ఎస్పీ బిందుమాధవ్ తదితరులు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కారులో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గుర్ని అరెస్ట్ చేసి, 383.820 కిలోల గంజాయిని కాకినాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఎస్పీ బిందుమాధవ్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న విశాఖ నుంచి రాజమహేంద్రవరంవైపు గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉన్న కారులో కొందరు గంజాయి అక్రమ రవాణా చేస్తూ విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని జొన్నాడ టోల్‌ప్లాజా వద్ద సిబ్బందిని ఢీకొట్టి పరారయ్యారు. ఆ వాహనంలో ముగ్గురు ఉండగా, అందులో ఒకరు ఖాకీ యూనిఫాంతో ఉన్నారు. అక్కడి పోలీసుల సమాచారంతో జగ్గంపేట సీఐ శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్సై రఘునందరావు, సిబ్బంది కలిసి కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. కారు వెనక్కి తిప్పి పారిపోయే క్రమంలో డ్రైవర్ లారీని ఢీకొట్టి, వేగంగా ప్రతిపాడువైపు వెళ్లిపోయాడు. కిర్లంపూడిలో పైడితల్లి గుడి పక్క రోడ్డులో రెండు గంజాయి ప్యాకెట్లు పడిపోగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఈగల్ బృందాలు సాంకేతిక పరిజ్ఞానం నిఘా పెట్టాయి. ఈ నేపథ్యంలో పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవం రోడ్డులో పుంత దారిలో పొలాల్లో ప్లాస్టిక్ కవర్లో ప్యాకెట్లు ఉన్నాయనే సమాచారంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా 350 కిలోల బరువుగల 160 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. నిందితుల కారును కిర్లంపూడి మండలం, రాజుపాలెం సమీపంలోని ముక్కోలు పుంత రోడ్డులో సోమవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. అందులో 28.250 కిలో 13 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. నిందితులు రాజస్థాన్ నుంచి విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగులకు వ్యాపార నిమిత్తం వలస వచ్చారు. వీరు గంజాయిని సేకరించి రాజస్థాన్ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

నిందితులను కాల్చేసే అధికారం ఉంది..

ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ ఎవరైనా గంజాయి రవాణా, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్‌డీపీఎస్ చట్టంలోని ప్రొవిజన్ ప్రకారం నిందితులను కాల్చేసే అధికారం ఉందని స్పష్టం చేశారు. ఈ కేసులో మరో అయిదుగురిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. కాకినాడ, పెద్దాపురం ఎస్‌డీపీవోలు మనీష్ దేవరాజ్ పాటిల్, శ్రీహరిరాజు, ఎస్బీ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బెండ సాగు.. ఆదాయం బాగు

రైతేరాజు

మలికిపురం, న్యూస్‌టుడే: బెండ సాగుతో లాభాలు ఆర్జిస్తున్నారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన దొమ్మేటి కల్యాణి. కేశనపల్లిలో ఎకరా భూమిని కౌలుకు తీసుకున్నారు. ఇందులో అరకరం విస్తీర్ణంలో బెండ పంట పండిస్తూ మంచి దిగుబడులతో ముందడుగు వేస్తున్నారు. ఈమె ఎం.ఎ., బీఈడీ చదివి వ్యవసాయంపై ఆసక్తితో కూరగాయల సాగు చేయడం విశేషం.

స్ఫూర్తి

ప్రముఖ కంపెనీల నుంచి నాణ్యమైన ఇన్‌స్పైర్ రకం బెండ విత్తనాలు 250 గ్రాములు తెప్పించి నాటారు. 250 కేజీల 20:20 ఎరువు వేశారు. బిందుసేద్యం విధానంలో నీరు అందించారు. నాటిన 45 రోజులకు మొక్కలు పెరిగి కాపునకు వచ్చాయి. సాగులో దోమ, బెల్ల, పచ్చ పురుగుల నివారణకు రసాయన మందులు పిచికారీ చేశారు. మొక్కలు కాపునకు వచ్చిన నాటి నుంచి రెండు నెలల వరకు రోజు విడిచిరోజు కాయలు కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ప్రతి కోతకు 60 నుంచి 80 కేజీల కాయ దిగుబడి వస్తుంది.

నాణ్యమైన విత్తనాల ఎంపిక

ముందుగా అరకరా భూమిలో పశువుల పెంట వేసి కలియదున్నారు. విజయనగరం, పొదలాడ ప్రాంతాల్లోని

స్థానిక మార్కెట్లో విక్రయం

కల్యాణి పండించిన బెండ కాయలను సమీపంలోని రాజోలు హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. కేశనపల్లి, మట్టపర్రు గ్రామాల నుంచి స్థానికులు పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. అరకరంలో బెండ సాగుకు రూ.20 వేల వరకు ఖర్చు అవుతుంది. దీనికి మూడు రెట్లు ఆదాయం వస్తుంది. దర పెరిగితే మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని కల్యాణి చెబుతున్నారు.

బీరలో యాజమాన్య పద్ధతులు

నల్లజర్ల: తక్కువ కాలవ్యవధిలో పంటగా వేసే రాబడి నిచ్చే బీరసాగు లాభసాటిగా ఉంటుందని నల్లజర్ల మండల వ్యవసాయాధికారి సోమశేఖర్ సూచించారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే విత్తిన 50 నుంచి 60 రోజుల్లో పంట చేతికి రావడం మొదలవుతుంది. ఎకరాకు 600 గ్రాముల విత్తనం అవసరం. కిలోకు 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ పట్టించి తర్వాత పది గ్రాముల ట్రైకోడెర్మవిరిడితో విత్తనశుద్ధి చేస్తే తొలిదశలో అనేక రకాల పురుగులు, తెగుళ్లను నివారించుకోవచ్చు. విత్తే ముందు ఎకరాకు 40 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్‌ను పాదుల్లో వేయాలి. 20 కిలోల నత్రజనిని విత్తిన 25 నుంచి 30 రోజులకోసారి, పూత, పిందె దశలో మరో 20 కిలోలు వినియోగించాలి. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు తొలగించాలి. 20 రోజులకోసారి పాదుల చుట్టూ మట్టిని గుల్లచేసి మొక్క దగ్గరకు నెట్టాలి. మొక్క పెరుగుదల దశనుంచి పూత, పిందె వచ్చేవరకు 5 శాతం వేపగింజల కషాయాన్ని 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.

తెలుసుకుందాం..

జబ్బ వాపుతో జాగ్రత్త సుమా!

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: వర్షాకాలంలో పశువులకు సంక్రమించే ప్రమాదకర వ్యాధుల్లో జబ్బవాపు ముఖ్యమైనది. గేదెలు, ఆవులు, ఎద్దుల్లో ఐదు ఏళ్లలోపు కనిపిస్తుందని ర్యాలి పశువైద్యాధికారి మోనిక సూచించారు. ఆకలి మందగించడం, శ్వాస వేగంగా తీసుకోవడం, నొప్పితో కుంటడం, భుజం, తొడ వద్ద వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన 24 గంటల్లోనే పశువు మృతిచెందే అవకాశముంది. నివారణకు నొప్పి నివారణ మందు వాడాలి. వ్యాధిగ్రస్త పశువులను మంద నుంచి వేరుచేయాలి. కలుషిత పచ్చిక బయళ్లకు దూరంగా ఉంచాలి. శాలను ఫినాయిల్ వంటి ద్రావణంతో శుభ్రం చేసుకోవాలి. ఈ వ్యాధితో పశువు చనిపోతే ఆరు అడుగుల గొయ్యిలో ఒక అడుగు మేర సున్నం వేసి పూడ్చాలి.

మీ కోసం

వరి చేలల్లో ఎలుకలా.. సామూహికంగా అరికడదాం

ఎలుకల ఎర మందు తయారీపై అవగాహన

జగ్గంపేట గ్రామీణం: ఆహార ధాన్యాల ఉత్పత్తి, నిల్వల్లో రైతుకు ప్రథమ శత్రువు ఎలుకలు. విత్తనం వేసింది మొదలు ధాన్యం అమ్మేవరకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. నివారించేందుకు సామూహిక సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలని జగ్గంపేట మండల వ్యవసాయాధికారి ఎం.నరసింహన్ పేర్కొన్నారు. దమ్ము సమయంలో గట్లను చెక్కి, వాటి పరిమాణాన్ని తగ్గించాలి. కలుపు మొక్కలు తొలగించాలి. పైరులో ప్రతి ఎనిమిది అడుగులకు 12 అంగుళాల బాట వేయాలి. పొలాల్లో ఎలుకల బోన్లు, బుట్టలు ఉపయోగించి పైరు తొలి దశలోనే నియంత్రించాలి. బ్రోమోడయోలిన్ మందు వరినూక ఎరలో 0.005 శాతం మోతాదులో వాడాలి. దీన్ని తిన్న ఎలుకలు 5 నుంచి 6 రోజుల్లో చనిపోతాయి. కాకినాడ జిల్లాలో వ్యవసాయశాఖ ద్వారా ఈ మందును ఉచితంగా సరఫరా చేస్తున్నారు. హెక్టారుకు పది గ్రాములు వాడాలి. వంద గ్రాముల విషపు ఎర తయారీకి 2 గ్రాముల బ్రోమోడయోలిన్, 96 గ్రాముల నూకలు, 2 గ్రాముల నూనె కలిపి బొరియకు పది గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టి పెట్టాలి. రైతులు సామూహికంగా ఈ పద్ధతిని అవలంబించాలి.

నీట మునిగిన పంటల రక్షణ ఇలా..

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: వరదలు, వర్షాల నేపథ్యంలో నీట మునిగిన పంటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆత్రేయపురం ఉద్యానాధికారి కోటేశ్వరరావు సూచించారు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తోటలు దెబ్బతిని ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నష్టం వాటిల్లకుండా పంటలను కాపాడుకోవచ్చు.

- పండ్ల తోటలు: లేత తోటల్లో చనిపోయిన మొక్కల స్థానంలో తిరిగి నాటుకోవాలి. వేరు వ్యవస్థ బాగుంటే పైకిలేపి మొదలు వద్ద మట్టిని ఎగదోయాలి. కర్రతో ఊతమివ్వాలి. 19:19:19 నీటిలో కరిగే పాలిఫీడ్ ఎరువును 5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విరిగిన కొమ్మలను కత్తిరించి వాటి చివర కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్టు పూయాలి. పురుగుల తాకిడి నివారణకు 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్‌ను లీటరు నీటికి కలిపి చల్లాలి.
- కూరగాయల పంటలు: మొక్కలకు సరిపోయినంత ఆకులు, కొమ్మలు ఉంటే 0.3 శాతం 13.0.45 నీటిలో కరిగే మల్టీకే లేదా 2 శాతం యూరియా ద్రావణాన్ని 2-3 సార్లు తడిసేటట్టుగా వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. కొత్తగా విత్తినా, నాటినా తీసేసి మళ్లీ నాటుకోవాలి.
- మిరప: నారుకుళ్లు తెగులు నివారణకు 3 గ్రాముల కాపర్‌ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటిలోకలిపి నారుమడి మొత్తం తడిసేలా చల్లాలి.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీనివాస్, ఎస్సై మణికుమార్

దాడి కేసులో ఇద్దరి అరెస్టు

పిఠాపురం: పిఠాపురం శ్రీపాద వల్లభుడి ఆలయం వద్ద ఆటోడ్రైవర్ గంగబాబుపై దాడి చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. ఈ నెల 22న ఆటో స్టాండ్‌లో డ్రైవర్ల మధ్య సభ్యత్వాల విషయంలో గొడవ జరిగిందన్నారు. దాంతో దవులూరి గంగరాజు అనే వ్యక్తిపై అన్నదమ్ములైన దవులూరి లచ్చబాబు, రాంబాబు, వారి కుమారుడు కలిసి దాడి చేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు. సీసీ కెమెరాలో, అక్కడి ఆటోడ్రైవర్లను విచారించాక లచ్చబాబు, రాంబాబులను సోమవారం అరెస్టు చేశామన్నారు. కత్తులతో దాడి అనే ప్రచారం అవాస్తవమని సీఐ చెప్పారు.

పీజీఆర్ఎస్‌కు 32 ఫిర్యాదులు

మసీదుసెంటర్ (కాకినాడ): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. 32 మంది నుంచి ఎస్పీ బిందుమాధవ్ ఫిర్యాదులు స్వీకరించారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	23,000
పాతకాయ: గండేరా	29,000
గటగట	27,000
కొత్తకాయ: గండేరా	28,000
గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	22,000-24,000
కొత్త (పచ్చి) కాయ	24,000-25,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	117-00
రిటైల్ లైవ్	139-00
డ్రెస్డ్	202-00
స్కిన్‌లెస్	229-00

92.7 FM Rajamahendravaram 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

EENADU e Classifieds

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ దర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

FINANCIAL SERVICES
ఆంధ్రప్రదేశ్ అంతటా Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్స్ కు సులభ వాయిదా పద్ధతిలో గాని, నెలవారీ వడ్డీ పద్ధతిలో గాని పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి, ✆ 73862 01191.

HEALTH & CARE
మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు. రాజమండ్రి 'శ్రీసాయిలక్ష్మీ లాడ్జిలో' SVG మార్కెట్ రోడ్, ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా, ప్రతీ నెల 3, 17 తేదీల్లో లాడ్జిలో మందులు.

PERSONAL CLASSIFIEDS
MISSING
కనబడుటలేదు

పేరు: సూర్య వంశి ఆదిరాజు
వయసు - 33 సం॥లు, తెలుపు, ఎత్తు: 5.6 తెలుగు, హిందీ, ఇంగ్లీషు.
చివరిసారిగా కనిపించింది నిడదవోలు, తూర్పు గోదావరి జిల్లాలో,
తేది: 09-09-2025 రోజున నుండి కనబడుటలేదు.
ఆచూకీ తెలిసిన వారు తెలియచేయగలరు.
98499 11530, 96424 70530

REAL ESTATE
FLAT FOR SALE
RAJAMAHENDRAVARAM CITY
రాజమండ్రి, హౌసింగ్ బోర్డ్ సెంటర్లో ప్రైమ్ లోకేషన్‌లో 2 BHK Flats అమ్మకమునకు కలవు. Contact Cell: 86392 52757.

HOUSE FOR SALE
KAKINADA CITY
బంపర్‌ఆఫర్ సామర్లకోట-పిఠాపురం మెయిన్‌రోడ్ ఆనుకొని ఇళ్ళ, స్థలాలు 60% పేమెంట్‌కే పూర్తిరిజిస్ట్రేషన్, 40% కంపెనీ ఇన్‌స్టాల్‌మెంట్ కలదు. ✆ 9492222424

LAND FOR SALE
GENERAL
మెగా అవకాశం పామ్‌ల్యాండ్‌లో ★11 సెంట్లు 6 లక్షలకే. ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. Cont. Ph: 9133574455.

RJYకి 30-కి.మీ. దూరంలో మురారి-గండేపల్లి మధ్య, నేషనల్ హైవేకి చేర్చి 100 అ॥ రోడ్డు ఫేసింగ్‌తో 60 సెంట్ల భూమి అమ్మకం. (నోబ్రోకర్స్), ✆ 90329 88265.

PLOT FOR SALE
RAJAMAHENDRAVARAM RURAL
RJY, పిడింగొయ్యి లోటస్ స్కూల్ దగ్గర్లో N/F 40x70 కొలతలతో 311 గజాల స్థలం (3 బిట్లు-933 గజాలు) అమ్మకం. (డైరెక్ట్ పార్టీస్), ✆ 63794 37423.

JOBS
Required marketing sales Executives for Aluminium Glass Railing and Windows. Salary + Inventive+ Allowances C:8500050777.

Wanted- Ex-Servicemen Para-Military Personnel Age Limit-Below 45Yrs. Central Govt Rates and Free Accommodation Facility available. 89258 01859, 89398 15415.

WANTED COMPUTER Operator Female (MS Office, MS Excel) with Speed Typing in English at Amalapuram area Salary 15 to 18 K. ✆ 96184 66665.

Wanted for Kakinada 1)B.tech Civil with 1year Exp. 2)DCE with 2 years Exp. Firm: Sir MVITS Ind Pvt Ltd. ✆ 9849957401.

రామకృష్ణ ఓల్డేజ్ హోం (TG No-1) Hyd శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/ పేషెంట్ల సేవకు ఇంటి/ వంట, బేబీకేర్ కొరకు స్త్రీ/పు వర్కర్లు కా. భో+ వ+ జీ 16-18K ✆ 95151 19570, 90102 81122.

రామకృష్ణ గ్రూప్ (AP No:1) HYD, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం.ఇంటర్వ్యూ VJA ✆ 9502591122, 9573691122

భారతదేశంలో అత్యంత నమ్మకమైన TATA కంపెనీలో వర్క్ చేయడానికి టీంలీడర్స్ కావలెను. 10th ఆపైన ఫుల్/ పార్ట్ టైమ్. ✆ 96188 44614.

రాజమండ్రి దేవిచౌక్‌లో గల శ్రీ వేంకటేశ్వర ఫైనాన్స్ నందు పనిచేయుటకు ★ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ M/F కావలెను. Q: డిగ్రీ ఆపైన, ✆ 99898 76799.

రామకృష్ణ గ్రూప్ (APNo.1)VJA శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/ పేషెంట్ల సేవకు ఇంటి/ వంట, బేబీకేర్ కొరకు స్త్రీ/పు వర్కర్లు కా. భో+ వ+ జీ: 16-18K. ✆ 8247500574, 6301053690.

MARKETING/ SALES
Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 91001 12221, 99856 82004, No Freshers.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ఫ్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 5-30 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

కాకినాడ

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని పోలీసు స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న వివిధ నేర సంబంధిత కేసులు, వివిధ అసాంఘిక కార్యకలాపాల నివారణకు, కేసుల సత్వరమే పరిష్కరించాలన్నారు. కాకినాడ ఎస్‌డీపీవో మనీష్ దేవరాజ్ పాటిల్, ఎస్బీ డీఎస్పీ సత్యనారాయణ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి మూర్తి, డీపీవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెరపై ఈనాడు

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఆనంద్ సినిమాస్ 4స్క్రీన్- ఓజీ, కిష్కింధపురి, దేవీ మల్టీప్లెక్స్ 4స్క్రీన్- ఓజీ, లిటిల్ హార్ట్స్, భద్రకాళి, కొత్తలోక, లక్ష్మి- ఓజీ, సత్యగౌరి - ఓజీ, తిరుమల - కిష్కింధపురి, సీఅండ్‌సీ 1- మిరాయ్, సీఅండ్‌సీ 2- ఓజీ, శ్రీప్రియ - లిటిల్ హార్ట్స్, పద్మప్రియ- ఓజీ, సూర్య1(వాకలపూడి) - ఓజీ, సూర్య 2 - ఓజీ.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
ఉ॥ 10 - మ॥ 1
కాకినాడ నగరం: 80085 74157
సాంబమూర్తినగర్: 91548 46719, మసీదుసెంటర్: 91541 18210
గాంధీనగర్: 80085 74159, బాలాజీచెరువు: 80085 74154

కాలువపై స్లాబురాయి, ఇనుప చట్రం ఏర్పాటు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ జీజీహెచ్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఉన్న కాలువపై స్లాబురాయి లేక ప్రమాదకరంగా దర్శనమిస్తోందని ఇటీవల 'ఈనాడు'లో చిత్ర కథనం ప్రచురితమైంది. సంబంధిత అధికారులు స్పందించి కాలువపై స్లాబురాయి, ఇనుపట్రం ఏర్పాటు చేశారు.

స్పందనకు వందనం

అల్లుకున్న తీగలు..

మసీదు సెంటర్, న్యూస్‌టుడే: కాకినాడ, వెంకట్‌నగర్‌లోని ఓ వీధిలో రహదారి పక్కన విద్యుత్తు స్తంభానికి పిచ్చి పాదులు, తీగలు అల్లుకున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు. విద్యుత్తు ప్రమాదాలు జరగక ముందే సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సరస్వతీ నమస్తుభ్యం

● నగరంలో ఘనంగా సామూహిక సరస్వతి పూజలు

గాంధీనగర్, న్యూస్‌టుడే: సరస్వతి నమస్తుభ్యం అంటూ విద్యార్థులంతా చదువుల తల్లి సరస్వతిదేవికి ప్రణమిల్లారు. తమకు విద్యను, వివేకాన్ని ప్రసాదించాలంటూ వీణాపాణికి భక్తిశ్రద్ధలతో పూజలు ఆచరించారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా నగరంలోని ఆలయాల్లో సామూహిక సరస్వతి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సూర్యారావుపేటలోని బాలాత్రిపుర సుందరి ఆలయంలో సామూహిక సరస్వతి పూజల్లో సుమారు 2500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఆలయ ఉత్సవ కమిటీ ఛైర్మన్ గ్రంధి బాబ్జి, ఈవో వుండవల్లి వీర్రాజు చౌదరి ప్రారంభించారు. పెద్ద శివాలయం, రామారావుపేట శివాలయం, రాజాజీ వీధిలో బాదం వారి సందు, మెయిన్ రోడ్డులోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం, డాల్ఫిన్ కాలనీలోని అమ్మవారి మండపంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో సరస్వతి పూజలు నిర్వహించారు.

డాల్ఫిన్ కాలనీలో అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలు

వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో..

బాలాత్రిపుర సుందరి ఆలయంలో ప్రత్యేక అలంకరణ

మెయిన్‌రోడ్డులోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక సరస్వతి పూజలు

బాలాత్రిపుర సుందరి ఆలయంలో పూజలు చేస్తున్న విద్యార్థులు

పెద్దశివాలయంలో కనకదుర్గ అవతారంలో

భానుగుడి శివాలయంలో సరస్వతీదేవిగా

కలెక్టర్‌ను కలిసిన జనసేన నేతలు

మాట్లాడుతున్న జనసేన నేతలు

సాంబమూర్తినగర్ (కాకినాడ): ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, పిఠాపురం ఇన్‌ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన లీగల్ సెల్ ప్రతినిధి చోడిశెట్టి చంద్రశేఖర్ తదితరులు సోమవారం కలెక్టర్ షాన్ మోహన్‌ను ఏర్పాటపై సమీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ ఆరోగ్యం బాగోలేన్నందున ఇంకా పర్యటన తేదీలు ఖరారు కాలేదని, అక్టోబరు రెండు లేదా మూడో వారంలో ఉండొచ్చని తెలిపారు. ఉప్పాడలో జరిగిన ఆందోళలపై నిపుణుల కమిటీ.. డిప్యూటీ సీఎంకు దృష్టికి తీసుకెళ్తారని, దానిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారన్నారు.

నియంత్రికలతో భయం.. భయం

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: విద్యుత్తుకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాకినాడ నగర పరిధిలో పలు ప్రాంతాల్లో నియంత్రికలకు కనీసం రక్షణ కంచెలు లేకపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారులు, కాలనీ వీధుల్లో ఉన్న నియంత్రికలు ప్రమాదకరంగా మారడంతో ఎప్పుడేం జరుగుతుందో అని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రక్షణ కంచెలు ఏర్పాటుచేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కృష్ణానగర్‌లో మలుపు వద్ద తీగలు వేలాడుతూ..

ఏయే ప్రాంతాల్లో..

◆ రెండో డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ బ్యాంక్ కాలనీలోని మూడు రోడ్ల కూడలి వద్ద నియంత్రికకు రక్షణ కంచె లేక ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. విద్యుత్తు తీగలు బయటకు వేలాడుతూ చేతికి అందేలా ఉన్నాయి. మలుపు తిరిగే క్రమంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వెళ్లినా వైర్లు తగిలే ప్రమాదముంది. ◆ పళ్లంరాజునగర్ ప్రధాన రహదారిలో రెండు చోట్ల విద్యుత్తు నియంత్రితకు ఎలాంటి రక్షణ కంచెలు లేవు. నియంత్రికకు ఏర్పాటు చేసిన సిమెంటు దిమ్మె సైతం దెబ్బతింది. ◆ అదే ప్రాంతంలో మరో చోట నియంత్రిక, విద్యుత్తు స్తంభం రోడ్డును దాటి ఉంది. రాత్రి సమయంలో వాహనాలు ఏ మాత్రం అజాగ్రత్తగా వెళ్లినా స్తంభానికున్న బాక్సులు, వైర్లు తగిలే అవకాశముంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

బ్యాడ్మింటన్ విజేత కాకినాడ జట్టు

విశాఖపట్టణం, న్యూస్‌టుడే: పోలియో బాధితులను ఆదుకునేందుకు నిధి సేకరణలో భాగంగా రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ఆధ్వర్యంలో నగరంలోని రైల్వే స్టేడియంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న మెగా బ్యాడ్మింటన్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీల్లో డబుల్స్ విన్నర్స్‌గా సంకీర్త్, కాటన్(కాకినాడ), రన్నర్స్‌గా హర్ష, అరుణ్(విజయనగరం), తృతీయ స్థానంలో రాజశేఖర్, సునీల్(విశాఖ) నిలిచారు.

ఫిర్యాదులు పరిష్కరించండి

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వచ్చిన ఫిర్యాదుల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ భావన అన్నారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, పారిశుద్ధ్యం, ఫించన్ల విభాగాలకు వచ్చిన ఫిర్యాదులపై అక్కడికక్కడే పరిష్కారానికి భావన ఆదేశాలు జారీ చేశారు. అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు, ఎస్ఈ పి.వెంకట్రావు, ఎంహెచ్‌వో పృథ్వీచరణ్, టీపీఆర్‌వో శైలజ, మేనేజర్ సీతారామ్, తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగుల ఉపాధికి దిక్సూచి.. కూటమి ప్రభుత్వం

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి మార్గం చూపే దిక్సూచి వంటిదని నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. ఉపాధ్యాయ కొలువులకు ఎంపికైన నగరానికి చెందిన 79 మందిని, వారి తల్లిదండ్రులను సోమవారం ఎమ్మెల్యే కొండబాబు తన నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీని అమలు చేసి 16,300పైగా పోస్టులను భర్తీ చేసిందన్నారు. తన నియోజకవర్గ పరిధిలో 79 మంది ఉద్యోగాలు సాధించటం గర్వంగా ఉందన్నారు. డీప్యూటీ ఈవో కేవీవీ సత్యనారాయణ, అర్బన్ ఎంఈవో చెవ్వూరి రవి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో ఎమ్మెల్యే కొండబాబు

సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్‌పై ప్రచారం

మసీదు సెంటర్ (కాకినాడ): సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా వివిధ వైద్య పరికరాలు, ఆరోగ్య చికిత్సా పద్ధతులు, మందులు, ఆరోగ్యబీమా తదితర వాటిపై ధరల తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని డీఎంహెచ్‌వో నరసింహనాయక్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ ఆరోగ్య, వెల్నెస్ కేంద్రాల్లో ప్రచారం చేపడతామన్నారు.

అలరించిన నృత్య ప్రదర్శనలు

నృత్య ప్రదర్శనలు చేస్తున్న విఘ్నేశ్వర నృత్య నికేతన్ విద్యార్థులు

గాంధీనగర్: శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సూర్యారావుపేటలోని బాలాత్రిపుర సుందరి ఆలయంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు జరిగిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు అలరింపజేశాయి. ఈ సందర్భంగా భవానీ భజన మండలి వారి కీర్తనలు, శ్రీపర్ణిక నృత్యాంజలి, సౌమ్య ఫైన్ ఆర్ట్స్ స్కూల్ వారి భరతనాట్యం, శ్రీవిఘ్నేశ్వర నృత్యనికేతన్ కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

టిప్పర్లకు అడ్డుకట్ట వేయండి

కాకినాడ నగరంలోని పలు వీధుల గుండా నిత్యం భారీ టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల్లోపు మాత్రమే అవి నగరంలోకి ప్రవేశించాలి. అందుకు విరుద్ధంగా మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో రామారావుపేట, గాంధీనగర్ వీధుల్లో యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్

ఇలా వదిలేస్తే ఎలా..?

కాకినాడ రెండో డివిజన్ పరిధిలోని శశికాంత్‌నగర్ వాటర్ ట్యాంకుల సమీపంలో రెండో వీధిలో రహదారి వెంట చెత్తాచెదారంతోపాటు ఎండు కొమ్మలు పేరుకుపోయాయి. ఇవి కాలువలో పడడంతో మురుగు పారక దుర్వాసనతోపాటు దోమలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్

ఖాళీస్థలాలు.. వ్యాధుల కారకాలు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ, శశికాంత్‌నగర్ ప్రధాన రహదారి పక్కన ఖాళీ స్థలంలో వర్షపునీరు, మురుగు చేరి అధ్వానంగా మారింది. దోమల వ్యాప్తి చెందడంతో పాటు దుర్వాసన వెదజల్లుతోందని, రోగాలబారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఖాళీస్థలాల్లో మురుగు, వర్షపు నీరు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉద్యానంలో శునకాల స్వైరవిహారం..

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: శాంతినగర్‌లోని ఓ ఉద్యానంలో శునకాల స్వైరవిహారం చేస్తున్నాయి. ఓపెన్‌జిమ్ వద్ద ఉండడంతో పార్కుకి వచ్చే సందర్శకులు, చిన్నారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరిమీద దాడిచేస్తాయోనని భయపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఆసుపత్రి ఆవరణలో కుక్కలు సంచారాన్ని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

పాలిథిన్ వదిలేద్దాం.. ప్రకృతిని రక్షిద్దాం

సంచులను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ షాన్ మోహన్

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: వస్త్ర సంచులను వినియోగించడం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందని కలెక్టర్ షాన్‌మోహన్ అన్నారు. పెదపూడి మండలం సంపర ఎంప్లాయిస్ అసోసియేషన్(ఎస్ఈఏ) ఆధ్వర్యంలో 16 మంది దర్జీల శ్రమదానంతో 2 వేల వస్త్ర సంచులను తయారు చేయించారు. వీటిని గ్రామంలోని ప్రతి కుటుంబానికి పంపిణీ చేయనున్నారు. సంచులను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. సంఘం నాయకులు వడ్డి వెంకటేశ్వర్లు , మల్లిపూడి శివప్రసాద్, వాడపర్తి తాతీలు, సోమేశ్వరరావు, తిబిరిశెట్టి మణికంఠ పాల్గొన్నారు.

పని గంటల పెంపు తీర్మానం రద్దుచేయాలి

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కార్మికుల పనిగంటలు పెంచుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానం రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం నెలకు రూ.26 వేలు అమలు చేయాలని సీఐటీయూ నగర కన్వీనర్ మలక వెంకటరమణ డిమాండ్ చేసారు. సోమవారం కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్ల యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. వెంకటరమణ, జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సీహెచ్ విజయకుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చూసి జీతాలు పెరుగుతాయని ఆశించామన్నారు. ప్రభుత్వం తాజాగా 10 నుంచి 13గంటల వరకూ పనిగంటలు పెంచడంపై ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పలివెల వీరబాబు, శానిటేషన్ వర్కర్లు శేషు, వాసు, రమేష్, కృష్ణవేణి, కుమారి, రమణమ్మ, కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

గాంధీనగర్: అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, పెంచిన పనిగంటల నిర్ణయాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని యూపీహెచ్‌సీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం కచేరిపేటలోని సీఐటీయూ కార్యాలయంలో యూపీహెచ్‌సీ ఉద్యోగుల సమావేశం జరిగింది. సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా దువ్వా శేషబాబ్జి, జిల్లా అధ్యక్షుడిగా కేపీ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ, కోశాధికారిగా రాజారావు, మహిళా అధ్యక్షురాలిగా సౌజన్యలక్ష్మి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎం.సతీష్‌కుమార్, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.

ప్రదర్శన చేస్తున్న జీజీహెచ్ శానిటేషన్ కార్మికులు

పోర్టు ఆరోగ్య అధికారిగా విల్సన్

మసీదు సెంటర్ (కాకినాడ): కాకినాడ పోర్టు హెల్త్ ఆఫీసర్‌గా డా.పి.విల్సన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది కాలం పాటు ఈ పోస్టులో కొనసాగనున్నారు. ఈయన గతంలో మల్లం పీహెచ్‌సీలో వైద్యాధికారిగా, ఇన్‌ఛార్జి డీఎంవోగా పనిచేసారు. ప్రస్తుతం పోర్టు హెల్త్ ఆఫీసర్‌గా ఉన్న ఎ.కిరణ్‌రాజును డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వద్ద రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రొఫెసర్లుగా ఉద్యోగోన్నతులు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ ఆర్ఎంసీలో సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారికి ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ఎంసీలోని నూర్యాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.ఎస్ఎం షరీఫ్‌ను అదే కళాశాలలో కొనసాగిస్తూ పదోన్నతి కల్పించారు. న్యూరోసర్జరీలో పనిచేస్తున్న డా.డి.కోదండ గిరిరావును ప్రొఫెసర్‌గా ఏలూరు జీఎంసీకి, పీడియాట్రిక్ సర్జరీలో పనిచేస్తున్న డా.టి.వినోద్‌కుమార్‌ను విజయవాడ ఎస్ఎంసీకి బదిలీ చేశారు.

సాంబమూర్తినగర్(కాకినాడ): కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో గైనిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా.జి.వనజ విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కళాశాల(ఏఎంసీ)కు బదిలీ అయ్యారు.

అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో వాక్‌థాన్

ప్రదర్శనను ప్రారంభించిన ఎస్పీ బిందు మాధవ్

మసీదు సెంటర్ (కాకినాడ): వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కాకినాడ అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వాక్‌థాన్ కార్యక్రమాన్ని ఎస్పీ బిందుమాధవ్ ప్రారంభించారు. గుండెపోటు సంభవించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య సహాయంపై అవగాహన కల్పించారు. అపోలో ఆసుపత్రి సీనియర్ కార్డియాలజిస్ట్ తంగెళ్ల వెంకటేశ్వరరావు, గుండె వ్యాధి నిపుణులు డా.సాజిత్‌కిషన్, డా.ప్రశాంతి, మార్కెటింగ్ యూనిట్ హెడ్ అంజిబాబు, డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ డా.షారున్, లైన్స్‌క్లబ్ గ్లోబల్ కార్యదర్శి మెట్ట రాధ, వినీత రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మా గోడు ఆలకించండి.. సారూ!

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే, ఈనాడు, కాకినాడ: కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థ(పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ ఫిర్యాదులను పరిష్కరించాలంటూ కలెక్టర్ షాన్ మోహన్, జేసీ రాహుల్ మీనా, ఇతర అధికారులకు వినతులు అందజేశారు.

ఆర్థికసాయం చేసి ఆదుకోండి..

చంద్రంపాలెంకు చెందిన కసిరెడ్డి త్రినాథ్ గత కొన్నేళ్లుగా నరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. గతంలో బెంగళూరులో శస్త్రచికిత్స చేయించారు. మందుల కొనుగోలుకు నెలకు రూ.8 వేల వరకు ఖర్చువుతోందని, ఆర్థికస్థితి అంతంతమాత్రంగానే ఉందని, అధికారులు తమను ఆదుకోవాలని అతని తండ్రి సత్తిబాబు కలెక్టర్‌ను అభ్యర్థించారు.

పింఛను లేదు.. తల్లికి వందనం రాలేదు

తన భర్త చనిపోయాడని, తనకు పింఛను మంజూరు చేసి ఆదుకోవాలంటూ పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన గంటా అన్నవరం కలెక్టరేట్‌లో అర్జీ సమర్పించారు. నిరుపేద కుటుంబానికి చెందిన తాము ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని వాపోయారు. తన మనవడు 8వ తరగతి, మనుమరాలు 4వ తరగతి చదువుతున్నారని వారిలో ఒక్కరికే తల్లికివందనం వచ్చిందని, మరొకరికి రాలేంటూ దీనిపై మరొక అర్జీని అధికారులకు అందించారు.

రేషన్‌కార్డులో పేరు తొలగించండి..

తన కుమార్తెకు వివాహమై ఏళ్లు గడుస్తున్నా ఆమె పేరును రేషన్ కార్డు నుంచి తొలగించలేదని రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామానికి చెందిన ఆకుల సత్యనారాయణ పీజీఆర్ఎస్‌లో అర్జీ సమర్పించారు. తాను రోజువారీ తాపీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని అన్నారు. అధికారులు కార్డులో కుమార్తె పేరును తొలగించాలని వేడుకున్నారు.

కాళ్లు చచ్చుబడిపోయాయి...

కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట నివాసి గంటిపల్లి తాతారావుకు రెండుకాళ్లు చచ్చుబడిపోయాయి. ఈయనకు వృద్ధాప్య పింఛను వస్తుంది. ఏ ఆధారం లేని తనకు దివ్యాంగులకు ఇచ్చే పింఛను మంజూరు చేయాలని ఆయన కోరుతున్నారు. తన భార్య అమ్మోరమ్మ, మేనల్లుడు సింహాద్రిని వెంటపెట్టుకొని అతి కష్టం మీద సోమవారం కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని సమస్యను ఉన్నతాధికారులకు విన్నవించారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

మసీదు సెంటర్ (కాకినాడ): కాకినాడ డెయిరీఫాం సెంటర్‌కి చెందిన వై.అప్పారావు(61) ఇంటి వద్ద ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడిని చికిత్సనిమిత్తం సోమవారం సాయంత్రం జీజీహెచ్‌కు తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.

ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయండి

జేసీకి వినతి అందజేస్తున్న వెంకట్

సాంబమూర్తినగర(కాకినాడ): గంజాయి, మాదకద్రవ్యాల మత్తులో కొందరు ఆకతాయిలు ప్రజలపై దాడులు చేస్తూ, ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారని గాంధీనగర్‌కు చెందిన భాజపా నాయకులు గోడి వెంకటరమణ (వెంకట్) సోమవారం పీజీఆర్‌సీలో జేసీకి వినతిపత్రం అందజేశారు. గతనెల 26న మల్లయ్య అగ్రహారంలో అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు గంజాయి మత్తులో ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. గతంలో కూడా ఇదే ఇదే ప్రాంతంలో వాహనాల్లో పెట్రోల్, ఇతర వస్తువులు దొంగిలించారన్నారు. ప్రతాప్‌నగర్ ప్రాంతంలో ఇటీవల స్కూటర్‌పై వెళ్తున్న ఓ యువకుడిపై కొందరు ఆకతాయిలుదాడికి పాల్పడ్డారని చెప్పారు. రాత్రి సమయంలో పోలీస్ గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

బ్యాటరీల చోరీ కేసులో నిందితుడికి జైలు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: ఇన్వర్టర్ బ్యాటరీల చోరీ కేసులో నిందితుడికి 5 నెలల జైలు శిక్ష విధిస్తూ కాకినాడ మూడో అదనపు జేఎఫ్‌సీఎం న్యాయమూర్తి డి.శ్రీదేవి తీర్పు చెప్పారని వన్‌టౌన్ సీఐ నాగదుర్గారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ, బాలాజీనగర్‌కి చెందిన నెల్లి పైడిరాజు 2024 మే 4న అర్ధరాత్రి వేళ కాకినాడ అర్బన్ తహసీల్దారు కార్యాలయంలోకి ప్రవేశించి 19 ఇన్వర్టర్ బ్యాటరీలను చోరీ చేశాడు. దీనిపై అప్పటి తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ ఎస్సై స్వామినాయుడు కేసును దర్యాప్తు చేసి ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. వాదోపవాదనల అనంతరం నిందితుడిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ సుధారాణి వాదనలు వినిపించారు.

(c) eenadu

కాకినాడ గ్రామీణం

• కాకినాడ గ్రామీణం • పెద్దాపురం • పిఠాపురం

అష్టమాతృకల ఆవాహన పూజ

గొల్లప్రోలు: గొల్లప్రోలు ఈవీనికాలనీలోని శ్రీవిజ్ఞాన ప్రజ్ఞానంద ఆశ్రమం లలితాపీఠంలో స్వామి నిర్యాణానంద సత్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో అష్టమాతృకల ఆవాహన పూజ సోమవారం వైభవంగా నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు జరుపుతున్నారు.

దైవారాధనతో మానసిక ప్రశాంతత

కాజులూరు: దైవారాధనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు. శరన్నవరాత్రులను పురస్కరించుకుని సోమవారం ఆర్యవటంలోని శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొలువైన విజయదుర్గాదేవి ఆలయం వద్ద చిన్నారులతో సరస్వతి పూజలు చేయించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేపట్టారు.

సరస్వతి పూజలో పాల్గొన్న చిన్నారులు

విద్యతోనే సమాజంలో మార్పు

సామర్లకోట, న్యూస్‌టుడే: వయోజన విద్యతో సమాజంలో మార్పు తీసుకురావచ్చని పురపాలిక కమిషనర్ శ్రీవిద్య అన్నారు. సామర్లకోట మెప్మా భవనంలో ఉల్లాస్ (అక్షరాంధ్ర) కార్యక్రమం సోమవారం నిర్వహించారు. పురపాలిక కమిషనర్ శ్రీవిద్య, వయోజన విద్యాశాఖ నుంచి గణాంక అధికారి ఆనందబాబు, మెప్మా సీఎంఎం సయ్యద్ హుస్సేన్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ వయోజనులకు ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పించిందన్నారు. చదువు వల్ల కుటుంబం, సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందన్నారు.

చదువుల తల్లి.. అభయమిచ్చే కల్పవల్లి..

సర్పవరం, కరప, పెద్దాపురంలోని పెద్దాపురం, సామర్లకోట, సామర్లకోట గ్రామీణం, తాళ్లరేవు, పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, పెదపూడి న్యూస్‌టుడే: పలు గ్రామాల్లో దసరా నవరాత్రుల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ✦ తాళ్లరేవు మండలంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ✦ పాదగయలోని రాజరాజేశ్వరి అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పురుహూతిక అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. పెద్ద బజారులోని కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సామూహిక సరస్వతీ పూజలు జరిగాయి. పి.రాయవరం, రాపర్తి, నరసింగపురం, వివిధ గ్రామాల్లోనూ పూజలు జరిగాయి. ✦ గొల్లప్రోలులోని తాటిపర్తిలో అపర్ణాదేవికి వట్టివేళ్ల గజమాలతో సరస్వతి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ✦ యు.కొత్తపల్లి మండలంలోని ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ✦ పెదపూడి మండలంలో దుర్గాదేవి ఆలయాల్లో సరస్వతి పూజలు వైభవంగా నిర్వహించారు. ✦ జి.మామిడాడ అయ్యప్ప స్వామిని, పలు అమ్మవార్లను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకుని పూజలు చేశారు.

తాటిపర్తిలో..

కొమరగిరిలో..

సామర్లకోటలో..

తాళ్లరేవులో..

కరపలో..

పెదపూడిలో..

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కాజులూరు, న్యూస్‌టుడే: విద్యుత్తు సరఫరాకు మంగళవారం అంతరాయం ఏర్పడుతుందని కాకినాడ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్.ఉదయభాస్కర్ తెలిపారు. సోమవారం ఆర్యవటం సబ్‌స్టేషన్ ఆవరణలో ఏఈ దుర్గాప్రసాద్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కాజులూరు 11 కేవీ ఫీడర్ పరిధిలోని కాజులూరు, ఆయితపూడి, తిప్పరాజుపాలెం, గ్రామాలకు కుయ్యేరు నుంచి కాజులూరు వరకు కొత్త లైన్ నిర్మాణంలో భాగంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.

విరామ బైబిల్ పాఠశాల

గొల్లప్రోలు: గొల్లప్రోలులోని బేతేలు ఆరాధన మందిరంలో విరామ బైబిల్ పాఠశాల సోమవారం ప్రారంభమైంది. తిమోతి సందేశాన్నిచ్చారు. అక్టోబరు 1 నుంచి మూడు రోజులు తరగతులు కొనసాగుతాయన్నారు.

రజత మకర తోరణం

పిఠాపురం: పిఠాపురంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వెండి మకర తోరణం అందజేశారు. స్థానిక వ్యాపారవేత్త వెక్కా సుబ్రహ్మణ్యశ్రేష్ఠి కుటుంబ సభ్యులు రూ.1.65 లక్షల విలువైన ఆభరణాన్ని అమ్మవారికి సోమవారం బహూకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు దంగేటి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

పాలిథిన్ వదిలేద్దాం.. ప్రకృతిని రక్షిద్దాం

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: పాలిథిన్ సంచుల వాడకాన్ని విడనాడి, వస్త్ర సంచులను వినియోగించడం పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదం చేస్తుందని కలెక్టర్ షాన్‌మోహన్ అన్నారు. పెదపూడి మండలం సంపర ఎంప్లాయీస్ అసోసియేషన్(ఎస్ఈఏ) ఆధ్వర్యంలో 16 మంది దర్జీల శ్రమదానంతో 2 వేల వస్త్ర సంచులను తయారు చేయించారు. వీటిని గ్రామ పాఠశాల విద్యార్థుల భాగస్వామ్యంతో గ్రామంలోని ప్రతి కుటుంబానికి పంపిణీ చేయనున్నారు. 'పాలిథిన్ వదిలేద్దాం-ప్రకృతిని రక్షిద్దాం' అనే నినాదంతో ఏర్పాటుచేసిన సంచులను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్డి వెంకటేశ్వర్లు, సభ్యులు మల్లిపూడి శివప్రసాద్, వాడపల్లి తాతీలు, సోమేశ్వరరావు, తిలిరెడ్డి మణికంఠ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంచులను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ షాన్ మోహన్

జలం అందక దాహం తీరక

మండలం	నిధులు రూ.కోట్లలో	మంజూరైన పనులు	పూర్తయినవి పనులు
పిఠాపురం	23.79	34	13
కొత్తపల్లి	35.35	36	18
గొల్లప్రోలు	12.78	15	12

మండలాల్లో ఇదీ పరిస్థితి

భోగాపురంలో అసంపూర్తిగా నిలిచిన మంచినీటి ట్యాంకు

పిఠాపురం, న్యూస్‌టుడే: వైకాపా హయాంలో ఇంటింటికీ మంచినీరు అందించాలని ప్రవేశపెట్టిన పథకం జల జీవన్ మిషన్ పనులు నేటికీ పూర్తికాలేదు. ఎక్కడికక్కడే ట్యాంకుల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయాయి. 2024 నాటికి ఈ పనులు పూర్తి చేసి, తాగునీరు ఇవ్వాలని వైకాపా లక్ష్యం నిర్దేశించారు. దీంతో పలు గ్రామాల్లో పూర్తిస్థాయిలో మంచినీరు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారు.

వైకాపా పాలనలోనే జాప్యం

ప్రస్తుతం పలు గ్రామాల్లో 30 నుంచి 40 ఏళ్ల క్రితం నిర్మించిన ట్యాంకుల ద్వారానే నీరు అందిస్తున్నారు. అప్పట్లో కేంద్రం సక్రమంగా నిధులు ఇచ్చినా.. వైకాపా ప్రభుత్వం నిధులు కేటాయింపులో జాప్యం చేయడంతో పనులు పూర్తి కాలేదు. బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడం వల్ల గుత్తేదారులు పనులు అసంపూర్తిగా వదిలేశారు. ట్యాంకులు శిథిలమై, పైపులైన్లు మరమ్మతులకు గురికావడంతో కలుషితమైన నీరు తాగుతున్నామని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ గ్రామాల్లో ఇబ్బంది

పిఠాపురం మండలం భోగాపురం, చిత్రాడ, పి.తిమ్మాపురం, నవఖండ్రవాడ, రాపర్తి, గొల్లప్రోలులో దుర్గాడ, వన్నెపూడి, తాటిపర్తి గ్రామాల్లో పనులు ప్రారంభం కాలేదు. ఏ.విజయనగరం, చిన్న జగ్గంపేట, ఏపీ మల్లవరంలో పనులు నిలిచాయి. కొత్తపల్లిలో మూలపేట, రమణక్కపేట, కొత్తమూలపేట, కొండివారి పాకలు, ప్రాంతాల్లో పనులు మొదలుకాలేదు. ఇప్పటికే ఈ సమస్యపై కూటమి ప్రభుత్వం నిధుల మంజూరుకు చర్యలు చేపట్టిందని, అసంపూర్తి పనులపై దృష్టి సారించామని, త్వరలోనే పనులు పూర్తవుతాయని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు కృష్ణ, సంధ్య, రమణ తెలిపారు.

'దౌర్జన్యంగా ఆస్తులు ఆక్రమించారు'

పిఠాపురం: తన భర్త ద్వారా సంక్రమించిన ఆస్తులను దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారని నరసింగపురానికి చెందిన సుశీల అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం పిఠాపురం పాడా కార్యాలయంలోని పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు అందజేసింది. అధికారులు విచారణ జరిపి తన కుమారుడికి ప్రాణ రక్షణ కల్పించాలని వేడుకొంది.

ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో వాక్‌థాన్

సర్పవరం, న్యూస్‌టుడే: రమణయ్యపేట ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలోని ఓఎన్‌జీసీ కార్యాలయం నుంచి సర్పవరం జంక్షన్ రాయుడుపాలెం వరకు ఓఎన్‌జీసీ అధికారులు, సిబ్బంది, ఎస్‌డీ కళాశాల విద్యార్థులతో కలసి వాక్‌థాన్ నిర్వహించారు. ఓఎన్‌జీసీ ఈడీ, ఏసెట్ మేనేజర్ రత్నేష్‌కుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

చౌకగా నిత్యావసరాలు

గొల్లప్రోలు: జీఎస్టీ స్లాబు రేట్లను తగ్గించడం ద్వారా నిత్యావసర, గృహోపకరణాల ధరలు తగ్గి అందుబాటులోకి వస్తాయని ఎంపీడీవో సలాట్‌రాజు అన్నారు. చేబ్రోలులోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో డ్వాక్రా సంఘాల సభ్యులకు 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్'పై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఏపీఎం సన్యాసిరావు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలి

పెద్దాపురం: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి స్వచ్ఛతను పాటించాలని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. సోమవారం స్థానిక బీఎస్ఎన్ఎల్ రహదారిలో స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవన్నారు. మాజీ పురపాలిక సంఘ అధ్యక్షుడు రాజాసూరిబాబురాజు, పురపాలిక కమిషనర్ కె.శ్రీకాంత్‌రెడ్డి, ఏఈ సుధాకర్, పట్టణ తెదేపా అధ్యక్ష, కార్యదర్శి రంధి సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ యాళ్ల వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చినరాజప్ప

గుండె వ్యాధులను ముందుగానే గుర్తించాలి

సామర్లకోట గ్రామీణం, న్యూస్‌టుడే: వృద్ధుల్లో కాకుండా మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పని ఒత్తిడితో యువకులు సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. అచ్చంపేట ఏడీబీ రోడ్డులోని సోమవారం మెడికవర్ ఆసుపత్రిలో వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకుని అవగాహన సదస్సు నిర్వహించారు. గుండె వ్యాధులను ముందుగానే గుర్తించి వైద్యం చేయించుకోవాలని సూచించారు.

ప్రతి అర్జీకి సంతృప్తికర పరిష్కారం

పిఠాపురం, న్యూస్‌టుడే: పీజీఆర్ఎస్‌లో ఇచ్చిన ప్రతి అర్జీకి సంతృప్తికర పరిష్కారం చూపాలని అధికారులకు ఏపీడీవో వసంతమాధవి సూచించారు. సోమవారం పిఠాపురం పాడా కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. 29 అర్జీలు స్వీకరించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు

మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం కృషి

పిఠాపురం: మహిళలు ఆరోగ్యంగా ఉండాలని, అందుకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెలమ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అప్పారావు పేర్కొన్నారు. సోమవారం పి.రాయవరంలో స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్‌లో పాల్గొన్నారు. 80 మందికి ఎల్ఎల్‌హెచ్‌పీ రంజిత, ఏఎన్ఎం విజయలక్ష్మి సేవలందించారు.

అదనపు నిర్మాణాలకే పన్నుల విధింపు

పెద్దాపురం, న్యూస్‌టుడే: ఎవరైతే అదనంగా ఫ్లోర్ నిర్మాణాలు చేపట్టారో వారికి మాత్రమే పన్నులు విధిస్తామని పెద్దాపురం పురపాలిక కమిషనర్ కె.శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పట్టణంలో తమ సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారని, నివాసయోగ్యంగా ప్లాన్లు పొంది వాణిజ్య అవసరాలకు వినియోగించినట్లయితే వాటికి పన్నులు విధిస్తామన్నారు.

చేపల లోడు లారీ బోల్తా

తాళ్లరేవు, న్యూస్‌టుడే: కోరింగ 216వ జాతీయ రహదారి చెంతనే కాలువలోకి ఓ చేపల లోడు లారీ ఆదివారం తెల్లవారుజామున దూసుకెళ్లింది. అమలాపురం నుంచి కోల్‌కతా వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. చేపలను మరో వాహనంలో తరలించారు.

గుంతలతో అపాయం

పిఠాపురం మండలం కుమారపురంలో ర.భ.శాఖ రహదారి అధ్వానంగా ఉంది. ఎక్కడికక్కడే గతుకులమయంగా మారింది. వర్షం పడితే గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనాలు అదుపు తప్పుతున్నాయి. రాత్రుళ్లు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏఈ లోవరాజు రోడ్డు నిర్మాణానికి త్వరలో చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. **- న్యూస్‌టుడే, పిఠాపురం**

చెత్తతో ఇక్కట్లు

గొల్లప్రోలు కొత్తపేటవీధిలో నివాస గృహాల మధ్య చెత్త పేరుకుపోయి సమీప ప్రాంతవాసులు ఇబ్బందిపడుతున్నారు. గతంలో బహిరంగ మరుగుదొడ్డిగా ఉపయోగించిన స్థలంలో తవ్విన గుంతలో మురుగుచేరి దోమల ఆవాస ప్రాంతంగా మారింది. శుభ్రం చేయిస్తామని పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ తెలిపారు.

- న్యూస్‌టుడే, గొల్లప్రోలు

వ్యర్థాలు తొలగించక..మురుగు పారక

కరప మండలం ఉప్పలంక శివారు మొండిలోని సంగమేశ్వరస్వామి ఆలయం వీధిలో డ్రెయినేజీ వ్యర్థాలతో మూసుకుపోయి దుర్వాసన వస్తోంది. ఈ సమస్యపై ఇన్‌ఛార్జి ఎంపీడీవో ఎస్వీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా డ్రెయినేజీని శుభ్రం చేయించేలా చర్యలు చేపడతామని తెలిపారు.

- న్యూస్‌టుడే, కరప

విద్యార్థినికి ఆర్థిక సాయం

గొల్లప్రోలు: పాలిటెక్నిక్ చదువుతున్న తాటిపర్తికి చెందిన విద్యార్థిని లక్ష్మీఅపర్ణకు రూ.15 వేల ఆర్థిక సాయాన్ని శ్రీమ్ అపర్ణా సేవాట్రస్ట్ ఛైర్మన్ ఆకొండి వెంకటేశ్వరశర్మ సోమవారం అందజేశారు. బత్తుల వీరభద్రం, సభ్యులు పాల్గొన్నారు.

పాస్‌పోర్టు పడిపోయినది

కాకినాడ జిల్లా, కాజులూరు మండలం, మతుకుమిల్లి గ్రామానికి చెందిన కాకి వెంకటేశ్వరరావు, S/o శ్రీనివాసరావు, D.No.1-18/1, మెయిన్‌రోడ్‌లో గల వారి ఒరిజినల్ పాస్‌పోర్టు నెంబర్ U1855900 గలది మతుకుమిల్లి గ్రామం నుండి గొల్లపాలెంలో జిరాక్స్ కాపీలను తీసుకొని వెళ్లుచుండగా మార్గం మధ్యలో పడిపోయినది. దొరికినవారు ఈ క్రింది అడ్రస్‌కు తెలియజేయగలరు.

కాకి వెంకటేశ్వరరావు
S/o శ్రీనివాసరావు, D.No.1-18/1, మతుకుమిల్లి,
కాజులూరు మండలం, కాకినాడ జిల్లా,
Pin code: 533 468, AP, సెల్: 95051 24006

పబ్లిక్ ప్రకటన

మా క్లయింట్ అయిన కాదా సత్యస్వరూప్, S/o. కాదా అప్పారావు, ఇంద్రపాలెం గ్రామం, నాకు ఇచ్చిన సంజాయిషీ ప్రకారం నేను తెలియజేయునది ఏమనగా,

పైన తెలిపిన మా క్లయింట్ కాజులూరు గ్రామంలో శ్రీ కోటి ఎడ్యుకేషనల్ సొసైటీగా 2016లో రిజిస్టర్ కాబడి, శ్రీ కోటి ఇంగ్లిష్ మీడియం స్కూలు నడపబడుచున్నది. అందులో మా క్లయింట్ పార్టనర్‌గా జాయిన్ అయి ఉన్నారు. స్కూలు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండని, ఏ విధమైన ఆదాయమార్గాలు కనపడుట లేదని తలచి కరస్పాండెంట్ అయిన కాదా కోటేశ్వరరావు గారికి మా క్లయింట్ తన హక్కులను స్వచ్ఛందంగా వదులుకుంటున్నానని తెలియపరిచి ఉన్నారు. ఇకపై మా క్లయింట్‌కు ఈ సొసైటీతో గాని, స్కూల్‌తో గాని ఏ విధమైన సంబంధములు ఆర్థికపరంగా లేవని తెలియపరచుచున్నాము. ఇకమీదట వీటికి సంబంధించిన వ్యవహారములు మా క్లయింట్‌తో జరపరాదు. అట్లు చేసినచో మా క్లయింట్ తీసుకొను సివిల్, క్రిమినల్ చర్యలకు బాధ్యులు అగుదురు.

K.V.N.మూర్తి
G.సత్యశ్యామల, అడ్వకేట్స్
D.No: 6-169. ఇంద్రపాలెం, కాకినాడ
Cell: 99666 93888

ప్రజలంతా సహకరిస్తేనే గ్రామాల అభివృద్ధి

తాళ్లరేవు, న్యూస్‌టుడే: ప్రజలంతా సహకరిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ నిధులు రూ.1.26 కోట్లతో గాడిమొగ, పెదవలసల, లక్ష్మీపతిపురం, చినవలసల గ్రామాల్లో చేపట్టే సీసీ, గ్రావెల్ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ఆయన సోమవారం భూమిపూజ చేశారు. గాడిమొగ రక్షిత చెరువు వద్ద జనరేటర్‌ను ప్రారంభించారు. సర్పంచి కామాడి గోవలక్ష్మి, తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షుడు సంగాడి కామేశ్వరరావు, ఉపసర్పంచి కొక్కిలిగడ్డ లోకేష్, కామాడి మాతరాజు, లంకే నూకరాజు, మల్లాడి వరదరాజు, పెసింగి ఈశ్వరరావు, ధూళిపూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

గాడిమొగ రక్షిత చెరువు వద్ద జనరేటర్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు

జనసేనలో చేరికలు

గొల్లప్రోలు: పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, సూర్య బలిజ సంఘ సభ్యులు జనసేన పార్టీలో చేరారు. చేబ్రోలులోని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చీఫ్ విప్ హరిప్రసాద్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు రామస్వామి ఆధ్వర్యంలో పార్టీలో 150 మంది చేరారు. జల్లూరి వీర్రాజు తన అనుచరులు 50 మందితో జనసేనలో చేరినట్లు ప్రకటించారు. పెద్దాపురానికి చెందిన సీనియర్ నాయకులు, సూర్యబలిజ సంఘ ప్రతినిధి ధరణికోట యోహాను వంద మంది అనుచరులతో పార్టీలో చేరారు. అనంతరం చేబ్రోలులోని పవన్‌కల్యాణ్ నివాసంలో పిఠాపురం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో హరిప్రసాద్ సమీక్షించారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో చేరినవారితో హరిప్రసాద్

ఋణాలు సద్వినియోగం చేసుకోవాలి

మాట్లాడుతున్న పీఏసీఎస్ ఛైర్‌పర్సన్ ఆర్.నారాయణరావు

కరప, న్యూస్‌టుడే: రైతులకు సకాలంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందిస్తు చేదోడువాదోడుగా నిలుస్తున్నామని పెనుగుదురు పీఏసీఎస్ ఛైర్‌పర్సన్ రెడ్డిపల్లి నారాయణరావు అన్నారు. కరపమండలం పెనుగుదురులో సోమవారం ఆయన అధ్యక్షతన సొసైటీ సీఈవో పి.నాగేశ్వరరావు సంఘపరిధిలోని రైతులతో మహాజన సభ నిర్వహించి జమాఖర్చులు, ప్రగతిని వివరించారు. పంటరుణాలు కోసం అర్హులందరికీ అందించడం జరుగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్.నాగేశ్వరరావు, జి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కాకినాడ గ్రామీణం: 80085 74325
పెద్దాపురం: 80085 74198, పిఠాపురం: 80085 65544

సమస్య: స్థానిక అంకయ్యపేట రహదారిపై చెత్తపోగులున్నాయి. తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. **- రాజు స్థానికుడు**

పరిష్కారం: పారిశుద్ధ్య అధికారి ఆదినారాయణరావు దృష్టికి తెసుకెళ్లగా చెత్త పోగులు తొలగింపు చర్యలు తీసుకున్నారు.

- న్యూస్‌టుడే, పెద్దాపురం

సమస్య: కరప మండలం విజయరాయుడుపాలెం ప్రాథమిక పాఠశాల వీధిలో దీపాలు వెలగడం లేదు. **- శ్రీనివాస్**

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్ సిబ్బందిని పంపించి వీధిదీపాలకు మరమ్మతులు చేయించారు.

- న్యూస్‌టుడే, కరప

సమస్య: తిమ్మాపురం పంచాయతీ ఎస్సీ కాలనీలో మురుగు కాలువలో పూడిక తీయడం లేదు.**- లక్ష్మణరావు**

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్‌చౌదరి దృష్టికి తీసుకువెళ్లగా సిబ్బందితో శుభ్రం చేయించారు.

- న్యూస్‌టుడే, సర్పవరం

సమస్య: గొల్లప్రోలు మార్కండేయపురం శివారు రోడ్డుపై చెత్తతో సమీప ప్రాంతవాసులు ఇబ్బందిపడుతున్నారు. **- స్థానికులు**

పరిష్కారం: ఇన్‌ఛార్జి పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ సిబ్బందితో చెత్తను తొలగింపజేశారు.

- న్యూస్‌టుడే, గొల్లప్రోలు

సమస్య: పిఠాపురం స్టువార్టుపేట వద్ద మంచినీటి పైపులైన్ లీకేజీకిగురై నీరు వృథాగా పోతోంది. **- రమణ**

పరిష్కారం: మంచినీటి పర్యవేక్షణాధికారి జనార్దన్‌కు చెప్పగా మరమ్మతులు చేపట్టారు.

- న్యూస్‌టుడే, పిఠాపురం

అధికారులు లేకుండా సమావేశమెందుకు..?

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి అధికారులు హాజరు కాకపోవడంపై కౌన్సిలర్లు మండిపడ్డారు. వార్డుల్లో సమస్యలపై నిలదీశారు. కౌన్సిల్ అత్యవసర సమావేశం వైస్ ఛైర్‌పర్సన్ జ్యోతి అధ్యక్షతన డీఈ రాజు ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. కౌన్సిలర్ బోను దేవా మాట్లాడుతూ అధికారులు లేకుండా కౌన్సిల్ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. నగేష్ మాట్లాడుతూ పదో వార్డులో మంచినీటి పైపులైన్ పనులు ఎందుకు ఆపేశారో చెప్పాలన్నారు. సోమరౌతు లలిత తన వార్డులో వీధిదీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. కౌన్సిలర్ ముమ్మిడి రత్నసుజిత మాట్లాడుతూ రాజుగారికోట ప్రాంతానికి మంచినీటి పైపులైన్ లేకపోవడంతో తాగునీటి ఇబ్బందులు పడుతున్నారన్నారు. పది మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు.

ప్రశ్నిస్తున్న కౌన్సిలర్ దేవా

మురుగు సమస్యలున్నా పట్టించుకోరా..

పెద్దాపురం: ఎన్టీఆర్ కాలనీలో ప్రధాన మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని గత కౌన్సిల్ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు చేపట్టలేదని 27వ వార్డు కౌన్సిలర్ కడియాల కనకదుర్గ అన్నారు. సోమవారం పురపాలిక కౌన్సిల్‌హాలులో పురపాలిక ఉపాధ్యక్షుడు నెక్కంటి సాయిప్రసాద్ అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అధికారులు పని చేయాలి తప్పా.. ఓ పార్టీకి కొమ్ముకాస్తూ చర్యలు తీసుకోకపోవడం సరికాదని పురపాలిక కౌన్సిల్ సభ్యులు కమిషనర్ శ్రీకాంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఉపాధ్యక్షుడు నెక్కంటి సాయిప్రసాద్, కౌన్సిలర్లు మాట్లాడారు.

పురపాలిక కమిషనర్‌పై విరుచుకుపడుతున్న కౌన్సిల్ సభ్యులు

ప్రకటన

మహారాజశ్రీ కాకినాడ ప్రిన్సిపలు జూనియర్ సివిలు జడ్జి వారి కోర్టులో

E.P.No.71/2021 in AACF 200/2019

Between:
M/s. పోర్టు సిటీ చిట్స్ (ప్రై) లిమిటెడ్,
rep. by its డైరెక్టరు: మార్ని వెంకయ్య చౌదరి ...DHR
and
1. సిద్దన సత్యం, 2. సిద్దన అన్నపూర్ణ ...JDR's

పై నెంబరు డిక్రీ బాకీ వసూలు నిమిత్తం 2వ Jdr తాలూకు షెడ్యూలు దాఖలా స్థిరాస్థి ది.06-10-2025వ తేదీన ఉదయం 10.30 ని॥ల నుండి పై కోర్టు వారి ఎదుట వేలం కాబడును. కావలసిన వారు కోర్టు వారి యిస్తియారు షరతులకు లోబడి పై కోర్టు వారి ఎదుట పాడుకొనవచ్చును.

షెడ్యూలు:

తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ సబ్-రిజిస్ట్రార్‌లో చేరిన రమణయ్యపేట గ్రామ పంచాయతీ, కాకినాడ రూరల్ మండలం, రమణయ్యపేట గ్రామం తాలూకు సర్వే నెంబరు 73/4, ఇంటి నెం.9/61-2, 68.75 చ॥గ॥లు స్థలంలో గల బిల్డింగుకు హద్దులు: **తూర్పు:** 30.0 Ft. or 9.14 Mts. గవర సుబ్బయ్యమ్మ గారి స్థలం **పడమర:** 30.0 Ft. or 9.14 Mts. గవర ఆంజనేయులు గారి స్థలం **దక్షిణం:** 20.6 Ft. or 6.32 Mts. రావూరి నాగలక్ష్మి **ఉత్తరం:** 20.9 Ft. or 6.32 Mts. గవర ఆంజనేయులు గారి స్థలం

యావత్తు ఈజిమెంటు హక్కులతో సహా

DHR Value: రూ.25,00,000/- Amin Value: రూ.60,00,000/-

కాకినాడ
తేది: 22-09-2025

ఓరుగంటి సుధాకర్, అడ్వకేట్,
శ్రీనగర్, కాకినాడ. సెల్: 94411 43021

(c) eenadu

తుని

•తుని • ప్రత్తిపాడు • జగ్గంపేట

భోజనం వడ్డిస్తున్న జ్యోతుల నవీన్‌కుమార్

పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు

జగ్గంపేట: పేదప్రజల ఆకలి తీర్చేందుకు అన్నక్యాంటీన్లు ఉపయోగకరంగా ఉన్నాయని తెదేపా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్ అన్నారు. ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద సోమవారం (200వ) ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వడ్డించారు. నాలుగేళ్లుగా దాతల సహకారంతో ప్రతి సోమవారం ఉచితంగా భోజనాలు అందిస్తున్నామన్నారు. యల్లమిల్లి గ్రామ తెదేపా అధ్యక్షుడు సుంకవిల్లి వీరవెంకటసత్యనారాయణ ఆర్థిక సహకారంతో భోజనాలు అందించామన్నారు.

ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

శంఖవరం: కృష్ణాలయం వీధిలో ఉన్న విజయదుర్గ అమ్మవారి పీఠం శాశ్వత ఆలయం నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. గ్రామస్థులు, తెదేపా నాయకు పర్వత సురేష్, ఆలయ నిర్మాణ కర్త కారుకొండ శ్రీను తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచి కుమార్, బొర్రా వాసు తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు నిత్యావసరాలు అందజేత

ఏలేశ్వరం: ఈ నెల 25న పేరవరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వేమగిరి చిన్నిబాబు కుటుంబానికి మిరాకిల్ మినిస్ట్రీస్, సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి ప్రవీణ్‌పాల్ అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి సోమవారం నిత్యావసరాలు, నగదు సాయం అందజేశారు.

పెద్దిపాలెంలో అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు

అన్నప్రసాదం.. పసందుగా..!

న్యూస్‌టుడే-ప్రత్తిపాడు

అన్నం పరబ్రహ్మ స్వరూపం! పూజలు, ఉత్సవాల నిర్వహణలో అన్నదానానికే అగ్రతాంబూలం. గ్రామస్థులు సమష్టిగా.. శక్తికొలదీ చేయి వేసి నిర్వహించే ఈ ధార్మిక కార్యక్రమం క్రమేణా విందుగా మారింది. అన్నం, కూర, సాంబారు, పెరుగు తదితరాలతో సంతృప్తిగా భోజనం పెడుతున్నారు. విస్తరి అందిస్తే 10కి తగ్గని పదార్థాలు వడ్డిస్తున్నారు. దాతల ప్రాయోజకత్వంతో ఒక్కో పదార్థం విస్తర్లోకి వస్తోంది. ఏడాది పొడవునా ఏదో రూపేణా మూడు నెలలకు తగ్గకుండా తగ్గకుండా అన్నదానాలు మెట్ట అంతటా జరుగుతుంటాయి. శుక్రవారం, శనివారం దేవతలకు ప్రీతిగా ఆలయాల్లో అన్నదానం అనేక గ్రామాల్లో సంప్రదాయంగా మార్చారు. గణపతి నవరాత్రులు, దసరా ఉత్సవాల్లో ఊరూరా కాదు రెండు మూడు వీధులు కలిపి భోజన సందడి' నింపాయి. పెద్దిపాలెంలో సోమవారం జరిగిన అన్నదానంలో 21 పదార్థాలను ముందుగా ప్రకటించి వడ్డించారు. ప్రత్తిపాడు విజయదుర్గ సన్నిధిలోనూ భారీ సంఖ్యలోనే జనం విందు ఆరగించారు. ధర్మవరంలో అన్నదానాల రూపేణా గణపతి నవరాత్రుల నుంచి దసరా వరకు ప్రధాన రహదారిని మూసివేస్తారు. మెట్టలోనే దసరా నవరాత్రుల్లో ఇప్పటికి 130 వేదికలపై అన్నదానం జరిగింది. వ్యాపారులు అన్నదాన సామగ్రి పట్టీలకు రాయితీలు అందిస్తున్నారు. సంఖ్య చెబితే వండి పంపించే క్యాటరింగ్‌లు ఉన్నాయి. ఈ మహత్తర కార్యానికి వచ్చే విరాళాలు..వివిధ వ్యాపారాలకు, వంట కార్మికులకు, వనరులకు బట్వాడా అయినా.. భక్తి, తృప్తి..ఈ ధార్మిక క్రియలోనే ఉందని భక్తుల నమ్మిక.

చదువులమ్మకు మొక్కగా.. అక్షరం మెరవగా..

న్యూస్‌టుడే బృందం:

సరస్వతి పూజలు, అక్షరాభ్యాసాలు, అన్నదానాలు, భవానీ మాలధారుల పడి పూజలు ఊరూరా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అమ్మవారు చదువుల తల్లిగా దర్శనమిచ్చారు. రాచపల్లి అరుణాచలేశ్వర క్షేత్రంలో అపీత కుచాంబ సరస్వతిగా అలంకరించగా.. విద్యార్థులు సామూహికంగా అర్చించారు. చినశంకర్లపూడిలోని దుర్గమ్మకు బోనాల సంబరంలో ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు. ప్రత్తిపాడు, పెద్దిపాలెం గ్రామాల్లో అన్నదాన కార్యాక్రమాలు జరిగాయి * సీతంపేట, కత్తిపూడి, శంఖవరం గ్రామాల్లో ఉన్న అమ్మవారి ఆలయాల్లో సోమవారం కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కత్తిపూడి శివాలయం వద్ద అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. తుని పట్టణం చిట్టూరీస్ మెట్రో, రాజీవ్ గృహకల్ప, సీతారాంపురం, కన్యకా పరమేశ్వరి ఆలయంలో సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు. ఒంటిమామిడి ప్రధాన రహదారిలో ఉన్న దుర్గామాత ఆలయం వద్ద సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు బోనాలు ఎత్తి గ్రామోత్సవం నిర్వహించారు. ● బలరామపురం గ్రామంలో సోమవారం సరస్వతీ పూజ నిర్వహించారు. పండితుడు అనుసింగరాజు హనుమంత ప్రసాద్ ఆధ్వర్యంలో చిన్నారులు అక్షరాలు దిద్దారు. లోవ దేవస్థానంలో వేదపండితులు చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. కిర్లంపూడి ఆర్యవైశ్య కల్యాణ మండపం లోని వాసవీకన్యకాపరమేశ్వరి అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. సరస్వతీపూజలో చిన్నారులు, వారితల్లిదండ్రులు పాల్గొని పూజలు చేశారు.

ఏలేశ్వరంలో దుర్గమ్మకి చీర, సారె తీసుకెళ్తున్న మహిళలు

ఏ.వీ. నగరం లక్ష కుంకుమ పూజల్లో యనమల

తుని చిట్టూరీస్ మెట్రోలో..

లోవ తలుపులమ్మ

అన్నవరంలో

కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

భూసమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం

కిర్లంపూడి, న్యూస్‌టుడే: శరన్నవరాత్రులు చివరి ఐదురోజుల పాటు చిల్లంగి శ్రీనివాసనగర్‌లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి, అమ్మవార్లకు కల్యాణోత్సవ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు చక్రవర్తుల రాఘవాచార్యులు, జగన్నాథాచార్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉసిరికళ్ల నందీశ్వరరావు దంపతులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని పీటలపై కూర్చుని జరిపారు. ఆలయకమిటీ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో చిల్లంగి, కిర్లంపూడి, జగపతినగరం తదితర గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా సుదర్శన హోమం

తుని పట్టణం, న్యూస్‌టుడే: బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాతబజారులోని శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సుదర్శన హోమం ఘనంగా నిర్వహించారు. అనంతరం అక్షరాభ్యసం, సరస్వతి పూజ, స్వామి కల్యాణ కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా అర్చక బృందం నిర్వహించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: తుని: 9100020946, ప్రత్తిపాడు: 98669 62946 జగ్గంపేట: 80086 22066

కాలువలు శుభ్రం చేయండి..

సమస్య: లింగంపర్తి గ్రామంలో మురుగు, పంట కాలువలు అపరిశుభ్రంగా ఉన్నాయి. చెత్త ఉండిపోవడంతో నీరు నిలిచి దుర్వాసన వస్తోంది. - కోటి, లింగంపర్తి.

సమాధానం: కాలువల శుభ్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. - ఎస్.ఎస్.ఎన్. మూర్తి, పంచాయతీ కార్యదర్శి, లింగంపర్తి. - న్యూస్‌టుడే, ఏలేశ్వరం

ఇనుప కంచె వేసేందుకు చర్యలు

ఈనాడు స్పందన

తుని: పురపాలక ఖాళీ స్థలాలకు రక్షణ కొరవడి కబ్జాకు గురవుతున్నాయని ఇటీవల 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఆయా వార్డుల్లో 21 స్థలాలకు ఇనుప కంచె వేసేందుకు రూ.15 లక్షలు సాధారణ నిధుల నుంచి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తూముదారి కష్టాలకు.. ముగింపు ఎప్పటికో?

అదనపు ఖానా నిర్మాణంపై మీనమేషాలు

న్యూస్‌టుడే - తుని

పట్టణంలో ప్రధాన మార్గంగా ఉన్న కొండవారిపేట తూముదారి కష్టాలు ఎన్నో. రోజూ వేల మంది పట్టణ, గ్రామీణ ప్రాంతవాసులు ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రైల్వే లైను వేసే సమయంలో సుమారు వందేళ్ల కిందట వరద పోయేందుకు, జనం రాకపోకలకు దీనిని నిర్మించారు. క్రమేణా జనాభా, వాహనాల రద్దీ ఎక్కువ అవ్వడంతో ఈ మార్గం ప్రాధాన్యం పెరిగింది. కేవలం 6 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు ఉండటం అందులోనే డ్రెయినేజీ కూడా ఉండటంతో మార్గం కుచించుకుపోయింది. దీనికితోడు చిన్నపాటి వర్షానికే జలమయం కావడంతో రాకపోకలు నిలుస్తున్నాయి. ఈ సమస్యలను ఇటీవల ఎమ్మెల్యే యనమల దివ్య శాసనసభలో ప్రస్తావించారు.

కొండవారిపేట తూముదారి దుస్థితి

ప్రతిపాదనలు బుట్టదాఖలు

తొలుత ఈ ప్రాంతంలో పై వంతెన (ఫ్లైఓవర్) నిర్మించాలని రెండు దశాబ్దాల కిందట భావించారు. పలు సాంకేతిక కారణాలతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. అటుపిమ్మట రైల్వే, పురపాలక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రస్తుతం ఉన్న తూముదారి పక్కనే మరో ఖానా నిర్మించాలని రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపారు. దానికి నిధులు లేవని చేతులెత్తేశారు. ఇలా ఉత్తర, ప్రత్యుత్తరాలు అనేక ఏళ్లుగా సాగుతున్నాయే తప్ప ఒక్క ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రజలు రోజూ అవస్థలు తప్పడం లేదు. ఇదిలావుండగా చిన్నపల్లి రైల్వే గేటు మూసివేసి రెండున్నరేళ్ల కిందట జీఎన్‌టీ రోడ్డు నుంచి డీ-మార్ట్ వైపునకు వెళ్లేందుకు రూ.4.77 కోట్ల వ్యయంతో రైల్వే కింద వంతెన (అండర్ బ్రిడ్జి) నిర్మాణం చేశారు. ఇది కూడా నిత్యం బురదతో నిండి ఉంటోంది. రాత్రి వేళ పూర్తిగా దీపాలు లేక అంధకారం నెలకొంటోంది. ఎత్తు తక్కువ ఉండటంతో అత్యవసర వేళల్లో 108 అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితి.

రాకపోకలకు ఇబ్బందులు రానీయం

కొండవారిపేట తూముదారి విస్తరణ విషయంలో అవసరం అయితే మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు పంపుతాం. ప్రస్తుతం రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఈ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే యనమల దివ్య కృషిచేస్తున్నారు.

- ఎ.వెంకట్రావు, పురపాలక కమిషనర్, తుని

వంతెన నిర్మాణ పనులు ప్రారంభం

ప్రత్తిపాడు: మండలంలోని పెదశంకర్లపూడి సమీపంలో ఏలేరు కాలువపై రూ.50 లక్షలతో వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సోమవారం శంకుస్థాపన చేశారు. ఉత్తరకంచి, ఇ.గోకవరం, పెదశంకర్లపూడి గ్రామాల రైతులకు ఈ వారధి ఉపయోగకరంగా ఉంటుంది. కార్యక్రమంలో కూటమి నాయకులు కొమ్ముల కన్నబాబు, మేడిశెట్టి సూర్యకిరణ్, సర్పంచి మంతిన వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పెద్దిపాలెంలో స్వస్థ నారీ.. వైద్యశిబిరంలో డా.యశస్వి పాల్గొన్నారు.

పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభ

28న జగ్గంపేటలో సీపీఐ(ఎంఎల్) మహాసభ

జగ్గంపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అక్టోబరు 28న జగ్గంపేటలో నిర్వహించనున్న సీపీఐ(ఎం.ఎల్) 11వ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు కోరారు. ఈ మేరకు సోమవారం జగ్గంపేట ప్రధానకూడలిలో సంఘ సభ్యులతో ప్రచార ర్యాలీ నిర్వహించారు. సభ్యులు జగ్గంపూడి రాజు, నాగులపల్లి రమణ, కోరుకొండ మరిడమ్మ తదితరులు పాల్గొన్నారు.

రక్షణ చర్యలు చేపట్టండి..!

జగ్గంపేట గ్రామీణం మండలంలోని మన్యంవారిపాలెంలో ప్రధాన రహదారిని ఆనుకుని రామాలయం వద్ద ఉన్న విద్యుత్తు నియంత్రిక ప్రమాదాన్ని తలపిస్తుంది. నిత్యం జనసంచారం, పశువుల రాకపోకలు సాగించే ఈ ప్రదేశంలో విద్యుత్తు తీగలు వేలాడుతూ ప్రమాదాన్ని తలపిస్తున్నాయి. చిన్నారులు ఆటలాడే సమయంలో ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని విద్యుత్తు నియంత్రిక వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, జగ్గంపేట గ్రామీణం

ఎప్పుడు కూలుతుందో..!

తొండంగి - కొత్తూరు రహదారిలో ఉన్న ఓవర్‌హెడ్ తాగునీటి ట్యాంకు శిథిలమై నిరుపయోగంగా మారింది. నాలుగు దశాబ్దాల పాటు కొత్తూరు, హంసవరం గ్రామాలకు తాగునీరు అందించిన ఈ ట్యాంకు ప్రస్తుతం శిథిలమైంది. దశాబ్దకాలంగా ఈ ట్యాంకు నిరుపయోగంగా ఉంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో తుప్పలు పెరిగాయి. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకముందే శిథిల ట్యాంకును తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తొండంగి

అడ్డదారిలో రాకపోకలతో ప్రమాదాలు

తుని పట్టణం నర్సీపట్నం బస్టాండు నుంచి తారకరామా కాలనీ మధ్య రైల్వే పైవంతెన నిర్మాణం పూర్తి చేశాక, ట్రాక్‌పై ప్రమాదాలు నివారించడానికి అధికారులు గోడ కట్టించారు. అయితే అడ్డదారిలో రాకపోకలు సాగించడానికి కొందరు ఇలా గోడ కొంత భాగం పగలగొట్టడంతో రోజూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి పాయకరావుపేట వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించగా రైలు ఢీకొని మృతి చెందాడని తెలిపారు. ఈ సమస్యను రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, తుని

కొండ... ఆక్రమణలే నిండా..

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: కొండ కనిపిస్తే ఆక్రమించి చదును చేసి వ్యాపార స్థావరాలకు మార్చేందుకు పలువురు అక్రమార్కులు సిద్ధమయ్యారు. దీంతో జాతీయ రహదారి వెంబడి ఉన్న అటవీ, రెవెన్యూశాఖకు సంబంధించిన కొండలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఎర్రకోనేరు నుంచి తేటగుంట జాతీయ రహదారి వెంబడి ఉన్న కొండలను అక్రమించి రూ.లక్షలు విలువ చేసే స్థలాలుగా మార్చి విక్రయాలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు నందిఒంపు, దొండవాక, డి.పోలవరం తదితర గ్రామాల పరిధిలోని కొండను అనుమతులు లేకుండానే కొండలను చదును చేసి పచ్చదనానికి విఘాతం కల్పిస్తున్నారు. ఇంతా జరుగుతున్న అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. ఈ విషయమై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఎర్రకోనేరు సమీపంలో ఆక్రమణకు గురవుతున్న కొండ

ఆసుపత్రి అభివృద్ధికి కృషి

గండేపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, సౌకర్యాల ఏర్పాటుకు కలిసికట్టుగా కృషి చేయాలని నియోజకవర్గ అభివృద్ధి కమిటీ ఛైర్మన్, తెదేపా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్ అన్నారు. సోమవారం జడ్.రాగంపేటలోని సీహెచ్‌సీకి నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరు ఫ్యాన్లను అందజేశారు. జనసేన ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్, నాయకులు జీను మణిబాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వ్యర్థాలను తొలగించాలని ఫిర్యాదు

గండేపల్లి, న్యూస్‌టుడే: నూతనంగా నిర్మిస్తున్న ఏడీబీ రోడ్డులోని డ్రెయిన్లలో వ్యర్థాలు తొలగించకుండా మూతలు వేస్తున్నారని ప్రజావేదికలో ప్రసాద్ యాదవ్, రమణ, ఆర్డీవో శ్రీరమణికి ఫిర్యాదు చేశారు. రామేశ్వరంపేట ఏడీబీ రోడ్డు విస్తరణలో భాగంగా డ్రెయిన్లు నిర్మించారు.

ఎస్.అన్నవరంలో ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు, కూటమి నాయకులు

తగ్గిన జీఎస్టీతో పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం

తుని గ్రామీణం, తుని పట్టణం, రౌతులపూడి, కిర్లంపూడి, న్యూస్‌టుడే: ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీతో తగ్గించడంతో పేద, మధ్యతరగతి వర్గాలకు లాభం చేకూరుతుందని ఎంపీడీవో సాయినవీన్ తెలిపారు. ఎస్.అన్నవరంలో సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్‌లో భాగంగా కూటమి నాయకులు, అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పీఏసీఎస్ ఛైర్మన్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ■ బలరామపురం గ్రామంలో సోమవారం పంచాయతీ కార్యదర్శి మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది జీఎస్టీ తగ్గుదలపై ప్రచారం నిర్వహించారు. ■ జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఎంతో ప్రయోజనం ఏర్పడిందని కిర్లంపూడి ఇన్‌ఛార్జి ఎంపీడీవో శివప్రసాద్ తెలియజేశారు. వెలుగు కార్యాలయంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ■ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక పథకాలు, సంస్కరణలతో మహిళా సాధికారతకు భరోసా కలిగిస్తున్నాయని ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు అన్నారు.'సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్' కార్యక్రమం గురించి సోమవారం ఆసుపత్రిలో అవగాహన కలిగించారు. వైద్యులు రవికిరణ్, రవికృష్ణ, వినోద్‌కుమార్ వివిధ అంశాలు వివరించారు. ప్రాంగణంలోని ఆయా విభాగాల వద్ద జీఎస్టీ తగ్గింపుతో ఏవిధంగా లబ్ధి చేకూరుతుందో తెలియజేస్తూ సూపరింటెండెంట్ డా.స్వప్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు.

హాజరైన కౌన్సిలర్లు (అంతరచిత్రం), ఛైర్‌పర్సన్ భువన సుందరి

అభివృద్ధి పనులకు నిధులు

తుని, న్యూస్‌టుడే: అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తూ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కార్యాయలంలో ఛైర్‌పర్సన్ నార్ల భువన సుందరి అధ్యక్షతన సోమవారం సాధారణ సమావేశం జరిగింది. అజెండాలోని 18 అంశాలపై చర్చించారు. వీటిలో ప్రధానంగా పురపాలక కార్యాలయం, సచివాలయాల్లో ఆయా సేవల కోసం కంప్యూటర్లు, ప్రింటర్లు కొనుగోలుకు రూ.4.99 లక్షలు కేటాయించారు. సాయినగర్ పంప్‌హౌస్ నుంచి సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.14 లక్షలు, చేపల మార్కెట్ పంప్‌హౌస్‌లో కొత్తబోరు, మోటారుకు రూ.4.20 లక్షలు మంజూరు చేశారు. ఏరియా ఆసుపత్రి - మార్కెట్‌యార్డుకు మధ్య సీసీ ప్లాట్‌ఫామ్ నిర్మాణానికి రూ.3.20 లక్షలు కేటాయించారు. పనులకు సంబంధించి టెండర్లను ఆమోదించారు. వైస్ ఛైర్మన్లు కుచ్చర్లపాటి రూపాదేవి, ఆచంట సురేష్, కమిషనర్ ఎ.వెంకట్రావు, డీఈ నాగ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

వెండి కిరీటం బహూకరణ

జగ్గంపేట: స్థానిక దేవిసెంటర్‌లో కొలువై ఉన్న దుర్గాదేవి అమ్మవారికి జగజ్జనని మెడికల్ స్టోర్ అధినేత నాళం సూరిబాబు దంపతులు రూ.75వేలు విలువైన అర కిలో వెండి కిరీటం బహుకరించారు. పురోహితబ్రహ్మ మామిళ్లపల్లి రామకృష్ణ, అయ్యప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పాల్గొని కుంకుమపూజలు చేశారు.

మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

తొండంగి, రౌతులపూడి: ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వస్థ్ నారీ సశక్తి పరివార్ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెదేపా గ్రామ అధ్యక్షులు సారిపల్లి బాబూరావు, గింజాల సూరిబాబు అన్నారు. సీతారాంపురం, ఎ.కొత్తపల్లి గ్రామాల్లో సోమవారం వైద్య శిబిరాలు నిర్వహించారు. వైద్యులు రవికుమార్, భారతి, అర్చన, లలితకుమారి హాజరై మహిళలకు పరీక్షలు చేసి మందులు అందజేశారు. ★ బీబీపట్నంలో 98 మందికి వైద్యులు సరోజ, దీప్తి వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు చేశారు. స్థానిక నాయకులు శిబిరాన్ని ప్రారంభించారు.

శిబిరం ప్రారంభోత్సవంలో నాయకులు, వైద్యులు

నల్లబ్యాడ్జీలతో పీహెచ్‌సీలో విధులకు హాజరు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: సమస్యల పరిష్కారం కోరుతూ పీహెచ్‌సీ వైద్యులు ఆందోళన బాట పట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి సోమవారం విధులకు హాజరయ్యారు. ఇన్‌సర్వీసు పీజీ కోటాను పునరుద్ధరించాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలనే తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు పెద్దిపాలెం పీహెచ్‌సీ వైద్యుడు కె.యశస్వి సోమవారం అందజేశారు. అత్యవసర సేవలను అందిస్తున్నామని, మానవతా దృక్పథంతో ఓపీ చూస్తున్నామని రాచపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారిణి గీతాసుధ తెలిపారు.

నల్లబ్యాడ్జీ ధరించి శిబిరానికి వచ్చిన డా.గీతాసుధ

విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేత

జగ్గంపేట, న్యూస్‌టుడే: స్థానిక నెహ్రూ కాలనీలో జ్ఞానసరస్వతి అమ్మవారికి పూజించిన పుస్తకాలు, పెన్నులు విద్యార్థులకు అందజేశారు. అమ్మవారిని సరస్వతిదేవిగా అలంకరించి ఆలయ పురోహితులు పురాణపండ సత్యనారాయణ మూర్తి పూజలు నిర్వహించారు. హరికుసుమాంబ చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ శేషసాయిశర్మ, పలువురు దాతలు సమకూర్చిన పుస్తకాలు, పెన్నులుతో పూజలు నిర్వహించి వాటిని చిన్నారులకు అందించారు. కార్యక్రమంలో నాయకులు దేవరపల్లి మూర్తి, అధికారి పెదకాపు, మారిశెట్టి వీరభద్రరావు, లొడగల త్రిమూర్తులు పాల్గొన్నారు.

పంచాయతీలకు నిధులు.. మెరుగ్గా పారిశుద్ధ్య పనులు

న్యూస్‌టుడే, తొండంగి, రౌతులపూడి:

మండల పరిషత్తు, పంచాయతీల బ్యాంకు ఖాతాలకు 15 వ ఆర్థిక సంఘం నిధులు జమయ్యాయి. దీంతో పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు చేపట్టనున్నారు. విద్యుత్తు బిల్లులు చెల్లించనున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధుల విడుదలలో జాప్యం జరిగేది. దీంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అందులో భాగంగానే నిధులు సకాలంలో పంచాయతీలకు అందేలా చూస్తుంది.

తొండంగి ఎంపీడీవో కార్యాలయం

నిధులు అందాయిలా..

తొండంగి మండల పరిషత్తు అభివృద్ధికి రూ.80 లక్షలు, 22 పంచాయతీలకు రూ.1.49 కోట్లు మంజూరయ్యాయి. రౌతులపూడి మండలంలో మండల పరిషత్తు అభివృద్ధికి రూ.35 లక్షలు, పంచాయతీలకు రూ.1 కోటి వరకు మంజూరయ్యాయి.

మౌలిక వసతులకు ప్రాధాన్యం

ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. తాగునీరు, కాలువల్లో పూడికతీత, ఇతర పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. దీనిపై పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశాం.

- సాయినవీన్, ఎంపీడీవో, తొండంగి మండలం

భూ హక్కుల కోసం ప్రదర్శన

ప్రత్తిపాడు: చింతలూరులో భూవివాదాన్ని పరిష్కరించి నందున సాగుదారులకు హక్కులు కల్పించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో గ్రామస్థులు ప్రత్తిపాడులో సోమవారం ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన రహదారి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు తరలివెళ్లి ధర్నా చేశారు. లిబరేషన్ నాయకులు తాడి నాగేశ్వరరావు, మానుకొండ లత్సబాబు, రేచుకట్ల సింహాచలం, సుదర్శన, లక్ష్మణరావు తదితరులు నాయకత్వం వహించారు. గ్రామంలోని 1,450 ఎకరాలకు హక్కులు కల్పించాలన్నారు. కొందరు వలసదారులు ఇక్కడి భూములను చేజిక్కించుకునే చర్యలను అడ్డుకోవాలని కోరారు. వినతిపత్రాన్ని తహసీల్దార్ సూర్యప్రభకు అందజేశారు.

తహసీల్దార్ సూర్యప్రభకు వినతిపత్రం ఇస్తున్న లిబరేషన్ నాయకులు

(c) eenadu

వీధికెక్కి విమర్శల యుద్ధం

డీకే శివకుమార్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ రూపొందించిన గోడపత్రం..

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : 'ఐ లవ్ యూ బెంగళూరు' అని నిత్యం జపం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసే ప్రకటనలపై జనతాదళ్ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ఐ లవ్ యూ పాత్ హోల్స్' (నాకు గుంతలంటే ఇష్టం) అనే అర్థం వచ్చేలా ఆయన బొమ్మతో సిద్ధం చేసిన గోడ పత్రం (వాల్‌పోస్టర్) హల్‌చల్ చేస్తోంది. 'నిజానికి ఇదీ బెంగళూరు నగర దుస్థితి' అంటూ యువ జనతాదళ్ అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆ గోడ పత్రాన్నీ దానికి ట్యాగ్ చేశారు. నిఖిల్ తీరుపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. జేడీఎస్, భాజపా పరిపాలనలో రహదారులపై గుంతలు పడలేదా? అని నిలదీసింది.

అక్షర విలాసం!

నవరాత్రి వేడుకల్లో ఎనిమిదో రోజు మైసూరు చాముండేశ్వరి అమ్మవారు సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో దసరాకు సెలవులు ఇవ్వడంతో రాచనగరికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. మైసూరు, నంజనగూడు, చామరాజనగర జిల్లాలోని మలెమహదేశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

-న్యూస్‌టుడే, మైసూరు

జోరువానలతో నదుల పోటు

● తారెత్తుతున్న గ్రామీణులు ● భీమా, మంజీర తాండవం ● నేడు సీఎం వైమానిక సమీక్ష

మంజీర నది ప్రవాహంలో మునిగిన బీదర్ జిల్లా కొంగల్ వ్యవసాయ భూములు

ఈనాడు, బెంగళూరు : మహారాష్ట్ర, తెలంగాణాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కన్నడనాడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కర్ణాటకలోనూ ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో సగటు వర్షపాతానికి మించి వాన కురవటంతో ఆయా జిల్లాల ఉప నదులన్నీ ఉరకలెత్తుతూ వ్యవసాయ భూములు, గ్రామాలు, వంతెనలను నిలువునా ముంచి వేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానం చేసే జాతీయ రహదారులు తాత్కాలికంగా మూసి వేయటంతో వేలాదిగా అంతరాష్ట్ర వాహనాలు రోడ్లపై నిలిచి రవాణా స్తంభించిపోయింది. కలబురగి, బీదర్, యాదగిరి, బాగల్‌కోటె, రాయచూరు జిల్లాలు ప్రత్యక్షంగా, విజయపుర, బెళగావి జిల్లాలు పాక్షికంగా ముంపునకు గురైనట్లు ఆయా జిల్లాల యంత్రాంగాలు ప్రకటించాయి. తక్షణ పరిహారం కోసం జిల్లాల మంత్రులు ముఖ్యమంత్రికి మనవి చేయగా, నేడు (మంగళవారం) వైమానిక సమీక్ష కోసం ఆయన సిద్ధమవుతున్నారు. మరోవైపు విపక్ష నేతలు వరద ప్రభావిత జిల్లాలను సందర్శించి తమదైన శైలిలో విమర్శలు గుప్పించేందుకు సమాయత్తమవుతున్నారు.

సగటుకు మించి జోరు

కర్ణాటక వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటక వలయాల్లో ఆగస్టులో సగటు వర్షపాతం కంటే 66 శాతం అదనంగా, సెప్టెంబరు వర్షపాతంలో 29శాతం అదనంగా నమోదైంది. మహారాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భీమా నదికి 5.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయటంతో 2018 తర్వాత ఇదే తొలిసారిగా యాదగిరి నగరానికి ఈ నది నీరు తాకింది. ఈ నది ప్రవాహం పోటెత్తటంతో కలబురగి, బీదర్ జిల్లాల్లోని ఉపనదులన్నీ వరద నీటితో జోరందుకున్నాయి. మహారాష్ట్రలోని జలాశయాలన్నీ అదనపు నీటిని విడిచిపెట్టడటంతో భీమా, మంజీరా నదుల పరిసరాల్లోని గ్రామాలన్నీ ద్వీపాలను తలపిస్తున్నాయి. ఈ ప్రభావంతో ఒక్క కలబురగి, యాదగిరి జిల్లాల నుంచే పది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయా జిల్లాల అధికారులు వివరించారు. భీమా నదిపై నిర్మించిన 50వ జాతీయ రహదారి, కలబురగి, యాదగిరి, నారాయణపేట (తెలంగాణ)కు తరలే వాహనాలు 150 జాతీయ రహదారి మూసి వేయటంతో స్తంభించిపోయాయి. ఒక్క భీమా నదికే 3.5 లక్షల క్యూసెక్కుల నీరు తరలి వస్తుండటంతో ఈ పరిసరాల్లోని వందకు పైగా గ్రామాలవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కలబురగి జిల్లాలో 50 పునర్వసతి కేంద్రాల్లో ఏడు వేల మందికి ఆవాసాన్ని కల్పించారు. బీదర్ జిల్లాలోనూ కమల్‌నగర్, ఔరద్, బాల్కి, హుల్సూరు, బీదర్ తాలూకాల్లో 5వేల మందికి పునర్వసతి కల్పించినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది.

● ప్రాథమిక అంచనా ప్రకారం కలబురగి, బీదర్ జిల్లాల్లో ఐదుగురు, విజయపుర, యాదగిరిల్లో ఒక్కొక్కరు చొప్పున వానల కారణంగా మృతి చెందినట్లు సర్కారు ప్రకటించింది. మొత్తం ఐదు జిల్లాల్లో 150 గ్రామాలు జలావృతం కాగా 10,100 మంది, 5,219 జీవులకు పునర్వసతి కల్పించారు. ఈ జిల్లాల్లో మొత్తం 4.17 లక్షల హెక్టార్ల పంటలు ముంపునకు గురవగా, 450 ఇళ్లు పూర్తిగా, మరో 340 ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. ఈ జిల్లాల్లో మొత్తం 110 పునర్వసతి కేంద్రాలు ఏర్పాటు చేయగా కలబురగి జిల్లా జేవర్గి, ఫిరోజాబాద్, కలబురగి, హిప్పర్గి, కోబల్, హగరగుండగి తాలూకాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, పూర్తిగా మునిగిన చిత్తాపుర తాలూకా వాడిలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షణ చర్యలు చేపడుతున్నాయి.

జేవర్గి సమీపాన భీమా నది ప్రవాహంతో మునిగిన వంతెన

చిత్తాపూర్‌లో పడవలో ప్రయాణిస్తున్న మంత్రి ప్రియాంక్ ఖర్గే

● ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం కలబురగి జిల్లాలో పర్యటించి వైమానిక సమీక్ష చేపడతారు. బుధవారం బీదర్‌లోనూ పర్యటించే అవకాశం ఉంది. బీదర్ జిల్లా మంత్రి ఈశ్వరఖండ్రే, మునిసిపల్ పాలకమంత్రి రహీంఖాన్ పాల్గొంటారు. ఈ జిల్లాల్లో ఆగస్టులో పడిన వర్షానికి మొత్తం 25శాతం పంట నష్టపోగా తాజా వర్షంతో సోయాబీన్స్, మినప పంటలు పూర్తిగా నష్టపోనున్నాయి. ఈ ప్రాంత పంట నష్టంపై సమీక్ష చేపట్టి 15రోజుల్లో పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రికి మనవి చేశారు.

బెంగళూరుకే పరిమితమా?

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర, పరిషత్ విపక్ష నేత చలువాది నారాయణ స్వామి సోమవారం కలబురగి జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ మంత్రులు కేవలం బెంగళూరుకే పరిమితమయ్యారని, వారం రోజులుగా ఈ జిల్లాలు వరదలతో సతమతమవుతుంటే సర్కారు కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు విజయేంద్ర ఆరోపించారు. తక్షణమే వరద ప్రభావిత జిల్లాలను సందర్శించి పరిహారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

యువతకు శుభవార్త!

ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు

ఈనాడు, బెంగళూరు : రాష్ట్ర పౌర సేవల్లో అన్ని ఉద్యోగాల నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మూడేళ్లపాటు సడలిస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆమోదం ప్రకారం రాష్ట్ర సిబ్బంది, పాలనా సంస్కరణల శాఖ సోమవారం ఈమేరకు ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ నాగమోహన్‌దాస్ నివేదికను స్వీకరించిన తర్వాత అన్ని కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిని రెండేళ్లకు సడలించగా, పలు ప్రజాప్రతినిధులు, సంఘ సంస్థలు చేసుకున్న మనవి మేరకు ఈ పరిమితిని మరో ఏడాది విస్తరించి మూడేళ్లకు పెంచారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈనెల 6న వెల్లడించిన రెండేళ్ల సడలింపు ఆదేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ అధికారికంగా అమలయ్యేంత వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యక్ష నియామకాలు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎలాంటి ప్రకటన వెలువరించరాదని ఆయా నియామకాల సంస్థలకు సర్కారు సూచించింది. మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఒకసారి చేపట్టే నియామకానికి మాత్రమే వర్తించనుంది.

కావేరికి కళంకమేల?

నదిలో వాహనాలు కడిగితే జరిమానా

మండ్య, న్యూస్‌టుడే : దసరా సంబరాల ఆయుధ పూజ వేళ ద్విచక్ర వాహనాల నుంచి భారీ వాహనాలను ముందుగానే శుభ్రం చేసుకునేందుకు పలువురు కావేరీ తీరానికి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాహనాలను కడిగేందుకు నదీ తీరానికి వస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని జలమండలి అధికారులు హెచ్చరించారు. నదీ జలాలను తాగు, సాగుకు మాత్రమే వినియోగించుకోవలసి ఉంటుందని చెప్పారు. నదీ తీరానికి వాహనాలను శుభ్రం చేసేందుకు వస్తున్న వారిపై నిఘా ఉంచేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. బెంగళూరు నగరంలోనూ వాహనాలను శుభ్రం చేసుకునేందుకు కావేరి నీటిని వినియోగించవద్దని జలమండలి అధ్యక్షుడు డాక్టర్ రామ్ ప్రసాత్ మనోహర్ హెచ్చరించారు.

హాసన ఎస్పీపై ఫిర్యాదు

హాసన, న్యూస్‌టుడే : జిల్లా ఎస్పీ మహ్మద్ సుజీతా అధికారాన్ని దురుపయోగం చేస్తున్నారని న్యాయవాది, భాజపా నాయకుడు జి.దేవరాజేగౌడ ఆరోపించారు. తన తల్లి కోసం అవసరం లేకపోయినా బెంగళూరు నుంచి హాసనకు జీరో ట్రాఫిక్‌ను అమలు చేశారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్‌కు లేఖ రాసి ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల చిత్రాలున్న పెన్‌డ్రైవ్‌లు బయటకు తీసుకురావడంలో దేవరాజేగౌడ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

రాజేంద్రసింగ్ బాబుకు వంచన

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : ప్రముఖ దర్శకుడు రాజేంద్రసింగ్ బాబును సైబర్ నేరగాళ్లు వంచించారు. నటుడు ఉపేంద్ర, రమ్య నటించిన 'రక్త కాశ్మీర' సినిమాను తెలుగు భాషలోకి డబ్బింగ్ చేసేందుకు అనుమతి తీసుకున్నామని, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలు ఇవ్వాలంటూ నిందితులు బాబుకు సందేశాన్ని పంపించారు. ఆ సమయంలో వచ్చిన ఓటీపీ చెప్పాలని కోరారు. ఓటీపీ చెప్పిన కొద్ది సేపటికే తన ఖాతా నుంచి దశల వారీగా రూ.4.25 లక్షలు మరో ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తించారు.

మళ్లీ.. సిట్ దర్యాప్తు

మంగళూరు, న్యూస్‌టుడే : ధర్మస్థలలో వందలాది మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించిన ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అధికారులు మరోసారి తాజాగా దర్యాప్తు ప్రారంభించారు. ధర్మస్థల, బెళ్తంగడి పరిధిలో గ్రామపంచాయతీలకు అధ్యక్షులుగా పనిచేసిన నలుగురిని సిట్ అధికారులు తమ కార్యాలయానికి పిలిపించుకుని ప్రశ్నించారు.

అక్రమ కట్టడాల అడ్డుకట్టకు చర్యలు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి తలెత్తిన భవనాలకు తాగునీరు, విద్యుత్తు సరఫరా కల్పించే విషయంలో తీసుకోవాల్సిన కఠిన చర్యలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. ఈ విషయంలో కఠిన నిబంధనలు ఎంచుకోవాలని సోమవారం బెంగళూరులో నిర్వహించిన మంత్రులు, ఉన్నతాధికారుల ప్రత్యేక సమావేశంలో స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలకు తాగు నీరు, విద్యుత్తు సరఫరా చేసేందుకు ఓసీ, సీసీ (అనుమతిపత్రాలు)లు మంజూరుపై ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాగునీరు, విద్యుత్తు సరఫరాలకు అనుమతి ఇచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో మంత్రులు కేజే జార్జి, భైరతి సురేష్, రహీంఖాన్, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి నజీర్ అహ్మద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శాలిని రజనీశ్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

'మొద్దునిద్ర సరికాదు'

బీదర్, న్యూస్‌టుడే : కల్యాణ కర్ణాటకలో పంట, ఆస్తి నష్టం బాధితులను తక్షణమే ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర డిమాండు చేశారు. ప్రభుత్వం ఇప్పటికీ కుంభకర్ణుడిలా నిద్రపోతోందని విమర్శించారు. వరద ప్రవాహం ఉన్న చోట జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు కనిపించకుండా పోయారని ధ్వజమెత్తారు. బీదర్ దక్షిణ నియోజకవర్గం పి.ఖాసేంపుర గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన గంగమ్మ, శంకరరావు దంపతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ తరఫున విజయేంద్ర సోమవారం పరిహారాన్ని అందించారు. అనంతరం కలబురగి జిల్లాకు భాజపా నాయకుల బృందం చేరుకుని అక్కడ వరద పరిస్థితి, నీట మునిగిన పంటలు, నదుల తీవ్రతను పరిశీలించింది. 'నేను వ్యక్తిగత పనిపై శికారీపురకు వెళ్లవలసి ఉండగా.. దాన్ని రద్దు చేసుకుని వరద ప్రాంతాలకు వచ్చా'నని విజయేంద్ర వివరించారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంతో పాటు రాష్ట్రం నుంచి సమానంగా పరిహార నిధులు విడుదలయ్యేలా చూశారని గుర్తు చేశారు.

పంట నష్టపోయినవారిగోడు ఆలకిస్తున్న భాజపా నేతలు

క్షేత్రస్థాయిలో వరద పరిస్థితి చర్చిస్తున్న విజయేంద్ర

యాదగిరిలో జనం అగచాట్లు

యాదగిరి: యాదగిరి జిల్లా వరదల్లో చిక్కింది. నగరంలోని వీరభద్రేశ్వరనగర, విశ్వారాధ్యనగర లేఅవుట్లలో ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం వరద నీరు చొరబడింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళ సభ్యులు బోట్లలో వచ్చి 20 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సింధగి-కొడంగల్ రాష్ట్ర రహదారిపై నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలను నిలిపివేశారు. విజయపుర సమీపంలోని జయపురలో వరద పరిస్థితులను సమీక్షించేందుకు వెళుతున్న అధికారులు ముందుకు వెళ్లలేక మధ్యలోనే ఆగిపోవలసి వచ్చింది. మరికొందరు ఇండి పట్టణం శివార్ల వరకు మాత్రమే రాగలిగారు. కలబురగి సమీపంలో కాగిణా నదిలో వరద తీవ్రత ఎక్కువ కావడంతో సమఖేడ తాండాలోకి నీరు చేరుకుంది. తాండా నివాసులు అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోయారు. కొందరు వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు మిద్దెలపైకి ఎక్కి బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.

ఆమెకు రేటుకట్టి..

మైసూరు, న్యూస్‌టుడే : 'ఒక్క రూపాయి తక్కువైనా విక్రయించేది లేదు. ఆమె (13) ముఖం చూడండి.. ఎంతందంగా ఉందో! ఇలాంటి అమ్మాయి మీకు దక్కాలంటే మాటలా? రూ.20 లక్షలివ్వండి.. పట్టుకుపోండి' అంటూ ఆమె చెబుతుంటే విస్తుపోవడం ఒడనాడు సంస్థ కార్యకర్త వంతైంది. బాలికలను వేశ్యావాటికలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో శోభా అనే మహిళకు ఒడనాడు స్వచ్ఛంద సంస్థ కార్యకర్త వలపన్ని- ఫోన్‌చేసినప్పుడు ఎదురైన సమాధానమిది. ఫలితంగా.. బాలికను బలవంతంగా పడుపు వృత్తిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్న తులసి కుమార్, శోభ అనే వ్యక్తులను మైసూరు విజయనగర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన నిందితులు ఆ బాలికను రూ.20 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఒడనాడు సేవా సంస్థ ప్రతినిధులు స్టాన్లి, పరశురామ్ సోమవారం బాలల సంక్షేమ సమితి అధికారులకు ఫిర్యాదు చేశారు. విజయనగర నాలుగో స్టేజ్‌లో పోలీసులతో కలిసి కార్యాచరణ నిర్వహించి నిందితులను అరెస్టు చేసి, బాలికను రక్షించారు.

మహోత్సవాలకు సకల సన్నద్ధం

మైసూరు, న్యూస్‌టుడే : చారిత్రక మైసూరులో మరో రెండు రోజుల్లో జంబూ సవారీతో నవరాత్రి వేడుకలకు తెరపడనుంది. మరఫిరంగులు పేల్చుతూ, అభిమన్యుపై కొయ్య అంబారీని ఉంచి తుది విడత అభ్యాస ప్రక్రియను సోమవారం కొనసాగించారు. మరఫిరంగులు పెద్ద చప్పుడుతో పేలినా 14 ఏనుగులు, 16 అశ్వాలు బెదరకుండా నిలిచాయని మైసూరు డీసీఎఫ్ ప్రభు గౌడ సంతోషం వ్యక్తం చేశారు. జంబూసవారీని వీక్షించేందుకు వచ్చే అతిథులు, గోల్డ్ పాస్ ఉన్న వారి కోసం ఆసన వ్యవస్థను సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభించారు. భద్రతను జిల్లాధికారి లక్ష్మీకాంతరెడ్డి, కొత్వాలు సీమా లాట్కర్ పర్యవేక్షించారు.

రాచమందిర ప్రాంగణంలో మోతెక్కిన మరఫిరంగులు

మంత్రి సతీశ్ మద్దతుదారులపై దాడి

బెళగావి : హుక్కేరి సహకార సంఘం ఎన్నికల్లో లోక్‌సభ మాజీ సభ్యుడు రమేశ్ కత్తికి మద్దతు ఇచ్చిన 15 మంది అభ్యర్థులు విజయం సాధించారు. మంత్రి సతీశ్ జార్కిహొళి మద్దతుదారులంతా ఓడిపోయారు. ఆదివారం రాత్రి నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో రమేశ్ కత్తి మద్దతుదారులు తమ ప్రత్యర్థి అభ్యర్థులు, వారి అనుచరులపై రాళ్లదాడికి దిగి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు అక్కడకు చేరుకుని వారందరినీ చెదరగొట్టడంతో పరిస్థితి నియంత్రణకు వచ్చింది.

శిరా ప్రమాదంలో ముగ్గురి విషాదాంతం

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : తుమకూరు జిల్లా శిరా పట్టణ శివార్లలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో విష్ణు ఎన్ నాయక్ (24), ముత్తురాజ్ (36), వెంకటధన శెట్టి (64) మరణించారు. ఎదురెదురుగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనాలు సోమవారం ఒకదాన్ని మరోటి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే లోగా మార్గమధ్యంలో మరణించారు.

అనగవాడిలో మరో ఇద్దరు..

బాగలకోటె: బీళగి తాలూకా అనగవాడి వంతెన వద్ద సోమవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో మహేశ్ నాయ్కర్ (27), మహబూబ్ షేక్ (30) అనే వ్యక్తులు మరణించారు. విశాల వరతిల్లె, విజయకుమార్, గురుప్రసాద్ అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

రాజాజీనగర: జనజాగృతి కార్యక్రమంలో మంత్రి దినేశ్ గుండూరావు తదితరులు

వ్యాయామంతో హృదయ స్పందన

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : చిరు ప్రాయం నుంచే హృదయ సంబంధ అంశాల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు పిలుపునిచ్చారు. బెంగళూరు రాజాజీనగరలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా సెయింట్ థెరిసా వైద్యాలయం సోమవారం ఏర్పాటు చేసిన జనజాగృతి ప్రదర్శనను మాజీ మంత్రి గోపాలయ్యతో కలిసి దినేశ్ ప్రారంభించి ప్రసంగించారు. నేటి యువత వ్యాయామం చేయాలని, ఆహార అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. మైదానానికి వచ్చి ఆటలు ఆడే విధంగా బాలలను ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మహంతేశ్‌తో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

నినాదాలు రాసిన అట్టముక్కలు, హృదయాకార బెలూన్ల ప్రదర్శన

జన చేతనకు కృషి

బెంగళూరు (మారతహళ్లి): ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తథాగత్, ఇతర ఆసుపత్రుల ప్రతినిధులు, సిబ్బంది నగరంలో సోమవారం నిర్వహించిన ఓ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. హృదయాన్ని కాపాడుకునేందుకు చేయవలసిన పనులు, వ్యాయామం తదితరాలకు సంబంధించి వీధుల్లో జాగృతి కల్పించారు. హృదయాకారంలోని బెలూన్లను వాహనదారులకు అందించి.. అప్రమత్తం చేశారు. నిత్యం పాటించాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యాయామాలపై ప్రచారం చేశారు.

మరోవారం.. వద్దంటే వాన

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే : రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబరు ఒకటి నుంచి వారం పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధ, గురువారాల్లో ఉత్తర కర్ణాటక జిల్లాల వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని అంచనాకు వచ్చారు. మంగళూరు, బెళగావి, కలబురగి, బాగలకోటె, శివమొగ్గ, ఉడుపి, యాదగిరి, బీదర్ జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. బాగలకోటె, బీదర్, గదగ, కలబురగి, కొప్పళ, రాయచూరు, విజయపుర, యాదగిరి జిల్లాలకు ఆరంజ్ అలర్ట్‌ను బళ్లారి, చిక్కమగళూరు, శివమొగ్గ, విజయనగర, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ బుధవారం నుంచి ఉంటుంది. ధార్వాడ, హావేరి, బెంగళూరు గ్రామీణం, బెంగళూరు, చామరాజనగర, చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ, దావణగెరె, హాసన, కొడగు, మండ్య, మైసూరు, రామనగర, తుమకూరు జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు.

హైకోర్టు మెట్లెక్కిన ప్రజ్వల్

రామమూర్తినగర, న్యూస్‌టుడే : పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం తనకు విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అత్యాచారానికి గురయ్యానని ఆరోపించిన మహిళతో పోలీసులు బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారని అర్జీలో పేర్కొన్నారు. బనశంకరిలోని ఇంట్లో 2021 జనవరి నుంచి ఏడాది పాటు పని చేసిన మరో మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించగా, 2024 మే 10 తన నివాసంలోని దుప్పటిపై మరకలు ఉన్నాయని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారని తెలిపారు. సుమారు మూడేళ్ల పాటు మంచంపై దుప్పటిని మార్చకుండానే, ఉతక్కుండానే ఉంచారా అనే అంశాలను కూడా దర్యాప్తు అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని అర్జీలో పేర్కొన్నారు. త్వరలో అర్జీ విచారణకు వస్తుందని ప్రజ్వల్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

వాలిన భవంతి (ఎడమ), నెర్రెలు ఇచ్చిన దిగువ భాగం (కుడి)

వాలిన భారీ భవంతి

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : నెలమంగల సమీపంలోని మాదాపట్టణలోని ఒక మూడంతస్తుల భవంతి పీసా గోపురం తరహాలో ఒక పక్కకు వాలిపోయి భయం గొలుపుతోంది. పునాదుల్లో నాసిరకం నిర్మాణ సామగ్రి వినియోగించడంతో కట్టిన రెండేళ్లలో ఈ పరిస్థితి నెలకొంది. ఇందులో బాడుగకు ఉంటున్న ఆరు కుటుంబాలను, ఆ భవంతికి పక్కన ఉన్న ఇళ్లలో ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేయించారు. తాను గుత్తేదారునని భవంతి యజమాని శ్రీనివాస్ తెలిపారు. పునాదులు, పిల్లర్లను దగ్గర ఉండి కట్టించానని, ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. మాదనాయకహళ్లి నగర సభ ప్రతినిధులు, పోలీసులు మాదాపట్టణకు వచ్చి భవంతిని పరిశీలించారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 9121167525

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 9945050116

(c) eenadu

అమ్మలగన్న అమ్మ.. బళ్లారి కనకదుర్గమ్మ

● ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి

బళ్లారి, న్యూస్‌టుడే: అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మను.. జిల్లా ప్రజలు ఆరాధ్యదైవంగా కొలుస్తున్నారు. దసరా శరన్నవ రాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బళ్లారి కనకదుర్గమ్మ దేవస్థానం 500 ఏళ్ల క్రితం ఓ చెట్టు కింద పుట్టలో ప్రారంభమయింది. అనంతరం దినదినాభివృద్ధి చెందింది. ఉగ్రరూపంలో ఉన్న అమ్మను నేరుగా చూడలేక వీపును దర్శనం చేసుకుంటున్నట్లు ధర్మకర్తలు తెలిపారు. నేడు బళ్లారి జిల్లాలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి.

అభివృద్ధి చెందిందిలా..: ఈ దేవస్థానాన్ని పర్యాటకశాఖ, దేవాదాయశాఖ, దుర్గమ్మ దేవస్థానం నిధులతో కలిపి సుమారు రూ.20 కోట్లతో అభివృద్ధి చేశారు. దేవస్థానం పశ్చిమ వైపు రాజగోపురంతో పాటు తూర్పు, దక్షిణ, ఉత్తరం వైపు గోపురాలను నిర్మించారు. గర్భగుడి పైన కూడా గోపురం నిర్మించారు. దేవస్థానాన్ని మొత్తం రాతితో నిర్మించారు. దేవస్థానం కుడివైపు పుష్కరిణి, దేవస్థానం ముందు ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దేవస్థానం ఆవరణ మొత్తం సిమెంట్ ఇటుకల్ని పరిచారు. దేవస్థానం ఎదుట అమ్మవారు, మహిసాసుర మర్ధిని విగ్రహాలు విశేష ఆకర్షణ. ఇక్కడ గోశాలను కూడా ప్రారంభించారు. ప్రతినిత్యం అన్నదానం నిర్వహిస్తున్నారు.

అమ్మ.. దర్శన మార్గం: కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి రైల్లో భక్తులు బళ్లారికి చేరుకుంటారు. వేర్వేరు ప్రాంతాల నుంచి బస్సు సర్వీసులు కూడా ఉన్నాయి. రైల్వేస్టేషన్ నుంచి కిలోమీటర్ దూరం, బస్సు ప్రాంగణం నుంచి 1.50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవస్థానాన్ని చేరుకోవచ్చు. హెచ్.ఆర్.గవియప్ప కూడలి, స్టేషన్ రహదారి, గడిగి చెన్నప్ప కూడలి, దుర్గమ్మ భూగర్భవంతెన మీదుగా వెళ్తే దురమ్మ దేవస్థానానికి చేరుకుని అమ్మను దర్శనం చేసుకోవచ్చు.

ఆలయ ముఖద్వారం ముంగిట భక్తులు

బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్న అమ్మవారు

అమ్మవారి దర్శనంతో భక్తులు పునీతం

చరిత్ర ఇదీ..

ఒకప్పుడు బళ్లారి వాసులు ప్లేగు, కలరా వ్యాధులతో పిట్టల్లారా లిపోతున్నారు. ధర్మకర్త కథనం ప్రకారం.. ఓ రోజు రాత్రి అమ్మ గాణిగ సముదాయానికి చెందిన ఓ మహిళకు కల్లోకి వచ్చి.. బళ్లారి కొండెక్కి తూర్పు వైపు నిమ్మకాయని విసిరితే అది ఎక్కడ పడితే అక్కడే పుట్టలో అమ్మ ఉంటుంది... అక్కడ పూజలు చేస్తే ప్లేగు, కలరా వ్యాధులు నయమవుతాయని పలికింది. ఆ ప్రకారం ఆ మహిళ నిమ్మకాయ విసరడంతో ప్రస్తుతం ఉన్న దుర్గమ్మ గుడి వద్ద చెట్టు కింద పుట్టలో పడింది. అక్కడ పూజలు చేయడం ప్రారంభించారు. ఆ కాలంలో గుడి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేది. ప్రజలు పశువుల్ని, కాపరులు గొర్రెల్ని మేతకు తీసుకెళ్లే సమయంలో అమ్మకు ప్రతినిత్యం పూజలు చేయడం ప్రారంభించారు. గాణిగ సముదాయం ప్రజలు దీపాలకు కావాల్సిన నూనెను అందజేశారు. నేటికీ యాదవులు అమ్మకు పూజలు చేస్తున్నారు. సిడిబండి రథోత్సవం నిర్వహిస్తున్నారు.

కదంతొక్కిన విద్యార్థిలోకం

● అతిథి అధ్యాపకులను నియమించాలని డిమాండ్

బళ్లారి, న్యూస్‌టుడే: కుంటుపడుతున్న విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు అతిథి అధ్యాపకులను వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ నూతన జిల్లా సంకీర్ణ భవనం ఆవరణలో సోమవారం జరిగిన జనస్పందన కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థులు కదం తొక్కారు. కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీస్ అధికారులు, పోలీసులు ఆందోళన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులు చుట్టు ముట్టి అడ్డుకున్నారు. విద్యార్థులు అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాను చూసిన ఎమ్మెల్యే బి.నాగేంద్ర ఇద్దరు విద్యార్థులు వేదిక మీదకు వచ్చి వినతి పత్రం అందజేయాలని కోరారు. వారు మాట వినకపోవడంతో మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌ను వెంట తీసుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులు వద్దకు చేరుకున్నారు. డిగ్రీ కళాశాలలు ప్రారంభమై మూడు నెలలు గడిచినా నేటికీ అతిథి అధ్యాపకులను తీసుకోక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 75 శాతం అతిథి అధ్యాపకులు ఉన్నారు. పాఠ్యాంశాలు పూర్తికాలేదని విద్యార్థులు పడుతున్నారని వివరించారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రితో చర్చించి అతిథి అధ్యాపకులను నియామకానికి జీవోను విడుదల చేయిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం విద్యార్థులు అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఆందోళనలో ఏబీవీపీ విద్యార్థులు నాగరాజు, విజయకుమార్, ఆంజనేయులు, వినోద్, మారుతి, సాగర్ తదితరులు పేర్కొన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్

జనస్పందన.. గంటలో ముగించారన్నా!

జ్యోతి వెలిగించి జనస్పందన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యేలు నాగేంద్ర, నారా భరత్‌రెడ్డి, తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జనస్పందన 2.30గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. నలుమూలల నుంచి తరలివచ్చిన జనం పడిగాపులు కాశారు. వర్షాన్ని లెక్క చేయకుండా వరుసలో నిలబడిపోయారు. దివ్యాంగులు వర్షంలో త్రిచక్ర వాహనాల్లోనే ఉండిపోయారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి బి.జెడ్.జమీర్ అహ్మద్ ఖాన్ గంటలోనే ముగించారు. జనస్పందన కార్యక్రమం సోమవారం ఉదయం 11.15 గంటలకు డా.రాజ్‌కుమార్ రహదారిలోని నూతన జిల్లా సంకీర్ణ భవనంలో ప్రారంభం కావాల్సి ఉండగా, మధ్యాహ్నం 2.32 నిమిషాలకు ప్రారంభమైంది. సరిగ్గా 1.03 నిమిషాల్లోనే తరలివచ్చిన ప్రజల నుంచి మంత్రి విజ్ఞప్తులు స్వీకరించి సంబంధిత శాఖాధికారులకు అందజేసి, సకాలంలో పరిష్కరించాలని గట్టిగా సూచించారు. జనస్పందన కార్యక్రమంలో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. వేదిక పైకి ఒక్కసారి ఎక్కి విజ్ఞప్తులు సమర్పించడానికి పోటీ పడ్డారు. సమస్యను వినడానికి సమయం లభించలేదు. పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బారులు తీరినిలబడిపోయారు. వచ్చిన వారిలో లెక్క చేయకుండా నిలబడిపోయారు.

● జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంలో సండూరు తాలూకా నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఐ మహేష్‌గౌడ సంబంధం లేని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఆయన్ని బదిలీ చేయాలని పలువురు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న మంత్రి నేరుగా ఎస్పీ డా.శోభారాణి చరవాణి నుంచి సీఐకు ఫోన్ చేసి, మంత్రితో మాట్లాడించారు. మీపై పలు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక ముందు ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలి. లేకుంటే మీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

● జనస్పందనలో సరైన ఏర్పాట్లు లేక వర్షం రావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వివిధ వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, తుంపర గొట్టాలను పంపిణీ చేయడానికి సమయం లేకపోవడంతో అధికారులే అందజేశారు. వివిధ శాఖల పథకాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించలేదు. సమావేశానికి నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అధ్యక్షత వహించగా, ఎమ్మెల్యేలు బి.నాగేంద్ర, బి.ఎం.నాగరాజు, మేయర్ ముల్లంగి నందీశ్, ఉప మేయర్ డి.సుకుం, డీసీ నాగేంద్రప్రసాద్, జడ్పీ సీఈవో మహమ్మద్ హ్యారీస్ సుమైర్, ఐజీపీ, ఎస్పీ, నగర పాలికె, బుడా కమిషనర్లు హాజరయ్యారు.

● జనస్పందనకు పలువురు ప్రజాప్రతినిధులు దూరంగా ఉండిపోయారు. లోక్‌సభ సభ్యుడు ఇ.తుకారామ్, ఎమ్మెల్యేలు ఇ.అన్నపూర్ణ, గణేశ్ గైర్హాజరయ్యారు.

లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న మంత్రి, ఎమ్మెల్యే

విజ్ఞప్తులు ఇవ్వడానికి తోపులాట

ప్రజలకు నగదు అందజేస్తున్న మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్

త్వరలో నాగేంద్ర మంత్రి అవుతారు

● మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ వెల్లడి

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బి.నాగేంద్ర త్వరలో నిర్వహించే మంత్రి వర్గ విస్తరణలో మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని మంత్రి బి.జెడ్.జమీర్ అహ్మద్ ఖాన్ వెల్లడించారు. బళ్లారి నగర పర్యటనలో భాగంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బి.నాగేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించడం పార్టీ అధిష్ఠానం ఈసరికే నిర్ణయమైంది. ప్రస్తుత రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదు. నవంబరులో మంత్రివర్గ విస్తరణ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల మళ్లింపుపై సిట్ నాగేంద్రకు క్లీన్‌చిట్ ఇచ్చిందన్నారు. 15 రోజుల్లో జరిగే మంత్రివర్గ విస్తరణలో నాగేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం బళ్లారి నగర శివారు ప్రాంతమైన సంజీవరాయన కోటె వద్ద సుమారు 300 నుంచి 400 ఎకరాల్లో జీన్స్ పార్క్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. కేబినెట్ ఇప్పటికే 154 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇది టెండర్ ప్రక్రియలో ఉన్నట్లు తెలిపారు. కుడతిని బాధితుల సమితి చేస్తున్న ఆందోళనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అతిథి అధ్యాపకుల నియామకంపై ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం సమావేశం కేటాయించారు. ఈ విషయంగా ముఖ్యమంత్రి కలుపు రెగ పర్యటన ఉండటంతో రెండు రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. డీఎంఎస్ సహకార మాజీలుగా పెండింగ్‌లో ఉంది. త్వరలో సమావేశం నిర్వహించి, అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామన్నారు.

చరిత్రలో నిలిపోయేలా సమ్మేళనం: ఈ ఏడాది బళ్లారిలో అఖిల భారత కన్నడ సమ్మేళనం నిర్వహించాలని తీర్మానం చేశారు. సమ్మేళనంకు ఈ రోజు అధికారులతో కలిసి విమానాశ్రయం సమీపంలోని సిండికేట్ బ్యాంకు నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్న స్థలం, విమానాశ్రయం, సంగనకల్లు రహదారిలోని మూడు స్థలాలను పరిశీలించారు. మరోసారి అధికారులతో చర్చించి స్థలం నిర్ణయించి పనులు ప్రారంభిస్తున్నామన్నారు. బళ్లారిలో 68 ఏళ్ల తర్వాత సమ్మేళనం నిర్వహిస్తున్నాం. చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బి.నాగేంద్ర పాల్గొన్నారు.

వాడీవేడిగా ప్రగతి పరిశీలన సమావేశం

బళ్లారి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల్లో ఒక్కటైన అన్నభాగ్య పథకం కింద బియ్యం పంపిణీకి సంబంధించి జిల్లాలో బియ్యం అక్రమ రవాణా కేసులు వినిపిస్తున్నాయి. అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి, బియ్యం అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అధికారులను హెచ్చరించారు. జిల్లా పంచాయతీ నజీర్ సభాభవనంలో సోమవారం ప్రగతి పరిశీలన సమావేశం వాడీవేడిగా సాగింది.

● వ్యవసాయశాఖాధికారి సోమసుందర్ కార్యాలయంలో ఏసీ, ఫ్యాన్ల కింద కూర్చుని అసెంబ్లీకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. జిల్లాలో యూరియా తదితర ఎరువులు కొరత లేదని తప్పుడు సమాచారం ఇస్తున్నారని కంప్లి ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్ నిలదీశారు. వాస్తవానికి రైతులు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పాలికె కార్యాలయం మార్పు

30 ఏళ్ల క్రితం నిర్మించిన పాత నగర పాలికె కార్యాలయాన్ని 2.50 ఎకరాల్లో ఉన్న పాత తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోకి మార్పు చేద్దాం. రూ.30 కోట్లతో నూతన కార్యాలయం నిర్మిస్తామని ఎమ్మెల్యే బి.నాగేంద్ర సమావేశంలో మంత్రికి వివరించారు. ప్రస్తుతం ఉన్న గ్రామీణ పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ, ఉద్యాన వన శాఖ కార్యాలయాలను నూతన జిల్లా సంకీర్ణ భవనానికి తరలించాలని సూచించారు. ఎమ్మెల్యేలు నారా భరత్‌రెడ్డి, ఎం.బి.నాగరాజు, జిల్లా బాధ్య కార్యదర్శి త్రిలోక్‌చంద్ర, డీసీ నాగేంద్రప్రసాద్, జడ్పీ సీఈవో మహమ్మద్ హ్యారీస్ సుమైర్, ఐజీపీ వర్తికా కర్తియార్, ఎస్పీ శోభారాణి, డి.ఎఫ్.వో బసవరాజులు పాల్గొన్నారు.

ఆర్టీసీ అధికారి సస్పెన్షన్‌కు సిఫార్సు

ప్రజలు, విద్యార్థులు సమస్యలపై స్పందించకుండా ఉంటున్న కేకేఆర్టీసీ డీసీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని మంత్రి జమీర్ జిల్లా పాలనాధికారికి సూచించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

FOR SALE

బళ్లారి సుదా సర్కిల్‌లో భీమవరం పచ్చళ్లతో నడపబడుచున్న Pickle Martను ఫ్రాంచైజ్ మరియు ఫర్నీచర్‌తో అమ్మబడును. వివరాలకు 6364651549కు సంప్రదించగలరు.

JOBS

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.

బళ్ళారి : 9121167525

బెంగుళూరు : 9121167527

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

వేనవేల భక్త దండుకు.. చాముండి అండాదండ

మైసూరు, న్యూస్‌టుడే : రాచనగరికి అల్లంత దూరంలోని గిరిధామంపై వెలసిన చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం.. దసరా సంబరాల వేళ వేనవేల భక్తులకు దర్శనమిస్తోంది. పర్యాటకులంతా మైసూరు వీక్షించి మైమరచిపోయి.. కొండపై అమ్మవారి దర్శనంతో పులకించిపోతారు. ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైచిలుకు చరిత్ర ఉంది. వాస్తవానికి ప్రారంభంలో అక్కడ మహాబలేశ్వరుని ఆలయం మాత్రమే ఉండేది. ప్రస్తుత చాముండేశ్వరి ఆలయానికి వెనుక మార్గంలో ఎడమవైపు ఇప్పటికీ ఈ శివాలయం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 350 ఏళ్ల కిందట దొడ్డ దేవరాజ ఒడెయరు భారీ ఏకశిలతో నంది విగ్రహాన్ని చెక్కించారు. మెట్ల మార్గంలో 800వ మెట్టు సమీపంలో ఈ నంది దర్శనమిస్తుంది. దేశంలో.. లేపాక్షి, బెంగళూరు దొడ్డ బసవల అనంతరం ఇదే అతి పెద్ద నంది విగ్రహం. అమ్మవారితో పాటు మహాబలేశ్వరుని ఆలయంలోనూ నిత్యం పూజలు నిర్వహిస్తారు. దసరా వేడుకలు, ఆషాఢ మాసం, వేసవి సెలవల్లో ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. మెట్ల మార్గంతో పాటు దిగువ నుంచి కొండపైకి ప్రైవేటు వాహనాలను అనుమతిస్తారు. రద్దీ తీవ్రంగా ఉండే సమయంలో దిగువ నుంచి భక్తులను కొండపైకి తరలించేందుకు ఆర్టీసీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తారు. మహిషాసురుని పేరిట మహిష దసరాను కొందరు నిర్వహించేవారు. దీన్ని కొందరు వ్యతిరేకిస్తూ రావడంతో ఆ వేడుక దిగువ నగరంలోని ఒక ప్రాంతానికే పరిమితమైంది.

ప్రత్యేక అలంకరణలో చాముడేశ్వరి

చాముండేశ్వరి ఆలయం.. ఎడమవైపు మూలగా మహాబలేశ్వరుడి కోవెల

కొండపై వెలసిన మహిషాసురుడు

● దున్నపోతు తలకలిగిన అసురుడు మహిషాసురుని పాలనలోని ఉన్న ప్రాంతమే మహిషాసురపురం. అతని ఆగడాలను భరించలేక స్థానికులు మొరపెట్టుకుంటే చాముండేశ్వరి అమ్మవారు అతన్ని సంహరించిందని స్థల పురాణం చెబుతుంది. నాటి మహిషాసుర పురమే నేటి మైసూరుగా మారిందని భక్తుల విశ్వాసం. అసురుడ్ని సంహరించిన అమ్మవారు చాముండి బెట్టపై కొలువై ఉంటారు. కొండపైనే మహిషాసురుని విగ్రహం కూడా వెలసింది. మైసూరు పాలకులు చాముండేశ్వరి, భువనేశ్వరి, నిమిషాంబను కొలుస్తూ ఉంటారు. మైసూరు దసరాకు 416 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే జంబూ సవారీ ఉత్సవానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి వెళుతుంటారు. రాజరికం రద్దయ్యే వరకు జంబూ సవారీ ఉత్సవంలో పట్టపు ఏనుగుపై బంగారు పల్లకీలో మహారాజు కూర్చుని నగర వీధుల్లో ఊరేగేవారు. దేవరాజ అరసు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (1969) రాజరికం రద్దయిన అనంతరం జంబూసవారీ అంబారీలో చాముండేశ్వరి లేదా భువనేశ్వరి అమ్మవారిని ఊరేగించే అంశంలో అప్పటి మహారాజు సూచనతో చాముండేశ్వరి అమ్మవారికి ఊరేగిస్తూ వస్తున్నారు. చాముండి బెట్టపై అమ్మవారు ఉంటూ, దిగువ ఉన్న ప్రజలను కాపాడుతూ వస్తుందని స్థానికుల విశ్వాసం.

దసరా ఉత్సవం.. హంపీలో బీజం

హొసపేటె, న్యూస్‌టుడే: కర్ణాటక ప్రజలతో సహా, తెలుగు రాష్ట్రాల వారు కూడా ఎంతో ఘనంగా జరుపుకొనే (దసరా) నవమి ఉత్సవాలకు హంపీలోనే బీజం పడింది. కన్నడ, తెలుగు ప్రజలు మమేకమై ఆచరించే పండుగల్లో విజయదశమిది మొదటి స్థానం. తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలోని ప్రవాసాంధ్రులు తొమ్మిది రోజుల నవమి ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. చివరి రోజు దశమి ఉన్నప్పటికీ, తొమ్మిది రోజులు కూడా ఇళ్లల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది.

విజయనగర రాజుల కాలం నుంచి.. పెద్ద ఎత్తున నవమి ఉత్సవాల్ని విజయనగర రాజులు ఆచరించేవారు. వారి పతనానంతరం మైసూరు రాజులు కొనసాగిస్తున్నారు. విజయనగర రాజుల కాలాన్ని సువర్ణయుగంగా అభివర్ణించేవారు. కళలు, కళాకారులు, సంస్కృతి, ఉత్సవాలకు రాజులు ఆదరణ చూపేవారు. ఈ నేపథ్యంలో హంపీలో ప్రతీ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు జరిగేవి. అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది నేటి మహానవమి దిబ్బ. 8 మీటర్ల ఎత్తు, 35 చదరపు మీటర్ల చతురస్రాకారంలో నిర్మించిన ఈ దిబ్బ నేటికీ చెక్కు చెదరలేదు. ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయలు ఒడిశాకు చెందిన ప్రతాపరుద్రుడి మీద యుద్ధం చేసి విజయం సాధించిన తీపి గుర్తుగా మహానవమి దిబ్బని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

కార్యక్రమాలు: హంపీలో నవమి ఉత్సవాలకు ప్రత్యేక కారణం ఉంది. రాయలకు ఎంతోమంది సామంతులు ఉండేవారు. ఏడాదికి ఒకసారి నవమి రోజుల్లో విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఆడిటింగ్ (లెక్కపరిశోధన) జరిగేది. రాయలే ముందుండి లెక్కపరిశోధనలో పాల్గొనేవారు. సామంతులు, ఆస్థాన కవులు, మంత్రులు, హాజరయ్యే వారు. లెక్కపరిశోధన జరిగిన తరువాత తృప్తిచెందిన రాయలు సామంతులు, పొరుగు రాజ్యాల రాజులు, స్థానికులు, సైనికుల కోసం పెద్ద ఎత్తున నవమి ఉత్సవాలను ఏర్పాటు చేసేవారు. రాతిపళ్లేల్లో విందు భోజనాలు వడ్డించేవారు. మల్లయుద్ధాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున జరిగేవి. పోటీల్లో గెలిచిన వారు రాయలు చేతుల మీదుగా కానుకలు పొందేవారు.

సింహాసనం చరిత్ర: మహారాష్ట్రలోని దేవగిరి యాదవ రాజులు 10వ శతాబ్దంలో అమ్మవార్ల పూజకని బంగారు సింహాసనాన్ని సిద్ధం చేయించారు. ఆ సామ్రాజ్యంలో పేరొందిన రాజు రామచంద్రుడి మీద దిల్లీ సుల్తానులు దండెత్తుతారు. ఆ సమయంలో రాజువద్ద సామంతుడిగా ఉన్న ముమ్మడిసింగ సింహాసనాన్ని కొప్పళ వద్ద కమ్మటదుర్గానికి తరలిస్తాడు. కమ్మటదుర్గాన్ని పాలిస్తున్న కంప్లిరాయ ఆ సింహాసనంలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించేవారు. కంప్లి రాజుల పతనానంతరం వారి వద్ద ఉన్న హక్క, బుక్కరాయలు సింహాసనాన్ని దాచిపెడతారు. విజయనగర సామ్రాజ్య ఆవిర్భావం తర్వాత ఆ సింహాసనం విజయనగర రాజుల చేతుల్లోకి మారుతుంది. విజయనగర సామ్రాజ్యం పతనం అనంతరం ఆ సింహాసనం మైసూరు రాజుల చేతికందుతుంది. నేటికి మైసూరు రాజప్రాసాదంలో ఆ సింహాసనం ఉంది.

మహానవమి దిబ్బ గోడల మీద చెక్కిన ఉత్సవాల శోభ

హంపీలోని మహానవమి దిబ్బ

హంపీ మణిమకుటం ఏకశిలా రథం

రాజులు, రాణులు మహానవమి దిబ్బ ఎక్కేందుకు నిర్మించిన ప్రత్యేక ద్వారం

ముగ్గురు విదేశీయుల అరెస్టు

బెంగళూరు (గ్రామీణం) : పాస్‌పోర్టు, వీసా లేకుండా బెంగళూరులో అక్రమంగా ఉంటున్న ముగ్గురు శ్రీలంక దేశీయులను సీసీబీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జాఫ్నా నుంచి చేపల బోటులో తమిళనాడులోని రామేశ్వరం వరకు వీరు వచ్చారు. అక్కడి నుంచి ఒక స్థానికుని సహకారంతో బెంగళూరు చేరుకున్నారు. దేవనహళ్లి సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఉంటున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు.

రూ.1.5 కోట్ల విలువైన బంగారం దోపిడీ

మంగళూరు: ఆభరణాలను తయారు చేసేందుకు బంగారు బిస్కెట్లు, కడ్డీలను తరలిస్తున్న ముస్తఫా అనే యువకుడిని బెదిరించిన కొందరు ఆగంతకులు దారి దోపిడీకి పాల్పడ్డారు. అతని నుంచి 1,650 గ్రాముల బంగారాన్ని దోచుకుని పరారయ్యారు. పంపనకట్టె పరిధిలోని ఒక ఆభరణాల దుకాణంలో ముస్తఫా ఉద్యోగి. ఆభరణాలను తయారు చేసే నిపుణులకు బంగారాన్ని ఇచ్చేందుకు స్కూటర్‌పై వెళ్తున్న సమయంలో రథం వీధి వెంకటరమణ స్వామి దేవాలయం వద్ద ఇద్దరు ఆగంతకులు అతన్ని అడ్డగించారు. అకారణంగా గొడవకు దిగిన సమయంలో కారులో మరో నలుగురు అక్కడకు చేరుకున్నారు. అందరూ కలిసి స్కూటర్‌లోని బంగారాన్ని తీసుకున్నారు.

(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

కులగణన సర్వే తనిఖీ

అధికారులతో చర్చిస్తున్న డీసీ నాగేంద్రప్రసాద్

కురుగోడు(బళ్లారి), న్యూస్‌టుడే: వెనుకబడిన వర్గాల కమిషన్ నిర్వహిస్తున్న సామాజిక, విద్యా సర్వేను జిల్లా పాలనాధికారి కె. నాగేంద్ర ప్రసాద్ సోమవారం పరిశీలించారు. మొబైల్ పరికరం ద్వారా కమిషనర్ వెబ్‌సైట్ లింక్ తెరిచి ఉపయోగించుకోవచ్చని వివరించారు. సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయులు ప్రతి ఇంటికీ వెళ్లి పూర్తి వివరాలను సేకరించాలన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా సర్వే చేయాలని, నెట్‌వర్క్ సమస్య తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. తహసీల్దార్ నరసప్ప, పురసభ ముఖ్య అధికారి హర్షవర్ధన్‌రెడ్డి, నాగరాజు మసూతి, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.

ఘనంగా కిరీటి రెడ్డి పుట్టిన రోజు వేడుక

బళ్లారి, న్యూస్‌టుడే: తెలుగు, కన్నడ చలన చిత్ర నటుడు కిరీటి రెడ్డి పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆటో చోదకుల సంఘం అధ్యక్షుడు, అభిమాని హుండేకర్ రాజేష్ నేతృత్వంలో స్థానిక జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, రొట్టెలు వితరణ చేశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో అన్నదానం నిర్వహించారు. అభిమానులు స్వామినాయక్, మారెశ్, గాదిలింగ, ఇంద్ర, నాగరాజ్, రామాంజిని, దుర్గణ్ణ, వలి, చాంద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అన్నదానం చేస్తున్న హుండేకర్ రాజేష్, తదితరులు

వైద్యుడి సహా ఉద్యోగి సస్పెన్షన్‌కు డిమాండు

అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న దళిత సంఘాల నాయకులు

కంప్లి, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కంప్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు రవీంద్ర కనికెరి, ఒప్పంద ఉద్యోగి రజనిలను సస్పెండ్ చేయాలని డిమాండు చేస్తూ వివిధ దళిత సంఘాలు కంప్లి అంబేడ్కర్ కూడలిలో సోమవారం ధర్నా నిర్వహించాయి. సంఘాల నాయకులు జి.రామణ్ణ, కె.శంకర్, సి.ఎ.చెన్నప్ప, యల్లప్ప, ఉషా, న్యాయవాదులు సోమప్ప, రుద్రప్ప తదితరులు మాట్లాడుతూ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పురిటి బిడ్డ, తల్లి చంద్రమ్మ చనిపోయారు. ఆ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలి. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం అందించాలి. 15 రోజుల్లో వీటిని నెరవేర్చకపోతే కంప్లి బంద్ జరిపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గ్రేడ్ -2 తహసీల్దార్ షణ్ముఖ, డాక్టర్ హనుమంతప్పకు వినతిపత్రం సమర్పించారు. రిపబ్లికన్ సేన, కర్ణాటక దళిత సంఘర్ష సమితి (భీమవాద), అఖిల కర్ణాటక రాజ్య కిసాన్ జాగృతి సంఘం, దళిత రక్షణ వేదిక, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ దళిత సంఘం, చలవాది మహాసభ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

దసరా సెలవుల్లో.. సరదా చదువులు

పదో తరగతి విద్యార్థులకు నాజూకు తరగతులు

ఆన్‌లైన్ పాఠం వింటున్న విద్యార్థులు

బళ్లారి, న్యూస్‌టుడే: వచ్చే ఏడాది పదో తరగతి వార్షిక ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం మెరుగుపరచడానికి దసరా సెలవుల్లో జిల్లా పంచాయతీ నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులు నిరంతరం విద్యార్జనలో నిమగ్నవడానికి, పాఠాలు, ఉపన్యాసాలకు దూరంగా ఉండకుండా నిరోధించడానికి జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీ గ్రంథాలయంలో ఆన్‌లైన్ నాజూకు తరగతుల(స్మార్ట్ క్లాస్)ను ప్రారంభించడానికి కొత్త కార్యక్రమం చేపట్టింది.

ఐదు తాలూకాల్లో ప్రారంభం

జిల్లాలో ఐదు తాలూకాల్లో 100 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న గ్రంథాలయంలో దసరా సెలవుల్లో 10వ తరగతి విద్యార్థులకు అనుకూలం కోసం నాజూకు తరగతులు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో స్మార్ట్ టీవీ లేకుంటే కంప్యూటర్ అందుబాటులో ఉంది. అంతర్జాల వ్యవస్థ ఉండటంతో దసరా సెలవుల్లో విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి అనుకూలంగా మారింది.

చక్కని స్పందన వస్తోంది

దసరా సెలవుల్లో నిర్వహిస్తున్న నాజూకు తరగతులకు జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరింత అనుకూలంగా మారింది. వేర్వేరు పనులకు వెళ్లకుండా, సమయం వృథా చేయకుండా తరగతిలో పాఠ్యాంశాలు వినడానికి వీలుంటుంది. ఇకపై సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించవచ్చని ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు.

ఉత్తీర్ణత శాతం పెంపే లక్ష్యం

దసరా సెలవులు 18 నుంచి 20 రోజులపాటు పదో తరగతి విద్యార్థులు సమయం వృథా చేయకుండా చదువులపై శ్రద్ధపెట్టడానికి జిల్లాలో గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని గ్రంథాలయాల్లో విశేషంగా నాజూకు తరగతులను ప్రారంభించాం. నిత్యం వేయి మందికిపైగా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. విద్యార్థులు గణిత, విజ్ఞానశాస్త్రం, ఆంగ్లం, కన్నడను బోధిస్తున్నారు.

- మహమ్మద్ హ్యారీస్ సుమైర్, జిల్లా పంచాయతీ సీఈవో

జిల్లాలో 1,234 పాఠశాలలు

జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు మొత్తం 719, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు 76, ప్రైవేటు పాఠశాలలు 439 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో 9,037 మంది, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2,818, ప్రైవేటు పాఠశాలలో 10,319 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.

నాజూకు తరగతిలో బోధిస్తున్న ఉపాధ్యాయురాలు

గతేడాది ఫలితాలు నిరాశాజనకం

2024-25 ఏడాదిలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో బళ్లారి జిల్లా 27వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 60 పాఠశాలల్లో 40 శాతం కంటే తక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. 2025-26 ఏడాదిలో పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించడానికి జిల్లా పంచాయతీ సీఈవో నేతృత్వంలో విద్యాశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. విద్యార్థులకు కష్టమైన గణితం, విజ్ఞానశాస్త్రం, ఆంగ్లంపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఒప్పంద కార్మికులను ఆదుకోరూ?

జిల్లా పాలనాధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న ఏఐయూటీయూసీ కార్యకర్తలు

హొసపేటె, న్యూస్‌టుడే: చాలా ఏళ్ల నుంచి జిల్లాలోని వసతి నిలయాల్లో ఒప్పంద పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను వెంటనే ఆదుకోవాలి. వారి జీత, భత్యాలను పెంచాలన్న డిమాండ్‌తో ఏఐయూటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం జిల్లా పాలనాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనకు నేతృత్వం వహించిన డాక్టర్ ప్రమోద్ మాట్లాడుతూ ఒప్పంద పద్ధతిలో నియామకాన్ని వెంటనే రద్దు చేసి, కార్మికులను క్రమబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. ఇన్నేళ్లు తక్కువ జీతాలతో పనిచేస్తున్న కార్మికుల జీతాలను వెంటనే పెంచాలన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని దుయ్యబట్టారు. వారి సంక్షేమానికి ఒక్కమంచి పని కూడా చేయలేదని వాపోయారు. డీసీ కవిత మన్నికేరికి వినతిపత్రం సమర్పించారు. ప్రముఖులు అజ్జయ్య, హాలేశ్, పద్మ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

సిరివారలో కెనరా బ్యాంకు సేవలు

సిరివార, (మాన్వి): పట్టణంలో కెనరా బ్యాంకు నూతన శాఖను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు హుబ్బళ్లి విభాగం ముఖ్యాధికారి కె.వీరేంద్రబాబు మాట్లాడుతూ వినియోగదారులకు ఉత్తమ సేవలందించడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో తమ బ్యాంకుకు 950 శాఖలున్నాయన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు చుక్కి సూగప్పసాహుకార్, ఎన్.ఉదయ్‌కుమార్, జి.వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.

ధర్మస్థల సంస్థలో పూజలు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: దసరా పండగను పురస్కరించుకుని ధర్మస్థల సంస్థ కార్యాలయంలో సోమవారం పూజలు నిర్వహించారు. సంస్థ బి.సి.ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యాలయంలో గణపతి హోమం, ఆయుధపూజ, లక్ష్మీపూజ కార్యక్రమాలు చేశారు. సంస్థ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

పూజలో పాల్గొన్న సంస్థ ఉద్యోగులు

ఉళేనూరు ఎత్తిపోతల పథకం ప్రారంభం

ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్న మంత్రి శివరాజ్ తంగడగి

కారటగి, న్యూస్‌టుడే: తాలూకాలోని ఉళేనూరు ఎత్తిపోతల పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శివరాజ్ తంగడగి సోమవారం యరడోణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగభద్ర 31వ నంబరు వితరణ కాలువ చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరందక రైతులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొనే వారు. వారి సమస్యను అర్థం చేసుకుని ఈ పథకం ప్రారంభించారు. ఫలితంగా ఈ ప్రాంతంలోని 38 గ్రామాల పరిధి 15,605 ఎకరాలకు నీరందనుంది. కనకగిరి విధానసభ క్షేత్రంలోని ప్రతి రైతు పొలానికి నీరందించాలన్నదే నా సంకల్పం. ఇందులో భాగంగానే కనకగిరి ప్రాంతంలో చెరువులు నింపుతామన్నారు. అందరిలాగా హామీలు ఇవ్వను... పనులు చేసి చూపిస్తానని తెలిపారు. క్షేత్రంలోని రోడ్ల మరమ్మతులకు రూ.130 కోట్లు మంజూరయ్యాయంటూ చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల గురించి వివరించారు. యరడోణ, బూదగుంప గ్రామాల రైతులు మంత్రిని సత్కరించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శరణేగౌడ మాలిపాటిల్, గ్రామ పంచాయతీల అధ్యక్షులు మాళెమ్మ, శివరాజ పాటిల్, వివిధ గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

ఏఎస్ఐ శ్రీనివాసరావు ఆకస్మిక మృతి

శ్రీనివాస్‌రావు(పాతచిత్రం)

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి ఏపీఎంసీ మార్కెట్ యార్డ్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ శ్రీనివాస్‌రావు (52) సోమవారం గుండెపోటుతో మృతిచెందాడు. బళ్లారి నగరం ఎం.కె.నగర్‌కు చెందిన శ్రీనివాస్‌రావు పోలీస్ కానిస్టేబుల్‌గా పోలీస్ వృత్తితో జీవనం ప్రారంభించారు. బళ్లారి నగరంలో వివిధ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించారు. రెండేళ్ల కిందట ఏఎస్ఐగా పదోన్నతి పొందిన ఆయన ఏపీఎంసీ మార్కెట్ యార్డ్ ఠాణాలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం నూతన జిల్లా సంకీర్ణ భవనంలో జరుగుతున్న జనస్పందన కార్యక్రమంలో విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు కొద్దిగా గుండె నొప్పి వస్తోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సలహా ఇచ్చారు. అక్కడి నుంచి బళ్లారి బీఎంసీఆర్‌సీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతూ మృతిచెందారు. శ్రీనివాస్‌రావుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఐజీపీ, ఎస్పీ, డీఎస్పీలు, పోలీస్ అధికారులు కుటుంబ సభ్యులను ఓదార్చారు.

సిలిండర్ పేలుడు బాధితులకు బెంగళూరులో చికిత్స

హొసపేటె, న్యూస్‌టుడే: హొసపేటె తాలూకా గాదిగనూరులో వంట సిలిండర్ పేలిన ఘటనలో తీవ్ర గాయాలైన ఒకే కుటుంబానికి చెందిన 9 మంది క్షతగాత్రులను మెరుగైన వైద్యంకోసం బెంగళూరు విక్టోరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎమ్మెల్యే హెచ్.ఆర్.గవియప్ప తెలిపారు. ఆయన ఇక్కడ మాధ్యమాలతో మాట్లాడారు. ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. దాదాపు అందరికీ తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం అవసరమన్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేశ్ గుండూరావు, జిల్లా బాధ్య మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌లతో సంప్రదింపులు జరిపి, బాధితులకు మెరుగైన చికిత్స అందేలా కృషి చేస్తాను. అవసరమైతే వారి వైద్య ఖర్చులను భరిస్తామని హామీ ఇచ్చారు.

ఇంటి దొంగల అరెస్టు- నగలు, నగదు స్వాధీనం

నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగలు, నగదు

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: మొలకాల్మూరు తాలూకాలో నమోదైన మూడు ప్రత్యేక కేసుల్లో నిందితులైన ఇద్దరు ఇంటి దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు నగలు, రూ.35 వేల నగదు, చోరీలకు వాడిన వస్తువులు స్వాధీనం చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వసంత్ తెలిపిన వివరాల మేరకు.. నిందితులను తాలూకాకు చెందిన చిరుతగొండనహళ్లి నాగరాజ్, ముత్తిగారనహళ్లి రాజణ్ణగా గుర్తించారు. వారు స్థానిక బస్టాండు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం బయట పడిందన్నారు.

టీఏపీసీఎంఎస్ అధ్యక్షుడిగా చొక్కా పాలక్షి గౌడ

నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులతో నిర్దేశకులు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: పట్టణంలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ సహకార సంఘం (టీఏపీసీఎంఎస్) అధ్యక్షుడిగా చొక్కా పాలక్షి గౌడ, ఉపాధ్యక్షుడిగా జి.మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె.ఎం.నాగరాజు పేర్కొన్నారు. మొత్తం 13 మంది సభ్యులు గల సంఘానికి అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు సోమవారం సంఘం కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. రెండు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలు చేయడంతో రిటర్నింగ్ అధికారి నాగరాజు చొక్కా పాలక్షి గౌడ అధ్యక్షుడిగా, జి.మల్లయ్య ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు. పికార్డ్ బ్యాంకు అధ్యక్షుడు, సంఘం నిర్దేశకుడు చొక్కా బసవనగౌడ పాల్గొని రైతుల సంక్షేమం, అభివృద్ధికి శ్రమించాలని నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను కోరారు. నిర్దేశకులు టి.నాంచారయ్య, టి.సూరిబాబు, బి.లక్ష్మి, డి.మారెమ్మ, కె.సుస్మితా, పి.తిమ్మప్ప, కె.హులగప్ప, హెచ్.శాంతనగౌడ, శివశంకరప్ప, హెచ్.మూకప్ప పాల్గొన్నారు.

ఘనంగా వేంకటేశ్వర స్వామి గరుడోత్సవం

గరుడోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు

సిరుగుప్ప: పట్టణంలోని శ్రీనివాస ఆంజనేయ శనీశ్వర ఆలయంలో సోమవారం వేంకటేశ్వర స్వామికి గరుడోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉదయం అభిషేకాలు, తులసి పుష్పార్చన పూజ, నారాయణ పూజ, నాణేలతో అభిషేకం, సాయంత్రం గరుడ వాహనంపై లక్ష్మీనరసింహ దేవుళ్ల ఊరేగింపు నిర్వహించారు.

అలంకరణలో స్వామి వారు

ఆకట్టుకొన్న జానపద జాతా

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: శరణ సంస్కృతి దసరా ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ నిర్వహించిన జానపద జాతా ప్రజలను ఆకట్టుకొంది. సోమవారం నీలకంఠేశ్వర దేవాలయం వద్ద నుంచి జానపద కళాకారుల బృందాల జాతా ప్రారంభమైంది. జాతా పాల్గొన్న మహిళా డోలు కుణిత బృందం చేసిన విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. వీరగాసే కళాకారులు చేసిన నృత్యం చూపరులకు ఔరా అనిపించింది. జాతాలో గొరవయ్యలు, పగటి వేషగాళ్లు, తప్పెట, కొమ్ము, ఉరుము, తదితర జానపద వాద్య కళాకారుల బృందాలు పాల్గొని ఉత్సవాలకు ఘనతను పెంచాయి. వందలాది మంది ప్రజలు జాతాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు.

జానపద జాతాలో పాల్గొన్న వివిధ కళాకారుల బృందాలు

జాతాలో మహిళా డోలు కుణిత బృందం విన్యాసాలు

ఆటో ఢీకొని పాదచారి మృతి

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: మొలకాల్మూరు తాలూకా బిజికెర గ్రామం సమీపంలో రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న అదే గ్రామ నివాసి తిప్పేస్వామి(68)ని ఆదివారం సాయంత్రం వ్యవసాయ కూలీ కార్మికులను ఎక్కించుకొని వేగంగా దూసుకొచ్చిన ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని వాహనంలో చికిత్స నిమిత్తం చెళ్లకెర ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న లక్ష్మీ అనే కూలీ తీవ్రంగా గాయపడిందన్నారు.

వాల్మీకి జయంతి ఆచరణపై సమీక్ష

మాన్వి, న్యూస్‌టుడే: వచ్చే నెల 7న వాల్మీకి జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. తహసీల్దార్ భీమరాయ రామసంద్ర అధ్యక్షతన సోమవారం తహశీల్దార్ కార్యాలయం సభాంగణంలో ఇందుకు సంబంధించి ముందస్తు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాల్మీకి కూడలి వద్ద ఎమ్మెల్యే హంపయ్యనాయక్ జయంత్యుత్సవ ఊరేగింపును ప్రారంభిస్తారని, వివిధ వీధుల్లో ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద జయంతి సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా న్యాయవాది రాజా శ్యామ్‌సుందరనాయక్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా వాల్మీకి భవన నిర్మాణం కలగానే మిగిలిపోయిందన్నారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

29-09-2025 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1626.06	1632.00
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	15,429	11,051
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	15,327	10,571
నీటి నిల్వ (టి.ఎం.సి)	80.003	101.773

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

వరములివ్వు.. విద్యామాతా

బళ్లారి: కనకదుర్గమ్మ విశేష అలంకరణ

పురుహూతిక దేవి అలంకారంలో అమ్మవారు

బెంకిమారెమ్మకు వెన్నతో ముస్తాబు

సరస్వతిగా కన్యకాపరమేశ్వరి

అమ్మవారికి సరస్వతి అలంకారం

బళ్లారి, న్యూస్‌టుడే: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువలా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిది రోజు అమ్మవార్లను సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్థానిక దుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దుర్గమ్మ గుడిలో నిత్యం శక్తి పీఠాల ఆకారంలో ప్రతి నిత్యం ఆకారంలో భక్తులకు దర్శనం ఇస్తోంది. ఏళుమక్కల ఆలయం హోమం నిర్వహిస్తున్నారు. కృష్ణానగర క్యాంపు, హొసకెరె, లక్ష్మీనగర క్యాంపు, కన్యకాపరమేశ్వర దేవాలయంలో అమ్మవార్లు చదువులమ్మ ఆకారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది.

హొసపేటె, న్యూస్‌టుడే: శరన్నవరాత్రి ఉత్సవాల 8వ రోజు కాలరాత్రి అమ్మవారు పలు రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక అలంకరణ, పూజలు జరిగాయి. పటేల్‌నగర్‌లో కొలువుదీరిన దుర్గాపరమేశ్వరి అమ్మవారు, రైల్వేస్టేషన్ ఆవరణలో నెలకొన్న దుర్గాదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజించారు.

కారటగి, న్యూస్‌టుడే: కారటగి దేవి క్యాంపు రత్నగిరిపై సోమవారం శ్రీదేవి సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు. మహాగౌరీ పూజ, జయ దుర్గాహోమం, చండీ పారాయణం, తదితర పూజలు జరిగాయి.

● **శ్రీరామనగర్‌లో:** శ్రీరామనగర్‌లోని కనక దుర్గాదేవి ఆలయంలో సప్తమి సందర్భంగా సోమవారం విశేష పూజలు జరిగాయి. పార్థివ లింగార్చన, బిల్వార్చన, కుంకుమార్చన, తదితర పూజలు నిర్వహించారు. ఆరో వార్డులోని సంతోషి మాత ఆలయంలో అమ్మవారిని అలంకరించి పూజలు జరిపారు.

● **కంప్లిలో:** కంప్లి కాకతీయ నగర్‌లోని గౌసంద్ర మారెమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక లలిత సహస్రనామ పారాయణం జరిపారు.

కంప్లి: గౌసంద్ర మారెమ్మ ఆలయంలో పూజలో పాల్గొన్న మహిళలు

కాళికా కమఠేశ్వరి, చక్కెర ఫ్యాక్టరీ ప్రాంతంలోని కాళికా దేవి ఆలయాల్లోనూ విశేష పూజలు నిర్వహించారు.

సిరుగుప్ప, న్యూస్‌టుడే: శరన్నవరాత్రులను పురస్కరించుకుని సోమవారం అమ్మవార్లను సరస్వతి దేవి అలంకరణ చేశారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాలు, తెలుగు క్యాంపుల్లో దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. భక్తులు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం వివిధ శక్తి దేవతల దేవాలయాల్లో చదువుల తల్లి సరస్వతిగా అమ్మవార్లకు అలంకారం చేశారు. గ్రామ దేవత బరగేరమ్మ అమ్మవారికి పుస్తకాలతో అందంగా ముస్తాబు చేశారు. కణివే మారమ్మ వెండి తొడుగులతో దర్శనమివ్వగా, కణివే హనుమంతుడు వెన్న అలంకరణతో భక్తులకు కనువిందు చేశారు.

హొసకెరె క్యాంపులో అమ్మవారికి సరస్వతి అలంకారం

హొసపేటె: రైల్వేస్టేషన్ ఆవరణలో దుర్గాదేవి అమ్మవారి ప్రతిష్ఠ

కారటగి దేవి క్యాంపు రత్నగిరిపై సరస్వతీ దేవిగా శ్రీదేవి

శ్రీరామనగర్‌లో విశేష అలంకరణలో కనక దుర్గాదేవి

సిరుగుప్ప: శ్రీనగర్ క్యాంపులో సరస్వతీ దేవిగా అమ్మవారు

సిరుగుప్ప: సరస్వతి దేవి అలంకరణలో తాయమ్మ దేవి

వెండి తొడుగులతో విరాజిల్లిన కణివే మారమ్మ

పుస్తకాల అలంకరణతో దర్శనమిచ్చిన బరగేరమ్మ

వెన్న అలంకరణలో కనువిందు చేసిన కణివే హనుమంతుడు

(c) eenadu

తితిదేకి 10 టన్నుల కూరగాయల వితరణ

ముళబాగిలు, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అన్నదాన సత్రానికి ఎన్.వడ్డహళ్లి టమాటా మార్కెట్ వ్యాపారులు 10 టన్నుల కూరగాయల్ని వితరణ చేశారు. తిరుమలలో నవరాత్రి కార్యక్రమాలతో పాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉచితంగా కూరగాయల్ని పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వ్యాపారులు నెగవార సత్యన్న, రాజన్న, కూరగాయలు నింపిన ప్రత్యేక వాహనానికి సోమవారం పూజలు నిర్వహించారు. అనంతరం గోవింద నామస్మరణల మధ్య ఇక్కడ నుంచి తిరుమలకు వాహనం తరలింది. వ్యాపారుల భక్తిభావనలను పలువురు స్థానికులు అభినందించారు.



బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్-కిలో..రూ.లలో)

బీన్స్-	75
క్యారెట్-	105
బీరకాయలు-	55
క్యాబేజి-	25
క్యాలీఫ్లవర్(ఒక్కోటి)-	20
సొరకాయ-	45
దొండకాయలు-	45
పొట్లకాయ-	45
పచ్చి మిరపకాయలు-	135
కాకర కాయలు-	55
టమాటా(నాటు)-	25
టమాటా-	20
గుమ్మడి-	35
ఆలుగడ్డ-	30
ఉల్లి(మేలురకం)-	25
ఉల్లి(సాధారణ)-	20
వెల్లుల్లి-	160
సాంబారు ఉల్లి-	165
బీట్‌రూట్-	45
వంకాయలు-	55
బెండకాయలు-	35
ముల్లంగి-	45
నిమ్మకాయ-	170

పండ్లు, ఫలాలు ధరలు

వాషింగ్టన్ ఆపిల్-	375
సిమ్లా ఆపిల్-	155
గ్రీన్ ఆపిల్-	315
అరటి కాయలు-	35
సపోటా-	65
పైనాపిల్-	55
బొప్పాయి-	45
ఆరంజి-	120
బత్తాయి-	55

(న్యూస్‌టుడే, యశ్వంతపుర)

EENADU eClassifieds

BUSINESS SERVICES

FOR SALE

బళ్లారి సుదా సర్కిల్‌లో బీమవరం పచ్చళ్లతో నడపబడుచున్న Pickle Martను ఫ్రాంచైజ్ మరియు ఫర్నీచర్‌తో అమ్మబడును. వివరాలకు 6364651549కు సంప్రదించగలరు.

JOBS

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.

బళ్ళారి : 9121167525

బెంగుళూరు : 9121167527

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

ఎండు ఫలాల అలంకారంలో పద్మావతి

ఇట్టుమడుగు రామేశ్వర ఆలయంలో శారదామాత

వీణాధారిణి బనశంకరిదేవి

శాకంబరి మాత విశేష కొలువు

చదువులతల్లికి శతకోటి పూజలు



జీడిపప్పు, ఎండుద్రాక్ష వస్త్రాలుగా ప్రసన్న పార్వతి

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే : శక్తిమాత దుర్గ.. ప్రసన్న సరస్వతిగా, శారదగా, గాయత్రిగా సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నారులకు అక్షర భిక్ష పెట్టే సరస్వతి మాతగా అనేక ఆలయాల్లో ప్రత్యక్షమయ్యారు. శరన్నవ రాత్రుల ఏడోరోజు మూలా నక్షత్రంలో ఆది పరాశక్తి వీణాధారిణిగా అవతారమెత్తుతుంది. సరస్వతి జ్ఞానప్రదాయని, విద్యాప్రదాయని, శాంతమూర్తి. రాజధాని నగరంలోని అనేక ఆలయాల్లో అమ్మవారి మూర్తులు వివిధ అలంకారాల్లో ఆకట్టుకున్నారు. బనశంకరిమాత సుందర వీణను వాయించే రూపాన్ని భక్తులు వీక్షించారు. హనుమంతనగర్ ప్రసన్న పార్వతి, ఇట్టుమడులో రామేశ్వర ఆలయంలో పార్వతిదేవి వేర్వేరు రూపాల్లో సంతసాన్ని పంచారు. వేంకటేశ్వర ఆలయంలో పద్మావతిదేవిని ఎండు ఫలాలతో సింగారించి కొలువుదీర్చారు. భవానీదేవి, బండే మహాకాళి, హొరనాడు అన్నపూర్ణేశ్వరి, శృంగేరి శారదాంబ ప్రత్యేక పూజలు అందుకున్నారు.

ఆకట్టుకున్న నృత్యప్రదర్శన

బెంగళూరు (మల్లేశ్వరం): దసరా నేపథ్యంలోనే మల్లేశ్వరం సేవా సదన్‌లో 'కృష్ణం పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమీ' కళాకారిణుల కథక్ నృత్యం ఆహూతులను, కళాభిమానులను ఆకట్టుకుంది. ప్రముఖ కళాకారిణి సీమాకృష్ణన్ తన శిష్యురాళ్లు ప్రియారావు, శ్వేతా కల్లియన్‌లతో కలిసి ఇచ్చిన ప్రదర్శన లయ, భక్తి, సంప్రదాయాలకు అద్దం పట్టింది. అనంతరం దేఖత్ చాబి శ్యామసుందర్, సీమా కృష్ణన్‌ల భజన కొనసాగింది. ప్రముఖ కళాకారుడు మైసూరు బి.నాగరాజ్ ప్రదర్శన ఇచ్చిన కళాకారులను సత్కరించారు.

ప్రదర్శనలో కళాకారిణుల నృత్యవిలాసం

చాముండేశ్వరి ఆలయం.. ఎడమవైపు మూలగా మహాబలేశ్వరుడి కోవెల

ప్రత్యేక అలంకరణలో చాముండేశ్వరి

మెట్ల మార్గంలో దర్శనమిచ్చే నంది విగ్రహం

వేనవేల భక్త దండుకు.. చాముండి అండాదండ

మైసూరు, న్యూస్‌టుడే : రాచనగరికి అల్లంత దూరంలోని గిరిధామంపై వెలసిన చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం.. దసరా సంబరాల వేళ వేనవేల భక్తులకు దర్శనమిస్తోంది. పర్యాటకులంతా మైసూరు వీక్షించి మైమరచిపోయి.. కొండపై అమ్మవారి దర్శనంతో పులకించిపోతారు. ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైచిలుకు చరిత్ర ఉంది. వాస్తవానికి ప్రారంభంలో అక్కడ మహాబలేశ్వరుని ఆలయం మాత్రమే ఉండేది. ప్రస్తుత చాముండేశ్వరి ఆలయానికి వెనుక మార్గంలో ఎడమవైపు ఇప్పటికీ ఈ శివాలయం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 350 ఏళ్ల కిందట దొడ్డ దేవరాజ ఒడెయరు భారీ ఏకశిలతో నంది విగ్రహాన్ని చెక్కించారు. మెట్ల మార్గంలో 800వ మెట్టు సమీపంలో ఈ నంది దర్శనమిస్తుంది. దేశంలో.. లేపాక్షి, బెంగళూరు దొడ్డ బసవల అనంతరం ఇదే అతి పెద్ద నంది విగ్రహం. అమ్మవారితో పాటు మహాబలేశ్వరుని ఆలయంలోనూ నిత్యం పూజలు నిర్వహిస్తారు. దసరా వేడుకలు, ఆషాఢ మాసం, వేసవి సెలవల్లో ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. మెట్ల మార్గంతో పాటు దిగువ నుంచి కొండపైకి ప్రైవేటు వాహనాలను అనుమతిస్తారు. రద్దీ తీవ్రంగా ఉండే సమయంలో దిగువ నుంచి భక్తులను కొండపైకి తరలించేందుకు ఆర్టీసీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తారు. మహిషాసురుని పేరిట మహిష దసరాను కొందరు నిర్వహించేవారు. దీన్ని కొందరు వ్యతిరేకిస్తూ రావడంతో ఆ వేడుక దిగువ నగరంలోని ఒక ప్రాంతానికే పరిమితమైంది.

● దున్నపోతు తలకలిగిన అసురుడు మహిషాసురుని పాలనలోని ఉన్న ప్రాంతమే మహిషాసురపురం. అతని ఆగడాలను భరించలేక స్థానికులు మొరపెట్టుకుంటే చాముండేశ్వరి అమ్మవారు అతన్ని సంహరించిందని స్థల పురాణం చెబుతుంది. నాటి మహిషాసుర పురమే నేటి మైసూరుగా మారిందని భక్తుల విశ్వాసం. అసురుడ్ని సంహరించిన అమ్మవారు చాముండి బెట్టపై కొలువై ఉంటారు. కొండపైనే మహిషాసురుని విగ్రహం కూడా వెలసింది. మైసూరు పాలకులు చాముండేశ్వరి, భువనేశ్వరి, నిమిషాంబను కొలుస్తూ ఉంటారు. మైసూరు దసరాకు 416 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే జంబూ సవారీ ఉత్సవానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి వెళుతుంటారు. రాజరికం రద్దయ్యే వరకు జంబూ సవారీ ఉత్సవంలో పట్టపు ఏనుగుపై బంగారు పల్లకీలో మహారాజు కూర్చుని నగర వీధుల్లో ఊరేగేవారు. దేవరాజ అరసు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (1969) రాజరికం రద్దయిన అనంతరం జంబూసవారీ అంబారీలో చాముండేశ్వరి లేదా భువనేశ్వరి అమ్మవారిని ఊరేగించే అంశంలో అప్పటి మహారాజు సూచనతో చాముండేశ్వరి అమ్మవారికి ఊరేగిస్తూ వస్తున్నారు. చాముండి బెట్టపై అమ్మవారు ఉంటూ, దిగువ ఉన్న ప్రజలను కాపాడుతూ వస్తుందని స్థానికుల విశ్వాసం.

కొండపై వెలసిన మహిషాసురుడు

రాజధానిలో పండగ సందడి

బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్), న్యూస్‌టుడే : ఉద్యాననగరిలో దసరా పండగ సందడి ప్రారంభమైంది. బుధవారం నిర్వహించే ఆయుధ పూజకు ఇప్పటి నుంచే కొనుగోళ్లు మొదలయ్యాయి. పరిశ్రమలు, వాహన విక్రయ సంస్థలతో పాటు తమ కార్యాలయాల్లో పూజలకు కావలసిన పూలు, పండ్లు, అరటి బోదెలు, బొరుగులు, పప్పు, బెల్లం వితరణకు సోమవారం మధ్యాహ్నం నుంచే సిటీ మార్కెట్, కేఆర్‌పురం, మల్లేశ్వరం, బసవనగుడి, ఆర్ఎంసీ యార్డు, నెలమంగల, సుంకదకట్టె, కెంగేరి మార్కెట్లలో రద్దీ కనిపించింది. సిబ్బందికి వార్షిక బోనస్‌లు ఇచ్చేందుకు చిన్న సంస్థలు, పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకునేందుకు రావడంతో రద్దీ కనిపించింది.

బెంగళూరు మార్కెట్లో కొనుగోలుదారుల రద్దీ

సంబరాల లోగిలిలో మత్స్య మేళా!

మైసూరు, న్యూస్‌టుడే : మైసూరు దసరా ఉత్సవాల్లో భాగంగా రైతు దసరా ఉప సమితి స్థానిక జేకే మైదానంలో ఏర్పాటు చేసిన మత్స్యమేళాలో ప్రదర్శించిన వివిధ రకాల చేపలు, జలచరాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. గాజు తొట్టెల్లో అరోవన, డెవిల్, సక్కర్, టైగర్ షార్క్, టాకింగ్ క్యాట్‌ఫిష్, ప్యారెట్, ఆస్కర్, ఒరాండ గోల్డ్ ఫిష్, ఫుక్కిన్ గోల్డ్ ఫిష్, కాట్లఫి, జనరల్ గండె, సిల్వర్ గండె, తిలాపియా, మరల్, మృగాల్, గ్రాస్ గండెలతో పాటు అరుదైన అలిగేటర్ గార్ చేపలు ఎక్కువ మందిని ఆకట్టుకున్నాయి. ఆయా జాతుల చేపల వివరాలను తెలిపే ఫలకాలను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. అలంకారిక, అపాయకారి, వాస్తు, అందమైన చేపల వివరాలు తెలుసుకునేందుకు సందర్శకులు ఆసక్తి చూపించారు. చూసేందుకు మొసలి పిల్లను తలపించే అలిగేటర్ గార్ చేప తనకు దొరికే చేపలపై దాడి చేసి తింటుంది. ఇటువంటి చేపను కొలనుల్లో గుర్తిస్తే తక్షణమే వాటిని స్థానిక మత్స్యశాఖ కార్యాలయాల్లో అప్పగించాలని సిబ్బంది సూచించారు. గ్యాంబోసియా అఫినిస్ అనే జాతి చేపను 1928లో ఇటలీ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చారు. ఇది చెరువులు, కొలనుల్లో పెంచడం ద్వారా దోమల లార్వాను తినేస్తుంది. బయోఫ్లాక్ విధానంలో చేపల సాగు విధానాన్ని వివరించేందుకు కొందరు సిబ్బందిని నియమించారు. చేపల సాగుకు ప్రభుత్వం పలు రాయితీలు, ఆర్థిక సహకారాన్ని అందిస్తోందని మైసూరు విభాగం మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ మంజునాథ్ తెలిపారు.

అలంకారిక చేపల సందడి

అలిగేటర్ గార్ చేప

← సిల్వర్ ఫిష్.. ప్రత్యేక ఆకర్షణ

ముగ్గురు విదేశీయుల అరెస్టు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : పాస్‌పోర్టు, వీసా లేకుండా బెంగళూరులో అక్రమంగా ఉంటున్న ముగ్గురు శ్రీలంక దేశీయులను సీసీబీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జాఫ్నా నుంచి చేపల బోటులో తమిళనాడులోని రామేశ్వరం వరకు వీరు వచ్చారు. అక్కడి నుంచి ఒక స్థానికుని సహకారంతో బెంగళూరు చేరుకున్నారు. దేవనహళ్లి సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఉంటున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు కార్యాచరణ నిర్వహించి వీరిని అరెస్టు చేశారని కొత్వాలు సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు.

రూ.1.5 కోట్ల విలువైన బంగారం దోపిడీ

మంగళూరు, న్యూస్‌టుడే : ఆభరణాలను తయారు చేసేందుకు బంగారు బిస్కెట్లు, కడ్డీలను తరలిస్తున్న ముస్తఫా అనే యువకుడిని బెదిరించిన కొందరు ఆగంతకులు దారి దోపిడీకి పాల్పడ్డారు. అతని నుంచి 1650 గ్రాముల బంగారాన్ని దోచుకుని పరారయ్యారు. పంపన కట్టె పరిధిలోని ఒక ఆభరణాల దుకాణంలో ముస్తఫా ఉద్యోగి. ఆభరణాలను తయారు చేసే నిపుణులకు బంగారాన్ని ఇచ్చేందుకు స్కూటర్‌లో వెళుతున్న సమయంలో రథం వీధి వెంకటరమణ స్వామి దేవాలయం వద్ద ఇద్దరు ఆగంతకులు అతన్ని అడ్డగించారు. అకారణంగా గొడవకు దిగిన సమయంలో కారులో మరో నలుగురు అక్కడకు చేరుకున్నారు. అందరూ కలిసి స్కూటర్‌లోని బంగారాన్ని తీసుకున్నారు. అతన్ని తమ కారులోకి బలవంతంగా ఎక్కించుకుని కొంత దూరం వెళ్లాక కిందకు తోసి పరారయ్యారు. బాధితుని ఫిర్యాదుతో మంగళూరు నగర ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని బెదిరించడం, దారిదోపిడీకి పాల్పడి, అపహరించుకుని వెళుతున్న ఘటన స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

రూ.9.93 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల స్వాధీనం

బెంగళూరు (కృష్ణరాజపురం), న్యూస్‌టుడే : బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయులతో కలిపి ఏడుగురిని నగర కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు సోమవారం కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుల నుంచి 3.858 కిలోల ఎండీఎంఏ గుళికలు, 41 గ్రాముల ఎక్స్‌టసీ మాత్రలు, 1.082 కిలోల హైడ్రో గాంజా, 6 కిలోల గంజాయి, 1 కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని జప్తు చేసుకున్నారు. వీటి విలువను రూ.9.93 కోట్లుగా అంచనా వేశారు. కేరళ నుంచి హైడ్రో గాంజా తీసుకువచ్చి మహదేవపుర ఠాణా పరిధిలో విక్రయిస్తూ కెవిన్ రోజర్ (30) అనే టెకీ దొరికిపోయాడు. ఆడుగోడిలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ రంజిత్ ఆంటోనీ మ్యాథ్యూ (32) అనే యువకుడు పోలీసులకు చిక్కాడు. కొరియర్, తపాల సేవల ద్వారా మాదక ద్రవ్యాలను తెప్పించుకుని విక్రయిస్తున్నాడని ప్రాథమిక విచారణలో గుర్తించారు. హెబ్బగోడి పరిధిలో నైజీరియాకు చెందిన ఎన్‌గ్వు కింగ్‌స్లే, థామస్ నవీద్ చిమె (33) దొరికిపోయారు. వీసా అవధి ముగిసినా బెంగళూరులో ఉంటూ వీరు మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు. వీరికి సహకారాన్ని మహ్మద్ షంషేర్ (20), సురేశ్ (28), మరో యువకుడ్ని సీసీబీ పోలీసులు అరెస్టు చేశారని నగర పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు.

జప్తు చేసుకున్న మాదక ద్రవ్యాలను పరిశీలిస్తున్న బెంగళూరు కొత్వాలు సీమంత్ కుమార్ సింగ్ , పోలీసు అధికారులు

స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల బిళ్లలు →

వైద్య వృత్తి నుంచి.. ప్రజాసేవను ఎంచి

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు-1 పోటీ పరీక్షల్లో డాక్టర్ ఎల్.శైలజ కర్ణాటక నుంచి ఉత్తమ ర్యాంకు సాధించిన తొలి అభ్యర్థిగా గుర్తింపు సాధించారు. బెంగళూరు నగరంలో జన్మించి ఇక్కడ ఉన్నత విద్యతో పాటు వైద్య విద్య కోర్సు పూర్తి చేసి ఎండీ-గైనకాలజిస్టుగా ఖ్యాతి పొందారు. ప్రజా పరిపాలన వ్యవస్థలోకి వెళ్లి పేదలకు తన వంతు సేవ చేయాలన్న ఉద్దేశంతో టీజీపీఎస్‌సీ నిర్వహించిన పోటీ పరీక్షలకు హాజరై ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా స్వతహాగా చదువుకుని ఆ పరీక్షల్లో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. భర్త, తల్లిదండ్రులు ఆమెను బాగా ప్రోత్సహించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులు మీదుగా ఆమె నియామక పత్రాన్ని స్వీకరించారు. రోగులకు సేవ చేసేందుకు వైద్య వృత్తి చేపట్టానని, అంతకన్నా ఎక్కువగా పీడితులకు సేవ చేసేందుకు గ్రూపు-1ను ఎంచుకున్నట్లు డాక్టర్ శైలజ తెలిపారు. ప్రభుత్వ రంగ తెలుగు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎల్.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సిద్ధం నారయ్య, కార్యదర్శి సంజీవరావు, బెంగళూరు తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి సాధు రాఘవేంద్ర, కర్ణాటక బహుజన సమాఖ్య (కేబీఎఫ్) అధ్యక్షుడు డాక్టర్ జీహెచ్‌శంకర్ తదితరులు ఆమెను అభినందించారు.

డాక్టర్ ఎల్.శైలజ

వజ్రాభరణాల స్వాధీనం

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : తాను పని చేస్తున్న ఇంట్లో దొంగతనానికి పాల్పడి పరారైన సచిన్ సోనాకర్ (24) అనే పని మనిషిని జేసీ నగర ఠాణా పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిందితుడి నుంచి 236.825 గ్రాముల బంగారు, వజ్రాభరణాలను జప్తు చేసుకున్నారు. ఈ సొత్తు విలువను రూ.35 లక్షలుగా అంచనా వేశామని కొత్వాలు సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. మిల్లర్ రహదారిలోని మనోహర గోపాల్ ఇంట్లో హౌస్ కీపింగ్ పనులు చేస్తూ వీలు కుదిరినప్పుడల్లా దొంగతనం చేస్తూ వచ్చి హఠాత్తుగా పరారయ్యాడు. బాధితుని ఫిర్యాదుతో కార్యాచరణ నిర్వహించి నిందితుడ్ని అరెస్టు చేసి, సొత్తును జప్తు చేసుకున్నారు.

భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

బెంగళూరు (జయనగర), న్యూస్‌టుడే : ఉళ్లాల ప్రధాన రహదారి ప్రెస్ లేఅవుట్‌లో మంజు (27) అనే నర్సు దారుణ హత్యకు గురైంది. ఆమె భర్త ధర్మశ్రీలన్ (29) ఆమెపై కత్తితో దాడి చేసి 15 సార్లు పొడిచి హత్య చేశాడు. అనంతరం ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమిళనాడుకు చెందిన ధర్మశ్రీలన్ వృత్తి రిత్యా పెయింటర్. దుబాయ్‌లో కొన్నేళ్లు పని చేసి ఒక నెల కిందటే భార్యతో కలిసి బెంగళూరుకు వచ్చాడు. మద్యం తాగుతూ పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న భర్తతో ఆమె గొడవ పడేదని గుర్తించారు. ఇదే విషయమై వారిద్దరి మధ్య ఆదివారం అర్ధరాత్రి కూడా గొడవ కొనసాగినట్లు అనుమానిస్తున్నారు. రాత్రి పొద్దుపోయాక.. వంటింట్లోని కత్తితో ఆమెపై దాడి చేసి హత్య అనంతరం, భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని జ్ఞానభారతి ఠాణా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

లండన్‌లో పురస్కారాల స్వీకారం

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : నగరానికి చెందిన లార్డ్ మార్క్ ఇండస్ట్రీస్ లండన్‌లోని చరిత్రాత్మక హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో పలు పురస్కారాలను అందుకుంది. ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరం నిర్వహించిన 'వికసిత భారత్ ఇన్వెస్ట్‌మెంట్ సమిట్-2025'లో గౌరవాన్ని దక్కించుకున్న మొదటి భారత మెడికల్ డయాగ్నోస్టిక్స్ కంపెనీ తమదని సంస్థ ప్రతినిధి సుబోధ్ గుప్తా తెలిపారు.

ఇంజినీర్లకు వెన్నుదన్ను

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే : యువ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు జీఈ ఏరోస్పేస్ ఫౌండేషన్ 'నెక్స్ట్ ఇంజినీర్స్' పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నాలుగు వేల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా సదుపాయాలు కల్పిస్తామని ఫౌండేషన్ అధ్యక్షురాలు మేగన్ థర్లో ఓ ప్రకటనలో వెల్లడించారు. వేర్వేరు పథకాలు, కార్యక్రమాల ద్వారా తమ ఫౌండేషన్ ఇప్పటి వరకు 26 వేల మంది విద్యార్థులకు సహకారాన్ని అందించిందని ఆమె వివరించారు.

దసరా ఉత్సవం.. హంపీలో బీజం

● కర్ణాటకాంధ్రుల సమున్నత వేడుక!

హొసపేటె, న్యూస్‌టుడే: కర్ణాటక ప్రజలతో సహా, తెలుగు రాష్ట్రాలవారు కూడా ఎంతో ఘనంగా జరుపుకొనే (దసరా) నవమి ఉత్సవాలకు హంపీలోనే బీజం పడింది. కన్నడ, తెలుగు ప్రజలు మమేకమై ఆచరించే పండగల్లో విజయ దశమిది మొదటి స్థానం. తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలోని ప్రవాసాంధ్రులు తొమ్మిది రోజుల నవమి ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. చివరి రోజు దశమి ఉన్నప్పటికీ, తొమ్మిది రోజులు కూడా ఇళ్లల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది.

హంపీలోని మహానవమి దిబ్బ

విజయనగర రాజుల కాలం నుంచి..

పెద్ద ఎత్తున నవమి ఉత్సవాల్ని విజయనగర రాజులు ఆచరించేవారు. వారి పతనానంతరం మైసూరు రాజులు కొనసాగిస్తున్నారు. విజయనగర రాజుల కాలాన్ని సువర్ణయుగంగా అభివర్ణించేవారు. కళలు, కళాకారులు, సంస్కృతి, ఉత్సవాలకు రాజులు ఆదరణ చూపేవారు. ఈ నేపథ్యంలో హంపీలో ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు జరిగేవి. అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది నేటి మహానవమి దిబ్బ. 8 మీటర్ల ఎత్తు, 35 చదరపు మీటర్ల చతురస్రాకారంలో నిర్మించిన ఈ దిబ్బ నేటికీ చెక్కు చెదరలేదు. ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయలు ఒడిశాకు చెందిన ప్రతాపరుద్రుడి మీద యుద్ధం చేసి విజయం సాధించిన తీపి గుర్తుగా మహానవమి దిబ్బని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

రాజులు, రాణులు మహానవమి దిబ్బ ఎక్కేందుకు నిర్మించిన ప్రత్యేక ద్వారం

కార్యక్రమాలు: హంపీలో నవమి ఉత్సవాలకు ప్రత్యేక కారణం ఉంది. రాయలకు ఎంతోమంది సామంతులు ఉండేవారు. ఏడాదికి ఒకసారి నవమి రోజుల్లో విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఆడిటింగ్ (లెక్కపరిశోధన) జరిగేది. రాయలే ముందుండి లెక్కపరిశోధనలో పాల్గొనేవారు. సామంతులు, ఆస్థాన కవులు, మంత్రులు, హాజరయ్యే వారు. లెక్కపరిశోధన జరిగిన తరువాత తృప్తిచెందిన రాయలు సామంతులు, పొరుగు రాజ్యాల రాజులు, స్థానికులు, సైనికుల కోసం పెద్ద ఎత్తున నవమి ఉత్సవాలను ఏర్పాటు చేసేవారు. రాతిపళ్లెల్లో విందు భోజనాలు వడ్డించేవారు. మల్లయుద్ధాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగేవి. పోటీలు గెలిచిన వారు రాయలు చేతుల మీదుగా కానుకలు పొందేవారని చరిత్ర చెబుతోంది!

మహానవమి దిబ్బ గోడల మీద చెక్కిన ఉత్సవాల శోభ

సింహాసనం చరిత్ర: మహారాష్ట్రలోని దేవగిరి యాదవ రాజులు 10వ శతాబ్దంలో అమ్మవార్ల పూజకని బంగారు సింహాసనాన్ని సిద్ధం చేయించారు. దిల్లీ సుల్తానుల దాడుల నేపథ్యంలో సింహాసనాన్ని కొప్పళ సమీప కమ్మటదుర్గానికి తరలించినా.. విజయనగర సామ్రాజ్య ఆవిర్భావం తర్వాత ఆ సింహాసనం హంపీలో విరాజిల్లింది. 'విజయనగర' పతన దశలో సింహాసనాన్ని మైసూరుకు తరలించగా.. నేటికీ అక్కడ విరాజిల్లుతోంది.

బీకాం విద్యార్థిని దుర్మరణం

బెంగళూరు (కృష్ణరాజపురం), న్యూస్‌టుడే : నగర శివార్లలోని బూదిగెరె క్రాస్ వద్ద సోమవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ధనుశ్రీ (22) అనే విద్యార్థిని మరణించింది. బీకాం రెండో ఏడాది చదువుతున్న ఆమె ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఓ భారీ వాహనం ఢీకొని వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. ఆవలహళ్లి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మూడు రోజుల్లో 37 దారి దోపిడీలు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : నగర శివార్లు, జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాల్లో తిరుగుతూ దారి దోపిడీలకు పాల్పడి పరారవుతున్న ఆరుగురు బాలురను మాదనాయనకహళ్లి ఠాణా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో వారు 37 దారి దోపిడీలకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో గుర్తించారు. మాదనాయకహళ్లి, దొడ్డబళ్లాపుర, సూర్యనగర, నెలమంగల, బ్యాడరహళ్లి ప్రాంతాల్లో వీరు దారి దోపిడీలకు పాల్పడ్డారని గుర్తించారు. నగదు ఇవ్వకపోతే కత్తితో గాయపరిచేవారు. నిందితులను రిమాండ్ హోమ్‌కు తరలించారు.

(c) eenadu

బెంగళూరు

● బెంగళూరు ● కోలారు ● మైసూరు ● హోసూరు ● చిక్కబళ్లాపుర ● తుమకూరు

పాత పింఛను కోరుతూ రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

ఆందోళనలో పాల్గొన్న రెవెన్యూ సిబ్బంది...

డెంకణీకోట న్యూస్‌టుడే: పాత పింఛను పథకాన్ని అమలు పరచాలి, నిలిచిపోయిన రుణాల్ని వెంటనే మంజూరు చేయాలి తదితర తొమ్మిది డిమాండ్లతో సోమవారం స్థానిక తాలూకా కార్యాలయ అధికారులు నల్ల పట్టీలను ధరించి నిరసన చేపట్టారు. రెవిన్యూ శాఖ ఉద్యోగుల సంఘం, గ్రామ నిర్వాహణాధికారుల సంఘం, గ్రామ నిర్వహణాధికారుల సంక్షేమ సంఘం తమిళనాడు రెవిన్యూ కార్మికుల సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు.

రిజర్వేషన్ల వర్గీకరణపై నిరసన

ప్రభుత్వం ఎస్టీలను మూడు కేటగిరీలుగా విభజించి రిజర్వేషన్లను వర్గీకరించడంతో తమ సామాజిక వర్గాలకు తీరని అన్యాయం జరిగిందంటూ వందలాది మంది లంబాడీలు, బోవి, కొరచ, కొరమ తదితరులు సోమవారం నిరసన తెలిపారు. తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా పాలనాధికారికి అందజేశారు. తొలుత గాంధీ కూడలి నుంచి చేపట్టిన నిరసన ర్యాలీ జిల్లా పాలనాధికారి కార్యాలయం వరకు సాగింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. **-న్యూస్‌టుడే, చిత్రదుర్గం**

హోసూరు కబుర్లు

కాల్వల పరిశుభ్రతకు సన్నాహాలు

ఆధునిక పద్ధతుల్లో పారిశుద్ధ్య పనులకు శ్రీకారం చుడుతున్న పౌరకార్మికులు, అధికారులు

హోసూరు, న్యూస్‌టుడే: భారీ వర్షాలు కురిస్తే ఇబ్బందులు తలెత్తకుండా మేయరు ఎస్.ఎ.సత్య ఆదేశాల ప్రకారం సోమవారం కాల్వలు శుభ్రపరచడానికి ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. హోసూరు-రామనగరు కోట మధ్యలో వెలసిన గ్రామ దేవత మారెమ్మ ఆలయ సమీపంలో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమానికి 30 మంది కార్మికులు హాజరయ్యారు. ఇందుకు జె.సి.బి. జెట్ రోడింగ్ మిషన్‌ను ఉపయోగించనున్నట్లు మేయర్ తెలిపారు. హోసూరు కార్పొరేషను పరిధిలో 45 వార్డులుండగా ఒక్కో వార్డు శుభ్రపరచడానికి 30 మంది పౌర కార్మికులను నియమించి రోజుకు మూడు వార్డుల్లోని కాల్వలను శుభ్రతకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమం 15 రోజుల్లో పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో ఉప మేయరు సి.ఆనందయ్య, కమిషనరు మహమ్మద్ షబ్బీర్ ఆలం, ఆరోగ్య కమిటీ ఛైర్మన్ ఎన్.ఎస్.మాదేశ్వరన్, కార్పొరేటరు మంజుల గిరి, డి.ఎం.కె. కార్యదర్శి జాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

డీఎంకేలో పెద్ద సంఖ్యలో చేరికలు

ఎమ్మెల్యే ప్రకాశ్ సమక్షంలో చేరిన కార్యకర్తలు

హోసూరు, న్యూస్‌టుడే: కార్పొరేషన్ పరిధిలోని అలసనత్తం వార్డు నెంబరు 10లో పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల కార్యకర్తలు డీఎంకేలో చేరారు. కార్పొరేటరు ఆంజప్ప, న్యాయవాది నారాయణ, భూపతి రఘు, విక్రం నేతృత్వంలో హోసూరు ఎమ్మెల్యే వై.ప్రకాశ్ సమక్షంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు వంద మంది కార్యకర్తలు డి.ఎం.కె. సభ్యత్వం తీసుకున్నారు. వారికి జిల్లా డి.ఎం.కె. కార్యదర్శి కూడా అయిన ప్రకాశ్ శాలువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఉప మేయరు సి.ఆనందయ్య, శెందిల్ కుమార్, కార్మిక సంఘం నాయకులు గోపాలకృష్ణన్, మాణిక్యవాచగం తదితరులు పాల్గొన్నారు.

అబ్బురపరుస్తున్న బొమ్మల కొలువు

హోసూరులోని గోకుల్ నగరులో నివాసముంటున్న థియేటరు వేణుగోపాల్ అనే వ్యక్తి ఇంట్లో నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. వందల సంఖ్యలో కొలువైన బొమ్మలను స్థానికులు సందర్శించి ఆశ్చర్యపోతున్నారు. సప్త కన్నికలు, రామాయణ, భారతం ఇతివృత్తాలను సూచించే బొమ్మలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. **-న్యూస్‌టుడే, హోసూరు**

సర్వేలో తుమకూరుకు రెండో స్థానం

తుమకూరు, న్యూస్‌టుడే: జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్యా సర్వే అత్యంత వేగంగా కొనసాగుతుండడంతో ప్రస్తుతం రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్నామని జిల్లా బాధ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి డా.జి.పరమేశ్వర్ తెలిపారు. జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 6537 మంది సర్వేను నియమించామన్నారు. జిల్లాలో 6544 బ్లాకుల్లో 7,55,483 ఇళ్లల్లో సమీక్ష చేపట్టడంతో ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ సర్వే వేగవంతమైనట్లు పేర్కొన్నారు. ఆదే మాదిరిగా మెట్రో నిర్మాణ సమీప భవిష్యత్తులో ప్రారంభించనున్నాం. సమావేశంలో జిల్లాధికారి శుభాకల్యాణ్, సీఈఓ ప్రభు, ఎస్పీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న హోంమంత్రి పరమేశ్వర్, జిల్లాధికారి శుభాకల్యాణ్ తదితరులు

ప్రియాంక ఆరంగేట్రం విజయవంతం

నగరంలోని రవీంద్ర కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన నృత్య కళాకారిణి ప్రియాంక శ్రీనివాస్ అరంగేట్రం ప్రేక్షకుల్ని మురిపించేసింది. నృత్యదిశ ట్రస్ట్ డైరెక్టర్ డా.దర్శిని మంజునాథ్ శిష్యురాలైన ప్రియాంక పుష్పాంజలి, గణపతి స్తుతితో ప్రారంభించి శివశక్తులు, పురందరదాస, రంగనాథన నోడవ బన్ని తదితర కృతులకు చేసిన నాట్యం రంజింపచేసింది. **-న్యూస్‌టుడే, బెంగళూరు (సాంస్కృతికం)**

ద్విచక్రవాహనం, టెంపో ఢీ: ఒకరి మృతి

డెంకణీకోట న్యూస్‌టుడే: టెంపో ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఒకరు దుర్మరణం చెందగా ముగ్గురు గాయాలపాలయ్యారు. శివారులోని బెనసపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణన్ (50) సోమవారం ఉదయం అల్లుడు సహదేవన్(25), కూతురు రేణుక(23), మనవడు శివరుద్రన్(13)ను తన ద్విచక్ర వాహనంలో ఎక్కించుకొని స్వగ్రామం నుంచి డెంకణీకోట వైపు బయలుదేరారు. ఎదురుగా వచ్చిన మిని టెంపో వీరి వాహనాన్ని ఢీకొనడంతో బాలకృష్ణన్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. మిగతా ముగ్గురు గాయాలతో డెంకణీకోట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కూతురు రేణుక డెంకణీకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వామిని చూసొస్తానని..తిరిగిరాని లోకాలకు

డెంకణీకోట న్యూస్‌టుడే: స్వామిని చూసొస్తానని బయలుదేరిన యువకుడు తిరిగిరాని లోకాలకు చేరుకున్న విషాద ఉదంతమిది. స్థానిక ప్రైవేటు లేఅవుట్‌లో నివాసముంటున్న సిమెంటు దుకాణం యజమాని సింగారవేలు (33) సోమవారం ఉదయం మదురైలోని ఓ విబూది స్వామిని చూసి వస్తానని ఇంటిలో చెప్పి బస్సులో బయలుదేరాడు. అర్ధగంట తర్వాత భార్య ఫోన్ చేయగా బస్సులో నాగొండపల్లి వద్ద వెళ్తున్నట్లు తెలిపాడు. మళ్లీ గంట తర్వాత ఫోన్ చేయగా ఆరోగ్యం బాగాలేదు ఇంటికి తిరిగి వస్తున్నట్లు తెలిపాడు. కాసేపటికి ఇంటికి చేరుకున్నాక ఆవరణలోనే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు ఆయనను డెంకణీకోట ఆసుపత్రికి తరలించగా మార్గంమధ్యలోనే చనిపోయాడని వైద్యులు స్పష్టం చేశారు. మృతుడి భార్య అంజలి డెంకణీకోట ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పీణ్యాదాసరహళ్లి: సరస్వతి మాతగా పోలేరమ్మ



తుమకూరు: వీణాపాణిగా చాముండి తల్లి

కెంగేరి: చదువుల తల్లిగా..

బెంగళూరు: శారదాంబగా శ్రీవాసవీకన్యకాపరమేశ్వరి

చిక్కమగళూరులో ధవళాంగిగా..

పావగడ: శ్రీలక్ష్మిగా కాళికాదేవి

దీవించుమా.. చదువులమ్మ

వేడుకగా శరన్నవ రాత్రులు

ముళబాగిలు: ప్రత్యేకాలంకారంలో నాంచారమ్మ

బెంగళూరు (పీణ్యాదాసరహళ్లి), న్యూస్‌టుడే: బెంగళూరు నగరంలో శరన్నవ రాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారు సరస్వతి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. కమ్మగొండనహళ్లి రెండో క్రాస్‌లో ప్రశాంతంగా నిర్మించిన పోలేరమ్మ ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు పూజలు నిర్వహించారు. శ్రీరామ ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు ఎన్.మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి జె.పి.రావు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఇక్కడ 57 ఏళ్లుగా ప్రశాంతంగా దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే: నవరాత్రుల్లో భాగంగా ఆలయాలు, గృహాలు, కార్యాలయాల్లో ఏర్పాటుచేస్తున్న బొమ్మల కొలువులు చూపరులను మురిపిస్తున్నాయి. ప్రముఖ రచయిత్రి, సీనియర్ పాత్రికేయురాలు డి.యశోద తన ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆలోచింపజేసింది. గ్రామీణుల జీవన విధానం, జానపద వృత్తులు, నృత్యకళ, పురాణాలను ప్రతిబింబించే బొమ్మలు ఆకట్టుకున్నాయి.

తుమకూరు, న్యూస్‌టుడే: తుమకూరు నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్మించిన డా. శివకుమార స్వామి ధార్మిక మంటపంలో ప్రతిష్ఠించిన చాముండి మాతను వాణిదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శిర ఎమ్మెల్యే టి.బి.జయచంద్ర దంపతులు, జడ్పీ సీఈఓ జి.ప్రభు, పాలికె మాజీ సభ్యురాలు గీతా తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

ముళబాగిలు, న్యూస్‌టుడే: ముళబాగిలు పట్టణంలో నెలకొన్న మండపాల్లో అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంజనాద్రి కొండ వద్దనున్న నాంచారమ్మ, పద్మావతి లేఅవుట్‌లోని మహాలక్ష్మి ఆలయాల్లో అమ్మవార్లకు ఉదయం నుంచి రాత్రి వరకు విశేష పూజలు చేశారు.

బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్): నవరాత్రి వేడుకల్లో భాగంగా ఇక్కడి శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవార్లను శారదాంబగా, గిరినగర శ్రీవాసవీ దేవాలయంలో హంస వాహనంపై కొలువుదీరిన వీణా వాణిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే: నగరంలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చకులు అమ్మవార్లను విద్యాదేవిగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. కత్తెరగుప్పెలోని రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారిని కాళీమాతగా అలంకరించారు. కెంగేరి ఉపనగరం అపూర్వ లేఅవుట్‌లోని వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని శారదాంబగా అలంకరించారు.

చిక్కమగళూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని శృంగేరి ఆలయంలో శారదాంబను దివ్యంగా అలంకరించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు అమ్మవారిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు తమ చిన్నారులకు అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయించారు.

పావగడ: పట్టణంలోని హొళ్ళంలో కాళికాదేవి ఆలయంలో అమ్మవారిని శ్రీలక్ష్మిగా సుందరంగా అలంకరించి పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తమ ఇంట సిరులొలికించు తల్లీ అంటూ ప్రార్థించారు.

బెంగళూరు: అలరిస్తున్న బొమ్మల కొలువు

ఆకట్టుకున్న సాంస్కృతికోత్సవం

కాగడాలతో విద్యార్థుల ప్రదర్శన

వీనులవిందుగా కంబదరంగయ్య గీతాలాపన

తుమకూరు, న్యూస్‌టుడే: తుమకూరు నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మండపంలో సోమవారం అమ్మవారిని సరస్వతి మాతగా అలంకరించి పూజలు చేశారు. ఆదివారం రాత్రి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ కళాశాల విద్యార్థులు కాగడాలతో ప్రదర్శించిన వివిధ నమూనాలు, గాయకుడు కంబదరంగయ్య గీతాలాపన, బాణసంచా పేలుళ్లు, చిన్నారుల నృత్యాలు, కుస్తీ పోటీలు, హెలిరైడ్, అమాని చెరువులో బోట్ల సంచారం నగరవాసులు, భక్తులను ఆకట్టుకున్నాయి. విద్యుద్దీపాలతో నగరం కొత్త కాంతులీనుతూ కనిపించింది. మంత్రి డా.పరమేశ్వర్, శిర ఎమ్మెల్యే జయచంద్ర దంపతులు, పావగడ ఎమ్మెల్యే వెంకటేష్, జిల్లాధికారి శుభాకల్యాణ్, ఎస్పీ అశోక్, అదనపు జిల్లాధికారి తిప్పేస్వామి, పాలికె కమిషనర్ అశ్విజ తదితరులు కార్యక్రమాలు వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు.

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

శివమొగ్గ, న్యూస్‌టుడే: దసరా పండగ నేపథ్యంలో దేవాలయానికి ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల తీగ తగిలి సమర్థ(14) అనే విద్యార్థి విద్యుదాఘాతంతో కన్నుమూశాడు. శివమొగ్గలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సమర్థ హాడోనహళ్లి గ్రామంలోని అంబా భవాని ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. ప్రహరీ గేటును పట్టుకున్నప్పుడు షాక్ కొట్టి అక్కడికక్కడే మరణించాడు. శివమొగ్గ గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మనుస్మృతిని ఉదహరించిన న్యాయస్థానం

బెంగళూరు (రామమూర్తినగర), న్యూస్‌టుడే: యువతిపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన కోలారు జిల్లా ముళబాగిలుకు చెందిన సయ్యద్ పర్వేజ్ ముషరఫ్ అనే నిందితుడు వేసుకున్న బెయిలు అర్జీని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. 'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా' అనే మనుస్మృతిలోని శ్లోకాన్ని, మధ్యరాత్రి మహిళ నిర్భయంగా రహదారిపై నడచుకుని వెళుతుందో అప్పుడే భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినట్లని మహాత్ముడు చెప్పిన వాక్యాన్ని జస్టిస్ ఎస్.రాచయ్య ఉదహరించారు. యువతి జీవితాన్ని నాశనం చేయడం దారుణమైన అపరాధమంటూ న్యాయమూర్తి బెయిలు అర్జీని తోసిపుచ్చారు.

ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు

మడికేరి, న్యూస్‌టుడే: కుశాలనగర తాలూకా మాదపట్టణ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన జేసీబీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో బస్సులో ఎక్కువమంది హోంగార్డులు ఉన్నారు. బాధితులను చికిత్స నిమిత్తం కుశాలనగర ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని కుశాలనగర గ్రామీణ ఠాణా పోలీసులు గుర్తించారు.

కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

బెంగళూరు (కృష్ణరాజపురం), న్యూస్‌టుడే: వాహనాన్ని నిలిపే విషయంలో జరిగిన గొడవలో నలుగురిపై కత్తితో దాడిచేసి పరారైన వెంకటేశ్ అనే నిందితుడిని కృష్ణరాజపురం ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. గత బుధవారం రాత్రి నిందితుడి దాడిలో హేమంత్, హనుమంతయ్య, రమేశ్‌తో పాటు బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కార్యాచరణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు.

బిగ్‌బాస్ ఇంట్లో ప్రవేశయత్నం..

బెంగళూరు (జేపీనగర), న్యూస్‌టుడే: కన్నడ బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించేందుకు ఓ యువకుడు వినూత్న రీతిలో ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు. తనను బిగ్‌బాస్ హౌస్‌లో పోటీదారుడిగా తీసుకోకపోతే అక్కడ బాంబు పెడతానని ఒక వీడియో చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. సీసీబీ పోలీసులు స్వయం ప్రేరితంగా కేసు నమోదు చేసుకుని ఆ యువకుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

దారిదోపిడీకి గురైన యువకుడు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: చందానగరలోని ఓ పెట్రోలు బంకు వద్ద నీరు తాగేందుకు వచ్చి, వెళుతున్న వాసి అనే యువకుడు దారిదోపిడీకి గురయ్యాడు. కత్తులతో బెదిరించిన ఏడుగురు ఆగంతకులు అతడి నుంచి రూ.70వేల నగదు లాక్కొన్నారు. బాధితుని ఫిర్యాదుతో సూర్యనగర ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బయలుసీమ మండలి అధ్యక్షుడిగా మంజప్ప

దావణగెర జిల్లా హొన్నాళి తాలూకా దొడ్డకెరకు చెందిన హెచ్.జి.మంజప్ప బయలుసీమ అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. చిత్రదుర్గంలోని మండలి కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగళూరు, హొన్నాళి ఎమ్మెల్యేలు దేవేంద్రప్ప, శాంతనగౌడ, మాజీ మంత్రి ఆంజనేయ తదితరులు మంజప్పను అభినందించారు. రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే బయలుసీమలోని 12 జిల్లాలకు చెందిన 72 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక పథకాల అమలుకు కృషి చేస్తానని మంజప్ప అన్నారు. **-న్యూస్‌టుడే, చిత్రదుర్గం**

ధర్మస్థలకు టెంపో కానుక

కర్ణాటక బ్యాంకు తరపున సోమవారం ధర్మస్థల ఆలయానికి టెంపో వాహనం కానుకగా అందింది. బ్యాంకు ఎండీ, సీఈఓ రాఘవేంద్ర శ్రీనివాసభట్, ఉడుపి ప్రాంతీయ కార్యాలయ ప్రతినిధులు వాదిరాజ్‌భట్, ఎం.ఆర్.ప్రశాంత్ తదితరులు వాహనం తాళాలను ధర్మాధికారి డి.వీరేంద్రహెగ్గడేకు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌డీఎం విద్యా సంస్థల కార్యదర్శి ప్రొ.ఎస్.సతీశ్చంద్ర, మేనేజర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. **-న్యూస్‌టుడే, బెంగళూరు(కెంగేరి)**

తైక్వాండో పోటీలో మత్తికెరె క్రీడాకారుల సత్తా

కృష్ణ, ఎతీన్, ఎనోక్‌లకు పతకాలు అందజేస్తున్న ప్రముఖులు

బెంగళూరు(మత్తికెరె), న్యూస్‌టుడే: నేషనల్ స్పోర్ట్స్ మీట్‌లో స్థానిక క్రీడాకారులు పతకాలతో మెరిశారు. తమిళనాడులోని ఎం.జి.వి.గ్లోబల్ అకాడమీలో జరిగిన నేషనల్ తైక్వాండో పోటీల్లో మత్తికెరె లోని జె.పి. పార్కు శిక్షణ కేంద్రానికి చెందిన క్రీడాకారులు ఎతీన్, గృహన్‌కృష్ణ, ఎనోక్ అగ్రస్థానంలో నిలిచి బంగారు, రజత పతకాలు సాధించారు. హోరాహోరీ పోరులో వాళ్లు పతకాలు గెలుచుకున్నారని శిక్షకుడు సి.పి.పెంచలయ్య తెలిపారు. తమ వారు పతకాలు సాధించడం గర్వకారణంగా ఉందని తోటి క్రీడాకారులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

అన్ని దానాల్లో విద్యా దానం మిన్న

బెంగళూరు (జాలహళ్లి), న్యూస్‌టుడే: సమాజంలో అనేక మంది దాతలు చేసే వివిధ దానాల్లో విద్యాదానమే అమూల్యమయిందని కేబీసీ ట్రస్ట్ ఛైర్మన్ కె.సి.అశోక్ అన్నారు. ఇక్కడ కమ్మగుండనహళ్లిలోని ప్రభుత్వ పాఠశాలకు నూతనంగా అదనపు తరగతి గదులను నిర్మించడానికి సోమవారం ఆయన గ్రామ పెద్దలతో కలసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కేబీసీ ట్రస్టు నుంచి రూ. 30లక్షలు అందించి భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. తల్లీదండ్రులు తమ పిల్లలకు చర, స్థిరాస్తులు ఇచ్చే కంటే చక్కటి విద్యాబుద్ధులు చెప్పిస్తే భవిష్యత్‌లో వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కె.సి.దేవేగౌడ, శ్రీనివాస్, శబరి మంజునాథ్, రమేశ్, సంపటి సుబ్బారెడ్డి, ప్రకాశ్, కె.భాస్కర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, కేబీసీ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

శంకుస్థాపన చేస్తున్న కేబీసీ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్, గ్రామస్థులు

ప్రథమ వర్ధంతి

జననం: 14.10.1972
మరణం: 30.09.2024

కీ॥శే॥ B.N. రాజ్‌కుమార్

మంచికి, మానవత్వానికి మారుపేరుగా నిలిచి ఎల్లప్పుడూ అందరి సంతోషాన్ని కోరే మీరు మా నుండి దూరమై నేటికి 1 సంవత్సరం గడిచినను, మీ జ్ఞాపకాలు మా మదిలో సదా పదిలం.. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ...

భార్య: B. శశికళ
నాన్న: Late BV. నాగరాజ్
అమ్మ: B. సీతాలక్ష్మి
కుమారుడు: BR. రాహుల్
కూతురు: BR. దివ్య
అల్లుడు: కిషోర్
మనుమరాళ్ళు: శివాని, బేబి

తమ్ముళ్ళు, మరదళ్ళు, అక్క, చెల్లెలు, బావ, బామ్మర్దులు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, బంధుమిత్రులు మరియు శ్రేయోభిలాషులు

సరస్వతీ రూపంలో భ్రమరాంబ

కనులారా వీక్షణం..సరస్వతీ దేవీ కటాక్షం

రాయచూరు: నగరంలోని నిజలింగప్ప కాలనీ మిలినియం అపార్ట్‌మెంట్స్ సమీపంలోని భ్రమరాంబాదేవి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు రమణీయంగా కొనసాగుతున్నాయి. ఆదిపరాశక్తయిన అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. జగదంబ దివ్య స్వరూపాన్ని కనులారా వీక్షించేందుకు అపారంగా భక్తులు కదలి వస్తున్నారు. శరన్నవరాత్రుల్లో ఏడవ రోజైన సోమవారం భ్రమరాంబను చదువుల తల్లి సరస్వతీ మాత అవతారంలో అలంకరించారు. కాలనీ ప్రముఖుడు సూర్యదేవర నాగేశ్వరరావు తదితరులు ప్రత్యేక పూజలు చేయించారు. ఉప్పారవాడిలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రాత్రి గజ వాహనంపై సంచరించి మెరిశారు.

బళ్ళారి

• బళ్ళారి • రాయచూరు • కొప్పళ • విజయనగర • చిత్రదుర్గ

సిరివారంలో కెనరా బ్యాంకు సేవలు

సిరివార, (మాన్వి): పట్టణంలో కెనరా బ్యాంకు నూతన శాఖను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు హుబ్బళ్లి విభాగం ముఖ్యాధికారి కె.వీరేంద్రబాబు మాట్లాడుతూ వినియోగదారులకు ఉత్తమ సేవ అందించడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో తమ బ్యాంకుకు 950 శాఖలున్నాయన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు చుక్కి సూగప్ప సాహుకార్, ఎన్.ఉదయకుమార్, జి.వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.

కెనరా బ్యాంకు సిరివార శాఖను ప్రారంభిస్తున్న స్థానిక ప్రముఖులు

భారత్‌లోనే మెరుగైన నర్సింగ్ విద్య

ప్రసంగిస్తున్న డీన్ మహేశ్

రాయచూరు, న్యూస్‌టుడే: ప్రపంచంలో అమెరికా తర్వాత భారత్‌లోనే నాణ్యమైన, ఉత్తమమైన నర్సింగ్ విద్యాబోధన సాగుతోందని రాజీవ్‌గాంధీ విజ్ఞాన విశ్వవిద్యాలయం (బెంగళూరు) నర్సింగ్ డీన్ డాక్టర్ పి.మహేశ్ తెలిపారు. నవోదయ నర్సింగ్ కళాశాలలో నర్సింగ్, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందిన ప్రథమ ఏడాది విద్యార్థులకు స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మహేశ్ ప్రసంగిస్తూ వైద్య వృత్తిలో పేద రోగులకు అందుబాటులో సేవలు అందించాలన్నారు. అంతర్జాతీయంగా నర్సులకు డిమాండు ఉన్నందున వైద్య రంగంలో మార్పులు, ఆవిష్కరణలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ దేవానంద్ మాట్లాడుతూ విద్యా దశలోనే సేవా భావాన్ని అలవరచుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ డాక్టర్ తాతిపత్రి శ్రీనివాస్, నర్సింగ్ ప్రిన్సిపల్ సుధాకుమారి, ఆరాధ్యుడు ఇమ్మాన్యుయేల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ నాయక్ వేదికను అలంకరించారు.

వరుణాగ్రహం.. లక్ష ఎకరాలు నాశనం

పత్తి, జొన్న, కంది, మిరప, ఉల్లి పంటల నష్టం

రాయచూరు, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా గత నెల చివరి మూడు రోజులు కురిసిన కుంభవృష్టి వర్షాలు రైతుల్ని తీవ్రంగా దెబ్బతీశాయి. తుంగభద్ర ఎడమకాలువపై ఆధారపడిన, మెట్ట సేద్యం చేసే కర్షకులే ఎక్కువగా నష్టపోయారు. పత్తికి అధిక నష్టం జరిగిందని భావిస్తున్నారు. అక్టోబరులో పత్తి చేళ్లలో కోతలకు సిద్ధమయ్యారు. జొన్న నాట్లు వేసే సమయంలో వాన నీరు ముంచెత్తింది. కంది, మిరప, ఉల్లి సాగుకు హాని జరిగింది. తడి అధికమైనందున దిగుబడిపై ప్రభావం పడొచ్చని ఆందోళన వ్యక్తం అవుతోంది. లక్ష ఎకరాల్లో పంటలు పాడయ్యాయని రైతు సంఘం అంచనా వేసింది. అధికారులు పొలాల్లోకి వెళ్లి నష్టాన్ని పరిశీలించారు. నష్టంపై సమగ్ర సర్వే చేయాలని జిల్లా పాలనాధికారి నితీశ్ తాజాగా వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖలకు సూచించారు. వీరి నివేదిక ఆధారంగా ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది. ఆర్థిక సాయాన్ని వెంటనే ప్రకటించాలని రైతు సంఘం నాయకులు సర్కార్‌పై ఒత్తిడి తెచ్చారు. శాసనమండలిలో భాజపా ప్రతిపక్ష నేత చలవాది నారాయణస్వామి మంగళవారం ప్రవాహ పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. మే చివర్లో, జులై మధ్య నుంచి భారీగా వానలు కురవడంతో అన్నదాతలు సంతోషించారు. ఖరీఫ్‌లో ఐదున్నర లక్షల హెక్టార్లలో సాగు చేశారు. సీజన్ ఆరంభంలో కృష్ణా, తుంగభద్ర నదులు, కాలువల్లో నిండుగా ప్రవాహాన్ని చూసి రైతన్నల్లో హర్షం వ్యక్తమైంది. ప్రస్తుత పరిస్థితులు మింగుడుపడటం లేదు.

త్వరగా సర్వే పూర్తి చేయాలి

చామరస్ పాటిల్ (రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు)



నష్టంపై సర్వేను తొందరగా పూర్తి చేయాలి. ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి సమీక్షించాలి. పత్తి, మిరప ఎకరాకు పాతికవేలు, జొన్న, కందికి రూ.15 వేలు చొప్పున పరిహారం ప్రకటించాలి. ప్రతిపక్ష నేతలు విధానసభ, పరిషత్‌లో గట్టిగా గళం విన్పించాలి.

రాయచూరు తాలూకాలో పత్తి చేనులో నీరు

ముగ్గురు విదేశీయుల అరెస్టు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : పాస్‌పోర్టు, వీసా లేకుండా బెంగళూరులో అక్రమంగా ఉంటున్న ముగ్గురు శ్రీలంక దేశీయులను సీసీబీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జాఫ్నా నుంచి చేపల బోటులో తమిళనాడులోని రామేశ్వరం వరకు వీరు వచ్చారు. అక్కడి నుంచి ఒక స్థానికుని సహకారంతో బెంగళూరు చేరుకున్నారు. దేవనహళ్లి సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఉంటున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు కార్యాచరణ నిర్వహించి వీరిని అరెస్టు చేశారని కొత్వాలు సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు.

రూ.1.5 కోట్ల విలువైన బంగారం దోపిడీ

మంగళూరు, న్యూస్‌టుడే : ఆభరణాలను తయారు చేసేందుకు బంగారు బిస్కెట్లు, కడ్డీలను తరలిస్తున్న ముస్తఫా అనే యువకుడిని బెదిరించిన కొందరు ఆగంతకులు దారి దోపిడీకి పాల్పడ్డారు. అతని నుంచి 1650 గ్రాముల బంగారాన్ని దోచుకుని పరారయ్యారు. పంపనకట్టె పరిధిలోని ఒక ఆభరణాల దుకాణంలో ముస్తఫా ఉద్యోగి. ఆభరణాలను తయారు చేసే నిపుణులకు బంగారాన్ని ఇచ్చేందుకు స్కూటర్‌లో వెళుతున్న సమయంలో రథం వీధి వెంకటరమణ స్వామి దేవాలయం వద్ద ఇద్దరు ఆగంతకులు అతన్ని అడ్డగించారు. అకారణంగా గొడవకు దిగిన సమయంలో కారులో మరో నలుగురు అక్కడకు చేరుకున్నారు. అందరూ కలిసి స్కూటర్‌లోని బంగారాన్ని తీసుకున్నారు. అతన్ని తమ కారులోకి బలవంతంగా ఎక్కించుకుని కొంత దూరం వెళ్లాక కిందకు తోసి పరారయ్యారు. బాధితుని ఫిర్యాదుతో మంగళూరు నగర ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని బెదిరించడం, దారిదోపిడీకి పాల్పడి, అపహరించుకుని వెళుతున్న ఘటన స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

వంతెనపైకి చేరిన నీరు

కృష్ణమ్మ.. దూకుడు

రాయచూరు, న్యూస్‌టుడే: కృష్ణానదిలో జల హోరు వినిపిస్తూనే ఉంది. కృష్ణ భాగ్య జల నిగమ ఇంజినీర్ల అంచనాలకు మించి దిగువకు పారుతోంది. సోమవారం సాయంత్రం ఆలమట్టి జలాశయంలో 121.606 (మొత్తం నీటి సామర్థ్యం 123.081) టీఎంసీలతో జలకళ సంతరించుకుంది. ఇన్ ఫ్లో 1,05,388, అవుట్ ఫ్లో 1.20 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. నారాయణపుర 31.823 (మొత్తం నీటి మట్టం 33.313) టీఎంసీలతో కళకళలాడుతోంది. ఇన్ ఫ్లో 1,35,000, అవుట్ ఫ్లో 1, 34,760 క్యూసెక్కులు పారుతున్నాయి. నారాయణపుర నుంచి రాయచూరు జిల్లాలోని కుడి కాలువకు 600, ఎడమకాలువకు వెయ్యి క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. భీమా నది నుంచి నాలుగున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణమ్మలో కలుస్తోంది. గడిచిన 24 గంటలతో పోలిస్తే 60 వేల క్యూసెక్కుల ప్రవాహం తగ్గింది. అయినా రాయచూరు తాలూకాలోని గుర్జాపూర్ బ్యారేజి వంతెనపై నీరు ప్రవహిస్తోంది. రాకపోకలను పునరుద్ధరించేందుకు ఇంకా సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

రూ.2.96 లక్షల గంజాయి దహనం

పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి

రాయచూరు, న్యూస్‌టుడే: జిల్లాలోని వివిధ పోలీసు ఠాణాల పరిధిలో స్వాధీనం చేసుకున్న గంజాయిని నగరానికి సమీపంలోని యక్లాసపూరు డంపింగ్ యార్డు వద్ద తగులబెట్టారు. ఎస్పీ పుట్ట మాదయ్య సమక్షంలో 7 కిలోల 101 గ్రాముల మత్తు పదార్థాన్ని కాల్చేశారు. దీని విలువ రూ.2,96,230 ఉంటుందని అంచనా. నగర పరిధిలోని పశ్చిమ, రాయచూరు గ్రామీణ, తాలూకాలోని యరగేరా, ఇడపనూరు, సిరివార, సింధనూరు గ్రామీణ ఠాణాల పరిధిలో 12 కేసులకు సంబంధించి సీజ్ చేసిన గంజాయిని దహనం చేశామని పోలీస్ అధికారులు వివరించారు. డీఎస్పీలు శాంతవీర, వెంకటేష్, కాలుష్య నియంత్రణ మండలి సహాయక అధికారి గిరీశ్, ఇన్‌స్పెక్టర్లు తిమ్మణ్ణ, శారదా, ఎక్సైజు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

గుండె సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు

రాయచూరు, న్యూస్‌టుడే: సమపాళ్లలో పోషకాహారం, నిత్యం వ్యాయామం, ఎనిమిది గంటల నిద్ర, ఒత్తిళ్లను నియంత్రించుకుంటే గుండె పదిలంగా ఉంటుందని కార్డియాలజిస్టు డా.సురేష్ సగరద అన్నారు. లయన్స్ క్లబ్, ఎల్వీడీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్తంగా నగరంలోని ఎల్వీడీ కళాశాలలో సోమవారం ప్రపంచ హృదయ రోగ దినోత్సవాన్ని ఆచరించారు. ప్రత్యేక ఉపన్యాసం చేసిన సురేష్ గుండె జబ్బులను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. హృదయం లోపల పట్టుకున్నట్లు అన్పిస్తే గ్యాస్ సమస్యగా భావించక వైద్యుడిని సంప్రదించాలన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణమూర్తి ప్రసంగిస్తూ యువకులు గుండె రోగాల బారిన పడుతున్నారని, కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వయసుతో సంబంధం లేకుండా ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. లయన్ ప్రాదేశిక ఛైర్మన్ పరిటాల రాము, లయన్ జిల్లా మాజీ గవర్నర్ వి.హనుమంతరావ్, బాధ్య ప్రిన్సిపల్ ఆంజనేయ, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మల్లికార్జున, అధ్యాపకులు రూపా, అరుణా, హేమలత తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సురేష్

అమాత్యుల జాడేదీ?

బాధితుల గోడు ఆలకిస్తున్న భాజపా నేతలు

బీదర్, న్యూస్‌టుడే: కల్యాణ కర్ణాటకలో పంట, ఆస్తి నష్టం బాధితులను తక్షణమే ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర డిమాండు చేశారు. ప్రభుత్వం ఇప్పటికీ కుంభకర్ణునిలా నిద్రపోతుందని విమర్శించారు. వరద ప్రవాహం ఉన్న చోట జిల్లా వ్యవహారాలు బాధ్యులు కనిపించకుండా పోయారని ధ్వజమెత్తారు. బీదర్ దక్షిణ నియోజకవర్గం పి.ఖానేంపుర గ్రామానికి చెందిన రైతు కుటుంబానికి చెందిన గంగమ్మ, శంకరరావు దంపతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ తరఫున విజయేంద్ర సోమవారం పరిహారాన్ని అందించారు. అనంతరం కలబురగి జిల్లాకు భాజపా నాయకుల బృందం చేరుకుని అక్కడ వరద పరిస్థితి, నీట మునిగిన పంటలు, నదుల తీవ్రతను పరిశీలించింది. 'నేను వ్యక్తిగత పనిపై శికారీపురకు వెళ్లవలసి ఉండగా.. దాన్ని రద్దు చేసుకుని వరద ప్రాంతాలకు వచ్చా'నని విజయేంద్ర వివరించారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంతో పాటు రాష్ట్రం నుంచి సమానంగా పరిహార నిధులు విడుదలయ్యేలా చూశారని గుర్తు చేశారు.

వరదల్లో చిక్కిన యాదగిరి

యాదగిరి: యాదగిరి జిల్లా వరదల్లో చిక్కింది. నగరంలోని వీరభద్రేశ్వరనగర, విశ్వారాధ్యనగర లేఅవుట్లలో ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం వరద నీరు చొరబడింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళ సభ్యులు బోట్లలో వచ్చి 20 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సింధగి-కొడంగల్ రాష్ట్ర రహదారిపై నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలను నిలిపి వేశారు. విజయపుర సమీపంలోని జయపురలో వరద పరిస్థితులను సమీక్షించేందుకు వెళుతున్న అధికారులు ముందుకు వెళ్లలేక మధ్యలోనే ఆగిపోవలసి వచ్చింది. మరికొందరు ఇండి పట్టణం శివార్ల వరకు మాత్రమే రాగలిగారు. కలబురగి సమీపంలో కాగిణా నదిలో వరద తీవ్రత ఎక్కువ కావడంతో సమఖేడ తాండాలోకి నీరు చేరుకుంది. తాండా నివాసులు అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోయారు. కొందరు వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు మిద్దెలపైకి ఎక్కి బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.

మరోవారం.. వద్దంటే వాన

బెంగళూరు (మారతహళ్లి): రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబరు ఒకటి నుంచి వారం పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధ, గురు వారాల్లో ఉత్తర కర్ణాటక జిల్లాల వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని అంచనాకు వచ్చారు. మంగళూరు, బెళగావి, కలబురగి, బాగలకోటె, శివమొగ్గ, ఉడుపి, యాదగిరి, బీదర్ జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. బాగలకోటె, బీదర్, గదగ, కలబురగి, కొప్పళ, రాయచూరు, విజయపుర, యాదగిరి జిల్లాలకు ఆరంజ్ అలర్ట్‌ను బళ్లారి, చిక్కమగళూరు, శివమొగ్గ, విజయనగర, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ బుధవారం నుంచి ఉంటుంది. ధార్వాడ, హావేరి, బెంగళూరు గ్రామీణం, బెంగళూరు, చామరాజనగర, చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ, దావణగెరె, హాసన, కొడగు, మండ్య, మైసూరు, రామనగర, తుమకూరు జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు.

వజ్రాభరణాల స్వాధీనం

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : తాను పని చేస్తున్న ఇంట్లో దొంగతనానికి పాల్పడి పరారైన సచిన్ సోనాకర్ (24) అనే పని మనిషిని జేసీ నగర ఠాణా పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిందితుడి నుంచి 236.825 గ్రాముల బంగారు, వజ్రాభరణాలను జప్తు చేసుకున్నారు. ఈ సొత్తు విలువను రూ.35 లక్షలుగా అంచనా వేశామని కొత్వాలు సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. మిల్లర్ రహదారిలోని మనోహర గోపాల్ ఇంట్లో హౌస్ కీపింగ్ పనులు చేస్తూ వీలు కుదిరినప్పుడల్లా దొంగతనం చేస్తూ వచ్చి హఠాత్తుగా పరారయ్యాడు. బాధితుని ఫిర్యాదుతో కార్యాచరణ నిర్వహించి నిందితుడ్ని అరెస్టు చేసి, సొత్తును జప్తు చేసుకున్నారు.

బీకాం విద్యార్థిని దుర్మరణం

బెంగళూరు (కృష్ణరాజపురం), న్యూస్‌టుడే : నగర శివార్లలోని బూదిగెరె క్రాస్ వద్ద సోమవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ధనుశ్రీ (22) అనే విద్యార్థిని మరణించింది. బీకాం రెండో ఏడాది చదువుతున్న ఆమె ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఓ భారీ వాహనం ఢీకొని వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. ఆవలహళ్లి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అంగన్‌వాడీలపై చర్య అమానుషం

నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీలు

రాయచూరు, న్యూస్‌టుడే: చరవాణిలో సాంకేతిక సమస్యల కారణంగా సామాజిక సమీక్ష వివరాలు నమోదు చేయలేమన్న అంగన్‌వాడీ కార్యకర్తలపై వేటు వేయడాన్ని 'జిల్లా అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం' తీవ్రంగా వ్యతిరేకించింది. దేవదుర్గ తాలూకాలో సస్పెండ్ చేసిన ఆరుగురిని తిరిగి విధుల్లో తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా పాలనాధికారి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు హెచ్.పద్మ, కార్యదర్శి రంగమ్మ అన్వర్, కోశాధికారి వరలక్ష్మి మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఇచ్చిన చరవాణుల్లో సాంకేతిక ఇబ్బందులు ఏర్పడితే కార్యకర్తలపై చర్యలు తీసుకోవడం అమానుషమని పేర్కొన్నారు. ముందుగానే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, మీ భర్త లేక మీ పిల్లల మొబైల్‌ను వినియోగించమని, అలా చేయకపోతే సస్పెండ్ చేస్తామని బెదిరించినట్లే చేశారని వాపోయారు. అలాగే సమీక్ష ముగిసే వరకు ఇతర పనులను అప్పగించవద్దని డిమాండ్ చేశారు.

సహకార భారతి తాలూకా అధ్యక్షుడిగా ఉదయ్‌కుమార్

ఉదయకుమార్, చెన్నారెడ్డిలను సన్మానిస్తున్న పాటిల్

మాన్వి, న్యూస్‌టుడే: సహకార భారతి సహకారి ఒక్కూట సిరివార తాలూకా అధ్యక్షుడిగా ఎన్.ఉదయ్‌కుమార్, కార్యదర్శిగా చెన్నారెడ్డి పాటిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యావాహిని పాఠశాల సభాంగణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సహకార భారతికి నూతన సభ్యులను ఎన్నుకున్నారు. సహకార భారతికి ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులను వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంలో ఆర్‌డీసీసీ బ్యాంకు అధ్యక్షుడు విశ్వనాథ్‌పాటిల్ తోరణదిన్ని, సహకార భారతి జిల్లా శాఖ అధ్యక్షుడు బసప్ప కందకల్, సంఘం కలబురగి విభాగం ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, వివిధ సహకార బ్యాంకుల, సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు, మేనేజర్లు పాల్గొన్నారు.

పద్మవ్యూహంలో వాహన సంచారం

మహావీర కూడలిలో ఆగిన వాహనాలు

రాయచూరు, న్యూస్‌టుడే: నగరంలోని చంద్రమౌళేశ్వర, మహావీర రహదార్లు, కూడళ్ల వద్ద సోమవారం మధ్యాహ్నం వాహనసంచారం స్తంభించింది. నాలుగు వైపులా వాహనాలు ఆగడంతో వాహన చోదకులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడారు. ముందుకు వెళ్లే మార్గం లేక చాలా సేపు నిలబడిపోయారు. రెండు రోజుల వరుస సెలవుల తర్వాత సోమవారం రావడం, దసరా పండుగకు పూజా సామగ్రి, దుస్తులు, కూరగాయల కొనుగోళ్లకు మార్కెట్లకు గ్రామీణులు పోటెత్తారు. అసలే ఇరుకైన రహదారులు. వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరగడం, సంచార పోలీసులు లేకపోవడంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. అనంతరం సంచార ఠాణా అధికారులు, హోంగార్డులు వచ్చి నియంత్రించారు. మైసూరు దసరా పండుగ ఉత్సవాల బందోబస్తుకు పోలీసులు వెళ్లడంతో, విధుల్లో సిబ్బంది తగ్గారని అధికారులు తెలిపారు. పండుగ ముందు రోజు మంగళవారం మార్కెట్లో రద్దీ రెట్టింపు కానుంది.

వైద్య వృత్తి నుంచి..
ప్రజాసేవను ఎంచి

డాక్టర్ ఎల్.శైలజ

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు-1 పోటీ పరీక్షల్లో డాక్టర్ ఎల్.శైలజ కర్ణాటక నుంచి ఉత్తమ ర్యాంకు సాధించిన తొలి అభ్యర్థిగా గుర్తింపు సాధించారు. బెంగళూరు నగరంలో జన్మించి ఇక్కడ ఉన్నత విద్యతో పాటు వైద్య విద్య కోర్సు పూర్తి చేసి ఎండీ-గైనకాలజిస్టుగా ఖ్యాతి పొందారు. ప్రజా పరిపాలన వ్యవస్థలోకి వెళ్లి పేదలకు తన వంతు సేవ చేయాలన్న ఉద్దేశంతో టీజీపీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షలకు హాజరై ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా స్వతహాగా చదువుకుని ఆ పరీక్షల్లో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. భర్త, తల్లిదండ్రులు ఆమెను బాగా ప్రోత్సహించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులు మీదుగా ఆమె నియామక పత్రాన్ని స్వీకరించారు. రోగులకు సేవ చేసేందుకు వైద్య వృత్తి చేపట్టానని, అంతకన్నా ఎక్కువగా పీడితులకు సేవ చేసేందుకు గ్రూపు-1ను ఎంచుకున్నట్లు డాక్టర్ శైలజ తెలిపారు. ప్రభుత్వ రంగ తెలుగు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎల్.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సిద్ధం నారయ్య, కార్యదర్శి సంజీవరావు, బెంగళూరు తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి సాధు రాఘవేంద్ర, కర్ణాటక బహుజన సమాఖ్య (కేబీఎఫ్) అధ్యక్షుడు డాక్టర్ జీహెచ్‌శంకర్ తదితరులు ఆమెను అభినందించారు.

వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహిద్దాం

మాన్వి, న్యూస్‌టుడే: వచ్చే నెల 7న వాల్మీకి జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. తహసీల్దార్ భీమరాయ రామసంద్ర అధ్యక్షతన సోమవారం తహసీల్దార్ కార్యాలయం సభాంగణంలో ఇందుకు సంబంధించి ముందస్తు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాల్మీకి కూడలి వద్ద ఎమ్మెల్యే హంపయ్యనాయక్ జయంత్యుత్సవ ఊరేగింపును ప్రారంభిస్తారని, వివిధ వీధుల్లో ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద జయంతి సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా న్యాయవాది రాజా శ్యామ్‌సుందరనాయక్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా వాల్మీకి భవన నిర్మాణం కలగానే మిగిలిపోయిందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తహసీల్దార్ భీమరాయ రామసంద్ర, తాలూకా పంచాయతీ కార్యనిర్వహణ అధికారి ఖాలిద్ అహ్మద్, పురపాలక సంఘం ముఖ్యాధికారి పరశురామ్ దేవమానే, శిశు అభివృద్ధి అధికారి మన్సూర్ అలీ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి నటరాజ్, తాలూకా వైద్యాధికారి డాక్టర్ శరణబసవరాజ్, ఎస్టీ సముదాయం ప్రముఖులు బుడ్డప్పనాయక్, అయ్యప్పనాయక్ మేకల్, రామణ్ణనాయక్, ఆంజినేయనాయక్, హనుమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

రాజధానిలో పండగ సందడి

బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్), న్యూస్‌టుడే : ఉద్యాననగరిలో దసరా పండగ సందడి ప్రారంభమైంది. బుధవారం నిర్వహించే ఆయుధ పూజకు ఇప్పటి నుంచే కొనుగోళ్లు మొదలయ్యాయి. పరిశ్రమలు, వాహన విక్రయ సంస్థలతో పాటు తమ కార్యాలయాల్లో పూజలకు కావలసిన పూలు, పండ్లు, అరటి బోదెలు, బొరుగులు, పప్పు, బెల్లం వితరణకు సోమవారం మధ్యాహ్నం నుంచే సిటీ మార్కెట్, కేఆర్‌పురం, మల్లేశ్వరం, బసవనగుడి, ఆర్ఎంసీ యార్డు, నెలమంగల, సుంకదకట్టె, కెంగేరి మార్కెట్లలో రద్దీ కనిపించింది. సిబ్బందికి వార్షిక బోనస్‌లు ఇచ్చేందుకు చిన్న సంస్థలు, పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకునేందుకు రావడంతో రద్దీ కనిపించింది.



బెంగళూరు మార్కెట్లో కొనుగోలుదారుల రద్దీ

సంబరాల లోగిలిలో మత్స్య మేళా!



అలంకారిక చేపల సందడి

అలిగేటర్ గార్ చేప

సిల్వర్ ఫిష్.. ప్రత్యేక ఆకర్షణ

మైసూరు, న్యూస్‌టుడే : మైసూరు దసరా ఉత్సవాల్లో భాగంగా రైతు దసరా ఉప సమితి స్థానిక జేకే మైదానంలో ఏర్పాటు చేసిన మత్స్యమేళాలో ప్రదర్శించిన వివిధ రకాల చేపలు, జలచరాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. గాజు తొట్టెల్లో అరోవన, డెవిల్, సక్కర్, టైగర్ షార్క్, టాకింగ్ క్యాట్‌ఫిష్, ప్యారెట్, ఆస్కర్, ఒరాండ గోల్డ్ ఫిష్, పుక్కిన్ గోల్డ్ ఫిష్, కాట్లఫిష్, జనరల్ గండె, సిల్వర్ గండె, తిలాపియా, మరల్, మృగాల్, గ్రాస్ గండెలతో పాటు అరుదైన అలిగేటర్ గార్ చేపలు ఎక్కువ మందిని ఆకట్టుకున్నాయి. ఆయా జాతుల చేపల వివరాలను తెలిపే ఫలకాలను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. అలంకారిక, అపాయకారి, వాస్తు, అందమైన చేపల వివరాలు తెలుసుకునేందుకు సందర్శకులు ఆసక్తి చూపించారు. చూసేందుకు మొసలి పిల్లను తలపించే అలిగేటర్ గార్ చేప తనకు దొరికే చేపలపై దాడి చేసి తింటుంది. ఇటువంటి చేపను కొలనుల్లో గుర్తిస్తే తక్షణమే వాటిని స్థానిక మత్స్యశాఖ కార్యాలయాల్లో అప్పగించాలని సిబ్బంది సూచించారు. గ్యాంబోసియా అఫినిస్ అనే జాతి చేపను 1928లో ఇటలీ నుంచి బెంగళూరుకు తీసుకు వచ్చారు. ఇది చెరువులు, కొలనుల్లో పెంచడం ద్వారా దోమల లార్వాను తినేస్తుంది. బయో ఫ్లాక్ విధానంలో చేపల సాగు విధానాన్ని వివరించేందుకు కొందరు సిబ్బందిని నియమించారు. చేపల సాగుకు ప్రభుత్వం పలు రాయితీలు, ఆర్థిక సహకారాన్ని అందిస్తోందని మైసూరు విభాగం మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ మంజునాథ్ తెలిపారు.

శిరా ప్రమాదంలో ముగ్గురి విషాదాంతం

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : తుమకూరు జిల్లా శిరా పట్టణ శివార్లలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో విష్ణు ఎన్ నాయక్ (24), ముత్తురాజ్ (36), వెంకటధన శెట్టి (64) మరణించారు. ఎదురెదురుగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనాలు సోమవారం ఒకదాన్ని మరోటి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే లోగా మార్గ మధ్యంలో మరణించారు. శిరా ట్రాఫిక్ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

29-09-2025 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1626.06	1632.00
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	15,429	11,051
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	15,327	10,571
నీటి నిల్వ (టి.ఎం.సి)	80.003	101.773

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

(c) eenadu

ఆదోని వీధుల్లో ఎదురీత

ఆదోని పట్టణంలో కురిసిన భారీ వర్షాలకు రాజుల చెరువు నిండి పొంగిపొర్లుతోంది. నిరంతా అవుతూడ వంక మీదుగా లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. వీధులన్నీ చెరువులయ్యాయి.. ఆ నీటిలో విద్యార్థులు ఈత కొడుతున్నారు. ఏమాత్రం నీటి ప్రవాహం పెరిగినా.. వరదలో కొట్టుకుపోయే ప్రమాదముంది. – న్యూస్‌టుడే, ఆదోని పురపాలకం

దాటే.. డ్రమ్ముందా

హాలహర్వి మండలం చింతకుంట గ్రామ శివారులో జాతీయ రహదారి వంతెన పనులు జరుగుతున్నాయి. వాహనాల రాకపోకల కోసం తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు తాత్కాలిక వంతెన కోతకు గురైంది. ఈ నేపథ్యంలో చింతకుంట మీదుగా వాహనాలు రాకుండా చర్లగుడి వద్ద అడ్డుగా డ్రమ్ములు ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా వాటికి రేడియం స్టిక్కర్లు అతికించకపోవడంతో రాత్రి వేళ ఎవరికీ కనిపించడం లేదు. – న్యూస్‌టుడే, హాలహర్వి

పండగ వంట.. కల్తీల తంట

■ అధికశాతం నూనెలు, సరకులు నాసిరకమే
■ ప్రమాదకర పదార్థాలు కలిపేస్తున్న వ్యాపారులు

దసరా పండగ వచ్చిందంటే.. ప్రతి ఇంటా సందడి నెలకొంటుంది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన కుమార్తెలు, అల్లుళ్లు.. బంధువులు వస్తారు. దీంతో ప్రతి కుటుంబంలో తమ స్థాయికి తగ్గట్టు పిండివంటలు చేసుకుని సంతోషంగా ఆరగిస్తారు. పండగ సమీపించడంతో చాలామంది మార్కెట్టుకు వెళ్లి అవసరమైన సరకులు కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు కల్తీ వస్తువులతో మార్కెట్టును నింపేశారు. నూనెలు, బెల్లం, మసాలా దినుసులు, నెయ్యి.. ప్రతీది కల్తీ చేసి విక్రయిస్తున్నారు. వీటితో తయారు చేసిన వంటలను తింటే అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. కల్తీలను కనిపెట్టొచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. – న్యూస్‌టుడే, కర్నూలు మార్కెట్

మార్కెట్‌లో కల్తీ చేసే వాటిలో నూనెలు మొదటి వరుసలో ఉంటాయి. హోల్‌సేల్ వ్యాపారులు నూనె ట్యాంకర్లను తెప్పించుకుంటున్నారు. వాటితో పాటు పత్తిగింజల నూనె, పామాయిల్, ఇతర నాసిరకం నూనెలు కలిపి ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతినెలా సుమారు 8 వేల టన్నుల నూనెల విక్రయాలు జరుగుతున్నాయి. ఇందులో కల్తీ నూనెలే సుమారు 2 వేల టన్నుల వరకు ఉంటాయని అంచనా. 70 శాతానికి పైగా హోటళ్లలో నాణ్యమైన నూనె వాడటం లేదు.

● కల్తీని కనిపెట్టాలంటే.. కొద్దిగా నూనెను తీసుకుని 5 మి.లీ గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, కాస్త చక్కెర కలిపితే అడుగున గులాబీ లేదా ఎరుపు రంగు ఏర్పడుతుంది. అలా జరిగితే అది నాసిరకమని గుర్తించాలి.

బెల్లం.. అంతా మోసం

పండగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో బెల్లం ఉండాల్సిందే. నాణ్యమైన బెల్లం కిలో రూ.80- 120 దర పలుకుతోంది. చక్కెరను కిలో రూ.40-45తో విక్రయిస్తున్నారు. దీంతో కొందరు చక్కెరతో అచ్చులను తయారుచేసి బెల్లం రంగు పూత పూస్తున్నారు. పంచదారతో చేసిన ఈ బెల్లం అచ్చులను కిలో రూ.50-60తో విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు లభిస్తుందని చాలామంది దీన్నే కొనుగోలు చేస్తున్నారు.

● ఈ నాసిరకం బెల్లాన్ని గ్లాసు నీటిలో వేస్తే రంగుపోయి పంచదార అచ్చు ముద్దగా మారుతుంది. చక్కెర, కృత్రిమ రంగులతో తయారు చేసిన దీన్ని తినడం వల్ల క్యాన్సర్ బారినపడే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

తింటే వికారం

రోజువారీ వంటల్లో తప్పనిసరిగా వాడే పదార్థాల్లో కారంపొడి ముఖ్యమైంది. రకరకాల పదార్థాలు, రసాయనాలు కలిపి నకిలీ కారం పొడులు తయారు చేస్తున్నారు. ఇందుకోసం మిరపకాయల తొడిమలు, చెక్క పిండి, రెడ్ ఆక్సైడ్, ఇతర ప్రమాదకరమైన రంగులు వినియోగిస్తున్నారు. వీటిని రకరకాల బ్రాండ్లతో విక్రయిస్తున్నారు. నాణ్యమైన కారం కిలో రూ. 250 నుంచి రూ.300 దర పలుకుతోంది. నాసిరకం కారం మాత్రం కిలో రూ.150- 200లోపే విక్రయిస్తున్నారు. దీంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో దీన్నే ఎక్కువ వినియోగిస్తున్నారు. కిరాణా దుకాణాల్లో సైతం ఈ నాసిరకం కారం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

ఫిర్యాదు చేయండి

నాణ్యత లేని ఆహార పదార్థాలు, నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు తెలిస్తే.. 9441439787 నంబరుకు ఫోన్‌చేసి అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. ఆహార భద్రతాధికారి ఫుడ్ ఇన్‌స్పెక్టర్లతో తనిఖీలు చేయించి బాధ్యులైన వారిపై చర్యలు చేపడతారు.

మెరుపు ముంచేస్తుంది

కొందరు వ్యాపారులు కంది, పెసర, మినుము వంటి పప్పు దినుసులకు మెరుపు వచ్చేలా నూనె పూస్తుంటారు. కేసరి పప్పునకు మెటానిల్ ఎల్లో రంగు కలుపుతారు. భూతద్దం సాయంతో దీనిని గుర్తించవచ్చు.

● పరీక్ష నాళికలో కొద్దిగా పప్పును తీసుకొని అందులో నీరు కలపాలి. వాటికి 5 మి.లీ గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపాలి. పది నిమిషాల తర్వాత గులాబీ రంగులోకి మారితే అది కల్తీ అయినట్లు లెక్క.

● శనగపిండిలో బఠానీల పిండి కలిపేస్తున్నారు.

నూనెలతో నెయ్యి

నెయ్యిలో కొన్ని రకాల నూనెలు కలుపుతున్నారు. మంచి వాసన వచ్చేందుకు రసాయనాలు, సెంటు కలిపి తక్కువ ధరలకు అంటగడుతున్నారు.

అరటి బోదెల గుజ్జుతో అల్లం వెల్లుల్లి పేస్ట్

ప్రస్తుతం మార్కెట్‌లో అల్లం, వెల్లుల్లి మిశ్రమం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో అక్రమార్కులు అల్లం, వెల్లుల్లితో పాలు అరటి కాండంతో చేసిన గుజ్జును కలిపి నాసిరకం మిశ్రమం తయారు చేస్తున్నారు.

నంది వాహనంపై దేవదేవుడు

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన సోమవారం భ్రమరాంబాదేవి మహాగౌరీగా సాక్షాత్కరించారు. చతుర్భుజాలు కలిగి, కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో డమరుకం, అభయహస్తాలతో దివ్యమంగళ స్వరూపంలో కొలువుదీరి పూజలందుకున్నారు. అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను నంది వాహనంపై అధిష్ఠింపజేసి, ఉభయ దేవాలయాల అర్చకులు, వేదపండితులు సమంత్రకంగా పూజలు నిర్వహించారు. వర్షం ప్రభావంతో గ్రామోత్సవాన్ని నిలిపేసి ఆలయ ఉత్సవం చేపట్టారు.
– న్యూస్‌టుడే, శ్రీశైల ఆలయం

అవయవదానం చేసేందుకు ముందుకొచ్చిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి జీవన్‌దాన్ రిజిస్ట్రేషన్ పత్రం అందజేస్తున్న జీజీహెచ్ పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు

వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలి

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : మహిళలు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సూచించారు. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు సర్వజన వైద్యశాలలో సోమవారం మెగా వైద్యశిబిరం నిర్వహించారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. అవయవదానం చేయడం వల్ల మరికొందరికి పునర్జన్మను ప్రసాదించొచ్చని పేర్కొన్నారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో డాక్టర్ శాంతికళ డాక్టర్ మాధవీశ్యామల తదితరులు ఉన్నారు.

వేగ నిరోధకం.. వెన్నుపోటు

సాఫీగా సాగిపోయే ప్రయాణం.. ఒక్కసారిగా ఊహించని కుదుపులు.. ఇంకేముంది.. గాల్లో తేలినట్లుందే.. గుండె జారినట్లుందే అన్న రీతిన వాహనచోదకులు అడుగు ఎత్తులేచి రోడ్డుపై పడుతున్నారు.. ఆ వెంటనే అదుపుతప్పి బోల్తా కొడుతున్నారు. వెన్నుపూస దెబ్బతిని ఆసుపత్రి పాలవుతున్నారు.. ప్రమాణాలు పాటించకుండా.. సూచికలు ఏర్పాటు చేయకుండా వేస్తున్న వేగనిరోధకాలతో బళ్లు, వాహనదారుల దేహాలు.. రెండూ గుల్లవుతున్నాయి. – న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

రహదారి	జాతీయ	ఆర్‌అండ్‌బీ	పంచాయతీరాజ్
పొడవు (కి.మీ.ల్లో)	953	3,987	6,123

కట్టల్లా కట్టేస్తున్నారు

● వేగ నిరోధకాల నిర్మాణం ఇష్టారాజ్యంగా, నిబంధనలు పాటించకుండా ఎత్తుగా నిర్మిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 60 శాతం వరకు ఇలానే ఉన్నాయని ఇటీవల అధికారులు నిర్వహించిన సర్వేలో తేలింది. పట్టణ వీధుల్లో సీసీ రహదారులపై ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఎవరి ఇళ్లముందు వాళ్లు అనధికారికంగా ఏర్పాటు చేసుకొంటున్నారు.

● జాతీయ రహదారులపై ఎక్కడా వేగ నిరోధకాలు ఏర్పాటు చేయకూడదు. కానీ కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై నంద్యాల పట్టణంలోని బొమ్మలసత్రం, బొగ్గులైన్, కలెక్టరేట్ వద్ద వీటిని నిర్మించారు.

ఎక్కడ నిర్మించాలంటే..

● ప్రధాన రహదారిలో చిన్న మార్గాలు కలిసే చోట, జంక్షన్ల వద్ద
● విద్యా సంస్థలు, వైద్యశాలలు, వంతెనలు, మలుపులున్న ప్రాంతంలో
● నివాసాలెక్కువగా ఉండి పాదచారులు తిరిగే చోట..

బళ్లూ.. ఒళ్లూ హుళానం

● ఎత్తుగా నిర్మించిన వేగ నిరోధకాలపై వెళ్తే కుదుపులకు శరీరభాగాలు దెబ్బతింటున్నాయి. లావుగా ఉన్న వారికి మరింత ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
● అతివేగంగా వెళ్తూ ఒక్కసారిగా వేగ నిరోధకం ఎక్కించి బ్రేక్ వేయడంతో మెడ, వెన్నెముకపై ప్రభావం పడుతుంది. వెన్నుపూసలో కాట్‌జల్, డిస్క్‌లు దెబ్బతింటాయి. సయాటికాకు గురవుతున్నారు. ఇలాంటి బాధలతో నెలకు వంద మంది రోగులు కర్నూలు వైద్యశాలకు వస్తుంటారని న్యూరో ఫిజీషియన్ విభాగం వైద్యులు చెబుతున్నారు.
● వాహనాల ఇంజిన్లు వేగ నిరోధకాలకు తగిలి పగులుతున్నాయి. షాక్ అబ్జార్స్ విపరీతంగా దెబ్బతింటున్నాయి. టైర్లు అరిగిపోతున్నాయి.. బ్రేకుల సమస్య తలెత్తుతోంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి

● ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ)) విధానం కచ్చితంగా పాటించాలి. వాహనాల బంపర్లకు తగలకుండా ఉండాలి.
● 10 సెం.మీ. ఎత్తు, 3.7 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల రేడియస్ (వ్యాసార్థం)తో నిర్మించాలి. ఫలితంగా గంటకు 25 కి.మీ. వేగాన్ని నిరోధకాలు అదుపు చేసేందుకు వీలుంటుంది.
● వేగ నిరోధకానికి 40 మీటర్ల ముందే సూచికలు పెట్టాలి.
● ఒకే రహదారిలో రెండు వేగ నిరోధకాలు ఏర్పాటు చేయాల్సి వస్తే వాటి మధ్య దూరం 100-150 మీటర్లు కచ్చితంగా ఉండాలి.

మీ స్మార్ట్ రేషన్ కార్డు ఎక్కడుందో ఇలా తెలుసుకోండి

రేషన్ దుకాణాల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తోంది. క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ కార్డులు అందజేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 6.68 లక్షల కొత్త స్మార్ట్ కార్డులొచ్చాయి. గత వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియను వాలంటీర్లు తప్పుగా నమోదు చేశారు. దీంతో ఎవరి రేషన్‌కార్డు ఏ దుకాణం పరిధిలో ఉందో తెలియడం లేదు. పలువురు కార్డుదారులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ సమస్య ఉన్న వారు.. గూగుల్‌లో ఏపీ ఈపీడీఎస్ అని టైప్ చేస్తే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫైర్స్ అనే విండో తెరుచుకుంటుంది. తెరపై కనిపించే డ్యాష్‌బోర్డును క్లిక్ చేస్తే రైస్‌కార్డు సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ పాత రేషన్‌కార్డు నంబరు నమోదు చేయగానే.. ఏ సచివాలయం, ఏ చౌకదుకాణం పరిధిలో ఉందో తెలుస్తుంది. – న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

పంచ జ్యోతులు.. నిత్య వెలుగులు

శతాబ్దాలు గడుస్తున్నా.. అక్కడ పంచ జ్యోతులు నిత్యం వెలుగులు పంచుతూనే ఉన్నాయి. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్ర భక్తుల ఇలవేల్పు గాదిలింగేశ్వర స్వామి జీవ సమాధి అయి 500 ఏళ్లు కావొస్తోంది. స్వామి సన్నిధిలోని పంచ జ్యోతులు (ఐదు దీపాలు) నిత్యం వెలుగుతూనే ఉంటాయని గ్రామస్థులు చెబుతున్నారు. వారంలో ఒక రోజు ప్రమిదలు శుభ్రం చేసేందుకు తీసినా.. దీపాల ఒత్తులను పక్కన వేసినా.. అలాగే వెలుగుతూనే ఉంటాయి. గాదిలింగేశ్వరస్వామికి నిత్యం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా పూజలు చేస్తుంటారు. ప్రతి గురువారం సుమారు వెయ్యి మందికి పైగా, అమావాస్య రోజుల్లో పది వేల మందికి పైగా భక్తులొచ్చి మొక్కులు తీర్చుకుంటారు. – న్యూస్‌టుడే, హాలహర్వి

ఎత్తిపోతలు.. నత్త పోటీలు

మంత్రాలయం గ్రామీణం: తుంగభద్ర నీటి ఆధారంగా కౌతాళం మండలంలో నిర్మించాల్సిన గోతులదొడ్డి(హాల్వి), బసాపురం, కగ్గలు, ఐరన్‌గల్ కందుకూరు ఎత్తిపోతల పథకాలు మధ్యలో ఆగిపోయాయి. రూ.69.14 కోట్లతో చేపడుతున్న ఆయా పథకాలకు గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. పూర్తి చేసి ఉంటే ఏడు వేల ఎకరాలకు సాగు అందే అవకాశం ఉండేది.

కర్నూలు జలమండలి న్యూస్‌టుడే: కాల్వలు నిండుగా ప్రవహిస్తున్నా.. చేనుకు నీరు చేరడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తుంగభద్ర, హగరి, కుందూ నదుల తోపాటు శ్రీశైలం వెనుక జలాల ఆధారంగా రూ.366 కోట్ల వ్యయంతో గతంలో వందకు పైగా ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. వీటి ద్వారా 95,655 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉంది. ఇందులో 60 వరకు పాక్షికంగా పని చేస్తున్నాయి. ప్రస్తుతం కేవలం 36,800 ఎకరాలకే నీరందుతోంది. ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు గత ప్రభుత్వ హయాంలో పంపిన రూ.40.82 కోట్ల ప్రతిపాదనలకు నిధులు విడుదల కాలేదు. వీటిని సకాలంలో మరమ్మతులు చేసి ఉంటే 24,452 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందేది. అదేవిధంగా 49,438 ఎకరాలకు నీరు అందించే 28 కొత్త పథకాలు నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. ఆ దస్త్రం ముందుకు కదలడం లేదు. 'కూటమి' ప్రభుత్వమైనా స్పందించి ఎత్తిపోతల పథకాలను బాగు చేయించాలని రైతులు విన్నవిస్తున్నారు.

అంశం	కర్నూలు	నంద్యాల
ఎత్తిపోతలు	61	39
ఆయకట్టు(ఎకరాలు)	37,454	58,201
పని చేస్తున్నవి	11	14
పాక్షికంగా పనిచేసేవి	38	22
మూలనపడినవి	12	3

జిల్లాకు 57 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : కర్నూలు జిల్లాకు 57 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయి. పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ నిధులతో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రాల నిర్మాణం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో జరగనుంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో జిల్లాకు 354 ఆరోగ్య కేంద్రాలు మంజూరవగా 135 నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి.

రైతేరాజు 8లో

బన్ని ఉత్సవం.. భారీ ఏర్పాట్లు

బావి చుట్టూ బారికేడ్లు

హాలహర్వి, హొళగుంద, న్యూస్‌టుడే: మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబరు 2న జరిగే బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు మూడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ నిర్వాహకులు, ఆయా శాఖల అధికారులు తెలిపారు.

● దేవరగట్టుకు వెళ్లే మార్గంలో రహదారికి మరమ్మతులు చేపట్టారు. గట్టుపై విద్యుత్తు సమస్య లేకుండా అదనంగా విద్యుత్తు నియంత్రికలు ఏర్పాటు చేశారు.

● భక్తుల కదలికలను, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. గుర్తించేందుకు సీసీ కెమెరాలు అమర్చుతున్నారు.

● బన్ని ఉత్సవంలో ఎవరైనా గాయపడితే వెంటనే చికిత్స అందించేందుకు 30 నుంచి 50 మంచాలతో ప్రత్యేక వైద్యశాల ఏర్పాటు చేశారు.

● పారిశుద్ధ్యం లోపించకుండా హొళగుంద, ఆలూరు, హాలహర్వి మండలాల అధికారులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పనులు చేపడుతున్నారు.

● భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని తాగునీటికి ఇబ్బంది రాకుండా బన్ని ఉత్సవం ముగిసే వరకు నిత్యం తాగునీరు సరఫరా చేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పేర్కొన్నారు.

● రాత్రివేళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా కొండ చుట్టూ విద్యుత్తు సదుపాయం కల్పించారు.

ఆ ఊళ్లో నాలుగు కుటుంబాలే

శ్రీశైల జలాశయ నిర్మాణానికి ముందు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సిద్ధేశ్వరం గ్రామంలో సుమారు 500 కుటుంబాలు ఉండేవి. తరువాత జలాశయ వెనుకజలాల్లో ఆ గ్రామం నీట మునగడంతో జూపాడుబంగ్లా మండలంలో సుమారు 100 కుటుంబాలు నివాసం ఏర్పాటు చేసుకొని కొత్త సిద్ధేశ్వరంగా ఆ గ్రామానికి పేరు పెట్టుకున్నారు. మరికొన్ని కుటుంబాలు ఇతర మండలాలకు వలస వెళ్లాయి. నాలుగు కుటుంబాలు మాత్రం ఆ ఊరునే నమ్ముకొని అక్కడే ఉంటూ.. చేపల వేటతో జీవనం సాగిస్తున్నాయి. – న్యూస్‌టుడే, నందికొట్కూరు గ్రామీణం

ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ డా.సిరి, జేసీ డా.నవ్య

గడువులోగా సమస్యలు పరిష్కరించాలి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యలను నిర్ణీత గడువులోగా నాణ్యంగా పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్, జేసీ డా.బి.నవ్య, డీఆర్వో వెంకటనారాయణమ్మ, అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలు పెండింగ్‌లో లేకుండా త్వరగా పరిష్కరించాలని చెప్పారు. హౌసింగ్ పీడీ చిరంజీవి, ఉప కలెక్టర్ కొండయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నకిలీ ఉద్యోగులు.. విచారణకు అడ్డంకులు

● ఆర్‌యూకు నివేదిక అందకుండా నాయకుల ఒత్తిళ్లు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : రాయలసీమ విశ్వవిద్యాలయంలో నకిలీ ధ్రువపత్రాల డొంక కదులుతోంది. బోధనేతర సిబ్బంది నియామకాల్లో అడ్డదారిలో ఉద్యోగాలు పొందారంటూ 39 మందిపై అభియోగం రావడంతో వారు సమర్పించిన ధ్రువపత్రాలు అసలైనవా.. నకిలీవా అన్నది విచారణ చేయాలంటూ 2022 జూన్‌లో వీసీ విద్యాశాఖకు లేఖ రాశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విచారణ కొనసాగింది. ఎట్టకేలకు 39 మందికి చెందిన పత్రాలు పరిశీలన పూర్తయినా.. నివేదిక ఆర్‌యూ అధికారులకు అందకుండా కొందరు ఉద్యోగులు రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిళ్లు తెస్తున్నారు.

విద్యాశాఖ అధికారులు 2022 అక్టోబరులో మొదటి దశ విచారణ నివేదికను ఆర్‌యూ అధికారులకు అందజేశారు. అప్పట్లో 18 మందిపై విచారణ చేయగా 14 మందికి చెందిన పత్రాలు నకిలీవని తేల్చారు. మరో 21 మందికి చెందిన పత్రాల పరిశీలనకు విద్యాశాఖకు మూడేళ్ల సమయం పట్టింది. ఎట్టకేలకు వారి పత్రాల పరిశీలన పూర్తిచేసి 11 మందికి చెందిన పత్రాలు నకిలీవని తేల్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన నివేదిక ఆర్‌యూ అధికారులకు అందితే తమ ఉద్యోగాలు పోతాయన్న భయంతో బోధనేతర సిబ్బంది రాజకీయ నాయకులను ఆశ్రయించారు. వారు నివేదిక ఇవ్వకుండా ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారులను బెదిరిస్తూ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

కీలకమైన అధికారుల వద్ద విధులు

అర్హత పత్రాలు నకిలీవని తేలిన బోధనేతర సిబ్బంది ప్రొఫెసర్ల వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఉద్యోగి సమర్పించిన అర్హత పత్రాలు నకిలీవని తెలిసినప్పటికీ వీసీ నివాసం వద్ద పని చేస్తుండటం గమనార్హం. నకిలీ అర్హత పత్రాలతో ఉద్యోగాలు పొందిన వారిని తొలగించాలంటూ అప్పట్లో లోకాయుక్త, విజిలెన్స్, సీఐడీలో పలువురు ఫిర్యాదు చేసినా నేటికీ వారిపై చర్యలు కరవయ్యాయి.

నివేదికలో ఏముందంటే

» కర్నూలు అర్బన్ ఎంఈవో నగరంలో సుమారు ఏడుగురు ఉద్యోగులపై విచారణ చేసి జిల్లా విద్యాశాఖకు నివేదిక అందజేశారు. ఓ ఉద్యోగి వడ్డెగేరిలోని ఎయిడెడ్ ఈఎల్ఈ స్కూల్‌లో 2 నుంచి 5వ తరగతి చదివినట్లు విద్యార్హత పత్రం సమర్పించారు. విచారణలో ఆ పాఠశాలే లేదని తేలింది.

» మరొకరు ఎంహెచ్ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివినట్లు పత్రం సమర్పించారు. అడ్మిషన్ నంబరు 4122/93-97 కరెక్టుగానే ఉన్నప్పటికీ మార్కులు, హాజరు రిజిస్టరు లేదు.

» మరో ఉద్యోగి జేజీజే ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి చదివినట్లు పత్రం సమర్పించారు. విచారణకు వెళ్లిన అధికారి ఈ పాఠశాలే లేదని తన నివేదికలో స్పష్టం చేశారు.

» ఇద్దరు సిబ్బంది ఏబీఎం ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో నుంచి 1 నుంచి 5వ తరగతి వరకు చదివినట్లు విద్యార్హత పత్రం సమర్పించారు. ఈ పాఠశాలను మూసివేశారు.

» నంద్యాల పట్టణంలోని కేఎన్ఎం మున్సిపల్ పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి చదివినట్లు ఓ ఉద్యోగి సమర్పించిన అర్హత పత్రం నకిలీదని నంద్యాల విద్యాశాఖ ధ్రువీకరించింది.

(c) eenadu

పసుపు పంటకు దుంపకుళ్లు సవాళ్లు

● జడివానలతో ఎదుగుదలకు ఆటంకాలు
● జాగ్రత్తలు పాటిస్తే.. సమస్య దూరం

మహానంది, న్యూస్‌టుడే: గత నెల నుంచి పలుమార్లు ఓ మోస్తరు నుంచి జడివానలు కురవడంతో అరటి, పసుపు, మొక్కజొన్న వంటి పలు రకాల పంటల ఎదుగుదలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పసుపు పంటలో వాస్తుంచిన దుంపకుళ్లు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహానంది మండలం మహానంది ఫారంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధన స్థానానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ కిశోర్‌కుమార్, డాక్టర్ రాఘర్‌నాయక్‌ల సలహాలు, సూచనలు అందిస్తున్నారు. సస్యరక్షణ చర్యలను వివరించారు.

పసుపు పంటను దుంపకుళ్లు, పురుగు రాకుండా ముందస్తుగా తెగులు ఆశించే నరోట్లు రిడోమిల్ ఎం-2 ఒక గ్రాము లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3.0 గ్రాముల కలిపిన ద్రావణాన్ని చేతిపంపు నాజిల్ తీసివేసి.. మొక్క మొదలు తడిచేలా పోయాలి. మళ్లీ 10 రోజుల వ్యవధిలో మరోసారి పోస్తే తగ్గుతుంది.

ట్రైకోడెర్మా విరిడి లిక్విడ్ ఫార్ములేషన్‌ను బెల్లం, శనగ పిండి నీటిలో 10 రోజుల పాటు ఉంచాలి. కొంతు పెరిగిన తర్వాత డ్రిప్‌లో వదులుకోవాలి.

● పసుపులో ఆకు రెక్కల నల్లి (ఎర్రనల్లి) నివారణకు.. లీటరు నీటిలో మూడు గ్రాముల గంధకం, డైకోఫాల్ ఐదు మి.లీ, లీటరు నీటికి సాండోవిట్ ఒక మి.లీ కలిపి ఆకుల అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి.

● ఆకుమచ్చ తెగులు నివారణకు విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలి. అర లీటరు నీటిలో ఒక గ్రాము కార్బండిజమ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్ మందు స్యబునిల్ లేదా ప్రొపికొనజోల్ 1మి.లీ. కలిపిన మందును 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. సెప్టెంబరులో 3-4 పర్యాయాలు పిచికారీ చేయాలి.



పసుపులో మొండి గడ్డిజాతి మొక్కల నివారణకు క్విజలో పాప్ ఇథైల్ అనే కలుపు నివారణ మందును ఎకరానికి 400 మి.లీ. పిచికారీ చేయాలి.

● సాధారణంగా వర్షాకాలం తర్వాత ఆకు, కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. దీన్ని నివారించాలంటే.. పురుగు ఉనికిని గమనించిన వెంటనే ఎకరాకు 320 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 400 మి.లీ. డైమిథోయేట్ మందును పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే నోవల్యూరాన్ మందును ఎకరాకు 150 మి.లీ. చొప్పున పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.

రైతేరాజు

కందిలో కాయతొలిచే పురుగు

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: కంది పంటలో అధిక వర్షాల వల్ల కాయ తొలిచే పురుగు ఆశిస్తుందని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్రచౌదరి తెలిపారు. మొగ్గ, పూత, పిందె, కాయ దశల్లో పువ్వులు, లేత కాయలను తొలిచి దీంట్లో ఉంటూ నష్టపరుస్తుంది. దీంతో దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. రెక్కల పురుగు ఉనికిని అంచనా వేసేందుకు ఎకరానికి 4-5లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. వీటి గుడ్లను, చిన్న పురుగులను నివారించడానికి మొగ్గ దశలోనే.. లీటరు నీటిలో 5మి.లీ. వేపనూనె కలిపి పిచికారీ చేసుకోవాలి. గొంగళి పురుగులను తినే పక్షుల కోసం పొలంలో ఎకరానికి 15నుంచి 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు ఉద్ధృతిని బట్టి పూత మొగ్గ, తొలి పూత దశలో లీటరు నీటిలో 2.5మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా 0.4గ్రాముల ఎమామెక్టిన్‌బెంజోయేట్ కలిపి పిచికారీ చేయాలి. పిందె, కాయ దశలో లీటరు నీటిలో 2మి.లీ క్వినాల్‌ఫాస్ లేదా 0.5మి.లీ స్పైనోశాడ్ లేదా 1.5గ్రాముల ఎసిఫేట్ కలిపి కొమ్మలు బాగా తడిసేలా పిచికారీ చేసుకోవాలి. ఈ మందులకు పురుగు ఉద్ధృతి తగ్గకపోతే.. లీటరు నీటికి ఇండాక్సాకార్బ్ ఒక మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ. లేదా క్లోరంట్రానిలిప్రోల్ 0.3మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్ 0.2మి.లీ. లేదా నోవామెడిస్ 1.2మి.లీ. లేదా అఫ్లిగో 0.5మి.లీ. కలిపి మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవడం వల్ల లద్దె పురుగు సమర్థవంతంగా నివారించుకోవచ్చు.

సందేహాలు సమాధానాలు

ధనలక్ష్మి, శాస్త్రవేత్త

?: మొక్క జొన్నలో ఆకులు పసుపు రంగులోకి మారిపోతున్నాయి. పంట వేసి 50 రోజులు దాటింది. నివారణ తెలపండి?
- వెంకటసుబ్బారెడ్డి, పాతపాడు

✔: ఈ తెగులును రసం పీల్చే తెగులు అంటాం. పంట వేసిన 40 రోజుల పైబడిన పంటను పేనుబంక, దీగరనల్లి పురుగులు ఆశించడం వల్ల వస్తుంది. రసాన్ని పీల్చడంతో ఆకులు రంగు మారుతాయి. మని కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి పంట దిగుబడి తగ్గిపోతుంది. పురుగులు అధికంగా ఉంటే.. ఎకరానికి 200 లీటర్ల నీటికి 320 మి.లీ మోనోక్రోటోఫాస్, లేదా 400 మి.లీ. డైమథోయేట్ కలిపి పిచికారీ చేసి నివారించే అవకాశం ఉంటుంది.

?: కంది పంట ప్రస్తుతం పూత దశలో ఉంది. అక్కడక్కడ పురుగు కనిపిస్తుంది. నివారణ మార్గాలు తెలపండి.
- వెంకట సుబ్బయ్య, నందవరం

✔: ఈ పురుగును మారుక మచ్చల పురుగు లేదా గూడు పురుగు అంటారు. పూత, పిందె దశలో ఇది ఆశిస్తుంది. ఆకులు, పూతను లోపల ఉండి తినేస్తుంది. గూడును చేసుకొని అడుగు భాగంలో చిన్న రంధ్రం చేసుకొని కాయలను తొలిచేస్తుంది. నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ ఒక గ్రాము లేదా థయోడికార్బ్ ఒక గ్రాము, లేదా నోవాల్యూరాన్ 1.0 మి.లీ లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ. లేదా ల్యాండా సైహలోత్రిన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి మందులు మార్చి వారం రోజులకోసారి పిచికారీ చేయాలి.

?: వరిలో ఎలుకలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటి నివారణ ఎలా?
- రామచంద్రయ్య, నందవరం

✔: ఎలుకలు ఎక్కువగా ఉంటే పొలంలో ఎలుక బుట్టల ఎకరానికి 20 చొప్పున అమర్చుకోవాలి. పొగబారించే యంత్రం (బర్రో స్మోకర్) ఉపయోగిస్తే ఊపిరాడక చనిపోతాయి. పైరులో గుడ్లగూబ స్థావరాలు ఏర్పాటు చేసి, నివారించే అవకాశం ఉంటుంది. ఎర-తెర పద్ధతి అనుసరిస్తే ఫలితం ఉంటుంది. ప్రతి 15-20 మీ. పొడవుకు తెరలో నీటి మట్టం పైభాగాన చిన్నపాటి రంధ్రం (10 సెం.మీ.వ్యాసం) చేసి తెరలోపలి వైపున తీగ బోను అమర్చాలి. ఎలుకలు సులువుగా లోపలికి వెళ్లి చిక్కుకునే వీలుంటుంది.

వెంటాడుతున్న ఎండు తెగులు

హాలహర్వి, న్యూస్‌టుడే: కంది పంటలో ఎండు తెగులును సకాలంలో అరికట్టకపోతే దిగుబడి తగ్గుతుందని ఆలూరు, హాలహర్వి మండల వ్యవసాయాధికారి వెంకటేశ్ గౌడు తెలిపారు. సస్యరక్షణ చర్యల గురించి వివరిస్తూ.. తెగులు సోకిన మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి. దీని నివారణకు కిలో విత్తనాలకు పది గ్రాముల ట్రైకోడర్మా మిశ్రమం కలిపి విత్తుకోవడం వల్ల కొంత వరకు ఎండు తెగులు అరిట్టొచ్చన్నారు. జొన్నతో పంట మార్పిడి చేస్తే ఫలితం ఉంటుందన్నారు.

వరిలో సస్యరక్షణ

వరి పంటను అధికంగా ఆశించే తెగుళ్లలో అగ్గితెగులు ఒకటి. పంట సాగు నుంచి మొదలుకుని.. కంకం దశ, వెన్ను వచ్చే దశలో తెగులు సోకుతుంది. కిలో విత్తనాలకు పది గ్రాముల సూడోమోనాస్‌తో విత్తన శుద్ధి చేసుకుంటే.. మొదటి దశలో తెగులు అరికట్టొచ్చు. రెండో దశలో తెగులు సోకితే ఎకరాకు 200 లీటర్ల నీటిలో ట్రైసైక్లోజోల్‌ను 120 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. 15 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు పిచికారీ చేస్తే తెగులు బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

ఈ-బాలుడు.. భావి ఇంజినీరు

ఆదోని ఎస్కేడీ, న్యూస్‌టుడే: ఈ-బాలుడు.. భావి ఇంజినీరు. తన ఆలోచనలకు పదును పెట్టి.. ఆవిష్కరణలు చేస్తున్నాడు. ఆసక్తిని గమనించిన తండ్రి సైతం ప్రోత్సహించాడు. ఈ-బైక్‌ను తయారు చేసి, భళా అనిపించుకున్నాడు. ఆ బాలుడు తయారు చేసిన ఈ-బైక్ గురించి తెలుసుకుందామా..

❍ ఆదోని పట్టణం విక్టోరియా పేటలో నివాసం ఉంటున్న ఎం.శివ, పార్వతి దంపతుల కుమారుడు ఎం.మధుకుమార్ స్థానిక మిల్లన్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. తండ్రి మేదరి వృత్తి చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు. మధుసూదన్ ఓ వైపు చదువుతూనే మరోవైపు కొన్ని ఎలక్ట్రికల్ పరికరాలతో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. ప్రస్తుత ప్రపంచంలో ఈ-బైక్‌ల హవా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంతో తాను సైతం తక్కువ ఖర్చుతో ఈ-బైక్ తయారు చేయాలని భావించాడు. ఈ విషయాన్ని తన తండ్రి శివతో ప్రస్తావించాడు. కావాల్సిన పరికరాల కొనుగోలుకు తండ్రి ఆర్థికంగా సహకరించారు. మధుకుమార్ బ్యాటరీ, హబ్ మోటర్, కంట్రోలర్, తోరోజోల్ పరికరాలు కొనుగోలు చేశాడు. ముందుగా ఈ-బైక్ బాడీ డిజైన్ చేసి వెల్డర్ వద్దకు వెళ్లి.. తనకు కావాల్సిన పద్ధతిలో సొంతంగా బాడీ తయారు చేయించాడు. ఆ తర్వాత దానికి రెండు చక్రాలు అమర్చి.. బ్యాటరీ, తదితర సామాగ్రి అమర్చి ఈ-బైక్‌ను తయారు చేసి రహదారిపై తిప్పి శభాష్ అనిపించుకున్నాడు.

ఈ-బైక్‌పై బాలుడు మధుకుమార్

రైల్వే ఇంజినీర్ కావడమే లక్ష్యం

- ఎం.మధుకుమార్, పదో తరగతి, ఆదోని

ఇంట్లో వృథా పరికరాలతో చిన్న చిన్న ప్రయోగాలు చేసేవాడిని. నా ఆసక్తిని మా నాన్న ఎప్పుడూ నిరుత్సాహ పరచకుండా.. ప్రోత్సహించారు. ఈ-బైక్‌ను ఒక్కసారి బ్యాటరీ రీఛార్జ్ చేస్తే.. 40 కి.మీ. వేగంతో, 30 కి.మీ. దూరం వరకు వెళ్తుంది. కష్టపడి చదివి రైల్వే శాఖలో ఇంజినీరుగా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా.

బాధితులకు న్యాయం చేస్తాం

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపట్టి బాధితులకు చట్టం పరిధిలో న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌పాటిల్ చెప్పారు. కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈసందర్భంగా 79 మంది బాధితులు వివిధ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు సమర్పించారు. ఎయిడెడ్ పాఠశాలలో టీచర్, క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తానని కర్నూలుకు చెందిన మాధవప్ప రూ.14.50 లక్షలు తీసుకుని మోసగించాడని స్థానిక వెంకయ్యనగర్‌కు చెందిన దొరస్వామి ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు తనకు ఫోన్‌చేసి పైథాన్ డెవలపర్‌గా ఉద్యోగం ఇప్పిస్తామని రూ.12,500 కట్టించుకుని మోసగించారని కర్నూలు మద్దూర్‌నగర్‌కు చెందిన సోహెల్ ఫిర్యాదు చేశారు. తన సంతకాలతో రూ.20 లక్షల నకిలీ ప్రామిసరీ నోట్లు సృష్టించి మోసానికి పాల్పడిన నన్నూరులో పనిచేసే ఆదినారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన రామేశ్వరరెడ్డి విన్నవించుకున్నారు.

సమస్య వింటున్న ఎస్పీ విక్రాంత్‌పాటిల్

ఉల్లి క్వింటా గరిష్ఠ ధర రూ.1,429

కర్నూలు మార్కెట్, న్యూస్‌టుడే : కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం 2,618 క్వింటాళ్ల ఉల్లి దిగుబడులు విక్రయానికి వచ్చాయి. క్వింటా కనిష్ఠ ధర రూ.155, మధ్యస్థం రూ.839, గరిష్ఠ ధర రూ.1,429 పలికింది. వేరుసెనగకాయలు క్వింటా రూ.7,099, పొద్దు తిరుగుడు విత్తనాలు రూ.6,059, ఆముదాలు రూ.5,886, మొక్కజొన్నలు రూ.1,711, కందులు రూ.6,160, కందుల వడకలు రూ.2,439, కొర్రలు రూ.2,769, మినుములు రూ.6,197, సజ్జలను రూ.1,829తో వ్యాపారులు కొనుగోలు చేశారు.

అన్న క్యాంటీన్లను మెరుగ్గా నిర్వహించండి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : అన్న క్యాంటీన్లు, పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ఐవీఆర్ఎస్ ద్వారా సేకరిస్తున్న ప్రజాభిప్రాయాల్లో సానుకూల స్పందన వచ్చేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ డా.ఎ.సిరి మున్సిపల్ కమిషనర్లు, డీపీవోలను ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి పీజీఆర్ఎస్, ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్, జీఎస్టీ పన్నుల తగ్గింపుపై అవగాహన కార్యక్రమాలపై మండల ప్రత్యేకాధికారులు, డివిజన్, మండలస్థాయి అధికారులతో సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. కొన్ని ప్రదేశాల్లో ఇంటింటి చెత్త సేకరణ జరగడం లేదని.. మురుగుకాలువలు శుభ్రం చేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు. ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలకు సంబంధించిన సచివాలయ సిబ్బందికి నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ డీఆర్వోను ఆదేశించారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి జీఎస్టీ పన్నుల తగ్గింపు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సచివాలయ సిబ్బంది కిరాణా దుకాణాలను సందర్శించి వస్తువులను తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నారా? లేదా పాత ఎమ్మార్పీ ధరలకే అమ్ముతున్నారా అన్నది గుర్తించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో జేసీ డా.బి.నవ్య, డీఆర్వో వెంకటనారాయణమ్మ, వాణిజ్య పన్నులశాఖ జాయింట్ కమిషనర్ నీరజ, జడ్పీ సీఈవో నాసరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్ డా.సిరి. చిత్రంలో జేసీ డా.నవ్య

జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : జీఎస్టీ పన్నుల తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీఎస్టీ పన్నుల తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని చెప్పారు. జీఎస్టీ పన్నుల తగ్గింపు వల్ల కుటుంబానికి నెలకు సుమారు రూ.వెయ్యి వరకు ప్రయోజనం కలుగుతుందన్నారు. దుకాణాల్లో పాత ఎమ్మార్పీ ధరలకే నిత్యావసరాలు అమ్ముతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అలా జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వాణిజ్య పన్నులశాఖ అధికారులను ఆదేశించారు. డీఆర్డీఏ, మెప్మా, వ్యవసాయ, విద్య, తదితర శాఖల ఆధ్వర్యంలో పోటీలు, అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ డా.బి.నవ్య, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నీరజ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

'మహాపాపం.. దేవుడి డబ్బులు దొంగతనం'

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కోడుమూరు నియోజకవర్గంలో ఓ గోడ పత్రిక ప్రజలను నివ్వెరపరుస్తోంది. గూడూరు, కోడుమూరు ప్రధాన కూడళ్ల దగ్గర వీటిని అతికించారు. గోడ పత్రికలో 'మహాపాపం ఆంధ్రప్రదేశ్ ఈ అవమానాన్ని సహించదు' అని ఓ గోడపత్రిక, 'మహాపాపం ఆంధ్రప్రదేశ్ ఈ అవమానాన్ని సహించదు, దేవుని పరకామణి, డబ్బులు దొంగతనం' అంటూ మరో గోడ పత్రికను గుర్తుతెలియని వ్యక్తులు అతికించారు. గోడ పత్రికలో ప్రముఖల చిత్రాలు.. కళ్లకు నల్ల వస్త్రాలు కట్టినవి కనిపిస్తున్నాయి. ఈ సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

పలు చోట్ల అతికించిన గోడ పత్రం

దొంగలతో ఖాకీల దోస్తీ

కర్నూలు నేరవిభాగం, ఆదోని నేరవిభాగం న్యూస్‌టుడే : జిల్లా పోలీసు శాఖలో కొందరు అధికారులు, సిబ్బంది వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. పలువురు పోలీసులు దొంగలు, దోపిడీదారులు, మాదకద్రవ్యాలు, నాటుసారా విక్రేతలు, జూద కేంద్రాల నిర్వాహకులతో అంటకాగుతూ.. అసాంఘిక కార్యకలాపాల్లో భాగస్వాములవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కొందరు వివిధ కేసుల్లో పట్టుబడి జైలుకెళ్లగా మరికొందరిపైనా పెద్దఎత్తున ఆరోపణలు వస్తుండటంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. పోలీసుశాఖ పరువు కాపాడుకోవడం ఉన్నతాధికారులకు పెద్ద సవాలుగా మారుతోంది.

లంచావతారులు

ఆదోని పట్టణంలో పనిచేసిన ఓ సీఐ పేకాటను ప్రోత్సహించారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు ఆయనపై బదిలీ వేటు వేశారు. కర్నూలు నాలుగో పట్టణ సీఐ మధుసూదన్‌గౌడ్ హెడ్‌కానిస్టేబుల్ రవి ద్వారా రూ.80 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కి జైలు పాలుకావడంతో సంచలనం సృష్టించింది. ఈ ఘటనను మరిచిపోకముందే రూ.లక్ష లంచం తీసుకున్న కేసులో కర్నూలు మహిళా పోలీసుస్టేషన్ ఎస్సై పెద్దయ్యకు అనిశా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.2.50 లక్షలు జరిమానా విధించడం నివ్వెరపోయేలా చేసింది.

నేరస్థులతో చెట్టాపట్టాలు

కర్నూలుకు చెందిన దోపిడీదొంగ గోర్లగుట్ట నాగేంద్ర జగన్నాథగట్టు పరిసరాల్లో జంటలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి దోచుకునే వాడు. కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ రామ్‌ప్రసాద్, కర్నూలు తాలూకా అర్బన్ స్టేషన్ కానిస్టేబుల్ రాజేశ్, హోంగార్డు నబీషాలు ఇతనికి సహకరించినట్లు వెలుగుచూడటం ఉన్నతాధికారులను ఆగ్రహానికి గురిచేసింది. ముగ్గురిని కేసులో నిందితులుగా చేయాల్సి ఉండగా శాఖ పరువు కాపాడుకునేందుకు ఉన్నతాధికారులు సస్పెన్షన్‌తో సరిపెట్టారన్న ప్రచారం జరుగుతోంది.

● అటాచ్‌మెంట్‌పై కర్నూలు సీసీఎస్‌లో పనిచేస్తున్న ఓ హెడ్‌కానిస్టేబుల్‌పై పలు ఆరోపణల రావడంతో పోలీసు ఉన్నతాధికారి కౌతాళం స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇందులో ఓ సీఐ జోక్యం చేసుకోవడంతో అతనిపై చర్యలను ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

● ఇటీవల కోడుమూరు పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్, ఓ హోంగార్డు పలు కేసుల్లో జప్తు చేసిన ద్విచక్ర వాహనాలను భారీ మొత్తానికి అమ్ముకున్న బాగోతం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. కొంతకాలం కిందట ఇదే స్టేషన్‌లో రైటర్‌గా పనిచేసిన ఓ హెడ్‌కానిస్టేబుల్‌పై కూడా ఇదే తరహా ఆరోపణలు రావడంతో కర్ణాటక సరిహద్దు ఠాణాకు బదిలీ చేశారు.

● తాజాగా ఏపీఎస్పీ రెండో పటాలంలో కానిస్టేబుల్ కృపానందం చోరీ కేసులో అరెస్టయ్యాడు. ఇతను కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పాత నేరస్థుడు జగదీష్‌తో జతకట్టి కర్నూలు, విజయవాడ, ప్రకాశం జిల్లా పరిధిలో పలు చోరీలు చేయించి సొత్తును పంచుకున్నారు.

ఠాణాల్లో మార్పొచ్చేనా..

కర్నూలు జిల్లాలో 43 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో నేతల అండదండలతో పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి అవినీతి, అక్రమాలకు బరితెగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పరిస్థితిలో మార్పు రాకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు పరిధిలో జరిగిన పలు సివిల్ పంచాయితీ వ్యవహారాలు వివాదాస్పదమై బాధితులు పోలీసుస్టేషన్ల ఎదుట ఆందోళన చేసే పరిస్థితులు తలెత్తాయి. పలువురు పోలీసు ఉన్నతాధికారులపైనా రాజధాని వరకు ఫిర్యాదులు వెళ్లాయి. నేరాలను కట్టడి చేయాల్సిన వీరే చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జొన్నగిరి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వీరాంజి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కానిస్టేబుల్ సోమవారం విధులు ముగించుకొని తన స్వగ్రామం అయినా మండలంలోని మొలగవల్లి గ్రామానికి చేరుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఆదోనికి తరలించారు. కానిస్టేబుల్ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులను న్యూస్‌టుడే వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

EENADU Classifieds
JOBS

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు లేడీ టెలికాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఫిక్సిడ్ సాలరీ, నో టార్గెట్. ✆ 99850 07058.

రామకృష్ణగ్రూప్(APNO:1)Hyd, VJA న్యూఢిల్లీ బ్రాంచీలకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్‌స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA ✆ 9676491122,9676901122

కర్నూలు జిల్లాలో అమలవుతున్న సుస్థిర పత్తి సాగు ప్రాజెక్టులో ఫీల్డ్ ఫెసిలిటేటర్ గా పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు కావలెను. అర్హత: BZC డిగ్రీ, అగ్రి డిప్లొమా, B.Sc. అగ్రికల్చర్. మహిళలకు ప్రాధాన్యత. జీతం: 18K+5K రవాణా (T.A). apply before 10th Oct 2025. Mail: knlrecruitmentjobs@gmail.com

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

EENADU THE WAY CLASSIFIEDS
అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఆర్.ఓ.సి.నెం.751986/జి1/2025. O/o ఎమ్మిగనూరు పురపాలక సంఘం, ఎమ్మిగనూరు
తేదీ: 29.09.2025

పత్రిక ప్రకటన

ఎమ్మిగనూరు పురపాలక సంఘం 35 వార్డుల పునర్విభజన

ప్రభుత్వం వారు వారి ప్రొసీడింగ్ ఆర్.ఓ.సి.నెం.13032/1/2025/హెచ్1, తేది: 24.09.2025 నందు ఎమ్మిగనూరు పురపాలక సంఘం నందు గల 35 వార్డుల పునర్విభజన కొరకు ఫారం నెం-1/(రూల్ 4(i)) నోటిఫికేషన్ కాపీని ప్రచురించి ప్రజల సలహాలు మరియు సూచనల కొరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డు నందు 7 రోజులు ప్రచురించవలసినదిగా ఉత్తర్వులు జారీ చేసియున్నారు.

కావున ఇందుమూలముగా ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని ప్రజలకు తెలియజేయడం ఏమనగా పై తెలిపిన ప్రభుత్వ ఉత్తర్వుల ఆదేశములు మేరకు ఫారం నెం-1/(రూల్ 4(i)) నోటిఫికేషన్ కాపీను జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము, కర్నూలు, రెవిన్యూ డివిజనల్ వారి కార్యాలయము, ఆదోని మరియు ఎమ్మిగనూరు నందు గల అన్ని ప్రభుత్వ కార్యాలయాల నందు ప్రజల సలహాలు మరియు సూచనల కొరకు ఉంచుతూ, ప్రజలు వారి సలహాలు మరియు సూచనలను 7 రోజుల లోపు ఎమ్మిగనూరు పురపాలక సంఘం వారి కార్యాలయము నందు సమర్పించవలసినదిగా కోరడమైనది.

సం/- మునిసిపల్ కమిషనరు, ఎమ్మిగనూరు పురపాలక సంఘము

ANDHRA PRADESH STATE CIVIL SUPPLIES CORPORATION LIMITED
District Office: 50-716E, Gooty Road, Near Khana Khazana, Birla Gate, Kurnool-518002.
Website: dmknl.apscsc@ap.gov.in
Head Office: 10-152/1, Sri Sai Towers, Bandar Road, Kanuru, Vijayawada-520007.

SHORT TERM TENDER NOTIFICATION

Lr.No.PDS/Packing/OWS/2025-26 తేది: 29-09-2025

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/ గోడాములలో ఆరు నెలల పాటు అంటే 31-03-2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.

ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు. మరియు డౌన్‌లోడ్ చేసుకొనవచ్చు.

టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూప్‌ను ఫోన్ నంబర్లు (+91-22) - 48810500/ 9962059599/ 9032429420 లేదా ఇ-మెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్‌లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేది: 05-10-2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

సం/- జాయింట్ కలెక్టర్ & EOED
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, కర్నూలు జిల్లా.

సెల్‌ఫోన్ చూడొద్దన్నారని.. విద్యార్థి ఆత్మహత్య

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: సెల్‌ఫోన్ చూడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు 12 ఏళ్ల బాలుడు సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురానికి చెందిన శేఖర్, శారదల కుమారుడు(12) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. శేఖర్ ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. దసరా సెలవులు కావడంతో బాలుడు రోజంతా సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నాడు. సెల్‌ఫోన్ వ్యసనం కుమారుడిని పాడు చేస్తుందని భావించిన తల్లిదండ్రులు ఎక్కువ సమయం చూడొద్దని కుమారుడిని మందలించారు. మనస్తాపం చెందిన విద్యార్థి స్నానాల గదిలోకి వెళ్లి విద్యుత్తు తీగను మెడకు బిగించుకొని ఉరేసుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు చెప్పారు. కుమారుడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి చదివిస్తుంటే బలవన్మరణానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు రోదించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెదిరిన రహదారిపై కదిలిన చోదకులు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: చెదిరిన రహదారితో రాకపోకలు సాగించలేకున్నాం.. వాహనాల రాకపోకలకు ఆటంకాలు తప్పడం లేదు.. ప్రమాదాలు ఎదురవుతున్నాయి.. సమస్య పరిష్కరించాలని డిమాండు చేస్తూ ఢణాపురం, నాగనాథనహళ్లి తదితర గ్రామాల ఆటోడ్రైవర్లు సోమవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.

ఆదోని మండలం ఢణాపురం నుంచి హొళగుందకు వెళ్లే 25 కి.మీ.ల రహదారి అధ్వానంగా మారింది. మార్లమడికి గ్రామం వరకు డబుల్ రోడ్డు వేసేందుకు రూ.60 కోట్లు మంజూరు చేశారని, అప్పటి ఆదోని, ఆలూరు ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం భూమి పూజ కూడా చేశారన్నారు. తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదన్నారు. ఆదోని ఎమ్మెల్యే డాక్టరు పార్థసారథి మాత్రం అసెంబ్లీలో హొళగుంద మండలాన్ని కలిపి ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని చెబుతున్నారని, ముందుగా ఆదోనికి వెళ్లే రహదారిని బాగు చేయించాలని హితవు పలికారు. అనంతరం ఆర్అండ్‌బీ ఈఈ పద్మనాభరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఢణాపురం నుంచి హొళగుందకు వెళ్లే 9 కి.మీ.ల రహదారి పనుల కోసం రూ.9 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, మంజూరైన వెంటనే రహదారి పనులు ప్రారంభిస్తామని ఈఈ తెలిపారు. ముందుగా తాత్కాలిక రహదారిపై ఏర్పడిన గుంతలను రెండు రోజుల్లో పూడ్చివేయిస్తామని చెప్పడంతో ఆటోడ్రైవర్లు శాంతించారు.

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఆటోడ్రైవర్లు

సైనిక లాంఛనాలతో నేడు రఘురామిరెడ్డి అంత్యక్రియలు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం పులపర్తి సమీపాన జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కర్నూలు కృష్ణానగర్‌కు చెందిన నేవీ ఉద్యోగి పి.రఘురామిరెడ్డి (31) అంత్యక్రియలను మంగళవారం నిర్వహించనున్నట్లు విశాఖపట్నం నౌకాదళ అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటలకు జొహరాపురం రోడ్డులో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. సైనికాధికారులు, ఎన్‌సీసీ అధికారులు పాల్గొనాలని కర్నూలు గ్రూప్ కార్యాలయానికి ఉమ్మడి రాష్ట్రాల సబ్ ఏరియా కార్యాలయం నుంచి ఆదేశాలను జారీ అయ్యాయి.



రఘురామిరెడ్డి

నేటి నుంచి 2వ తేదీ వరకు మార్కెట్‌కు సెలవు

కర్నూలు మార్కెట్, న్యూస్‌టుడే : దసరా పండగ సందర్భంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ సెక్రెటరీ ఆర్.జయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మూడు రోజుల పాటు ఉల్లిగడ్డలు, ఇతర పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. అక్టోబరు 3వ తేదీ నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయన్నారు.

ఆదోని

• ఆదోని • ఆలూరు • పత్తికొండ

భరతనాట్యం చేస్తున్న కళాకారులు

ఆకట్టుకున్న సంగీత విభావరి

ఆదోని సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణం తిరుమలనగర్‌లో వెలసిన వేంకటేశ్వర స్వామి సన్నిధిలో దసరా నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని దేశాయి సంగీత సుధా వాహిని ఆధ్వర్యంలో సంగీత విభావరి, నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కళాకారుల గీతాలాపన, నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

రైతులను ఆదుకోవాలని ధర్నా

తుగ్గలి, న్యూస్‌టుడే: అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ నాయకులు నబీరసూల్, సుల్తాన్, నరసింహులు అన్నారు. తహసీల్దారు కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. తుగ్గలి మండలాన్ని కరవు మండలంగా ప్రకటించి రైతులు, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. తహసీల్దారు రవికి వినతి పత్రం అందజేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆదోని: 77996 66004
ఆలూరు: 80085 62277
పత్తికొండ: 80085 73822

మద్దికెర, న్యూస్‌టుడే: ?: మద్దికెరలోని బీరప్పస్వామి ఆలయం సమీపంలో ప్రధాన రహదారిపై పలు చోట్ల సిమెంటు రోడ్డు తవ్వేసి అలాగే వదిలేశారు. **- రామాంజులు, మద్దికెర**

✔: పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. **- శివకుమార్, పంచాయతీ కార్యదర్శి, మద్దికెర**

హాలహర్వి, న్యూస్‌టుడే: ?: గూళ్యం గ్రామంలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దోమల నివారణకు మందులు పిచికారీ చేయించి, సమస్య పరిష్కరించండి? **- నాగరాజు, గూళ్యం**

✔: సిబ్బందితో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నాం. రాత్రి సమయంలో ఫాగింగ్ చేయించి సమస్య పరిష్కరిస్తాం. **- రామాంజనేయులు, పంచాయతీ కార్యదర్శి**

ఆలూరు, న్యూస్‌టుడే: ?: హుళేబీడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వద్ద చిన్న పాటి వర్షం కురిసినా నీరు నిలుస్తోంది. విద్యార్థులు, గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. **- బాలరాజు, హుళేబీడు**

✔: నీరు నిలిచే ప్రాంతంలో మట్టి వేయించి, ఇబ్బందులు లేకుండా చూస్తాం. **- మంజమ్మ, సర్పంచి, హుళేబీడు**

వెల్దుర్తి, న్యూస్‌టుడే: ?: వెల్దుర్తి అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో వీధి దీపాలు వెలగడంలేదు. జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాం. **- మధు, వెల్దుర్తి**

✔: పంచాయతీ సిబ్బందిని పంపి వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం. **- లక్ష్మీనాథ్, పంచాయతీ ఈవో**

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: ?: ఆదోని పట్టణ శివారులోని అమరావతినగర్ పాఠశాల ప్రాంతంలో పిచ్చి మొక్కలు పెరిగి, అపరిశుభ్రంగా మారింది. మురుగు కాల్వలు శుభ్రం చేయించాలి. **- అర్జున్, అమరావతి నగర్**

✔: ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేయించి, సమస్య పరిష్కరిస్తాం. **- చంద్ర, ప్రజారోగ్య అధికారి**

బతికుండగానే రేషన్‌కార్డులో చంపేశారు

వెల్దుర్తి, న్యూస్‌టుడే: వెల్దుర్తి రాణితోటలో నివాసం ఉంటున్న ఉమామహేశ్వరి అనే మహిళ బతికుండగానే రేషన్‌కార్డులో మృతిచెందినట్లుగా నమోదైంది. దీంతో ఆమెకు మూడు నెలలుగా సరకులు అందడం లేదని వాపోయారు. కేవలం భర్త మధుకృష్ణ పేరు మాత్రమే రేషన్‌కు సంబంధించిన ఈ-పాస్ యంత్రంలో చూపుతోంది. వెల్దుర్తి సచివాలయంలో పేరు నమోదు కోసం వెళ్లగా మృతి చెందినట్లుగా అధికారులు నిర్ధారించినట్లు నమోదైంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నామని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితురాలు ఉమామహేశ్వరి

పంచాయతీ కార్మికులకు దుస్తుల పంపిణీ

మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెర గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న 67 మంది పారిశుద్ధ్య, స్వచ్ఛభారత్ కార్మికులకు సోమవారం దుస్తులు పంపిణీ చేశారు. సర్పంచి సుహాసిని, కార్యదర్శి శివకుమార్, ఉప సర్పంచి కృష్ణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

చెరువు చుట్టూ ఆక్రమణల ముప్పు

◆ నీటి మళ్లింపు పనులు చేస్తేనే భవిష్యత్తు ◆ ఆదోని పట్టణ వాసులకు వరద గండం

రాంజల చెరువు పొంగి పొర్లడంతో జలమయమైన రహదారి

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలోని పలు ప్రాంతాలను వరద ముప్పు చుట్టుముడుతోంది. అధిక వర్షాలతో రాంజల చెరువు నిండి.. నీరంతా లోతట్టు ప్రాంతాల్లోకి పరుగులు పెడుతూ.. ఇళ్లను ముంచెత్తుతోంది. వరద ప్రవాహాన్ని కట్టడి చేసే మార్గాలు లేక, అధికారులు సైతం ఏమీ చేయలేక చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. గతంలో వర్షం వస్తే కొన్ని ప్రాంతాల్లోనే వరద నీరు నిలిచేది. ఇప్పుడు రాంజల చెరువు ప్రభావంతో సరికొత్త సవాల్ ఎదురైంది. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో వాగులు, వంకలు కనుమరుగై కాలనీలు పుట్టుకొచ్చాయి. వర్షం నీరు పారే దారి లేక.. ఇళ్లలోకి చేరుతోంది. చెరువు ఉప్పొంగితే.. పట్టణానికి ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు.

వీధుల్లో పరుగులు పెడుతూ..

వరద నీటి ధాటికి హౌసింగ్ బోర్డు మొదలు ఖునిమొహల్లా, ఆవుదూడ వంక మీదుగా నీటి ఉద్ధృతి సాగుతోంది. వంక వెంబడి కౌడల్‌పేట, కార్వాన్‌పేట, బేరకామొహల్లా, మేదరమ సీదు, బుడ్డేకల్లు, వడ్డేవీధి, బోయగేరి, ఇలా టీజీకే.నగర్ మీదుగా రాయనగర్ వద్ద శివారు ప్రాంతంలో కలుస్తోంది. సుమారు పాతిక శాతం జనావాసాలపై ప్రభావం పడుతోంది. వర్షాలు ఆగకపోవడంతో ప్రజలకు కంటి మీద కునుకు దూరమైంది. ఉన్న వస్తువులు, నిత్యావసర సరకులు తడిసిపోయాయి. జనం ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

నిండా ఆక్రమణలే..

ఒకప్పుడు రాంజల చెరువు కింది భాగంలో విశాలమైన వాగులు, వంకలుండేవి. నాడే చెరువు పొంగి పొర్లితే నీరు పారేందుకు మార్గాలు చేశారు. అవి కాలానుగుణంగా రక్షణ, నిర్వహణ లేక కుంచించుకుపోవడంతో కనుమరుగయ్యాయి. భవనాలు, ఫంక్షన్ హాళ్లు, విద్యా సంస్థలు ఇలా బహుళ నిర్మాణాలు వెలిశాయి. ఎవరికి వారు తమ సౌకర్యం కోసం నిర్మాణాలు చేసుకోవడంతో వాగులూవంకలు కనిపించకుండా పోయాయి. ప్రస్తుతం వీటిని గుర్తించే పరిస్థితి లేకుండా నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే.. భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్పేలా లేవంటున్నారు.

రాంజల చెరువు

పరిష్కార మార్గాలు

చెరువు నిండి బయటకు వచ్చే నీటిని మళ్లించేందుకు మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. నీరు పట్టణంలోకి ప్రవేశించకుండా కొత్త మార్గాలు ఏర్పాటు చేయడం, ఉన్న వాగులూ వంకలను రక్షించుకోవాలి. వరద నీటి కట్టడికి ప్రహరీ నిర్మాణాలు, కొత్తగా సీసీ లైనింగ్ పనులు వంటివి చేస్తే మేలు. శివారు ప్రాంతాలకు వెళ్లేలా చేయాలి. అవసరమైతే పక్కనే ఉండే ఖాళీ స్థలాలను గుర్తించి కొంత వరకు నీరు ఇంకిపోయేలా ఏర్పాటు చేయాలి. వరద నీటిని వినియోగించుకునేందుకు ఇంకా ఎలాంటి మార్గాలున్నాయో వాటిని సద్వినియోగం చేసుకుంటే.. కొంత మేర జలగండం తప్పొచ్చనేది నిపుణుల సూచన.

వృథా ఆగదు.. మురుగు తొలగదు

ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో తాగునీటి పైపులైన్ లీకేజీతో నీరు వృథా అవుతోంది. ఇళ్ల ముందు మడుగులా మారి, దుర్వాసన వస్తోంది. దీనికి తోడు వర్షాలు కురుస్తుండటంతో పరిసరాలు మరింత అధ్వానంగా మారుతున్నాయి. వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారులు స్పందించి గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, గణేకల్లు (ఆదోని ఎస్కేడీ కాలనీ)

బురదలో అడుగేసేదెలా

ఆదోని మండలం మండిగిరి పంచాయతీ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో రహదారి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికంగా మట్టి రహదారులు ఉండటంతో చిన్నపాటి వర్షం కురిసినా వర్షం నీరు చేరి, బురదమయంగా మారుతోంది. పంచాయతీ అధికారులకు సమస్య విన్నవించినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి సమస్య పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, మండిగిరి(ఆదోని ఎస్కేడీ కాలనీ)

చెరువును ముంచేస్తున్నారు

వర్షాలకు జొన్నగిరి చెరువు నిండు కుండలా మారింది. చెరువు కట్ట పరిసరాల్లో ఉన్న నివాస గృహాల వారు చెత్తాచెదారాన్ని చెరువులో వేస్తుండటంతో అపరిశుభ్రంగా మారుతోంది. గతంలో నీరు చేరని సమయంలో వేసిన పేడ దిబ్బలు అలాగే ఉండిపోయాయి. గ్రామానికి ఆనుకొని ఉన్న కట్ట చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేస్తే.. శుభ్రంగా ఉంటుంది. చెరువును రక్షించుకోవాల్సిన బాధ్యత గ్రామస్థులపై ఉంది.

– న్యూస్‌టుడే, జొన్నగిరి(తుగ్గలి)

అంచుల్లో కోతలు.. ప్రమాదాల దారులు

చింతకుంట నుంచి ప్రారంభమయ్యే 167 జాతీయ రహదారి మెదేహాళు గ్రామం వద్ద వంక పొంగిపొర్లడంతో కోతకు గురైంది. వరద కింద వేసిన రహదారి వంతెన ఎత్తుగా లేకపోవడంతో లోపల ముళ్ల కంప అడ్డుపడింది. దీంతో నీటి ప్రవాహానికి అడ్డుపడటంతో రహదారి పైనుంచి పారింది. దారి కోతకు గురైందని, పొలాలు సైతం నీట మునిగాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

– న్యూస్‌టుడే, ఆలూరు గ్రామీణం

జలాశయం నుంచి నీటి సరఫరా

హాలహర్వి, న్యూస్‌టుడే: మల్లికార్జున పల్లి గ్రామానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ వెంకటరమణి అన్నారు. ఈ నెల 27న 'ఈనాడు'లో ప్రచురితమైన 'పక్షం రోజులు.. తడవని గొంతులు' అనే చిత్ర కథనానికి ఆయన స్పందించారు. గ్రామంలో పర్యటించి, స్థానికులతో మాట్లాడుతూ.. చింతకుంట జలాశయం నుంచి క్రమం తప్పకుండా నిబంధనల మేరకు తాగునీటి సరఫరా చేస్తామన్నారు. దీనిపై స్థానికులు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రత్యేకంగా సంపు, పైపులైన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఏఈ తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు లింగప్ప పాల్గొన్నారు.

స్పందనకు వందనం

గొర్రెల కాపరులను ఆదుకోవాలి

ఆస్పరి, న్యూస్‌టుడే: గొర్రెల కాపరులకు నష్టపరిహారం ప్రకటించి ఆదుకోవాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గిడ్డయ్య, చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కారన్న డిమాండు చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట సోమవారం నాయకులు ఆందోళన చేపట్టారు.

ఏఎస్సైకి సన్మానం

వెల్దుర్తి, న్యూస్‌టుడే: వెల్దుర్తి ఏఎస్సైగా పనిచేస్తున్న శివరామిరెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం సన్మానించారు. వెల్దుర్తిలో మంగళవారం పదవీ విరమణ సన్మానం ఏర్పాటు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.

ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం అక్టోబరు 22న

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని మండల పరిషత్తు అధ్యక్షురాలు బడాయి దానమ్మపై వైకాపా ఎంపీటీసీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అధికారులు ఆమోదం తెలిపారు. అక్టోబరు 22వ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశాల మేరకు సభ ఏర్పాటుకు మండల పరిషత్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. మండల పరిధిలోని 23 మంది ఎంపీటీసీ సభ్యులకు సభ నోటీసులు జారీ చేసినట్లు ఇన్‌ఛార్జి ఎంపీడీవో నాగరాజుస్వామి తెలిపారు.

వజ్రాన్వేషకులు వెళ్లిపోండి

జొన్నగిరి(తుగ్గలి), న్యూస్‌టుడే: జొన్నగిరి గ్రామ పరిసర పొలాల్లో వజ్రాన్వేషణ నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగి వెళ్లిపోవాలని జొన్నగిరి ఎస్సై మల్లికార్జున హెచ్చరించారు. జొన్నగిరి చెరువు కట్ట కింద పొలంలో గుంపులు గుంపులుగా వజ్రాన్వేషణ చేస్తున్న ఇతర ప్రాంతాల వారితో ఎస్సై సోమవారం మాట్లాడారు. గ్రామాల్లో చోరీలు జరుగుతున్న నేపథ్యంలో దొంగలను గుర్తించడం కష్టమవుతోందని, కొత్త వ్యక్తులు ఎక్కడ అనుమానాస్పదంగా తిరిగినా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తామన్నారు.

వర్షాలకు కూలిన ఇంటి గోడ

కృష్ణగిరి, న్యూస్‌టుడే: కృష్ణగిరి మండలంలో కురుస్తున్న వర్షాలకు బాపనదొడ్డి గ్రామం కురువ లక్ష్మీమద్దయ్యకు చెందిన మట్టి మిద్దె గోడ కూలిపోయినట్లు బాధితుడు తెలిపారు. గోడమాత్రమే పడిపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలని బాధితుడు కోరారు.

అంబేడ్కర్ విగ్రహానికి వినతి

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆదోని పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రవి, రామాంజనేయులు, వెంకప్ప, తదితరులు పాల్గొన్నారు.

ఆదోని ఎమ్మెల్యే మీరెక్కడ

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: ఆదోని నియోజకవర్గంలో వర్షాలు, వరదలతో జనం ఇబ్బందులు పడుతుంటే.. స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి ఏం చేస్తున్నారని ముస్లిం మైనార్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్‌అహ్మద్ సోమవారం రాత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. కనీస చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామన్నారు.

సమస్యలు పట్టించుకోనప్పుడు సమావేశాలెందుకు

☛ ప్రశ్నించిన వార్డు సభ్యులు ☛ వాడీవేడీగా కౌన్సిల్ సమావేశం

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: వార్డు సమస్యలు పట్టించుకోనప్పుడు సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని ఆదోని పురపాలక సంఘం సభ్యులు ప్రశ్నించారు. సమస్యలు ఏకరవు పెట్టి, పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఛైర్‌పర్సన్ లోకేశ్వరి అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో సభ్యులు ముక్తకంఠంతో సమస్యలపై మాట్లాడారు. తన వార్డులో అభివృద్ధి పనులు చేయాలని 16వ వార్డు సభ్యురాలు బండి హసీనాబాను ఛైర్‌పర్సన్ పోడియం ముందు బైఠాయించారు. ఆమెకు మద్దతుగా పలువురు సభ్యులు బైఠాయించారు. కలుషిత నీటి సమస్య గురించి మూడు నెల్లగా చెబుతున్నా. . అధికారులు పట్టించుకోనప్పుడు సమావేశాలెందుకని 29వ వార్డు సభ్యుడు బాలాజీయాదవ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే పార్థసారథి రూ. కోట్ల నిధులు తెచ్చానని అంటున్నారని, ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయి? ఏం చేశారో? చెప్పాలని 40వ వార్డు సభ్యుడు ఫయాజ్‌అహ్మద్ అన్నారు. 14, 22, ఐదో వార్డుల సభ్యులు బద్రన్నిసాబేగం, లక్ష్మీదేవి, రఘునాథ్‌రెడ్డి పలు సమస్యలపై మాట్లాడారు. సమావేశంలో వైస్ ఛైర్మన్లు మహమ్మద్ గౌస్, నరసింహులు, కమిషనర్ కృష్ణ, ఎంఈ సత్యనారాయణ, ఎం.హెచ్.ఓ సందీప్, డీఈలు గోపినాథ్, రామూర్తి, రాజశేఖర్‌రెడ్డి, ఏఈలు, వివిధ విభాగాధికారులు పాల్గొన్నారు.

ఛైర్‌పర్సన్ పోడియం ముందు బైఠాయించిన కౌన్సిలర్లు

మహిళా ఆరోగ్యానికి పెద్దపీట

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం మహిళా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రజక కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సావిత్రి, భాజపా మాజీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠ పేర్కొన్నారు. ఆదోని పట్టణ ప్రభుత్వ మాతాశిశు ఆసుపత్రి పర్యవేక్షుడు డా.మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో సోమవారం 'స్వస్థ్ నారీ సశక్తి పరివార్ అభియాన్' కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేసే పౌష్టికాహారం, ఉచితంగా అందించే అత్యాధునిక వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా 20 మంది భాజపా కార్యకర్తలు రక్తదానం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మహబుబ్ బాషా, మహాదేవ్, మహాదేవప్ప, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న వైద్యాధికారులు

రామ్‌రాజ్ కాటన్ షోరూమ్ ప్రారంభం

ఆదోని సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలోని జి.హెచ్. రహదారిలో ఏర్పాటు చేసిన రామ్‌రాజ్ కాటన్ షోరూమ్‌ను సోమవారం ప్రారంభించారు. కార్యక్రమాన్ని పూర్వవర్గ మఠ జంగమర హోసళ్లి షట్‌స్థల బ్రహ్మ అజాతా శంభులింగ శివాచార్యస్వామీజీ ప్రారంభించారు. ఎస్.బి.దివాకర గౌడ్ జ్యోతి వెలిగించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వినోద్, శశిధర్, ఉదయ్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

విక్రయాలు ప్రారంభిస్తున్న నిర్వాహకులు

సీపీఐ జాతీయ సమితి సభ్యుడికి సన్మానం

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణను మొలగవల్లి గ్రామస్థులు సోమవారం ఘనంగా సన్మానించారు. స్వగ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్థులు సాదర స్వాగతం పలికారు. జాతీయ సమితి సభ్యుడిగా ఎంపికైన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి మోహనరాజు, తెదేపా కన్వీనర్ అశోక్, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ రాంనాథ్ యాదవ్, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, భూపేశ్, తదితరులు పాల్గొన్నారు.

రామకృష్ణను సన్మానిస్తున్న గ్రామస్థులు

సకాలంలో వేతనాలు చెల్లించాలి

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: కార్మికులు కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించారని, నేటికీ ఆప్కాస్‌లో చేర్చకపోవడం సరికాదని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్‌బాబు న్నారు. ఆదోని పురపాలక సంఘంలోని ఒప్పంద కార్మికులు, ఏఐటీయూసీ నాయకులు పురపాలక కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం పురపాలక అధికారులకు వినతి పత్రం అందించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు, పురపాలక కార్మిక సంఘం బాధ్యుడు నాగరాజు, అధ్యక్షులు భీమేశ్, జాన్‌బాబు, ఉరుకుందు, ఎల్లప్ప, ఈరన్న, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న నాయకులు

బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకుందాం

అరికెర (ఆలూరు గ్రామీణ), న్యూస్‌టుడే: దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకుందామని ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని అరికెరలో సోమవారం ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. బన్ని ఉత్సవానికి వచ్చే వారు కర్రలతో రాకూడదని సూచించారు. అల్లర్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న ఆలూరు సీఐ

తాగునీటి ఇబ్బందుల్లేకుండా చర్యలు

ఆలూరు, న్యూస్‌టుడే: దేవరగట్టు బన్ని ఉత్సవాలకు రానున్న భక్తులకు తాగునీటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మల్లికార్జునయ్య ఆదేశించారు. ఆలూరు గ్రామీణ నీటి సరఫరా విభాగ కార్యాలయంలో సోమవారం ఏఈలు, పలు రక్షిత మంచి నీటి పథకాల గుత్తేదారులతో ఆయన సమావేశమయ్యారు. సమావేశంలో ఏఈలు రాంనీలా, వెంకటరమణమ్మ, గుత్తేదారులు పాల్గొన్నారు.

అందరి భాగస్వామ్యం.. దసరా సంబరం

☛ 30 ఏళ్లుగా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణ

కలశాలతో అమ్మవారికి నదీజలాలు తీసుకెళ్తున్న మహిళలు, చిన్నారులు

వెల్దుర్తి, న్యూస్‌టుడే: వెల్దుర్తిలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో చేపడుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తితో పాటు ఐక్యతను చాటుతున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా చేపడుతున్న ఈ ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మహిళలు, యువత ఉత్సవాల్లో భాగస్వాములై భక్తులకు సేవలందిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు సైతం దసరా ఉత్సవాలకు గ్రామానికి చేరుకుని అమ్మవారి సేవలో పాలుపంచుకుంటారు.

అలా.. మొదలైంది

దసరా సందర్భంగా 1995 సంవత్సరం నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేపడుతున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పీటీ. రామకృష్ణ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తిరువీధి సత్యనారాయణ అందరి సహకారంతో ఆలయంలో కల్యాణ మండపం ఏర్పాటు చేశాక.. నవరాత్రి ఉత్సవాల్లో యువత, మహిళలు భాగస్వాములవుతూ ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘ ప్రస్తుత ఆపద్ధర్మ అధ్యక్షుడు సముద్రాల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి ఒంగోలు సాయి ఆధ్వర్యంలో ఉత్సవాలు చేపడుతున్నారు.

కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు

● యువకులు ఆలయానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తారు. అన్నదానం, అల్పాహార వితరణలో ముందుంటారు. వసంతోత్సవం రోజున ఊరేగింపు మొదలుకుని కార్యక్రమం ముగిసేదాక భక్తులకు సేవలందిస్తుంటారు. ఏటా జరిగే ఈ ఉత్సవాలు వారిలో ఐక్యతను చాటుతున్నాయి.

చిన్నారులతో శ్రీకారం

ఉత్సవాల నిర్వహణకు చిన్నారుల చేతుల మీదుగా శ్రీకారం చుడతారు. కలశాలతో నదీ జలాలను చిన్నారులు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. తర్వాత పూజలు ప్రారంభిస్తారు. ఇది కొన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. చిన్నారులు, యువత, మహిళలు భాగస్వాములు కావడంతో ఆధ్యాత్మికతతో పాటు సంప్రదాయాలు పాటించడం అలవడతాయని పెద్దలు చెబుతున్నారు.

అతివల పాత్ర కీలకం

ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళా విభాగం సభ్యులు అమ్మవారి అవతారాల అలంకరణలో ప్రత్యేకతను చాటుతారు. నవరాత్రుల్లో చేపట్టే ప్రత్యేక అలంకరణ అందరినీ ఆకట్టుకుంటుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలమంది తరలివస్తుంటారు.

ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించండి

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల అర్జీలను అధికారులు పరిశీలించి, ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి వసుంధర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయరు వేణుసూర్య, శ్రీనివాసరాజు, డీఎల్పీవో తిమ్మక్క, డీఎల్‌డీవో బాలకృష్ణారెడ్డి, ఈఈ పద్మనాభరెడ్డి, చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సత్యవతి, రమాదేవి, ఉప తహసీల్దారు బాబు తదితరులు పాల్గొన్నారు.

ఆదోని సబ్ కలెక్టర్‌కు సమస్య వివరిస్తున్న అర్జీదారులు

(c) eenadu

ఎమ్మిగనూరు

• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

డబ్బుల వసూళ్లపై ఎమ్మెల్యే బీవీకి ఫిర్యాదు చేస్తున్న మహిళలు

వైకాపావి తప్పుడు ఆరోపణలు

మల్కాపురం (ఎమ్మిగనూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా తప్పుడు ఆరోపణలు చేస్తూ పార్టీ ముసుగులో దౌర్జన్యాలు చేస్తే చట్టం తన పని తాను చేస్తుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ఐదేళ్ల పాలనలో ప్రజలు నరకయాతన పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే బాలకృష్ణను విమర్శించే అర్హత వైకాపా నేతలకు లేదన్నారు. వర్షాలతో పంటలు నష్టపోతే కూటమి ప్రభుత్వం ఆదుకుందన్నారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తామని కొందరు నేతలు తమ వద్ద కుళాయికి రూ.200 వసూళ్లు చేశారని, కానీ నీళ్లు సరిగా రావడం లేదని మహిళలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. మల్కాపురంలో సోమవారం ఎమ్మెల్యే పర్యటించారు. నిత్యావసర దుకాణాల్లో బియ్యంలో తూకాల్లో మూడు కిలోలు తక్కువగా ఇస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. మురుగు కాల్వలు శుభ్రం చేయడం లేదన్నారు. నీటి ట్యాంకు బిరడాలు అమర్చలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరాలోపు గ్రామంలో పరిసరాల పరిశుభ్రత చేస్తారన్నారు. అక్రమంగా డబ్బులు వసూళ్లు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తెదేపా మండల అధ్యక్షులు కేటీ వెంకటేశు, వీరనాగప్ప, సురేష్‌చౌదరి, అయళప్ప, అబ్రహం, తదితరులు పాల్గొన్నారు.

పునర్విభజనపై అభ్యంతరాలుంటే తెలపండి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పురపాలక సంఘం గ్రేడ్‌వన్ మున్సిపాలిటీ కావడంతో పునర్విభజనలో వార్డులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని పురపాలక కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. పునర్విభజన వార్డులను సోమవారం ప్రకటించారు. కమిషనర్ మాట్లాడుతూ అదనంగా మరో వార్డును పెంచుతున్నామన్నారు. అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల లోపు సమాచారం అందించాలి కోరారు. వార్డుల విభజన చేసేందుకు సర్వేను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.

సూపర్ జీఎస్టీ విధానంతో పేదలకు లబ్ధి

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: నూతన సూపర్ జీఎస్టీ విధానంతో పేదలకు లబ్ధి చేరుకుందని కమర్షియల్ శాఖ డిప్యూటీ ఏసీ రమాదేవి అన్నారు. సోమవారం కోడుమూరులో జీఎస్టీపై అవగాహన కల్పించారు. దుకాణాల్లో సరకులు కొనుగోలు చేసేటప్పుడు ధరల తగ్గుదలపై ఆరా తీయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాముడు, తహసీల్దార్ నాగరాజు పంచాయతీ సిబ్బందికి జీఎస్టీపై అవగాహన కల్పించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)

ఎమ్మిగనూరు గ్రామీణం	కోసిగి
80085 73794	9550434095

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ?: శివసర్కిల్ రహదారి గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నాం. - **సోమేశ్వర్, వాహనదారుడు, ఎమ్మిగనూరు**

✔: గుంతలు పూడ్చుతాం. - **నీరజా, డీఈ**

?: మిలటరీ కాలనీలో విద్యుత్తు దీపాలు సరిగా వెలగడం లేదు. రాత్రివేళ చీకటిగా ఉంటోంది. - **మల్లికార్జున**

✔: మరమ్మతులు చేయిస్తాం. - **నీరజా, డీఈ**

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: ?: కంబదహాళ్ల గ్రామంలో కొన్ని చోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. - **ఈరన్న, కంబదహాళు.**

✔: వీధి దీపాల సమస్యను గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తాం. పంచాయతీలో నిధులను అనుసరించి చర్యలు చేపడతాం. - **ప్రభావతిదేవి, ఎంపీడీవో, పెద్దకడబూరు.**

?: ముచ్చిగేరి గ్రామంలో మురుగు కాల్వలు శుభ్రం చేయడం లేదు. రాత్రిపూట దోమలు స్వైరవిహారం చేస్తూ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. - **రాగన్న, ముచ్చిగేరి.**

✔: గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రత సమస్యను గ్రామ కార్యదర్శి, సర్పంచి దృష్టికి తీసుకెళ్తాం. - **ప్రభావతి దేవి, ఎంపీడీవో, పెద్దకడబూరు.**

?: మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో తెలుగువారి గేరి అంతర్గత రహదారి అధ్వానంగా మారింది. ఈ సమస్య ఏళ్ల తరబడి వేధిస్తోంది. - **హనుమంతు**

✔: అంతర్గత రహదారి సమస్యను గ్రామ కార్యదర్శి, సర్పంచి దృష్టికి తీసుకెళ్తాం. పంచాయతీలో నిధులను అనుసరించి రహదారి ఏర్పాటుకు కృషి చేస్తాం. - **ప్రభావతిదేవి, ఎంపీడీవో,**

కోసిగి, న్యూస్‌టుడే: ?: కోసిగి మండల కేంద్రం స్థానిక 3వ వార్డు వాల్మీకి నగర్‌లో వారం రోజులుగా విద్యుత్తు స్తంభాలకు ఉన్న దీపాలు వెలగడం లేదు. - **నాగరాజు, స్థానికుడు**

✔: లైన్‌మెన్ పంపించి కొత్త స్తంభాలకు విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేస్తాం. - **ఈరేష్, ఏఈ విద్యుత్తు శాఖ, కోసిగి**

సాయం అందుకొని.. సాధించి

★ రాష్ట్రంలో అత్యధికంగా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: చేనేతపురి నుంచి రాష్ట్రంలోనే అత్యధికంగా ఉపాధ్యాయులు కొలువు సాధించారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పేదవారికి ఉచితంగా కోచింగ్, మెటీరియల్స్, వివిధ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులకు బాసటగా నిలిచాయి. పదేళ్లుగా ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దాదాపు వెయ్యి మందికిపైగానే దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 295 మంది కొలువులు సాధించారు.

ఎమ్మిగనూరు నుంచి 295 మంది

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల ఎంపికలో ఎమ్మిగనూరు చరిత్ర సృష్టించింది. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనసభలో ప్రస్తావిస్తూ ఎమ్మిగనూరులో రాష్ట్రంలో అత్యధికంగా 295 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారని ప్రకటించారు. ఇక్కడ పేదలు, నిరుద్యోగులు, కూలీలు, చేనేత కార్మికులు అధికంగా జీవనం సాగిస్తున్నారు. వీరి కోసం స్వచ్ఛంద సంస్థలైన భ్రమరాంభ మల్లికార్జున, చేయూత, హెల్ప్ అండ్ హెల్ప్ సంస్థల ద్వారా దాదాపు 200 మందికి పైగానే ఉచితంగా శిక్షణ పొందారు. ఇందులో 70 మందికిపైగానే ఎంపికయ్యారు. దీంతో సేవా సంస్థల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్వచ్ఛంద సంస్థ సహకారంతో

- ఆనంద్, వీవర్స్‌కాలనీ, ఎమ్మిగనూరు

నా పేరు ఆనంద్ చేనేత కార్మికుడిగా రాణిస్తున్నా. అమ్మ నాన్నలు రామన్న, ఈరమ్మ మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంటర్, టీటీసీ పూర్తి చేసి పదేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూశాను. భ్రమరాంభ మల్లికార్జున సంస్థ ద్వారా పుస్తకాలు, నిత్యం పరీక్షలు ఇతర సహకారం అందించారు. దాదాపు 16 ఏళ్లుగా మగ్గం, ప్రైవేటు ట్యూషన్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్న తనకు తోడ్పాటు అందించడంతో అనుకున్న లక్ష్యం సాధించా. ఉపాధ్యాయుడిగా రాణించి పేదల పిల్లలకు సాయం చేస్తా.

అమ్మనాన్న కష్టాలు చూసి..

- భాగ్యలక్ష్మి, ఎమ్మిగనూరు

అమ్మనాన్నలు విజయకుమార్, కావేరి మగ్గం పనులపై ఆధారపడ్డారు. రోజూ ఉదయమే లేచి వారికి సాయం చేశాను. ఉద్యోగం కోసం ఏడేళ్లుగా ఎదురుచూశా. ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో భ్రమరాంభ సొసైటీ ద్వారా ఉచితంగా కోచింగ్, పుస్తకాలు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. రోజూ పగలు, రాత్రి చదివాను. ఉపాధ్యాయురాలిగా ఎంపిక పత్రం అందుకున్నా. పేదలకు సాయం అందించేందుకు కృషి చేస్తా.

మగ్గం నేస్తేనే పూట గడిచేది..

- శ్రీకాంత్, ఎస్ఎంటీ కాలనీ

అమ్మనాన్నలు క్రిష్ణయ్య, కుషుమవతితో పాటు నేనూ రోజూ మగ్గం నేస్తేనే పూట గడిచేది. పదేళ్లుగా ఉద్యోగం లేకపోవడంతో రోజూ మగ్గం నేస్తూ అమ్మనాన్నలకు తోడుగా ఉన్నా. ప్రైవేటు జాబ్‌తో పాటు రాత్రివేళ పట్టు చీరలు నేశాను. రోజూ రాత్రి కనీసం పది గంటల పాటు పని చేశా. కోచింగ్ కేంద్రాలకు వెళ్లాలంటే ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో భ్రమరాంభ మల్లికార్జున సంస్థ చేయూత అందించింది. ఉచితంగా మెటీరియల్స్, దిన పత్రికలు సరఫరా చేశారు. మూడు నెలలు పాటు రోజూ కనీసం 16 గంటల పాటు చదివా. ఉద్యోగం రావడంతో కుటుంబ కష్టాలు తీరనున్నాయి.

రసాభాసగా కౌన్సిల్ సమావేశం

అజెండా పత్రాన్ని ప్రకటించిన ఛైర్మన్ రఘు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పురపాలక ఆస్తుల కాపాడేందుకు న్యాయ సలహాదారుల ఎంపిక విషయంలో వైకాపా, కూటమి సభ్యుల మధ్య సమావేశం రసాభాసగా మారింది. న్యాయవాది ఎంపిక విషయంలో వైకాపా సభ్యులు ఇచ్చిన వినతిని తీసుకున్నట్లు ఛైర్మన్ తెలిపారు. దీంతో ఆగ్రహించిన కూటమి సభ్యులు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. పురపాలక సర్వసభ్య సమావేశం సోమవారం ఛైర్మన్ డాక్టర్ రఘు అధ్యక్షతన నిర్వహించారు. మూడో వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కౌన్సిలర్ స్వాతి తెలిపారు. కేంద్రప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో పురపాలక సంఘంలోని దుకాణాల వద్ద ప్రదర్శించాలని వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్ అన్నారు. 25వ వార్డులో మౌలిక వసతులు లేవని కౌన్సిలర్ సరోజమ్మ వాపోయారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 34 నుంచి 35 వార్డులకు పెండింగ్ తీర్మానం ఆమోదించారు. తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు 9 పనుల కోసం రూ.1.90కోట్లు ఆమోదం తెలిపారు. ఆటోనగర్ కింద రూ.1.27 కోట్లతో పనుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

టౌన్ బ్యాంకుతో రుణాలు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: టౌన్ బ్యాంకు ద్వారా ప్రజలకు రుణాలు అందిస్తున్నామని బ్యాంకు అధ్యక్షుడు ఉరుకుందయ్యశెట్టి తెలిపారు. ఆయన అధ్యక్షతన సోమవారం పట్టణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చిరు వ్యాపారులు, ప్రజలకు రుణాలు అందించడం లేదని, తక్షణమే ఎన్నికలు జరిపించాలని సభ్యులు భాస్కర్ యాదవ్, మహబూబ్‌బాషాతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నరసప్ప, సభ్యులు రవికుమార్, వెంకటేశ్వర్‌రెడ్డి, రాజు, తోట నరసింహులు, షాలెమ్, నవీన్‌కుమార్, వెంకటగిరి పాల్గొన్నారు.

సరస్వతి అవతారంలో దుర్గాదేవి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: దసరా ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు దుర్గాదేవి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చింది. మంత్రాలయంలో గ్రామ దేవత మంచాలమ్మ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. కౌతాళం మండలంలోని ఉరుకుంద శ్రీనరసింహ ఈరన్న స్వామి ఆలయంలో వెలసిన మహాలక్ష్మి అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

గోనెగండ్ల: శైలవాడి సుంకుల పరమేశ్వరి

ఉరుకుంద: ప్రత్యేక అలంకరణలో మహాలక్ష్మి

గూడూరు గ్రామీణం: కె.నాగలాపురంలో..

మంత్రాలయం: మారికాంబా దేవి

ఎమ్మిగనూరు గ్రామీణం: కన్యకాపరమేశ్వరీదేవి

సీసీ రోడ్డు మరమ్మతులకు ప్రతిపాదనలు

గోనెగండ్ల, న్యూస్‌టుడే: గోనెగండ్లలో గద్వాల వీధిలో అధ్వానంగా ఉన్న సీసీ రోడ్డు సమస్యపై 'నడవాలంటే..నరకం' అనే శీర్షికతో 'ఈనాడు'లో సోమవారం ప్రచురితమైన చిత్ర కథనానికి పంచాయతీరాజ్‌శాఖ ఏఈ శంకర్ స్పందించారు. గుంతలకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. నిధులు విడుదలైన వెంటనే శాశ్వత పనులు చేపట్టి సమస్య పరిష్కరించేలా ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.

స్పందనకు స్పందన

చెత్త తొలగించి..

మంత్రాలయం, న్యూస్‌టుడే: మంత్రాలయం ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ పాఠశాల వెళ్లే దారిలో 'చెత్త పేరుకుపోయి' అనే శీర్షికతో సోమవారం 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి అధికారులు స్పందించారు. పంచాయతీ కార్యదర్శి ఉపేంద్రరెడ్డి సోమవారం పారిశుద్ధ్య కార్మికులతో చెత్తను తొలగించారు.

మురుగు కాల్వ శుభ్రం

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని సుందరయ్య నగర్‌లో కాల్వలు లేక రోడ్డుపైనే మురుగు నీరు పారడంతో ఈనెల 29వ తేదీన 'ఈనాడు'లో పారిశుద్ధ్య కష్టాలు తొలగక...' అనే చిత్ర కథనం ప్రచురితమైంది. అధికారులు స్పందించి మురుగు తొలగించి, శుభ్రం చేశారు. దీంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు.

చెత్త చేరి.. దుర్వాసన పెరిగి..

మండలంలోని చనుగొండ్ల గ్రామం బీసీ కాలనీలో మసీదుకు వెళ్లే దారిలో చెత్త చెదారం పేరుకుపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. వర్షాకాలం కావడంతో అటుగా వెళ్లే వాహనదారులు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి శుభ్రం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, చనుగొండ్ల (గూడూరు గ్రామీణం)

కాల్వలు లేక.. మురుగు పారక

మండల కేంద్రమైన నందవరం కిందగేరి సమీపంలో రహదారులపై మురుగు నీరు ప్రవహిస్తుండటంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై వెళ్లాలంటే దుర్వాసన వస్తోంది. గ్రామంలోని కిందగేరి సమీపంలో రహదారి నిర్మించాలని ఇప్పటికే పలుమార్లు సీసీ రహదారికి భూమి పూజ చేశారు. మురుగు కాలువలు లేక రహదారిపై ప్రవహిస్తూ మురుగునీరు నిలుస్తోంది. దీంతో దోమల బెడద అధికంగా ఉందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. – న్యూస్‌టుడే, నందవరం

నీటి వృథా.. తప్పదు వ్యథ

మండలంలోని గొల్లదొడ్డి గ్రామంలో ఊరబావి సమీపంలో మినీ ట్యాంకు ఏర్పాటు చేసి సమీప వీధి వాసులకు కుళాయిల ద్వారా నీరు అందజేస్తున్నారు. మినీ ట్యాంకుకు ఏర్పాటు చేసిన కుళాయికి బిరడా లేనందున నీరు వృథాగా పోతోంది. గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బంది చొరవ చూపి మినీ ట్యాంకు ఏర్పాటు చేసిన కుళాయికి బిరడా బిగించాలని, నీటి వృథాను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, సి.బెళగల్

దారంతా దారుణం

కోడుమూరు పట్టణ శివారులోని గణేష్ నగర్ కాలనీకి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. వర్షాలకు కాలనీకి ప్రధాన మార్గం బురదమయంగా మారింది. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గణేష్ నగర్‌లో ప్రస్తుతం దాదాపు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా అధికారులు ఇటువైపు చూడటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కోడుమూరు పట్టణం

మంత్రికి సమస్యను తెలుపుతున్న కేడీసీసీ జిల్లా ఛైర్మన్, ముస్లింలు

ప్రహరీ నిర్మాణానికి మంత్రి సుముఖత

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కోడుమూరులో ముస్లింల శ్మశాన వాటికకు ప్రహరీ, సీసీదారి వేయాలని మంత్రి ఫరూక్‌కు విన్నవించారు. కేడీసీసీ ఛైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి ముస్లింలతో కలిసి వెళ్లి మంత్రిని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని మంత్రి సుముఖత వ్యక్తం చేసినట్లు వివరించారు. జీడీపీ ఛైర్మన్ కేఈ మల్లికార్జునగౌడ్, తెదేపా నాయకులు ఎల్లప్ప, గంగాధర్‌నాయుడు, ఆజి, రాజు, దావూద్ బాషా, ఇంతియాజ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

పరిష్కార వేదికకు అధికారులు గైర్హాజరు

నందవరం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధికారులు గైర్హాజరు కావడంతో కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సోమవారం తహసీల్దారు శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన పరిష్కార వేదికకు ఒక్క రెవెన్యూ అధికారి తప్ప మిగిలిన 18 శాఖల అధికారులు కనిపించక లేదు. ప్రతి సోమవారం చాలా మంది అధికారులు గైర్హాజరు అవుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోయారు.

నందవరంలో సమావేశంలో ఖాళీ కుర్చీలు

సంఘాలుగా ఏర్పడితే ప్రయోజనం

గోనెగండ్ల, న్యూస్‌టుడే: రైతు సంఘాలు ఏర్పడితే వ్యవసాయ, ఉద్యాన శాఖల ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాఘవేంద్ర చౌదరి అన్నారు. సోమవారం గోనెగండ్లలో నల్లారెడ్డి స్వామి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ వార్షిక మహాసభ ఆ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సభ్యులు ఐకమత్యంతో కృషి చేసి మంచి లాభాలు పొందాలని కోరారు. సంఘం డైరెక్టర్లు భాస్కర్‌రెడ్డి, అల్లీపీరా, రాణిదేవి, విరుపాక్షయ్య, రామాంజినేయులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, శాస్త్రవేత్త డాక్టరు రాఘవేంద్ర చౌదరి

ఉప్పొంగిన తుంగభద్రమ్మ

కౌతాళం, గోనెగండ్ల, సుంకేసుల(గూడూరు గ్రామీణం), న్యూస్‌టుడే: కౌతాళం మండలంలోని మేళిగనూరు వద్ద ప్రవహిస్తున్న తుంగభద్ర నదికి వరద పోటెత్తింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగాయి. ఆ నీరంతా వచ్చి తుంగభద్ర నదిలో చేరుతోంది. మేళిగనూరు వద్ద వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది. కోసిగి మండలంలోని ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద వరద పరవళ్లు తొక్కుతోంది. హంద్రీ నది పొంగి ప్రవహిస్తుండటంతో గాజులదిన్నె జలాశయానికి వరద వచ్చి చేరుతోంది. సోమవారం జలాశయం నీటి మట్టాన్ని ప్రాజెక్టు డీఈ సుబ్బరాయుడు పరిశీలించారు. 377 మీటర్ల చేరడంతో 4, 5 క్రస్టుగేట్లు ఎత్తి దిగువకు 2 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మరోవైపు సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి 40,114 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.



ఆర్డీఎస్ వద్ద కొనసాగుతున్న వరద ఉద్ధృతి

'ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించండి'

సోమప్ప కూడలిలో ధర్నా చేస్తున్న ప్రజా సంఘాలు నాయకులు

ఎమ్మిగనూరు: పశ్చిమ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజా సంఘాల నాయకులు గణేష్ డిమాండు చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సోమప్ప కూడలి ధర్నా చేపట్టారు. గణేష్ మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు లేక తీవ్రంగా నష్టపోతున్నాయని ఆరోపించారు. బతకన్న, నీలకంఠ, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ధర్నా

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: అధిక వర్షాలతో పత్తి, ఉల్లి, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ నాయకులు రంగన్న డిమాండు చేశారు. సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉల్లి, మొక్కజొన్న, పత్తి, వేరుసెనగ, సజ్జ, కంది, ఆముదం ఇతర పంటలన్నీ పూర్తిగా నాశనమైనట్లు వివరించారు. పత్తి పంటకు కనీసం రూ.50వేలు, మిగతా పంటలకు రూ.30వేల నష్ట పరిహారం చెల్లించాలన్నారు. సమావేశంలో జబ్బర్, విరూపాక్షి, అబ్దుల్లా, నాగరాజు, దస్తగిరి, వెంకటేశు, సుంకన్న, ఎల్లప్ప, రాఘవేంద్ర, నబీసాబ్, నరసప్ప, ప్రసాద్, శేఖర్, పెద్దయ్య పాల్గొన్నారు.

సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న నాయకులు

సంక్షిప్త సమాచారం

గోనెగండ్ల, న్యూస్‌టుడే: యూరియా కొరత లేకున్నా వైకాపా నాయకులు దుష్ప్రచారం చేయడం తగదని తెదేపా మండల కన్వీనర్ తిరుపతయ్యనాయుడు, సింగిల్‌విండో అధ్యక్షుడు రామాంజినేయులు, సర్పంచి హైమావతి అన్నారు. సోమవారం గోనెగండ్లలో రైతులకు యూరియా పంపిణీ చేశారు.

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా రహదారిపై గుంతలు పూడ్చలేదని సీపీఎం నాయకులు గోవిందు ఆరోపించారు. ప్రధాన రహదారిలో పడిన గుంతల్లో వరినాట్లు వేసి నిరసన తెలిపారు.

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: మధ్యాహ్న భోజనం నిర్వాహకుల బకాయిలు చెల్లించాలని సీఐటీయూ నాయకులు రాముడు డిమాండు చేశారు. వంట ఏజెన్సీ సభ్యులు, సిబ్బందితో సోమవారం ధర్నా చేపట్టారు.

సి.బెళగల్, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మూడు ఫిర్యాదు వచ్చినట్లు సి.బెళగల్ తహసీల్దారు వెంకటలక్ష్మీ తెలిపారు.

నదికైరవాడి(నందవరం), న్యూస్‌టుడే: నదికైరవాడి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు ఐ-తెదేపా నియోజకవర్గ అధ్యక్షులు కురువ వీరేష్ తెలిపారు.

మంత్రాలయం, న్యూస్‌టుడే: అర్హులైన రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేసినట్లు వీఆర్వో శ్వేత తెలిపారు. సూగూరులో తెదేపా నాయకులతో కలసి రైతులకు యూరియా పంపిణీ చేశారు.

నందవరం, న్యూస్‌టుడే: నందవరాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఏపీ వ్యవసాయ కార్మిక రైతు సంఘం నాయకుడు సోమేశ్వర రెడ్డి సూచించారు. నందవరం తహసీల్దారు కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు.

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రతిభ కనబరిస్తే ఉద్యోగాలు సులభంగా లభిస్తాయని ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ పేర్కొన్నారు. ఈ వ్యాకథిన్ కార్యక్రమంపై వారం రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం ముగిసింది.

మంత్రాలయం, న్యూస్‌టుడే: చెట్నిహళ్లి గ్రామంలో పశువులు అడ్డు రావడంతో ఇటుకల ట్రాక్టర్ బోల్తాపడింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి 4 వినతులు వచ్చినట్లు తహసీల్దారు వెంకటేష్‌నాయక్ తెలిపారు.

పోలకల్ (సి.బెళగల్), న్యూస్‌టుడే: పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నూతనంగా స్మార్టు కార్డులు అందజేస్తున్నట్లు తెదేపా మండల కన్వీనరు బి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. పోలకల్ గ్రామంలో సింగిల విండో అధ్యక్షుడు బి.చిన్నతిమ్మప్ప, అమర్ తదితరులు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు.

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: వర్కూరులో ప్రభుత్వ సిబ్బందితో కలిసి తెదేపా నాయకుడు రాముడు కొత్త కార్డులు పంపిణీ చేశారు.

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ.6,490 మధ్యస్థ ధర రూ.4,415 కనిష్ఠ ధర రూ.2,340కు వ్యాపారులు కొన్నారు.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కౌతాళం, న్యూస్‌టుడే: కౌతాళంలో స్మార్ట్ రేషన్‌కార్డులను సోమవారం తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నబసప్ప పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. రెవెన్యూ అధికారులు ఇంటివద్దకు వచ్చి కార్డులను అందజేస్తారన్నారు. నాయకులు కాశీవిశ్వనాథ్, సిద్దు, డీలర్లు అయ్యప్ప యోహాన్ పాల్గొన్నారు.

న్యాయమైన డిమాండ్లు నెరవేర్చండి

మంత్రాలయం, న్యూస్‌టుడే: న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ వైద్యులు తెలిపారు. కల్లుదేవకుంట గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు సోమవారం నుంచి ఎమర్జెన్సీ సేవలు తప్ప, సాధారణ సేవలు నిలిపివేస్తున్నామని తెలిపారు.

చేతికొచ్చిన పంట.. వర్షార్పణం

☛ నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం

ఎమ్మిగనూరు వ్యవసాయం, కోసిగి, పెద్దకడబూరు, న్యూస్‌టుడే: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. ఉల్లి ధర లేక కుళ్లి తీరని నష్టం మిగిల్చింది. పత్తి కాయ దశలో కుళ్లిపోతోంది. విచ్చుకున్న పత్తి వానకు తడిసి రంగు మారి విత్తనాలు మొలకెత్తుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు భూముల్లోని పంటలు వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నాయి.

పెద్దకడబూరు మండలంలో అధిక వర్షానికి దెబ్బతిన్న పత్తి

అధిక తేమతో ఆకులు రాలి..

ఉప విభాగంలోని ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం, మంత్రాలయం మండలాల్లో లక్ష ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరానికి రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఈసారి వర్షాలతో పంట పూత, కాత, కాయలు బాగా కాశాయి. ఎకరానికి 8నుంచి 12 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని ఆశించారు. విడవకుండా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన పంట వర్షం పాలైంది. తేమ అధికమై 20వేల ఎకరాల వరకు పత్తి పంట బాగా దెబ్బతింది. అధిక తేమతో మొక్కల ఆకులన్నీ రాలిపోయి ఉన్న కాయలు విచ్చుకున్నాయి. వర్షానికి దూదితో సహా కాయలు నేలపై పడి తీసుకునేందుకు రాకుండా పోయింది. వర్షాలకు దెబ్బతిన్న పంటలను గ్రామాల వారీగా వ్యవసాయాధికారులు అంచనా వేయిస్తున్నారు. కానీ దసరా రావడంతో వ్యవసాయ సిబ్బంది చాలా వరకు సెలవుల్లో వెళ్తున్నారు.

30 వేల ఎకరాల్లో

కోసిగి మండలంలో 30వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వర్షానికి వేల ఎకరాల్లోని పత్తి, వేరుసెనగ పంట నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లింది. దాదాపు 13 వేల ఎకరాల పంట నీట మునిగింది. ఇందులో 12,500 ఎకరాల్లో పత్తి, 500 ఎకరాల్లో వేరుసెనగ నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్ట పోయిన రైతుకు ప్రభుత్వం సాయం అందజేయాలని కోరుతున్నారు.

నేల రాలిన కాయలు

పెద్దకడబూరు మండలంలోని రాయల చెరువు నిండి అలుగు పారడంతో చెరువు కింద సాగు చేసిన వరి, పత్తి పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పత్తి తడిసి రంగు మారితే గిట్టుబాటు ధర లభించదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది వరి 25 వేల ఎకరాలు, మిరప 15 వేల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయాధికారుల అంచనా.

(c) eenadu

కర్నూలు
•కర్నూలు •పాణ్యం

హైకోర్టు బెంచ్‌కు భవనాల పరిశీలన

కలెక్టర్ డా.సిరికి స్వాగతం పలుకుతున్న ట్రిపుల్ ఐటీ అధికారులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం రాయలసీమ విశ్వవిద్యాలయం, క్లస్టర్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ డీఎం భవనాలను కలెక్టర్ డా.ఎ.సిరి సోమవారం పరిశీలించారు. క్యాంపస్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశంపై ట్రిపుల్ ఐటీ రిజిస్ట్రార్ రాజేశ్‌కుమార్‌తో చర్చించినట్లు సమాచారం. క్యాంపస్‌లో తమ విద్యార్థులకే తరగతి గదులు తక్కువగా ఉన్నాయని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సందీప్‌కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.

నేడు విద్యుత్తు బిల్లులు స్వీకరిస్తాం

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : కర్నూలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సెలవు ఉన్నాసరే విద్యుత్తు బిల్లు చెల్లింపు కేంద్రాలను తెరవనున్నట్లు జిల్లా ఎస్ఈ ఆర్.ప్రదీప్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బిల్లులు చెల్లించాలని కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) కర్నూలు: 80085 52632, కర్నూలు గ్రామీణం: 85010 05408, పత్తికొండ: 63004 66875

కర్నూలు నగరపాలక సంస్థ ?: వాసవీనగర్‌లో వీధిదీపాలు వెలగడం లేదు. రాత్రివేళ బయటికెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. - సాంబశివుడు

?: నిర్మల్‌నగర్, బాబా బృందావన్‌నగర్‌లో మురుగుకాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. - గోపాల్

కర్నూలు వెంకటరమణ కాలనీ : ?: ఆనంద్ థియేటర్ నుంచి కిసాన్‌ఘాట్ మీదుగా ప్రధాన రోడ్డుపైకి వెళ్లే దారిలో వర్షం కారణంగా భారీ గుంతలు ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. - నరసింహ

?: బాలాజీనగర్ శ్రీజ పాఠశాల సమీపంలో నిరుపయోగంగా ఉన్న విద్యుత్తు స్తంభం విరిగిపోయి ఇనుప చువ్వలు ప్రమాదకరంగా ఉన్నాయి. - శంకర్‌రెడ్డి

✔: సమస్యలు పరిష్కరిస్తాం. - నగరపాలక అధికారులు

ఉపాధ్యాయ సమస్యలపై 7న ధర్నా

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఫ్యాప్టో నాయకులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై అక్టోబరు 7వ తేదీన విజయవాడలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు సమాఖ్య రాష్ట్ర పరిశీలకుడు కాకి ప్రకాశ్‌రావు తెలిపారు. నగరంలోని ఎస్టీయూ భవనంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సీ మధ్యంతర భృతి మంజూరు, ఆర్థిక బకాయిలు చెల్లింపులు, పెన్షనర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ సేవాలాల్‌నాయక్, ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఆప్టా, డీటీఎఫ్, బీటీఏ పీఈటీ అసోసియేషన్, ఎస్టీటీయూ నాయకులు పాల్గొన్నారు.

18 మండలాల్లో తేలికపాటి వర్షం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : జిల్లాలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు 18 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మంత్రాలయంలో అత్యధికంగా 28.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా, దేవనకొండ 13.2, ఆలూరు 11.2, కోసిగి 10.4, కౌతాళం 8.6, ఆస్పరి 6.8, నందవరం, మద్దికెర 5.8, తుగ్గలి 4.0, కృష్ణగిరి 3.8, హాలహర్వి 3.6, ఎమ్మిగనూరు 3.4, పెద్దకడుబూరు 3.2, వెల్దుర్తి 2.8, గోనెగండ్ల 2.6, ఆదోనిలో 2.4 మి.మీల వర్షపాతం నమోదైంది.

లక్ష్యం చేరని.. స్మార్ట్ పంపిణీ

- ప్రణాళిక లోపంతో కార్డుదారులకందని కొత్త బియ్యం పత్రాలు
- దసరాకు పూర్తిస్థాయిలో ఇవ్వడం గగనమే

రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి చర్యలు చేపట్టింది. గత వైకాపా ప్రభుత్వంలో ఇచ్చిన జగన్ బొమ్మతో కూడిన కార్డుల స్థానంలో ప్రస్తుతం కొత్తగా డిజిటల్ కార్డులను పంపిణీ చేస్తోంది. దసరా పండగ నాటికి వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించింది. పాత కార్డుదారులతో పాటు గత మే నుంచి జూన్ వరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 25న నూతన కార్డులు వచ్చాయి. వీటి పంపిణీ బాధ్యతలు వీఆర్వోలకు అప్పగించారు. 27న తేదీన వీఆర్వోలకు అందజేశారు. వారు శనివారం ఒక్కొక్కరు పదిమందికి కూడా పంపిణీ చేయలేకపోయారు. ఆదివారం సెలవు కాగా సోమవారం అరకొరగా పంపిణీ చేయగలిగారు. మంగళవారం నుంచి సెలవులు ఉండటంతో దసరా నాటికి లబ్ధిదారులందరికీ స్మార్ట్ కార్డులు అందడం అసాధ్యంగా మారింది.

– న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

వీఆర్వోలపైనే భారం

స్మార్ట్ కార్డుల పంపిణీ బాధ్యత పూర్తిగా వీఆర్వోలపైనే వేశారు. ఓవైపు సుమోటో పట్టా ప్రవీణరణ పత్రాల పరిశీలన, మరోవైపు ఓటర్ల జాబితాల సమగ్ర పరిశీలన చేయాలని ఎన్నికల ఉప తహసీల్దార్లు సైతం వీఆర్వోలపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ కార్డుల పంపిణీ బాధ్యత కూడా వీరికే అప్పగించారు. ఏకకాలంలో మూడు పనులు ఎలా చేయాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

81వ సచివాలయం పరిధిలో కార్డుదారు బయోమెట్రిక్ నమోదు చేస్తున్న వీఆర్వో ఇస్మాయిల్

సాంకేతిక సమస్యలతో ఆలస్యం

స్మార్ట్ కార్డులను కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు ఆ కుటుంబంలోని భార్య లేదా భర్త ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. లేదా బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు స్వీకరించాలి. మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేస్తేనే కార్డులు పంపిణీ చేసినట్లు లెక్క. ఇదంతా చేయడానికి ఒక్కో కార్డుదారుడికి 5-10 నిమిషాల సమయం పడుతోంది. దీంతో రోజుకు 20- 40 కార్డులను మించి పంపిణీ చేయలేని పరిస్థితి. మరోవైపు సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫేస్ యాప్ పనిచేయడం లేదు. దీంతో ఓటీపీ, వేలిముద్రల ఆధారంగా కార్డుల పంపిణీ జరుగుతోంది.

పది శాతం మందికి ఇవ్వలేదు

నగరపాలక సంస్థ పరిధిలోని 52 వార్డుల్లో 136 సచివాలయాలు ఉన్నాయి. 1.10 లక్షల మంది కార్డుదారులున్నారు. ఈనెల 25న జిల్లాకు స్మార్ట్‌కార్డులు వచ్చాయి. 27న నగరపాలక పరిధిలోని వార్డు సచివాలయాల వీఆర్వోలకు చౌకదుకాణాల డీలర్ల ద్వారా స్మార్ట్‌కార్డులను పంపిణీ చేశారు. గత శనివారం కొంతమంది వీఆర్వోలు తమ సచివాలయాల పరిధిలో 10- 20 మంది కార్డుదారులకు కార్డులను పంపిణీ చేశారు. ఆదివారం సెలవు కావడంతో కార్డుల పంపిణీ జరగలేదు. సోమవారం సచివాలయ వీఆర్వోలు 20- 40 మంది లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.

* ఒక్కో సచివాలయ పరిధికి 500- వెయ్యి స్మార్ట్ కార్డులు వచ్చాయి. ఇప్పటి వరకు వాటిలో 50- 100 కార్డుల్లోపే పంపిణీ చేయగలిగారు. మంగళవారం సెలవుదినం.

సచివాలయ ఉద్యోగులతో చేపడితే..

ప్రతి సచివాలయంలో 8- 10 మంది సిబ్బంది ఉన్నారు. సచివాలయం పరిధిలోని ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. స్మార్ట్ కార్డుల పంపిణీని క్లస్టర్ల వారీగా సచివాలయ ఉద్యోగులతో చేపడితే ఈ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

చోరీ కేసు దర్యాప్తు చేయించాలని వినతి

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : తన బంగారు ఆభరణాలు గతేడాది చోరీకి గురయ్యాయని, ఆ కేసును దర్యాప్తు చేయించి న్యాయం చేయాలని కోరుతూ కర్నూలులోని ఠాగూర్‌నగర్‌కు చెందిన చిన్నలక్ష్మి సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తాను నగరపాలక సంస్థ సచివాలయంలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తూ స్థానిక ఠాగూర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు వసతిగృహంలో ఉంటున్నట్లు తెలిపారు. 2024 డిసెంబరు 24న హాస్టల్‌లోని తన గదిలో సూట్‌కేసులో దాచిన 16.2 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న కర్నూలు మూడో పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైనా ఇంతవరకు దర్యాప్తులో పురోగతి లేదన్నారు. దర్యాప్తు జరిపించి తనకు న్యాయం జరిపించాలని ఆమె కలెక్టర్‌కు విన్నవించారు.

సమస్యల పరిష్కారానికి కృషి

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరవాసుల వినతులను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవీ కృష్ణ తెలిపారు. ఎస్బీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి 26 ఫిర్యాదులు అందాయి.

ఆరోగ్యకరమైన జీవన శైలితోనే గుండె పదిలం

హార్ట్ వాక్‌లో పాల్గొన్న డీఎంహెచ్‌వో డాక్టర్ శాంతికళ, కిమ్స్ వైద్యులు

కర్నూలు వైద్యాలయం, బి.క్యాంపు, న్యూస్‌టుడే : ప్రతిఒక్కరు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకుంటే గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని డీఎంహెచ్‌వో డాక్టర్ శాంతికళ తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ నుంచి కిసాన్‌ఘాట్ వరకు సోమవారం హార్ట్‌వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండెజబ్బుల బారినపడుతున్న యువత సంఖ్య పెరుగుతోందన్నారు. కిమ్స్ హాస్పిటల్ సీవోవో డాక్టర్ సునీల్ సేపూరి మాట్లాడుతూ.. గుండె జబ్బుల బారినపడకుండా యువత నడక, వ్యాయామం అలవర్చుకోవాలని సూచించారు. మద్యం, ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కార్డియాలజిస్టులు డాక్టర్ నాగేంద్రప్రసాద్, డాక్టర్ సందీప్‌కుమార్, డాక్టర్ అరుణ, డాక్టర్ ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ చంద్రశేఖర్ సేవలు ప్రశంసనీయం

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ చంద్రశేఖర్‌ను సన్మానిస్తున్న దంత వైద్యులు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : కర్నూలు సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగం అభివృద్ధికి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ చంద్రశేఖర్ అందించిన సేవలు ప్రశంసనీయమని భారతీయ దంతవైద్యుల సంఘం రాయలసీమ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కిశోర్‌కుమార్, డాక్టర్ రాయపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ హృద్రోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో సోమవారం ఐడీఏ రాయలసీమ బ్రాంచి ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రశేఖర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్నూలు జీజీహెచ్ కార్డియాలజీ విభాగానికి క్యాథ్‌ల్యాబ్, డీఎం సీట్లు, కార్డియో థొరాసిస్ విభాగం రావడానికి డాక్టర్ చంద్రశేఖర్ కృషి ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో ఐడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్‌రెడ్డి, డాక్టర్ ఉపేంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్ పరమేశ్వరరెడ్డి, డాక్టర్ నౌషాద్, డాక్టర్ నాగలక్ష్మిరెడ్డి, డాక్టర్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

వీణాపాణి.. జ్ఞాన ప్రదాయిని

కర్నూలు నగరంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఎనిమిదో రోజు పలు ఆలయాల్లో అమ్మవార్లు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు, హోమాలు చేశారు. మహిళలు, విద్యార్థినులు కుంకుమార్చనలో పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, కర్నూలు ఆధ్యాత్మికం, బి.క్యాంపు, కల్లూరు గ్రామీణం

బుధవారపేటలోని కనకదుర్గమ్మ ఆలయంలో వీణాపాణి రూపంలో

లలితాపీఠంలో కుంకుమార్చన

గణేశ్‌నగర్‌లోని విజయగణపతి ఆలయంలో..

కల్లూరు కన్యకాపరమేశ్వరి ఆలయంలో వీణాపాణిగా అమ్మవారు

మణికంఠ అయ్యప్పస్వామి ఆలయంలో సరస్వతీదేవిగా

పాతబస్తీ నిమిషాంబ ఆలయంలో..

పాతబస్తీ చిన్నఅమ్మవారిశాలలో చదువులతల్లి రూపంలో..

నాగిరెడ్డి రెవెన్యూకాలనీలోని భరతమాత గుడిలో

బి.క్యాంపు రాజరాజేశ్వరి ఆలయంలో చిన్నారుల నృత్యం

కిసాన్‌ఘాట్‌లో జరిగిన దాండియా వేడుకల్లో టీజీ వెంకటేష్ దంపతులు

గణేశ్‌నగర్ సీతారామాంజనేయస్వామి ఆలయంలో మహిళల పూజలు

సంక్షిప్త సమాచారం

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : అధిక వర్షాలు, చలిగాలుల కారణంగా ఆస్పరి మండలంలో వందలాది గొర్రెలు మృతి చెందడంతో నష్టపోయిన కాపరులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.రామాంజనేయులు డిమాండ్ చేశారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ : నగరంలోని కార్ల్‌మార్క్స్‌నగర్‌లో కమ్యూనిటీ భవనం నిర్మించాలంటూ సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అదనపు కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, డి.శ్రీనివాసరావు, మహేష్ తెలిపారు.

కర్నూలు నగరపాలక సంస్థ : నగరపాలక పరిధిలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను అక్టోబరు 7వ తేదీలోపు అప్‌లోడ్ చేయాలని కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా ఇంజినీరింగ్ విభాగం ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ సోమవారం ఆయన ఉత్తర్వులిచ్చారు.

లక్ష్మీపురం (కల్లూరు గ్రామీణ), న్యూస్‌టుడే: కల్లూరు లక్ష్మీపురంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అధికారి డా.మహేశ్వరప్రసాద్, ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమానికి పెద్దపీట

స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్న ఎమ్మెల్యే చరిత

పెద్దటేకూరు (కల్లూరు గ్రామీణ), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పెద్దటేకూరు గ్రామంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..చౌక దుకాణాల్లో పారదర్శకంగా సరకులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.కార్యక్రమంలో తహసీల్దారు ఆంజనేయులు, ఎంపీడీవో జీఎన్ఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కల్లూరు అభివృద్ధికి సహకరించండి

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : కర్నూలు కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డా.ఎ.సిరిని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సోమవారం కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కల్లూరు పట్టణ పరిధిలోని పలు అంశాలపై ఎమ్మెల్యే కలెక్టర్‌తో చర్చించారు. పాణ్యం నియోజకవర్గం, కల్లూరు, ఓర్వకల్లు అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

దుర్గాఘాట్‌లో నిమజ్జనోత్సవ ఏర్పాట్లు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు నగరంలో అక్టోబరు 4వ తేదీన జరిగే దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కోసం సంకల్‌బాగ్ వద్ద తుంగభద్రనదిలో ఉన్న దుర్గాఘాట్‌లో ఏర్పాట్లు చేస్తున్నట్లు రెండో పట్టణ సీఐ నాగరాజరావు ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీన అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉండవన్నారు. ఆరోజు నిమజ్జనం చేయదలచిన విగ్రహ నిర్వాహకులు మరో ప్రాంతంలో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.

13 గంటల పని దినాలకు వ్యతిరేకంగా నిరసన

ఆందోళన చేస్తున్న పీవోపీ, బీఎన్‌కేఎస్ నాయకులు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులపై విధించిన 13 గంటల పనిదినాలకు వ్యతిరేకంగా ప్రజాభ్యుదయ సంస్థ (పీవోపీ), భవన నిర్మాణ కార్మిక సంఘం (బీఎన్‌కేఎస్) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. కార్మికులను ప్రభావితం చేస్తే అన్ని చట్ట సవరణలు, నిర్ణయాలపై కార్మిక సంఘాలు, సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

బాలల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాలి

చిల్డ్రన్ క్యాంపును ప్రారంభిస్తున్న ప్రతినిధులు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : చిన్నతనం నుంచే పిల్లల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించాలని నంద్యాల డయాసిస్ బిషప్ సంతోష్‌ప్రసన్నరావు పేర్కొన్నారు. నగరంలోని కోల్స్ కళాశాల సమావేశ భవనంలో సోమవారం చైల్డ్ ఏవాంజలిజం ఫెలోషిప్ ఆఫ్ ఇండియా కర్నూలు శాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్ క్యాంపు గుడ్‌న్యూస్-2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భ్యూలా, ఎస్టీబీసీ కళాశాల కరస్పాండెంట్ ఆర్ఆర్‌డీ సజీవరాజు, సీఈఎఫ్ డైరెక్టర్ ప్రభుదాసు పాల్గొన్నారు.

డా.హరికిషన్‌కు సాహితీ ప్రతిభా పురస్కారం

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : కర్నూలుకు చెందిన కథా రచయిత డాక్టర్ హరికిషన్ ఒంగోలు కళామిత్ర మండలి ఆధ్వర్యంలో అందజేస్తున్న సాహితీ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈమేరకు సోమవారం ఆయనకు సమాచారం అందింది. నవంబరు 2న ఒంగోలులో నిర్వహించే కార్యక్రమంలో ఆయన సీతాదేవి- నాగేశ్వరరావు సాహితీ ప్రతిభా పురస్కారం అందుకోనున్నారు.

ట్రాఫిక్ నిబంధనల అమలుకు చర్యలు

వాహనాలను ఆపుతున్న సీఐ మన్సూరుద్దీన్

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు నగరంలో రహదారి నిబంధనల అమలుకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపట్టారు. వేర్వేరు కూడళ్లలో సోమవారం స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. ఆటోలు, ద్విచక్రవాహనాలను తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ పత్రాలు, బీమా లేని 70 వాహనాల యజమానులకు జరిమానా విధించారు. వాహన చోదకులకు అవగాహన కల్పించినట్లు సీఐ తెలిపారు.

పదవీ విరమణ శుభాకాంక్షలు

విధి నిర్వహణలో అంకితభావంతో ఎంతోమందికి వైద్య సేవలందించి అందరి మన్ననలు పొంది నేడు పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా వారికివే మా శుభాకాంక్షలు.

శ్రీ డా॥ పృథ్వీ వెంకటేశ్వర్లు గారు
M.S., Optho
ప్రొఫెసర్ మరియు సూపరింటెండెంట్
ప్రభుత్వ రీజినల్ కంటి వైద్యశాల, కర్నూలు

భార్య: పృథ్వీ పద్మజ
కుమారుడు - కోడలు
పృథ్వీ గోపికృష్ణ - పృథ్వీ గాయత్రి
కుమార్తె: డా॥ పృథ్వీ ఆశ్రీజ, M.S Opthal
మనుమరాళ్లు: బేబి నిత్య, బేబి నందిని
కుటుంబసభ్యులు

పదవీ విరమణ శుభాకాంక్షలు

41 సం॥రాలు విధి నిర్వహణలో అంకితభావంతో తనదైన ప్రత్యేక శైలితో పనిచేసి అందరి మన్ననలు పొంది, ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెవెన్యూ శాఖలో వివిధ హోదాలలో పనిచేసి నేడు పదవీ విరమణ చేయుచున్న మా నాన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు...

శ్రీ ఆర్.గోవింద్ సింగ్ గారు
తహశీల్దార్,
E- సెక్షన్, సూపరింటెండెంట్,
కలెక్టరేట్, కర్నూలు
శ్రీమతి ఆర్.అంబుజ గారు

కుమారుడు

ప్రశాంత్‌సింగ్ రాజ్‌పుట్, B.E.,
కస్టమర్ సర్వీస్ అసోసియేట్, కెనరా బ్యాంక్, రాయచూరు

కూతురు

ప్రదీప్తిసింగ్ రాజ్‌పుట్
M.B.A.

వైద్యులకు వేళాకోళం.. రోగులకు ప్రాణ సంకటం

హుసేనాపురం పీహెచ్‌సీలో నామమాత్రపు సేవలు • సమయపాలన పాటించని సిబ్బంది

ఓర్వకల్లు, న్యూస్‌టుడే : గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది.. ఇదే అవకాశంగా వైద్యసిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చాలామంది సమయపాలన పాటించడం లేదు. దీంతో పల్లె ప్రజలకు వేళకు వైద్యం అందడం లేదు. రూ.కోట్లు వెచ్చించి నూతన భవనాలు నిర్మించి.. అన్ని సౌకర్యాలు సమకూర్చినా సరే.. వైద్యం మాత్రం నామమాత్రంగా మారింది. ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఇక్కడ పేరుకు ఆసుపత్రి ఉన్నా వైద్యసేవలు సక్రమంగా అందడం లేదని ప్రజలు చెబుతున్నారు. గ్రామాల నుంచి వ్యవప్రయాసలకోర్చి వచ్చిన రోగులు ఇక్కడ నాడి పట్టేవారు లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరగాల్సిన దుస్థితి నెలకొంది.

హుసేనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

అన్నింటికీ కర్నూలు వెళ్లాల్సిందే..

ఆరోగ్య కేంద్రంలో సరిపడా వైద్య సిబ్బంది లేరు. దీనికితోడు ఉన్న వైద్యులు కూడా విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఎప్పుడు పీహెచ్‌సీకి వెళ్లినా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండరని అంటున్నారు. ఈ కారణంగా జ్వరమొచ్చినా, చిన్న గాయమైనా కర్నూలు పెద్దాసుపత్రికి గాని, ప్రైవేటు ఆసుపత్రులకు గాని వెళ్తున్నారు. దీంతో రూ.వేలల్లో ఖర్చవుతోందని చేయాల్సిన వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పది గ్రామాలకు ఆధారం

ఈ పీహెచ్‌సీ పరిధిలో హుసేనాపురం, హెచ్.కొట్టాల, గుట్టపాడు, సోమయాజుల పల్లె, పాలకొలను, చింతలపల్లె, కొమరోలు, సీతారామాపురం, తదితర పది గ్రామాలు ఉన్నాయి. 20 వేల మందికి పైగా జనాభా ఉంది. ఆయా గ్రామాల ప్రజలు వైద్యం కోసం హుసేనాపురం పీహెచ్‌సీకే వస్తుంటారు. ఇక్కడ రోజుకు 150 మంది వరకు ఓపీ ఉంటుంది. వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో వైద్య సేవలు సరిగా అందడం లేదని గ్రామీణులు వాపోతున్నారు. చాలా సందర్భాల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదని, నర్సులు మాత్రలు ఇచ్చి పంపుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఉద్యోగ విరమణ చేసిన అధికారులకు సత్కారం

డీఎస్పీ భాస్కర్‌రావును సత్కరిస్తున్న ఎస్పీ విక్రాంత్‌పాటిల్

గోవింద్‌సింగ్ దంపతులను సన్మానిస్తున్న జేసీ నవ్య తదితరులు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : జిల్లా ఏఆర్ డీఎస్పీ భాస్కర్‌రావు, వెల్దుర్తి పోలీసు స్టేషన్ ఏఎస్సై శివరామిరెడ్డి ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో వారికి సన్మాన సభ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్‌పాటిల్ వారిని సత్కరించారు. అదనపు ఎస్పీ హుస్సేన్‌పీరా, కర్నూలు డీఎస్పీ బాబూప్రసాద్, సీఐలు తేజోమూర్తి, కేశవరెడ్డి, శివశంకర్, గుణశేఖర్‌బాబు, వేణుగోపాల్, ఆర్ఐలు జావెద్, నారాయణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు.

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : జిల్లా కలెక్టరేట్‌లోని ఇ-సెక్షన్ సూపరింటెండెంట్ గోవింద్‌సింగ్ ఉద్యోగ విరమణ పొందారు. ఈసందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో జేసీ డా.బి.నవ్య, డీఆర్వో వెంకటనారాయణమ్మ, సిబ్బంది గోవింద్‌సింగ్ దంపతులను సత్కరించారు.

(c) eenadu

రైతు వేదిక.. అక్రమాల వేడుక

ఈనాడు, నంద్యాల, నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ అక్రమాలకు వేదికగా మారింది.. ఉన్నతాధికారులు నిర్వహించిన రహస్య విచారణలో వెలుగులోకి వచ్చింది. వైకాపా హయాంలో నిధులు పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. 2023 ఏడాదిలో నిధుల ఖర్చుకు అనుసరించిన విధానాల్లో తీవ్రమైన తప్పిదాలు, నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని అధికారులు నిర్ధారించారు. నిబంధనలకు విరుద్ధంగా రెండు ఒప్పంద పోస్టులు భర్తీ చేశారు. ఇందులో ఒకరు అప్పటి ఏఎంసీ చైర్మన్‌కు బంధువు, మరొకరు సహాయ కార్యదర్శి బంధువని తేలింది.

రూ.3.21 కోట్లు కొట్టేశారు

2023 మార్చి రెండో తేదీ నుంచి 2024 మార్చి 26వ తేదీ వరకు 12,242 క్వింటాళ్ల ఎండు మిరప మార్కెట్‌కు వచ్చింది. 27,980 సంచులకు సంబంధించి కమిటీకి రూ. 22,03,560 ఫీజు రావాల్సి ఉంది. అందులో రూ. 14,89,523 నొక్కేసి రూ. 7,14,037 మాత్రమే వసూలు చేశారు. 2023 ఏప్రిల్ నుంచి 11 నెలల పాటు నిర్వహణకు సంబంధించి రూ. 3.21 కోట్లు తినేశారు.

గోదాములు రాసిచ్చేశారు

మార్కెట్‌యార్డులో 1, 2, 6, 7, 11, 15 నంబర్ల గోదాములను నిబంధనలను పాటించకుండా అద్దెకు ఇచ్చారు. నాలుగో నంబరు గోదామును అక్టోబరు నుంచి, ఐదో నంబరు గోదామును అధికారికంగా ఎవరికీ కేటాయించకపోయినా కొందరు వినియోగించుకుంటున్నట్లు తేలింది. మరి కొన్ని గోదాములను అతి తక్కువ అద్దెకు కేటాయించారు. దీన్ని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది. 14వ నంబరు గోదాము నుంచి రూ. 1.30 కోట్ల బకాయి రావాల్సి ఉంది.

కొనుగోళ్ల పేరుతో రూ.లక్షల స్వాహా

- మార్కెట్ యార్డులో విధులు నిర్వర్తించిన గుమస్తా పి. రాజశేఖర్‌ను పక్కన తప్పించి.. ఆతని లాగిన్ నుంచి కొన్ని బిల్లులు సీఎఫ్ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. సహాయ కార్యదర్శి కారుకు అద్దాన్స్ పేరుతో రూ. 6 లక్షలు వెచ్చించారు.
- ఎలక్ట్రికల్, స్టేషనరీ వస్తువుల కొనుగోళ్లు, కంప్యూటర్ల నిర్వహణ, జిరాక్స్ వ్యయాలు, జనరేటర్, యార్డ్ నిర్వహణ తదితరాల పేర్లు చెప్పి ఏకంగా రూ. 10.90 లక్షలు వెచ్చించారు.
- కంప్యూటర్, జిరాక్స్, ప్రింటర్ నిర్వహణ పేరుతో రూ. 23,024 ఖర్చు చేశారు. కనిపించని ఉద్యోగుల పేరుతో రూ. 5,216 నొక్కేశారు.

నిగ్గుతేలినా చర్యలేవు

మార్కెట్ కమిటీ కార్యదర్శిగా ఎం.కల్పన నాలుగేళ్ల కిందట బాధ్యతలు స్వీకరించారు. వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి, ఇతరుల ప్రోద్బలంతో ఏఎంసీలో జరిగిన అక్రమాలను నియంత్రించడంలో ఆమె విఫలమయ్యారు. ఆమె నిరుడు మార్చి 26వ తేదీ నుంచి ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోకుండానే గైర్హాజరయ్యారు. ఆమెపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలేనని నిగ్గుతేలినా. . ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొందరు వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

అర్జీదారులతో కుర్చీలాట

నంద్యాల పురపాలక కార్యాలయానికి వివిధ సేవల నిమిత్తం నిత్యం వందల మంది వస్తుంటారు. వారి కోసం గతంలో ఏర్పాటు చేసిన కుర్చీలు బయట పడేశారు. చిన్న చిన్న మరమ్మతులకు గురయ్యాయి. వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నా పుర సిబ్బంది పట్టించుకోవడం లేదు. తుప్పుపట్టి పోతున్నాయి.

– న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

పండగ వంట.. కల్తీల తంట

అధికశాతం నూనెలు, సరకులు నాసిరకమే ● ప్రమాదకర పదార్థాలు కలిపేస్తున్న వ్యాపారులు

దసరా పండగ వచ్చిందంటే.. ప్రతి ఇంటా సందడి నెలకొంటుంది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన కుమార్తెలు, అల్లుళ్లు.. బంధువులు వస్తారు. దీంతో ప్రతి కుటుంబంలో తమ స్థాయికి తగ్గట్టు పిండివంటలు చేసుకుని సంతోషంగా ఆరగిస్తారు. పండగ సమీపించడంతో చాలామంది మార్కెట్‌కు వెళ్లి అవసరమైన సరకులు కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు కల్తీ వస్తువులతో మార్కెట్‌ను నింపేశారు. నూనెలు, బెల్లం, మసాలా దినుసులు, నెయ్యి.. ప్రతిదీ కల్తీ చేసి విక్రయిస్తున్నారు. వీటితో తయారు చేసిన వంటలను తింటే అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉంది. వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. కల్తీలను కనిపెట్టొచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

– న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

రంగు మారుతోంది

- మార్కెట్‌లో కల్తీ చేసే వాటిలో నూనెలు మొదటి వరుసలో ఉంటాయి. హోల్‌సేల్ వ్యాపారులు నూనె ట్యాంకర్లను తెప్పించుకొంటున్నారు. వాటితో పాటు పత్తిగింజల నూనె, పామాయిల్, ఇతర నాసిరకం నూనెలు కలిపి విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతినెలా సుమారు 8 వేల టన్నుల నూనెల విక్రయాలు జరుగుతున్నాయి.
- కల్తీని కనిపెట్టాలంటే.. కొద్దిగా నూనెను తీసుకుని 5 మి.లీ గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, కాస్త చక్కెర కలిపితే అడుగున గులాబీ లేదా ఎరుపు రంగు ఏర్పడుతుంది. అలా జరిగితే అది నాసిరకమని గుర్తించాలి.

మెరుపు ముంచేస్తుంది

- కంది, పెసర, మినుము వంటి పప్పు దినుసులకు మెరుపు వచ్చేలా నూనె పూస్తుంటారు. కేసరి పప్పునకు మెటానిల్ ఎల్లో రంగు కలుపుతారు. భూతద్దం సాయంతో దీనిని గుర్తించవచ్చు.
- పరీక్ష నాళికలో కొద్దిగా పప్పును తీసుకొని అందులో నీరు కలపాలి. వాటికి 5 మి.లీ గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపాలి. పది నిమిషాల తర్వాత గులాబీ రంగులోకి మారితే అది కల్తీ అయినట్లు లెక్క.

తింటే వికారం

రోజువారీ వంటల్లో తప్పనిసరిగా వాడే పదార్థాల్లో కారంపొడి ముఖ్యమైంది. రకరకాల పదార్థాలు, రసాయనాలు కలిపి నకిలీ కారం పొడులు తయారు చేస్తున్నారు. ఇందుకోసం మిరపకాయల తొడిమలు, చెక్క పిండి, రెడ్ ఆక్సైడ్, ఇతర ప్రమాదకరమైన రంగులు వినియోగిస్తున్నారు. వీటిని రకరకాల బ్రాండ్లతో విక్రయిస్తున్నారు. నాణ్యమైన కారం కిలో రూ.250 నుంచి రూ.300 ధర పలుకుతోంది. నాసిరకం కారం మాత్రం కిలో రూ.150-200లోపే విక్రయిస్తున్నారు. దీంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో దీన్నే ఎక్కువ వినియోగిస్తున్నారు. కిరాణా దుకాణాల్లో సైతం ఈ నాసిరకం కారం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

అరటి బోదెల గుజ్జుతో అల్లం వెల్లుల్లి పేస్ట్

ప్రస్తుతం మార్కెట్‌లో అల్లం, వెల్లుల్లి మిశ్రమం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో అక్రమార్కులు అల్లం, వెల్లుల్లితో పాలు అరటి కాండంతో చేసిన గుజ్జును కలిపి నాసిరకం మిశ్రమం తయారు చేస్తున్నారు.

ఫిర్యాదు చేయండి

జిల్లాలో ఎక్కడైనా కల్తీ, నాసిరకం, నాణ్యత లేని ఆహార పదార్థాలు, నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు తెలిస్తే.. 9441439787 నంబరుకు ఫోన్‌చేసి అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు.

బెల్లం.. అంతా మోసం

- పండగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో బెల్లం ఉండాల్సిందే. నాణ్యమైన బెల్లం కిలో రూ.80- 120 ధర పలుకుతోంది. చక్కెరను కిలో రూ.40-45తో విక్రయిస్తున్నారు. దీంతో కొందరు చక్కెరతో అచ్చులను తయారుచేసి బెల్లం రంగు పూత పూస్తున్నారు. పంచదారతో చేసిన ఈ బెల్లం అచ్చులను కిలో రూ.50- 60తో విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు లభిస్తుందని చాలామంది దీన్నే కొనుగోలు చేస్తున్నారు.
- ఈ నాసిరకం బెల్లాన్ని గ్లాసు నీటిలో వేస్తే రంగుపోయి పంచదార అచ్చు ముద్దగా మారుతుంది. చక్కెర, కృత్రిమ రంగులతో తయారు చేసిన దీన్ని తినడం వల్ల క్యాన్సర్ బారినపడే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరో దారి లేక

రుద్రవరం మండలం హరివరంలో రహదారిపై మొక్కజొన్న దిగుబడులను రైతులు ఆరబెడుతున్నారు. పంట చేతికొచ్చింది.. వరుస వర్షాలు నిండా ముంచుతున్నాయి.. ఆరబెట్టుకోవడానికి కల్లాలు లేకపోవడంతో ఇలా ఆళ్లగడ్డ- అహోబిలం రహదారిలో ఎండబెట్టుకుంటున్నారు. మొక్కజొన్నలు తడిసిపోవడంతో తేమ శాతం పెరిగింది.. దీన్ని బూచీగా చూపి వ్యాపారులు క్వింటా రూ. 1400కు కొనుగోలు చేస్తున్నారు.

– ఈనాడు, నంద్యాల, న్యూస్‌టుడే, రుద్రవరం

రైతేరాజు 8లో

వేగ నిరోధకం.. వెన్నుపోటు

సాఫీగా సాగిపోయే ప్రయాణం.. ఒక్కసారిగా ఊహించని కుదుపులు.. ఇంకేముంది.. గాల్లో తేలినట్లుందే.. గుండె జారినట్లుందే అన్న రీతిన వాహనచోదకులు అడుగు ఎత్తులేచి రోడ్డుపై పడుతున్నారు.. ఆ వెంటనే అదుపుతప్పి బోల్తా కొడుతున్నారు. వెన్నుపూస దెబ్బతిని ఆసుపత్రి పాలవుతున్నారు.. ప్రమాణాలు పాటించకుండా.. సూచికలు ఏర్పాటు చేయకుండా వేస్తున్న వేగనిరోధకాలతో బళ్లూ, వాహనదారుల దేహాలు.. రెండూ గుల్లవుతున్నాయి. – న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం



రహదారి	జాతీయ	ఆర్‌అండ్‌బీ	పంచాయతీరాజ్
పొడవు (కి.మీ.ల్లో)	953	3,987	6,123

కట్టల్లా కట్టేస్తున్నారు

- వేగ నిరోధకాల నిర్మాణం ఇష్టారాజ్యంగా, నిబంధనలు పాటించకుండా ఎత్తుగా నిర్మిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 60 శాతం వరకు ఇలానే ఉన్నాయని ఇటీవల అధికారులు నిర్వహించిన సర్వేలో తేలింది. పట్టణ వీధుల్లో సీసీ రహదారులపై ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఎవరి ఇళ్లముందు వాళ్లు అనధికారికంగా ఏర్పాటు చేసుకొంటున్నారు.
- జాతీయ రహదారులపై ఎక్కడా వేగ నిరోధకాలు ఏర్పాటు చేయకూడదు. కానీ కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై నంద్యాల పట్టణంలోని బొమ్మలసత్రం, బొగ్గులైన్, కలెక్టరేట్ వద్ద వీటిని నిర్మించారు.

ఎక్కడ నిర్మించాలంటే..

- ప్రధాన రహదారిలో చిన్న మార్గాలు కలిసే చోట, జంక్షన్ల వద్ద
- విద్యా సంస్థలు, వైద్యశాలలు, వంతెనలు, మలుపులున్న ప్రాంతంలో
- నివాసాలెక్కువగా ఉండి పాదచారులు తిరిగే చోట..

బళ్లూ.. ఒళ్లూ హూనం

- ఎత్తుగా నిర్మించిన వేగ నిరోధకాలపై వెళ్తే కుదుపులకు శరీరభాగాలు దెబ్బతింటున్నాయి. లావుగా ఉన్న వారికి మరింత ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
- అతివేగంగా వెళ్తూ ఒక్కసారిగా వేగ నిరోధకం ఎక్కించి బ్రేక్ వేయడంతో మెడ, వెన్నెముకపై ప్రభావం పడుతుంది. వెన్నుపూసలో కార్టిజల్, డిస్కులు దెబ్బతింటాయి. సయాటికాకు గురవుతున్నారు. ఇలాంటి బాధలతో నెలకు వంద మంది రోగులు కర్నూలు వైద్యశాలకు వస్తుంటారని న్యూరో ఫిజీషియన్ విభాగం వైద్యులు చెబుతున్నారు.
- వాహనాల ఇంజిన్లు వేగ నిరోధకాలకు తగిలి పగులుతున్నాయి. షాక్ అబ్జార్స్ విపరీతంగా దెబ్బతింటున్నాయి. టైర్లు అరిగిపోతున్నాయి.. బ్రేకుల సమస్య తలెత్తుతోంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి

- ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ)) విధానం కచ్చితంగా పాటించాలి. వాహనాల బంపర్లకు తగలకుండా ఉండాలి.
- 10 సెం.మీ. ఎత్తు, 3.7 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల రేడియస్ (వ్యాసార్థం)తో నిర్మించాలి. ఫలితంగా గంటకు 25 కి.మీ. వేగాన్ని నిరోధకాలు అదుపు చేసేందుకు వీలుంటుంది.
- వేగ నిరోధకానికి 40 మీటర్ల ముందే సూచికలు పెట్టాలి.
- ఒకే రహదారిలో రెండు వేగ నిరోధకాలు ఏర్పాటు చేయాల్సి వస్తే వాటి మధ్య దూరం 100-150 మీటర్లు కచ్చితంగా ఉండాలి.

మీ స్మార్ట్ రేషన్ కార్డు ఎక్కడుందో ఇలా తెలుసుకోండి

రేషన్ దుకాణాల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తోంది. క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ కార్డులు అందజేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 6.68 లక్షల కొత్త స్మార్ట్ కార్డులొచ్చాయి. గత వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియను వాలంటీర్లు తప్పుగా నమోదు చేశారు. దీంతో ఎవరి రేషన్‌కార్డు ఏ దుకాణం పరిధిలో ఉందో తెలియడం లేదు. పలువురు కార్డుదారులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ సమస్య ఉన్న వారు.. గూగుల్‌లో ఏపీ ఈపీడీఎస్ అని టైప్ చేస్తే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫైర్స్ అనే విండో తెరుచుకుంటుంది. తెరపై కనిపించే డ్యాష్‌బోర్డును క్లిక్ చేస్తే రైస్‌కార్డు సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ పాత రేషన్‌కార్డు నంబరు నమోదు చేయగానే.. ఏ సచివాలయం, ఏ చౌకదుకాణం పరిధిలో ఉందో తెలుస్తుంది. – న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

పంచ జ్యోతులు.. నిత్య వెలుగులు

శతాబ్దాలు గడుస్తున్నా.. అక్కడ పంచ జ్యోతులు నిత్యం వెలుగులు పంచుతూనే ఉన్నాయి. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్ర భక్తుల ఇలవేల్పు గాదిలింగేశ్వర స్వామి జీవ సమాధి అయి 500 ఏళ్లు కావొస్తోంది. స్వామి సన్నిధిలోని పంచ జ్యోతులు (ఐదు దీపాలు) నిత్యం వెలుగుతూనే ఉంటాయని గ్రామస్థులు చెబుతున్నారు. వారంలో ఒక రోజు ప్రమిదలు శుభ్రం చేసేందుకు తీసినా.. దీపాల ఒత్తులను పక్కన వేసినా.. అలాగే వెలుగుతూనే ఉంటాయి. గాదిలింగేశ్వరస్వామికి నిత్యం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా పూజలు చేస్తుంటారు. ప్రతి గురువారం సుమారు వెయ్యి మందికి పైగా, అమావాస్య రోజుల్లో పది వేల మందికి పైగా భక్తులొచ్చి మొక్కులు తీర్చుకుంటారు. – న్యూస్‌టుడే, హొళగుంద



ఆ ఊళ్లో నాలుగు కుటుంబాలే

శ్రీశైల జలాశయ నిర్మాణానికి ముందు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సిద్ధేశ్వరం గ్రామంలో సుమారు 500 కుటుంబాలు ఉండేవి. తరువాత జలాశయ వెనుకజలాల్లో ఆ గ్రామం నీట మునగడంతో జూపాడుబంగ్లా మండలంలో సుమారు 100 కుటుంబాలు నివాసం ఏర్పాటు చేసుకొని కొత్త సిద్ధేశ్వరంగా ఆ గ్రామానికి పేరు పెట్టుకున్నారు. మరికొన్ని కుటుంబాలు ఇతర మండలాలకు వలస వెళ్లాయి. నాలుగు కుటుంబాలు మాత్రం ఆ ఊరునే నమ్ముకొని అక్కడే ఉంటూ.. చేపల వేటతో జీవనం సాగిస్తున్నాయి. – న్యూస్‌టుడే, నందికొట్కూరు గ్రామీణం

ఎత్తిపోతలు.. నత్త పోటీలు

కాల్వలు నిండుగా ప్రవహిస్తున్నా.. చేనుకు నీరు చేరడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తుంగభద్ర, హగరి, కుందూ నదులతో పాటు శ్రీశైలం వెనుక జలాల ఆధారంగా రూ. 366 కోట్ల వ్యయంతో గతంలో వందకు పైగా ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. వీటి ద్వారా 95,655 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉంది. ఇందులో 60 వరకు పాక్షికంగా పని చేస్తున్నాయి. ప్రస్తుతం కేవలం 36,800 ఎకరాలకే నీరందుతోంది. ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు గత ప్రభుత్వ హయాంలో పంపిన రూ. 40.82 కోట్ల ప్రతిపాదనలకు నిధులు విడుదల కాలేదు. వీటిని సకాలంలో మరమ్మతులు చేసి ఉంటే 24,452 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందేది. అదేవిధంగా 49,438 ఎకరాలకు నీరు అందించే 28 కొత్త పథకాలు నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. ఆ దస్త్రం ముందుకు కదలడం లేదు. 'కూటమి' ప్రభుత్వమైనా స్పందించి ఎత్తిపోతల పథకాలను బాగు చేయించాలని రైతులు విన్నవిస్తున్నారు.

– న్యూస్‌టుడే, కర్నూలు జలమండలి, కోవెలకుంట్ల

కోవెలకుంట్ల: కుందూ నీటి ఆధారంగా రూ. 5.62 కోట్లతో కోవెలకుంట్ల మండలంలో చేపట్టాల్సిన పెద్దకొప్పెర్ల ఎత్తిపోతల పథకం అర్ధంతరంగా ఆగిపోయింది. పైపులైను వేశారు.. విద్యుత్తు స్తంభాలు బిగించి వదిలేశారు. పంప్‌హౌస్ నిర్మాణం, పంపుసెట్లు, విద్యుత్తు ఉప కేంద్రం వంటివి నిర్మించాల్సి ఉంది. పూర్తయితే 850 ఎకరాలకు సాగు నీరు అందుతుంది.

అంశం	కర్నూలు	నంద్యాల
ఎత్తిపోతలు	61	39
ఆయకట్టు(ఎకరాలు)	37,454	58,201
పని చేస్తున్నవి	11	14
పాక్షికంగా పనిచేసేవి	38	22
మూలనపడినవి	12	3

నంది వాహనంపై దేవదేవుడు

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల ఎనిమిదో రోజైన సోమవారం భ్రమరాంబాదేవి మహాగౌరిగా సాక్షాత్కరించారు. చతుర్భుజాలు కలిగి, కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో ఢమరుకం, అభయహస్తాలతో దివ్యమంగళ స్వరూపంలో కొలువుదీరి పూజలందుకున్నారు. అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నంది వాహనంపై అధిష్ఠింపజేసి, ఉభయ దేవాలయాల అర్చకులు, వేద పండితులు సమంత్రకంగా పూజలు నిర్వహించారు. వర్షం ప్రభావంతో గ్రామోత్సవాన్ని నిలిపేసి ఆలయ ఉత్సవం చేపట్టారు.

శ్రీశైలంలో నేడు... శ్రీశైలంలో దసరా మహోత్సవాల తొమ్మిదో రోజు మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు భ్రమరాంబాదేవి సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు కైలాస వాహనసేవ, గ్రామోత్సవం నిర్వహించనున్నారు. – న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం

ఆగిన ప్రాథమిక ఓపీ

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో 56 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. జిల్లా వైద్యాధికారిణిని మాట్లాడుతూ రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూశామన్నారు.

లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన అధికారి

పట్టుబడిన ఏఈ దస్తగిరి

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: చట్టం ప్రకారం చేయాల్సిన పనులకు లంచం తీసుకుంటున్న అధికారిని అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆళ్లగడ్డ ఆర్‌అండ్‌బీ ఏఈ దూదేకుల దస్తగిరి రూ. 15వేల లంచం తీసుకుంటుండగా అనిశా అధికారుల దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ పట్టణంలో ఎయిర్‌టెల్ సంస్థ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ వేసేందుకు ఆర్‌అండ్‌బీ ఈఈ వద్ద కేబుల్ పనులు చేయిస్తున్న గుత్తేదారుడు రమేష్ అనుమతి తీసుకున్నారు. అయితే ఈ పనులు ఆళ్లగడ్డ ఆర్‌అండ్‌బీ ఏఈ పర్యవేక్షణలో జరగాలని ఈఈ నిబంధన విధించారు. పనులు సజావుగా ముందుకు సాగాలంటే తనకు రూ. 70వేలు లంచంగా ఇవ్వాలని ఆర్‌అండ్‌బీ ఏఈ దస్తగిరి, పనులు చేయిస్తున్న గుత్తేదారుడు రమేష్‌ను డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని రూ. 55వేలు ఇచ్చేలా ఒప్పందం గుత్తేదారు కుదుర్చుకున్నాడు. తొలి విడతగా రూ. 40వేలు ఇచ్చారని, మిగతా రూ. 15వేలు కోసం దస్తగిరి డిమాండ్ చేసి వేధించసాగారన్నారు. ఈ వేధింపులను భరించలేక రమేష్ ఏసీబీని ఆశ్రయించారన్నారు. సోమవారం ఏఈ కార్యాలయంలో లంచంగా ఇవ్వాల్సిన రూ. 15వేలను ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనపై పంచనామా రాసి ఏఈని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరుస్తున్నామన్నారు.

ఉర్దూవిద్యకు గ్రహణం

- **ఇంటర్ కోసం నంద్యాలకు వెళ్లాల్సిందే**
- **సద్వినియోగం కాని కేంద్రం నిధులు**

మైనార్టీల విద్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా క్షేత్ర స్థాయిలో సత్ఫలితాలు అగుపించడం లేదు. మైనార్టీ విద్యార్థులకు విద్య, నైపుణ్యాభివృద్ధి, స్వయం సంవృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 2018లో 'ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమ్' పేరిట పథకాన్ని ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో ఆరు మండలాలు ఈ పథకం కింద ఎంపికవ్వగా వాటిలో రెండు మండలాలు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే ఉండడం విశేషం. మైనార్టీలు అధికంగా ఉన్న శిరివెళ్ల, చాగలమర్రి మండలాలు ఈ పథకం కింద ఎంపికయ్యాయి. క్షేత్ర స్థాయిలో పనులు పూర్తికాక మైనార్టీ విద్యార్థుల చదువులు కుంటుపడుతున్నాయి.

– న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ, చాగలమర్రి

వైకాపా హయాంలో నిర్లక్ష్యం

- మైనార్టీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పీఎం జన వికాస్ కార్యక్రమ్ కింద శిరివెళ్ల, చాగలమర్రి మండలాల్లో రూ. 6 కోట్ల నిధులతో ఐటీఐ, ఉర్దూ ఉన్నత పాఠశాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. చాగలమర్రి మండలం పెద్దవంగలి వద్ద రూ. 3.99 కోట్లతో ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులకు ఇప్పటి వరకు రూ. 2.5కోట్ల పనులు పూర్తికాగా, మిగిలిన పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కేవలం భవన నిర్మాణం మాత్రమే పూర్తయింది. ఈ ప్రాంతంలో పది పూర్తి చేసిన మైనార్టీ విద్యార్థులకు ఐటీఐ కళాశాల ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుంది.
- శిరివెళ్లలో రూ. 1.99కోట్లతో ఉర్దూ మాధ్యమ ఉన్నత పాఠశాల నిర్మాణం చేయాల్సి ఉన్నా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. నిధులను సద్వినియోగం చేసి మైనార్టీల సంక్షేమానికి కృషి చేయాలని ముస్లింలు కోరుతున్నారు.

మిథ్యగా కళాశాల విద్య

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మైనార్టీ జనాభా 80వేల దాకా ఉంది. ఇక్కడ ఉర్దూ మాధ్యమంలో కళాశాల విద్యకు అవకాశమే లేని పరిస్థితి నెలకొంది. ఉర్దూ మాధ్యమంలో పది వరకు చదువుకున్న విద్యార్థులు ఇంటర్మీడియట్ చదవాలంటే నంద్యాలకు వెళ్లాల్సిందే. 30 నుంచి 70 కి.మీ. రాకపోకలు సాగించే పరిస్థితి ఉండడంతో చాలా మంది ఉర్దూ మాధ్యమ విద్యార్థులు పదితోనే చదువు ఆపేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు 99899 97628

నృసింహ క్షేత్రం.. పూర్వవైభవం

కొలిమిగుండ్ల గ్రామ సమీపంలో ఎత్తైన కొండపై విజయనగర రాజుల కాలంలో నిర్మించిన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరుకొంది. గ్రామస్థుల విన్నపం మేరకు స్థానిక రామ్కో సిమెంటు కర్మాగారం ఆలయ జీర్ణోద్ధరణకు ముందుకొచ్చింది. రెండేళ్ల క్రితం రూ.7 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ పనులు ఆరంభమయ్యాయి. గాలిగోపురం, కోనేరు, ధ్వజస్తంభం, ప్రహరీ, మెట్ల నిర్మాణాలు చేపట్టారు. రంగులు, విద్యుత్తు పనులు చేశారు. దీంతో దేవాలయం రూపురేఖలే మారిపోయాయి. నెలాఖర్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రోడ్లు- భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆలయాన్ని పునఃప్రారంభించారు. - న్యూస్‌టుడే, కొలిమిగుండ్ల

నవరాత్రి ఉత్సవం.. నయన శోభితం

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవార్లు అద్దాల మండపంలో కొలువుదీరి విశేష పూజలు అందుకుంటున్నారు. సోమవారం అర్చకులు స్వామి, అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం పల్లకిపై స్వామి, అమ్మవారిని కొలువుంచి తిరువీధిలో ఊరేగించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ ప్రధానార్చకుడు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యనారాయణన్ ఆధ్వర్యంలో పూజలు జరిపారు.

పసుపు పంటకు దుంపకుళ్లు సవాళ్లు

- జడివానతో ఎదుగుదలకు ఆటంకాలు
- జాగ్రత్తలు పాటిస్తే.. సమస్య దూరం

మహానంది, న్యూస్‌టుడే: గత నెల నుంచి వరుసగా ఓ మోస్తరు నుంచి జడివానలు కురవడంతో అరటి, పసుపు, మొక్కజొన్న వంటి పలు రకాల పంటల ఎదుగుదలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పసుపు పంటలో వ్యాపించే దుంపకుళ్లు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహానంది మండలం మహానంది ఫారంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధనా స్థానానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కిశోర్‌కుమార్, డాక్టర్ రాఘవ్‌నాయక్ సలహాలు, సూచనలు అందిస్తున్నారు. సస్యరక్షణ చర్యలను వివరించారు.

పసుపు పంటకు దుంపకుళ్లు, పచ్చ రాకుండా ముందస్తుగా తెగులు ఆశించని నమోటు రిడోమిల్ ఎం-2 ఒక గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3.0 గ్రాములు కలిపిన ద్రావణాన్ని చేతిపంపు నాజిల్ తీసివేసి.. మొక్క మొదలు తడిచేలా పోయాలి. మళ్లీ 10 రోజుల వ్యవధిలో మరోసారి పోస్తే తగ్గుతుంది.

- ట్రైకోడెర్మా విరిడి పార్ములేషన్‌ను బెల్లం, శనగ పిండి నీటిలో 10 రోజుల పాటు ఉంచాలి. కొంతు పెరిగిన తర్వాత డ్రిప్‌లో వదులుకోవాలి.
- పసుపులో అధిక రెక్కల నల్లి (ప్యూరిళ్ల) నివారణకు.. లీటరు నీటిలో మూడు గ్రాముల గంధకం, డైకోఫాల్ ఐదు మి.లీ. లీటరు నీటికి సాండోవిట్ ఒక మి.లీ. కలిపి ఆకుల అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి.
- ఆకుమచ్చ తెగులు నివారణకు విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలి. అర లీటరు నీటిలో ఒక గ్రాము కార్బండిజమ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్ మందు స్యూమిస్ లేదా ప్రొపికొనజోల్ 1 మి.లీ. కలిపిన మందును 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. సెప్టెంబరులో 3-4 పర్యాయాలు పిచికారీ చేయాలి.

పసుపులో మొండి గడ్డిజాతి మొక్కల నివారణకు క్వినాల్ ఫాప్ ఇథైల్ అనే కలుపు నివారణ మందును ఎకరానికి 400 మి.లీ. పిచికారీ చేయాలి. సాధారణంగా వర్షాకాలం తర్వాత ఆకు, కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించాలంటే.. పురుగు ఉనికిని గమనించిన వెంటనే ఎకరాకు 320 మి.లీ. మోనోక్రోటోపాస్ లేదా 400 మి.లీ. డైమిథోయేట్ మందును పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే నోవల్యురాన్ మందును ఎకరాకు 150 మి.లీ. చొప్పున పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.

రైతేరాజు

సందేహాలు సమాధానాలు

కందిలో కాయతొలిచే పురుగు

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: కంది పంటలో అధిక వర్షాల వల్ల కాయ తొలిచే పురుగు ఆశిస్తుందని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్రప్రసాద్ తెలిపారు. మొగ్గ, పూత, పిందె, కాయ దశల్లో పువ్వులు, లేత కాయలను తొలిచి డొల్ల చేసి బాగా నష్టపరుస్తుంది. దీంతో దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. రెక్కల పురుగు ఉనికిని అంచనా వేసేందుకు ఎకరాకు 4-5లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. పిలి గుడ్లను, చిన్న పురుగులను నివారించడానికి మొగ్గ దశలో.. లీటరు నీటిలో 5మి.లీ. వేపనూనె కలిపి పిచికారీ చేసుకోవాలి. గొంగళి పురుగులను తినే పక్షుల కోసం పొలంలో ఎకరానికి 15నుంచి 20 పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. పురుగు ఉద్ధృతిని బట్టి పంట మొగ్గ, తొలి పూత దశలో లీటరు నీటిలో 2.5మి.లీ. క్లోర్‌పైరిఫాస్ లేదా 0.4గ్రాముల ఎమామెక్టిన్‌బెంజోయేట్ కలిపి పిచికారీ చేయాలి. పిందె, కాయ దశలో లీటరు నీటిలో 2మి.లీ. క్వినాల్‌ఫాస్ లేదా 0.5మి.లీ టెట్రానిలిప్రోల్ లేదా 1.5గ్రాముల అసిఫేట్ కలిపి కొమ్మలు బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. ఈ మందులకు పురుగు ఉద్ధృతి తగ్గకపోతే.. లీటరు నీటికి ఇండాక్సాకార్బ్ ఒక మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్ 0.2మి.లీ. లేదా సిమోడిస్ 1.2మి.లీ. లేదా అంప్లిగో 0.5మి.లీ. కలిపి మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవడం వల్ల లద్దె పురుగు సమర్థవంతంగా నివారించుకోవచ్చు.

వెంటాడుతున్న ఎండు తెగులు

హాలహర్వి, న్యూస్‌టుడే: కంది పంటలో ఎండు తెగులును సకాలంలో అరికట్టకపోతే దిగుబడి తగ్గుతుందని ఆలూరు, హాలహర్వి మండల వ్యవసాయాధికారి వెంకటేశ్ గౌడు తెలిపారు. సస్యరక్షణ చర్యల గురించి వివరిస్తూ.. తెగులు సోకిన మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి. దీని నివారణకు కిలో విత్తనాలకు పది గ్రాముల ట్రైకోడర్మా మిశ్రమం కలిపి విత్తుకోవడం వల్ల కొంత వరకు ఎండు తెగులు అరిట్టొచ్చన్నారు. జొన్నతో పంట మార్పిడి చేస్తే ఫలితం ఉంటుందన్నారు.

వరిలో సస్యరక్షణ

వరి పంటను అధికంగా ఆశించే తెగుళ్లలో అగ్గితెగులు ఒకటి. పంట సాగు నుంచి మొక్కదశలో.. కాండం వద్ద, వెన్ను వచ్చే దశలో తెగులు సోకుతుంది. కిలో విత్తనాలకు పది గ్రాములు సిడోమోనస్‌తో విత్తన శుద్ధి చేసుకుంటే.. మొదటి దశలో తెగులు అరికట్టొచ్చు. రెండో దశలో తెగులు సోకితే ఎకరాకు 200 లీటర్ల నీటిలో ట్రైసైక్లోజోల్‌ను 120 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. 15 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు పిచికారీ చేస్తే తెగులు బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

?: మొక్క జొన్నలో ఆకులు పసుపు రంగులోకి మారిపోతున్నాయి. పంట వేసి 50 రోజులు దాటింది. నివారణ తెలపండి?

- వెంకటసుబ్బారెడ్డి, పాతపాడు

✓: ఈ తెగులును దూది పిండి తెగులు అంటారు. పంట వేసిన 40 రోజుల పైరు పైభాగంలోని పంటను పేనుబంక, చిగురునల్లి పురుగులు ఆశించడం వల్ల వస్తుంది. రసాన్ని పీల్చడంతో ఆకులు రంగు మారుతాయి. మసి తెగులు ఆశించి కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి పంట దిగుబడి తగ్గిపోతుంది. పురుగులు అధికంగా ఉంటే.. ఎకరానికి 200 లీటర్ల నీటికి 320 మి.లీ మోనోక్రోటోపాస్, లేదా 400 మి.లీ డైమిథోయేట్ కలిపి పిచికారీ చేసి నివారించే అవకాశం ఉంటుంది.

ధనలక్ష్మి, శాస్త్రవేత్త

?: కంది పంట ప్రస్తుతం పూత దశలో ఉంది. అక్కడక్కడ పురుగు కనిపిస్తుంది. నివారణ మార్గాలు తెలపండి.

- వెంకట సుబ్బయ్య, నందవరం

✓: ఈ పురుగును మారుక మచ్చల పురుగు లేదా గూడు పురుగు అంటారు. పూత, పిందె దశలో ఇది ఆశిస్తుంది. ఆకులు, పూతను లోపల ఉండి తినేస్తుంది. గూడుగా చేసుకొని అడుగు బాగంలో చిన్న రంధ్రం చేసుకొని కాయలను తొలిచేస్తుంది. నివారణకు క్లోరిపైరిపాస్ 2.5 మి.లీ. లేదా ఎసిపేట్ ఒక గ్రాము లేదా థయోడికార్బ్ ఒక గ్రాము, లేదా నోవాల్యూరాన్ 1.0 మి.లీ లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ. లేదా ల్యాండా సైహలోత్రిన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి మందులు మార్చి వారం రోజులకోసారి పిచికారీ చేయాలి.

?: వరిలో ఎలుకలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటి నివారణ ఎలా?

- రామచంద్రయ్య, నందవరం

✓: ఎలుకలు ఎక్కువగా ఉంటే పొలంలో ఎలుక బుట్టలు ఎకరానికి 20 చొప్పున అమర్చుకోవాలి. పొగబారించే యంత్రం (బర్రో స్మోకర్) ఉపయోగిస్తే ఊపిరాడక చనిపోతాయి. పైరులో గుడ్లగూబ స్థావరాలు ఏర్పాటు చేసి, నివారించే అవకాశం ఉంటుంది. ఎర-తెర పద్ధతి అనుసరిస్తే ఫలితం ఉంటుంది. ప్రతి 15-20 మీ. పొడవుకు తెరలో నీటి మట్టం పైభాగాన చిన్నపాటి రంధ్రం (10 సెం.మీ.వ్యాసం) చేసి తెరలోపలి వైపున తీగ బోను అమర్చాలి. ఎలుకలు సులువుగా లోపలికి వెళ్లి చిక్కుకునే వీలుంటుంది.

అర్జీలను సరైన రీతిలో పరిష్కరించండి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ప్రజా వినతులకు కచ్చితమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. స్థానిక పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం ఆమె ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమానికి 263 దర

సమస్యలు వింటున్న కలెక్టర్ రాజకుమారి

ఖాస్తులు అందాయి. సమస్యలను జాగ్రత్తగా పరిశీలించి సరైన రీతిలో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపైన ఉందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్వో రాము నాయక్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. 'సఫాయి మిత్ర సురక్ష శిబిర్' కార్యక్రమంలో భాగంగా నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల కోసం శాంతిరాం జనరల్ ఆసుపత్రి, వైద్య కళాశాల సహకారంతో సోమవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని కలెక్టర్ రాజకుమారితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వీధుల శుభ్రత, కాల్వల్లో చెత్త తొలగింపు, ప్రమాదకర వ్యర్థాల పారవేత సమయంలో రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు శాంతిరాం కళాశాలకు ధన్యవాదాలు చెప్పారు. కార్మికులు

మాట్లాడుతున్న మంత్రి ఫరూక్

ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకటరమణ, ప్రోగ్రాం సమన్వయకర్త డా. అంకిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న తదితరులు పాల్గొన్నారు.

ఆర్.ఓ.సి.నెం.751986/జి1/2025. O/o ఎమ్మిగనూరు పురపాలక సంఘం, ఎమ్మిగనూరు

తేదీ: 29.09.2025

పత్రిక ప్రకటన

ఎమ్మిగనూరు పురపాలక సంఘం 35 వార్డుల పునర్విభజన

ప్రభుత్వం వారు వారి ప్రొసిడింగ్ ఆర్.ఓ.సి.నెం.13032/1/2025/హెచ్1, తేది: 24.09.2025 నందు ఎమ్మిగనూరు పురపాలక సంఘం నందు గల 35 వార్డుల పునర్విభజన కొరకు ఫారం నెం-1/(రూల్ 4(i)) నోటిఫికేషన్ కాపీని ప్రచురించి ప్రజల సలహాలు మరియు సూచనల కొరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డు నందు 7 రోజులు ప్రచురించవలసినదిగా ఉత్తర్వులు జారీ చేసియున్నారు.

కావున ఇందుమూలముగా ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని ప్రజలకు తెలియజేయడం ఏమనగా పై తెలిపిన ప్రభుత్వ ఉత్తర్వుల ఆదేశములు మేరకు ఫారం నెం-1/(రూల్ 4(i)) నోటిఫికేషన్ కాపీను జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము, కర్నూలు, రెవిన్యూ డివిజనల్ వారి కార్యాలయము, ఆదోని మరియు ఎమ్మిగనూరు నందు గల అన్ని ప్రభుత్వ కార్యాలయాల నందు ప్రజల సలహాలు మరియు సూచనల కొరకు ఉంచుతూ, ప్రజలు వారి సలహాలు మరియు సూచనలను 7 రోజుల లోపు ఎమ్మిగనూరు పురపాలక సంఘం వారి కార్యాలయము నందు సమర్పించవలసినదిగా కోరడమైనది.

సం/- మునిసిపల్ కమిషనరు, ఎమ్మిగనూరు పురపాలక సంఘము

శ్వేతవర్ణ శోభితం... మహాగౌరీదుర్గ స్వరూపం

మహానంది, న్యూస్‌టుడే: మహానంది క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 8వ రోజు సోమవారం మూలా నక్షత్రంలో పండితులు విశేష పూజలు చేశారు. దుర్గామాత శక్తినామం మహాగౌరీదుర్గ. అమ్మవారు సువర్ణ వన్నెలో మిలమిలలాడుతుంటుంది. తన పదిచేతుల్లో ఖడ్గం మొదలైన అస్త్రశస్త్రాలు, బాణాలను ధరించి నిరంతరం యుద్ధసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని సేవిస్తే అభయమిస్తుంది. కోరిన కోర్కెలు నెరవేరుతాయని పండితులు తెలుపుతున్నారు.

మహానందిలో మహాగౌరీదుర్గ అలంకారంలో అమ్మవారు

చోరీ జరిగి నెల రోజులైనా కేసు లేదు

పీజీఆర్‌ఎస్‌లో బాధితురాలి ఆవేదన

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: తన ఇంటి బీరువాలోని 8 తులాల బంగారం, రూ.83 వేల నగదు అపహరణకు గురై నెల రోజులవుతున్నా ఎస్సై రాజారెడ్డి కేసు నమోదు చేయడం లేదని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అవుకు మండలం అన్నవరానికి చెందిన హుసేన్‌బీ ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు.

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 76 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని ఆయన స్వయంగా స్వీకరించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడారు. ఆయా ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. కుటుంబ కలహాలు, అత్తవారింటి వేధింపులు, పొలం, ఆస్తి తగాదాలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయని తెలిపారు.

బాధితుల నుంచి సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ సునీల్ షెరాన్

అందిన ఫిర్యాదుల్లో కొన్ని...

- తన ఇంటికి దారి ఇవ్వకుండా కొందరు ఇబ్బంది పెడుతున్నారని చాగలమర్రి మండలం మద్దూరు గ్రామానికి చెందిన్న చిన్న పుల్లయ్య ఎస్పీకి ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం నుంచి అనుమతి కాపీ తెచ్చుకున్నా తనను ఇబ్బందులు గురి చేస్తున్నారని వాపోయారు.
- తమ తండ్రి 2000 సంవత్సరంలో 1.20 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశారని.. ప్రస్తుతం ఆ పొలాన్ని సాగు చేసుకునేందుకు వెళ్తుంటే కొత్త చెరువు గ్రామానికి చెందిన వడ్డే వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు దౌర్జన్యం చేసి అడ్డుపడుతున్నారని అదే గ్రామానికి చెందిన రామకృష్ణ, రాజేశ్వరి, మహాలక్ష్మి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

పేదల సంక్షేమానికి పెద్దపీట

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని భాజపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అభిరుచి మధు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. వైకాపా హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్ల వెనక్కి పోయినట్లు చెప్పారు. వాటిని సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర భాజపా కౌన్సిల్ సభ్యులు వెంకటసుబ్బయ్య, వైద్యులు హరిచరణ్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రామసుబ్బయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న డా.అభిరుచి మధు

ANDHRA PRADESH STATE CIVIL SUPPLIES CORPORATION LIMITED
District Office: Nandyal
Head Office: 10-152/1, Sri Sai Towers, Bandar Road, Kanuru, Vijayawada-520007.

SHORT TERM TENDER NOTIFICATION

Lr.No.PDS/Packing/OWS/2025-26 తేదీ: 29-09-2025

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/గోదాములలో ఆరు నెలల పాటు అంటే 31-03-2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.

ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు. మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరియు ఆసక్తిగలవారు 01-10-2025న జిల్లా కలెక్టరు కార్యాలయము నందు PRE BID మీటింగుకు హాజరు కాగలరు.

టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూప్‌ను ఫోన్ నంబర్లు (+91-22) - 48810500/ 9962059599/ 9032429420 లేదా ఇ-మెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్‌లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేదీ: **05-10-2025** సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

సం/- సి.విష్ణుచరణ్, జాయింట్ కలెక్టర్ & EOED
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, నంద్యాల జిల్లా.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆళ్లగడ్డ బ్రాంచి
టి.బి.రోడ్డు, జూనియర్ కాలేజీ దగ్గర, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్-518543, ఫోన్: 9321931841
email: UBIN0800201@Unionbankofindia.bank

స్థిరాస్తులు అమ్మకానికి అమ్మకం ప్రకటన

స్థిరాస్తులు అమ్మకానికి 2002 నాటి సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలులోని నిబంధన 8(6) అంశాలతో చదువుకొనేలా 2002 నాటి సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం క్రింద ఇవ్వబడిన ఇ-వేలం అమ్మకం ప్రకటన

ఋణదాత(లు) / సహహామీదారు(లు) / హామీదారు(లు) (దిగువ టేబుల్‌లో పేర్కొనబడినది) మార్టిగేజి చేసిన / చార్జి చేసిన దిగువ వివరించిన స్థిరాస్తులను పూర్వము ఆంధ్రాబ్యాంక్, ప్రస్తుతము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత అధికారిచే (దిగువ టేబుల్‌లో పేర్కొనబడినది) స్వాధీనం చేసుకోబడిందని, సదరు ఆస్తులను ఋణదాతచే "ఎక్కడ ఉన్నది అక్కడే" "ఉన్నది ఉన్నట్లే" మరియు "యదాతథం" ప్రాతిపదికపై తేది.15-10-2025, మ॥ 12.00 గం॥ ల నుండి సా॥ 05.00 గం॥ ల వరకు విక్రయించబడునని, ఋణగ్రహీత, హామీదారు మరియు సహహామీదారు నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు బకాయిపడిన మొత్తం (దిగువ టేబుల్‌లో పేర్కొనబడినది) వసూలు చేయుటకై సదరు ఆస్తులు విక్రయించబడుచున్నవనీ సాధారణ ప్రజలకు మరియు ముఖ్యంగా ఋణదాత(లు) / సహహామీదారు(లు) / హామీదారు(లు)లకు ఇందుమూలంగా నోటీసు ఇవ్వడమైనది.

అకౌంట్ యొక్క పేరు, ఋణగ్రహీతలు, హామీదారులు మొ॥

అప్లికెంట్: 1) మెస్సర్స్ మేరిమాత ఇండస్ట్రీస్ (ఋణగ్రహీత), యజమాని: గుడ్డిపల్లె భాస్కర్, తండ్రి : జి.శ్రీనివాసులు, డోర్ నెం.9-10-35, L&T కాంపౌండ్, సికె రోడ్డు, ఆళ్ళగడ్డ-518543. ఋణగ్రహీత: శ్రీ గుడ్డిపల్లె భాస్కర్ (ఋణగ్రహీత), తండ్రి : జి.శ్రీనివాసులు, డోర్ నెం.9-10-35, L&T కాంపౌండ్, సికె రోడ్డు, ఆళ్ళగడ్డ-518543. సహహామీదారు: శ్రీ యస్.హుస్సేన్ రెడ్డి (సహ-హామీదారు) తండ్రి : హుస్సేన్ రెడ్డి, డోర్ నెం. 5-1-8, పాతూరు వీధి, ఆళ్ళగడ్డ-518543.

ఆస్తుల వివరములు

ఆస్తి: కర్నూలు (జిల్లా), ఆళ్ళగడ్డ, మేదర దిన్నె స్ట్రీట్, పాత ఇంటి నెం.9-10-35, కొత్త ఇంటి నెం. 16-10-35, సర్వే నెం.168/ఏ పైకి నందు జి.భాస్కర్, తండ్రి : జి.శ్రీనివాసులుకు చెందిన భూమి మరియు భవనమునకు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు: తూర్పు : పోలయ్య యొక్క ఇల్లు హెచ్.నెం.9-10-34; పడమర: యమ్.ధనపాల్ యొక్క ఇంటి నెం. 9-10-36 గల ఇల్లు; ఉత్తరం: యమ్.జయన్న యొక్క ఇంటి నెం.9-10-37 గల ఇల్లు; దక్షిణం: నగర పంచాయతీ రోడ్డు.

రిజర్వుధర : రూ.11,38,000/- (అక్షరాల పదకొండ లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే)
ధరావత్తు : పైన పేర్కొన్న రిజర్వుధరలో 10%, రూ.1,14,000/-
బిడ్ పెంపుదల: రూ.10,000/-, IFSC కోడ్: UBIN0800201, అకౌంట్ నెం: 276811980050000

చెల్లించవలసిన బకాయి : రూ.25,31,612.23 (అక్షరాల ఇరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల పన్నెండు రూపాయలు మరియు ఇరవై మూడు పైసలు మాత్రమే)

ధరావత్తు సమర్పించుటకు ఆఖరి తేది : ఇ-వేలం పూర్తయ్యేవరకు

ఇ-వేలం యొక్క తేది మరియు సమయం: 15.10.2025 మ॥ 12.00 గం॥ల నుండి సా॥ 5.00 గం॥ల వరకు వేలం చివరి 10 నిమిషాల్లో బిడ్ చేసిన ప్రతీసారి వేలం ముగింపు సమయం 10 నిమిషాలు పొడిగించబడుతుంది.

అమ్మకం యొక్క పూర్తి నియమాలు మరియు నిబంధనల కొరకు ఈ-వేలం సర్వీస్ ప్రొవైడర్స్ చేయబడిన లింక్, www.unionbankofindia.co.in మరియు ఈ-వేలం సర్వీస్ ప్రొవైడర్స్ వెబ్‌సైట్ : https://baanknet.com and https://www.unionbankofindia.co.in/auction-property/view-auction-property.aspx ను చూడగలరు.

తేది: 29-09-2025 సం/- అధీకృత అధికారి
ప్రదేశము: ఆళ్ళగడ్డ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

పచ్చటి చెట్లపై తెల్లటి దుప్పటి

రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లి మెట్ట సమీపంలోని నాగిరెడ్డిపల్లి చెరువు ఉంది. స్థానిక పొలాల్లో దుక్కి దున్నే సమయంలో కొంగలు వచ్చి సేదతీరుతుంటాయి. ఈ నేపథ్యంలో చెరువు మధ్యలో ఉన్న చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. చెట్టంతా కొంగలు సేదతీరడంతో చూపరులను ఆకర్షిస్తున్నాయి. - ఈనాడు, నంద్యాల

సీట్ల కోసం ఫీట్లు

నంద్యాల ఆర్టీసీ బస్టాండు సోమవారం కిటకిటలాడింది. బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు తోసుకున్నారు. అయితే ఓ మహిళ సీటు కోసం సాహసమే చేసింది. డ్రైవరు వైపున్న బస్సునెక్కి కిటికీ నుంచి సీటులోకి దూరింది. అక్కడున్న వారంతా చూసి ముక్కున వేలేసుకున్నారు. పండగకు ఊళ్లు వెళ్లేందుకు అధిక సంఖ్యలో మహిళలు, పిల్లలు ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు అదనంగా బస్సులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. - ఈనాడు, కర్నూలు

మహానందీశుని సేవలో దేవాదాయ శాఖ అధికారి

మహానంది, న్యూస్‌టుడే: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది ఆలయాన్ని దేవాదాయ శాఖ మల్టీ జోన్-2 తిరుపతి ఆర్జేసీ చంద్రశేఖర్‌ఆజాద్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఆలయంలోని గంగా

చంద్రశేఖర్‌ఆజాద్ దంపతులకు జ్ఞాపికను బహూకరిస్తున్న ఆలయ ఈవో, పండితులు

కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివార్లకు అభిషేకాలు, అర్చనలు చేసుకున్నారు. దైవదర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఘనస్వాగతం పలికారు. దైవదర్శనానంతరం దసరా నవరాత్రుల చండీహోమ యాగశాలలో పండితులు వేదాశీర్వాదం చేయగా ఈవో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం క్షేత్రంలో జరుగుతున్న దసరా ఉత్సవాల నిర్వహణ తీరుతెన్నులపై ఆయన ఈవోను ఆరా తీశారు.

అహోబిలంలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి

అహోబిలం (ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆశ దర్శించుకున్నారు. అహోబిలం చేరుకున్న ఆమెను ఆళ్లగడ్డ తహసీల్దారు జ్యోతిరత్నకుమారి స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆమెను అతిథి మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.

కార్మికులు స్త్రీ పథకంలో నమోదు కావాలి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమల వరకు పనిచేస్తున్న కార్మికులంతా స్త్రీ పథకంలో తప్పనిసరిగా నమోదయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక పీజీఆర్‌ఎస్ హాల్‌లో తిరుపతి ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కృష్ణకుమార్ సామాజిక భద్రతా పథకం ప్రయోజనాలను వివరించారు.

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లి పట్టణంలోని పెట్రోలు బంకు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ సోమవారం తెలిపారు. మృతుడి వయసు 40 ఏళ్లకు పైగా ఉంటుందన్నారు. ఎవరైనా గుర్తుపడితే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

బుక్కాపురంలో హోరెత్తిన సాంస్కృతిక కళాప్రదర్శనలు

బుక్కాపురం, (మహానంది), న్యూస్‌టుడే: మహానంది మండలం బుక్కాపురంలోని అమ్మవారి విగ్రహ మండపాల వద్ద మహిళలు పూలతో బతుకమ్మ ఆటలు అలరించాయి. శక్తిస్వరూపిణి అమ్మవారి రూపంలో చిన్నారి నృత్య ప్రదర్శనలు, భవ్య కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోమవారం రాత్రి అమ్మవారికి అమ్మవారిని మహాసరస్వతీదేవిగా అలంకారం చేశారు.

మహానంది: బుక్కాపురంలో నృత్యాలు చేస్తున్న కళాకారుడు శివభవాని

EENADU Classifieds JOBS

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు లేడీ టెలికాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఫిక్స్‌డ్ సాలరీ, నో టార్గెట్. ✆ 99850 07058.

రామకృష్ణగ్రూప్(APNO:1)Hyd, VJA న్యూఢిల్లీ బ్రాంచీలకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్‌స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA ✆ 9676491122,9676901122

కర్నూలు జిల్లాలో అమలవుతున్న సుస్థిర పత్తి సాగు ప్రాజెక్టులో ఫీల్డ్ ఫెసిలిటేటర్ గా పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు కావలెను. అర్హత: BZC డిగ్రీ, అగ్రి డిప్లొమా, B.Sc. అగ్రికల్చర్. మహిళలకు ప్రాధాన్యత. జీతం: 18K+ 5K రవాణా (T.A). apply before 10th Oct 2025. Mail: knlrecruitmentjobs@gmail.com

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

నంద్యాల

•నంద్యాల •నందికొట్కూరు •శ్రీశైలం •పాణ్యం

అల్లూరు అభివృద్ధికి కృషి

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: అల్లూరు అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, నంద్యాల పార్లమెంట్ తెదేపా బాధ్యుడు మాండ్ర శివానంద రెడ్డి పేర్కొన్నారు. స్వగ్రామమైన అల్లూరులో సోమవారం గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం, ఆరోగ్య కేంద్రం నూతన భవనాలను ప్రారంభించారు. అనంతరం సీతారాముల దేవాలయం, నూతన పైపులైన్‌కు భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి చిన్న నాగలక్ష్మయ్య, తెదేపా మండల కన్వీనర్ సురేంద్రనాథ్‌రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, శివానందరెడ్డి

ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనం చెల్లించాలి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనం చెల్లించాలని, మసీదులు, ఈద్గాలను అభివృద్ధి చేయాలని కోడుమూరు ముస్లిం మైనార్టీ నాయకులు కోరారు. కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. శ్మశాన వాటిక సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనం త్వరలో చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో జీడీపీ ఛైర్మన్ మల్లికార్జున గౌడ్, కోడుమూరు మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ ఎల్లప్ప, తెదేపా కోడుమూరు పట్టణ అధ్యక్షులు గంగాధర్ నాయుడు, రాజు, దావూద్ బాషా, ఇంతియాజ్ బాషా, నిహార్, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ పేరుతో ఆర్చిని ఏర్పాటు చేయాలని ముస్లిం జేఏసీ నాయకులు సోమవారం మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మాబున్నిసా, కమిషనర్ శేషన్నలకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు సమీయుల్లా, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

మంత్రికి వినతిపత్రం ఇస్తున్న కోడుమూరు మైనార్టీలు

మురుగు కూపాలు.. ప్రబలుతున్న రోగాలు

★ పట్టించుకోని అధికార యంత్రాంగం

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలో ఖాళీ స్థలాలు మురుగు కూపాలుగా మారాయి. వర్షపునీరు, మురుగు నిలిచి వ్యాధులకు నిలయాలుగా తయారయ్యాయి. నెలల తరబడి నీరు నిలవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికెన్‌గన్యా వంటి జ్వరాలబారిన పడుతున్నారు. అయినా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని.. మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

కాంతినగర్‌లోని ఖాళీ స్థలంలో నిలిచిన మురుగు

ఖాళీ స్థలాల్లో దోమల ఉత్పత్తి

ఖాళీ స్థలాలు ప్రధానంగా దోమలకు నిలయాలు అవుతున్నాయి. స్థల యజమానులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పురపాలక పరిధిలోని వార్డుల్లో రోజూ ఫాగింగ్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నా. . క్షేత్ర స్థాయిలో కొన్ని వార్డుల్లో నెలలైనా ఫాగింగ్, బ్లీచింగ్ చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. దోమలతో పగలు, రాత్రి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏటా రూ.లక్షలు ఖర్చు చేసి దోమల నివారణ చర్యలు చేపడుతునట్లు లెక్కలు చూపుతున్నా ఆచరణలో మాత్రం కన్పించడం లేదు. దోమ కాటుకు గురై ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు.

మురుగు వ్యవస్థ అస్తవ్యస్తం

నంద్యాల పురపాలక పరిధిలో 42 వార్డులు ఉన్నాయి. సుమారు 3 లక్షల జనాభా నివసిస్తున్నారు. పట్టణంలో 116 కి.మీ మేర చిన్న, 26 కి.మీ. మధ్య రకం, 18 కి.మీ. పెద్ద కాల్వలు ఉన్నాయి. ఇంకా 50 కి.మీ మేర పట్టణంతో పాటు శివారులో నూతనంగా ఏర్పడిన కాలనీల్లో కాల్వలు నిర్మించాల్సి ఉంది. పురపాలికలో సరైన మురుగు పారుదల వ్యవస్థ లేక పారిశుద్ధ్యం తీసికట్టుగా మారింది. కాల్వలు నిర్మించకపోవడం, ఉన్న వాటిని పెద్ద కాల్వలతో అనుసంధానం చేయకపోవడంతో మురుగు రహదారుల పక్కన నిలుస్తోంది. అధికారులు చర్యలు చేపట్టి కొత్త కాల్వలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

అవకాశాలు అందిపుచ్చుకుంటే ఎదుగుదల

ఆత్మకూరు: ప్రభుత్వ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్‌రెడ్డి, తెదేపా పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్, మండల అధ్యక్షులు రవీంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహించారు. 274 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. కళాశాల డైరెక్టర్ సాయిప్రణీత్, నాయకులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)
నందికొట్కూరు : 94403 61729
ఆత్మకూరు : 90149 09024
నంద్యాల : 98853 28120

నంద్యాల పురపాలకం: ?: పట్టణంలోని కోటవీధిలో విద్యుద్దీపం వెలగడం లేదు. - **సురేష్, స్థానికుడు**

✔: సిబ్బందికి సూచించి నూతన దీపం ఏర్పాటు చేస్తాం. - **పవన్‌కుమార్, డీఈ, నంద్యాల పురపాలకం**

?: నంద్యాల పట్టణం ఉప్పరిపేటలో కుక్కల బెడద అధికమైంది. - **ఉదయ్, స్థానికుడు**

?: పట్టణంలోని సాయిబాబానగర్‌లో కాల్వలు శుభ్రం చేయడం లేదు. - **పవన్, స్థానికుడు**

✔: వీధి కుక్కలు పట్టించే కార్యక్రమం ఇప్పటికే మొదలుపెట్టాం. కాల్వలు శుభ్రం చేయిస్తాం.
- **లక్ష్మీనారాయణశర్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, నంద్యాల**

లబ్ధిదారులకు ధ్రువపత్రాన్ని అందజేస్తున్న కమిషనర్ బేబి

వీధి వ్యాపారులకు ఆర్థిక తోడ్పాటు

నందికొట్కూరు, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం స్వానిధి పథకం వీధి వ్యాపారులకు ఆర్థికాభివృద్ధినిస్తుందని పురపాలక కమిషనర్ బేబి పేర్కొన్నారు. స్థానిక జై కిసాన్ పార్కులో సోమవారం వీధి వ్యాపారులకు 'కల్యాణ మేళా' నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద రూ.15 వేలు నుంచి రూ.50 వేలు బ్యాంకు రుణం పొందవచ్చన్నారు. పలువురు లబ్ధిదారులకు బ్యాంకు రుణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ ఏడీబీ ఫీల్డ్ అధికారి కల్యాణి, సెంట్రల్ బ్యాంక్ మేనేజరు షకీలా భాను, మెప్మా సీఎంఎం ప్రమీల, కమ్యూనిటీ ఆర్గనైజర్లు అర్చన, జయంతి తదితరులు పాల్గొన్నారు.

గుర్తు చిక్కని మెప్మా కార్యాలయం

నంద్యాల పట్టణం పురపాలక కార్యాలయం ఆవరణలో పట్టణ ప్రజల అవసరాలకు ఏర్పాటు చేసిన మెప్మా కార్యాలయాన్ని గుర్తించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అది మొదటి అంతస్తులో ఉండటంతో ప్రజలకు అంతు చిక్కడం లేదు. రోజూ మహిళలు అధిక సంఖ్యలో అక్కడికి వెళ్తుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెప్మా కార్యాలయానికి బోర్డును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

అదుపుతప్పితే అంతే సంగతులు

మండలంలోని పెసరవాయి, కరిమద్దెల వైపు వెళ్లే కేసీ కాల్వ రక్షణ గోడ కూలి ప్రమాదకరంగా మారింది. పక్కనే ఉన్న పెసరవాయి-గడివేముల ప్రధాన రహదారి క్రమంగా కోతకు గురవుతోంది. రహదారిపై వెళ్లే వాహనాలు అదుపుతప్పితే కాల్వలో పడే ప్రమాదం ఉంది. వాహనాలు ఎదురెదురుగా వస్తే ఇబ్బందులు పడుతున్నారు. కాల్వ రక్షణ గోడ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, గడివేముల

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాకిలేరు

మండల వ్యాప్తంగా గత రెండు రోజులుగా అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మిడుతూరు సమీపంలోని కాకిలేరు, చింతలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరుకుచెర్ల-తిమ్మాపురం గ్రామాల మధ్య కాకిలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాంతో ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. - న్యూస్‌టుడే, మిడుతూరు

నిర్మించారు.. ప్రారంభించడం మరిచారు

పగిడ్యాల మండలంలోని కొత్త మచ్చుమర్రి గ్రామంలో రైతు భరోసా కేంద్రం నిరుపయోగంగా మారింది. రూ. లక్షలు ఖర్చు చేసి భవనం నిర్మించారు. పనులు పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా.. ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో వ్యవసాయ సిబ్బంది అరకొర సౌకర్యాలతో పాత భవనంలోనే విధులు కొనసాగిస్తున్నారు. దీనితో పాటు గ్రామంలో నూతన సచివాలయం, హెల్త్ సెంటర్ వంటి కేంద్రాలు పూర్తయి మూడేళ్లు కావస్తున్నా ప్రారంభం కాలేదని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి వాటిని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, పగిడ్యాల

రీ సర్వేకు సహకరించండి

అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

బుక్కాపురం (మహానంది), న్యూస్‌టుడే: భూ రీ సర్వే ప్రాజెక్టుకు ప్రతి రైతు సహకరించాలని నంద్యాల కేసీ కెనాల్ ప్రాజెక్టు ఛైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు. మహానంది మండలం బుక్కాపురంలోని రామాలయంలో సోమవారం తహసీల్దార్ పి.రామాదేవి ఆధ్వర్యంలో రైతులకు రీసర్వే నిర్వహణ తీరుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బుక్కాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేయర్లు 3 బృందాలుగా కొలతలు వేస్తారని తెలిపారు. ఒక్కో బృందం రోజుకు 25 ఎకరాల చొప్పున 60 రోజుల పాటు సర్వే చేస్తారని వివరించారు. రైతులు తమ పొలం పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్ బి.కామేశ్వరరెడ్డి, సర్పంచి కుందుల వరలక్ష్మి, వీఆర్వోలు అక్బర్, సురేంద్రనాథరెడ్డి, తెదేపా నాయకులు జయరాం, సుబ్రహ్మణ్యం, చంద్రమోహన్‌రెడ్డి, రాముడుగౌడ్, పెద్ద వెంకటసుబ్బయ్య, రైతులు పాల్గొన్నారు.

మార్కెట్ టెండర్లపై రసాభాస

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సోమవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ మాబున్నిసా అధ్యక్షతన.. కమిషనర్ శేషన్న కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అజెండా అంశాలు ప్రారంభం కాకముందే కౌన్సిలర్ సాదిక్ టెండర్ల విషయం లేవనెత్తారు. మార్కెట్ వేలాలు తమను హేళనచేశారని.. 'డిపాజిట్ కట్టిన వారికే పాల్గొనే హక్కు ఉంది. మీరు బయటకు వెళ్లాలి' అంటూ కమిషనర్ తమను అవమానించారంటూ ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. వైకాపా కౌన్సిలర్లు ఆయనకు మద్దతు తెలిపారు.

● తాము గెజిట్ రూల్స్ ప్రకారమే నడుచుకున్నానని కమిషనర్ సమాధానమిచ్చారు. దీనికి ఛైర్‌పర్సన్ మాబున్నిసా అభ్యంతరం చెబుతూ నిబంధనలు ఎక్కడ ఉన్నాయో చూపాలన్నారు. కమిషనర్ క్షమాపణ చెప్పాలని కౌన్సిలర్ రాజేశ్వరి డిమాండ్ చేయగా వైకాపా కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.

ఫ్లోర్ లీడర్‌తో వాగ్వాదం చేస్తున్న కౌన్సిలర్లు

టెండర్ల రద్దు

వార్డుల్లో అధికారిక కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని కౌన్సిలర్ కృష్ణమోహన్ సమావేశంలో ప్రస్తావించారు. దీనికి కమిషనర్ బదులిస్తూ.. వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం అందిస్తున్నట్లు చెప్పారు. వాట్సాప్ గ్రూపుల్లో కౌన్సిలర్లు కాకుండా తెదేపా వార్డు ఇన్‌ఛార్జులు ఉంటున్నారని కౌన్సిలర్ పురందర్ ఆరోపించారు. ఈ క్రమంలో కౌన్సిలర్లను రానివ్వని మార్కెట్ వేలాల టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఛైర్‌పర్సన్ ప్రకటించారు.

● వెంటనే మున్సిపల్ ఫ్లోర్ లీడరు మాహబూబ్ వలి మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వంలో వార్డుల్లో పర్యటించినప్పుడు కౌన్సిలర్లను ఏ మేరకు పిలిచారని ప్రశ్నించారు. ఆ సమయంలో వైకాపా కౌన్సిలర్ సాదిక్ వాగ్వాదానికి దిగారు. తాము ప్రజా సమస్యలపై మాత్రమే మాట్లాడుతున్నామని మాబూబ్‌వలి, కౌన్సిలర్లు జైనాబ్, శ్రీదేవిలు బదులిచ్చారు.

★ అజెండా ప్రారంభించకుండానే సభ వాయిదా

● కమిషనర్ క్షమాపణ చెప్పే వరకు అజెండాలోని అంశాలను చర్చించమని వైకాపా కౌన్సిలర్లు పట్టుబట్టడంతో వాకౌట్ చేశారు. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఛైర్‌పర్సన్ ప్రకటించారు.

అందుకే సభను అడ్డుకున్నారు

అజెండాలో తొలి అంశమైన తెదేపా కార్యాలయానికి స్థలం కేటాయింపు విషయంపై చర్చించాల్సి ఉండగా వైకాపా కౌన్సిలర్లు వ్యూహాత్మకంగానే సభను అడ్డుకున్నారని మున్సిపల్ ఫ్లోర్ లీడరు మహబూబ్‌వలి, కౌన్సిలర్ శ్యాంసుందర్‌లాల్‌లు అన్నారు. గత సమావేశంలోనే ఈ విషయంపై చర్చ జరగ్గా వాయిదా వేశారని గుర్తు చేశారు. ప్రస్తుత సమావేశంలోనూ స్థలం కేటాయించాల్సి వస్తుందనే అజెండా అంశాలను ప్రారంభించకుండానే పక్కదారి పట్టించారన్నారు.

మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: మత్తు పదార్థాల నియంత్రణకు గట్టి నిఘా ఉంచి వాటి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం మత్తు పదార్థాల నియంత్రణపై 'డ్రగ్స్ వద్దు బ్రో' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ మంద జావళి ఆల్ఫన్స్, ఎక్సైజ్ పర్యవేక్షకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఈగల్ టీంలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. మత్తు పదార్థాల నుంచి విముక్తి కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటివరకు 11 కేసులు నమోదవ్వగా.. సుమారు 17 కిలోలు సీజ్ చేశామన్నారు. అనంతరం ఈగల్ టీంలు, కలెక్టర్ గోడపత్రాలను ఆవిష్కరించారు.

గోడపత్రాలను విడుదల చేస్తున్న కలెక్టర్

రహదారి మరమ్మతులకు రూ. 35 లక్షలు

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: మండలంలోని సంతజూటూరు-లింగాపురం గ్రామాల మధ్య ఉన్న రహదారి మరమ్మతులకు కలెక్టరు రూ.35 లక్షలు ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు సోమవారం పంచాయతీ రాజ్ ఏఈ వెంకటరాముడు తెలిపారు. ఇటీవల కలెక్టరు రాజకుమారి గణియా నెమళ్లకుంట గిరిజన తండాకు వచ్చారు. దారంతా పెద్దపెద్ద గోతులతో అధ్వానంగా ఉండడంతో రోడ్డు బాగుచేయాలని అధికారులను ఆదేశించారు. జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈ అయాజ్, తెదేపా నాయకులు కంచర్ల చిన్న లింగారెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

పాణ్యం (గ్రామీణం), న్యూస్‌టుడే: మండలంలోని ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో గిరిష్‌బాబు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. రహదారి దాటుతున్న కారును కర్నూలు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. గాయపడిన వ్యక్తిని శాంతిరాం వైద్యశాలకు తరలించారు.

పాణ్యం (గ్రామీణం), న్యూస్‌టుడే: బలపనూరులో తహసీల్దారు నరేంద్రనాథ్‌రెడ్డి రీసర్వే సమస్యలపై సభ నిర్వహించి అవగాహన కల్పించారు.

పగిడ్యాల, న్యూస్‌టుడే: ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ పదవీవిరమణ పొందిన కానిస్టేబుల్ స్వర్ణ జాషువాను నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, పోలీసు సిబ్బంది సత్కరించారు.

నంద్యాల పట్టణం: ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయ విద్యావేత్త అవార్డు అందుకున్న ఎంఎండీ.రఫీని జిల్లా ముస్లిం రచయితల సంఘం తరఫున సన్మానించారు.

నందికొట్కూరు: అక్టోబరు 16న ప్రధాని మోదీ శ్రీశైలం వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలిపారు. పట్టణంలోని బైరెడ్డి నివాసంలో సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు.

నంద్యాల రైతునగరం: ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రభుత్వం బస్సులను పెంచాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు అన్నారు. నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో డీపీటీవో రజియా సుల్తానాకు వినతిపత్రం అందజేశారు.

సున్నిపెంట సర్కిల్: స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు డాక్టర్ సోహేల్ తెలిపారు.

నంద్యాల పాతపట్టణం : ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్‌క్లబ్ జిల్లా ఛైర్మన్ రవిప్రకాష్ స్థానిక కార్యాలయంలో 20 మంది దివ్యాంగులకు మందులు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది ఒక నెల మందులు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.

ఆత్మకూరు, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పండిత ఆనందతీర్థాచార్యులు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతికి పలువురు నివాళి అర్పించారు.

నంద్యాల రైతునగరం: నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న 50 ఏళ్లు నిండిన పారిశుద్ధ్య కార్మికులను తొలగించవద్దని సీఐటీయూ, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు.

గడివేముల: మండలంలోని గడివేములలో కుక్కల దాడిలో 10 గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన మానుకింది నాగరాజు గొర్రెల మందను సోమవారం తెల్లవారుజామున కుక్కలు దాడి చేయగా.. గొర్రెలు మృతి చెందాయని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వమే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధితుడు కోరారు.

మహానంది, న్యూస్‌టుడే: చదువనేది ఒక గొప్ప ఆస్తి అని వేదపండితుడు రవిశంకరఅవధాని పేర్కొన్నారు. మహానందిలో సోమవారం జ్ఞానసరస్వతి మాత విగ్రహం వద్ద సరస్వతీదేవికి మూలా నక్షత్రంలో విశేష పూజలు చేశారు. చిన్నారులకు వారి తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు.

మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలోని ఐదంతస్థుల రాజగోపురం సమీపంలోని దైవదర్శనం వరుసల వద్ద కోడెనాగును భక్తులు గుర్తించారు. దీంతో దేవస్థానం సిబ్బంది వెంటనే స్నేక్ క్యాచర్ పిలిపించి పామును పట్టించారు.

బోయిలకుంట్లమెట్ట, (మహానంది): నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారిలో బోయిలకుంట్లమెట్ట వద్ద ఎస్సై ఎన్.రామమోహన్‌రెడ్డి వాహనాల తనిఖీ చేపట్టారు.

శ్రీశైలానికి భారీగా వరద నీరు

సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 10 రేడియల్ క్రస్ట్ గేట్లు 26 అడుగుల మేర పైకి ఎత్తి స్పిల్ వే ద్వారా 5,77,690 క్యూసెక్కులు; శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 64,149 క్యూసెక్కులు నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి 6,15,055 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం సోమవారం రాత్రి 9 గంటల సమయానికి 883.20 అడుగులు, నీటినిల్వ 205.6627 టీఎంసీలుగా నమోదైంది.

నష్టపోయిన రైతులను ఆదుకోండి

నందికొట్కూరు, న్యూస్‌టుడే : నకిలీ విత్తనాలు విక్రయించిన దుకాణాల లైసెన్స్ రద్దు చేసి, నష్టపోయిన అన్నదాతలకు ఎకరానికి రూ.50వేలు పరిహారం ఇవ్వాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. బాధిత రైతులతో కలిసి సోమవారం మొక్కజొన్న పంటలను పరిశీలించారు.

● నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50వేలు పరిహారం ఇవ్వాలని జూపాడుబంగ్లా వ్యవసాయ కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు ధర్నా చేశారు. ఏవో కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు.

నంద్యాల రైతునగరం: నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ నిరసన చేపట్టారు.

జీఎస్టీపై అవగాహన కల్పించాలి

నంద్యాల పట్టణం: జీఎస్టీ సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జీఎస్టీ యాప్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయించాలని జేసీ. విష్ణుచరణ్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక పీజీఆర్‌ఎస్ హాల్‌లో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై మండల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ కరపత్రాలను ఆవిష్కరించారు.

సరస్వతి.. నమోస్తుతే

దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయాలు, మండపాల్లో నవరాత్రులలో భాగంగా ఎనిమిదో రోజు అమ్మవార్లు సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దఎత్తున మహిళలు కుంకుమార్చన చేశారు. పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేయించారు. రాష్ట్రంలో ఏకైక సరస్వతి క్షేత్రం కొలను భారతిలో కావటంతో ఇతర జిల్లాల భక్తులు తరలి వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేయించారు.

నంద్యాల : బాలాజీ కాంప్లెక్స్‌లో సరస్వతీదేవిగా...

నంద్యాల గాంధీచౌక్ : తెలుగుపేటలో అమ్మవారు

శ్రీశైలం, నంది సర్కిల్: కన్యకాపరమేశ్వరి ఆలయంలో..

కొత్తపల్లి : కొలనుభారతిలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్న భక్తులు

ఆత్మకూరులో...

చేసిన పనులకు బిల్లులు ఆపడం లేదు

తిమ్మాపురం, (మహానంది): సర్పంచులు చేసిన పనులకు ఎలాంటి బిల్లులు ఆపడం లేదని మండలాధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్వినీ స్పష్టం చేశారు. మండలంలోని ఎం.తిమ్మాపురం గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఎంపీడీవో మహబూబ్‌దౌలా ఆధ్వర్యంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. మసీదుపురం సర్పంచి కాకనూరు లక్ష్మీరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మల్లికార్జునరెడ్డి తాము చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయడం లేదని ఆరోపణలు చేయగా ఆమె సమాధానమిచ్చారు. పలువురు సభ్యులు సమస్యలను ప్రస్తావించగా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అధికారులు పాల్గొని పథకాలను వివరించారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర రెడ్డి, మండల ఉపాధ్యక్షురాలు లక్ష్మీనరసమ్మ, ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు కవిత, సొసైటీ ఛైర్మన్‌లు ఉమామహేశ్వరరెడ్డి, చిన్నపాండురంగయ్య, ఏఈఈలు ప్రభాకరరెడ్డి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

చినుకు పడితే చింతే

బోయరేవుల వద్ద రహదారిపై నిలిచిన నీరు

వెలుగోడు, బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: వెలుగోడు, బండి ఆత్మకూరు మండలాల్లోని ఆర్‌అండ్‌బీ రహదారులు పలు చోట్ల మడుగులను తలపిస్తున్నాయి. వర్షం నీరు నిల్వ ఉండడంతో ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. ఆర్ అండ్‌బీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసున్నారు.

సమస్య ఉన్న ప్రాంతాలివీ..

బండిఆత్మకూరు మండలంలో బండిఆత్మకూరు, పార్నపల్లె, ఎ.కోడూరు గ్రామాల వద్ద వర్షపునీరు నిల్వ ఉంటోంది. ఎ.కోడూరులోని బస్టాండ్ వద్ద ఎస్‌బీఐ, ఓంకార ప్రధాన రహదారి మలుపుల వద్ద ఇదే పరిస్థితి. ఇక్కడ ఆర్‌అండ్‌బీ రహదారి దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి.

● అలాగే పార్నపల్లె పంచాయతీ కార్యాలయం, పశు వైద్యశాల ఎదురుగా ఆర్‌అండ్‌బీ రహదారిపై సమస్య నిత్యకృత్యంగా మారింది. బండిఆత్మకూరు బస్టాండ్ వద్ద నీరు నిలిచి ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు.

● వెలుగోడు మండలంలోని బోయరేవుల వద్ద వాన నీరు నిల్వ ఉంటోంది. నంద్యాల నుంచి శ్రీశైలానికి ఇటు వైపుగానే వాహనాలు వెళ్లాలి. ప్రధాన రహదారి కావడంతో భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు చొరవ చూపి ప్రధాన రహదారుల్లో నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

☛ ప్రధాన రహదారులపై నీరు నిలిచి ఇక్కట్లు

మరమ్మతులు చేపట్టాలి

- హుసేన్‌సా, వెలుగోడు

నంద్యాల- ఆత్మకూరు ప్రధాన రహదారుల్లో వర్షంనీరు నిల్వ ఉండకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. నీరు నిలవడంతో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆయా చోట్ల మరమ్మతులు చేపట్టాలి.

పెండింగ్ బకాయిలు దసరాలోపు చెల్లించాలి

నంద్యాల పట్టణం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, పీఎఫ్ ఇతర బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర సహా కోశాధికారి ఎ.కృష్ణార్జునరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక భరతమాత గుడి కాంప్లెక్స్‌లో సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

రోగులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అదనపు వైద్యాధికారిణి శారద పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. రోగుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలోనే సేవలు అందించాలన్నారు.

పని గంటల పెంపు తగదు

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: ప్రభుత్వం 13 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా కోశాధికారి చౌడప్ప, సహాయ కార్యదర్శి శంకర్ పేర్కొన్నారు. స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో సోమవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

(c) eenadu

ఆళ్లగడ్డ

• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

విద్యుత్ సరఫరాలో అంతరాయం

ప్యాపిలి, న్యూస్‌టుడే: మండలంలోని జలదుర్గం సబ్ స్టేషన్‌లో కొత్త బ్రేకర్ నిర్మాణం కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ వినయ్‌కుమార్ తెలిపారు. జలదుర్గం, గార్లదిన్నె, రామకృష్ణాపురం, మాధవరం, ఊటకొండ, గోపాలనగరం, రామరత్నగిరి గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

సమయపాలన పాటించకుంటే చర్యలు

చింతలచెరువు(చాగలమర్రి), న్యూస్‌టుడే: గ్రామ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని ఎంపీడీవో తాహీర్‌హుసేన్ హెచ్చరించారు. మండలంలోని చింతల చెరువు గ్రామ సచివాలయాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. పలు దస్త్రాలను పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. సచివాలయానికి వచ్చే ప్రజలతో గౌరవప్రదంగా నడుచుకోవాలని సూచించారు.

బేతంచెర్ల మండలానికి జిప్సం మంజూరు

బేతంచెర్ల, న్యూస్‌టుడే: బేతంచెర్ల మండలానికి ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని 62 మెట్రిక్ టన్నుల జిప్సం మంజూరైనట్లు ఏవో విజయకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 50 కేజీల జిప్సం బస్తా రూ.123.50 ఉందని, ఇది చౌడు నేలల సారవంతానికి ఉపయోగపడుతుందన్నారు. హెచ్‌కొట్టాల, పెండేకల్లు రైతు సేవా కేంద్రాల్లో నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రాప్ నమోదు తప్పనిసరిగా ఆయా ఆర్‌ఎస్‌కేల్లో నమోదు చేసుకోవాలన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) ఆళ్లగడ్డ: 8008 574916 డోన్ పట్టణం: 94408 57790 బనగానపల్లె: 80085 73763

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ?: కొత్త ఇందిరానగర్‌లో ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. వర్షం వస్తే నీరు నిల్వ ఉండి అధ్వానంగా మారుతోంది. - పోలకల్లు, కొత్త ఇందిరానగర్.

✔: పరిశీలించి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తాం.

?: తారకరామానగర్‌లో కంబాలపాడు ప్రధాన రహదారిపై పల్లపు ప్రాంతం ఉండటంతో వర్షం వస్తే నీరు నిల్వ ఉండి మడుగును తలపిస్తోంది. - నాగార్జున, ఇందిరానగర్.

✔: ఆర్‌అండ్‌బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేయించేందుకు కృషి చేస్తాం. (పై రెండు సమస్యలకు మున్సిపల్ ఏఈ సురేష్ సమాధానాలు ఇచ్చారు)

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ?: మండలంలోని వనికెపర్నిన్ గ్రామంలో సంపద సృష్టి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. - ప్రభాకరయ్య.

✔: కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటాం. - శ్రీనివాసకుర్ర, డిప్యూటీ ఎంపీడీవో, శిరివెళ్ల.

ఆళ్లగడ్డ (గ్రామీణం), న్యూస్‌టుడే: ?: అహోబిలంలో బంధ్గుడ్డ చెంచు కాలనీలో దోమల బెడద అధికంగా ఉంది. - నరసింహులు, అహోబిలం.

✔: పారిశుద్ధ్య చర్యలు చేపట్టి దోమల నివారణ మందులు చల్లిస్తాం. - నూర్‌పాషా, ఎంపీడీవో.

కోవెలకుంట్ల (గ్రామీణం), న్యూస్‌టుడే: ?: కోవెలకుంట్లలోని సంత మార్కెట్ వద్ద ఉన్న శుద్ధజల కేంద్రం పనిచేయడం లేదు. - రాఘవేంద్ర, స్థానికుడు.

✔: పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. - ప్రకాష్‌నాయుడు, ఇన్‌ఛార్జి ఈవో.

?: కోవెలకుంట్లలోని బ్రహ్మంగారి మఠం సమీపంలోని మలుపులో దారిపై మురుగు ప్రవహిస్తోంది. - సుంకన్న, స్థానికుడు.

✔: పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. - ప్రకాష్‌నాయుడు, ఇన్‌ఛార్జి ఈవో.

సంజామల, న్యూస్‌టుడే: ?: కానాల- సంజామల రహదారి మధ్యలో వంతెన లేక గొంద్ర వాగుకు వరద వచ్చినప్పుడు బస్సుల రాకపోకలు నిలిచిపోతున్నాయి. - వెంకటేశ్వర్లు, కానాల.

✔: గొంద్ర వాగుపై వంతెన నిర్మాణానికి ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. - రెడ్డిగోవిందు, ఏఈ, సంజామల.

పేదలకు వరం.. ముఖ్యమంత్రి సహాయనిధి

మహిళకు సహాయనిధి చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.7,61,904 చెక్కులను సోమవారం స్థానిక ఎమ్మెల్యే నివాసంలో పలువురు బాధితుల కుటుంబ సభ్యులకు ఆయన అందజేశారు. పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్య విభాగంలో కారుణ్య నియామకం కింద అశోక్‌కు ఉద్యోగ నియామక పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. మున్సిపాలిటీ ఉద్యోగులు, కార్మికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకాలను ప్రభుత్వం కల్పిస్తోందని ఎమ్మెల్యే కోట్ల పేర్కొన్నారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ ప్రసాద్‌గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతిభావంతులకు తోడ్పాటునందిస్తాం

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ఐకార్ అగ్రికల్చర్ పీజీ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చాటిన షర్మిలను స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్‌రెడ్డి అభినందించి సన్మానించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

వాగులు పొంగు.. దారులు బంధు

ప్రయాణికుల అవస్థలు

● గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం

రూపనగుడి చెరువు వద్ద రహదారిపై ఎర్రవాగు ఉద్ధృతి

ఆళ్లగడ్డ గ్రామీణం, ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: ప్రతి ఏటా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహించటంతో రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నెల 18, 20వ తేదీల్లో కురిసిన వానలకు ఎర్రవాగు, కుందర వాగు, మన్నెవాగులు పొంగడంతో జనజీవనం స్తంభించింది. రూపనగుడి చెరువుకు ఎర్రవాగు అలుగు నుంచి వచ్చిన వరద నీరు చేరింది. దీంతో రోడ్డుపై ఆరు అడుగుల లోతులో వరదనీరు రావడంతో ప్రైవేట్ బస్సు వరదలో చిక్కుకుంది. రూపనగుడి- బోడెమ్మనూరు గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు కోతకు గురికావటంతో రైతులు పొలాలకు వెళ్లటానికి ఆస్కారం లేదు. కోవెలకుంట్ల- జమ్ములమడుగు ఆర్‌అండ్‌బీ రహదారిలో ఉన్న మన్నె వాగు కొద్దిపాటి వర్షానికే వంతెనపై ప్రవహించటంతో వాహనాలు ముందుకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. కొండుపల్లె- ఇంజేడు గ్రామాల మధ్య కుందర వాగుకు వరద నీరు వస్తే చాలు ఆళ్లగడ్డ- తాడిపత్రి బస్సు సర్వీసులు రద్దవుతున్నాయి. ఫలితంగా ప్రజలు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్ల నాటి నుంచి ఈ సమస్య కొనసాగుతోంది.

దెబ్బతింటున్న రోడ్లు

❍ శిరివెళ్ల నుంచి యాళ్లూరు గ్రామానికి వెళ్లే రహదారిలో 4 కి.మీ. వరకు రోడ్డు ధ్వంసమై అధ్వానంగా మారింది. వర్షాలు పడటంతో గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరారెడ్డిపల్లె, కోటపాడు రహదారి పరిస్థితి ఇలాగే ఉంది. శిరివెళ్ల నుంచి రుద్రవరం వెళ్లే దారిలో కోడిపిల్ల వాగు, వక్కిలేరు వాగు వర్షాలకు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి.

❍ ఆళ్లగడ్డ మండలంలో పేరాయిపల్లె గ్రామానికి వెళ్లే మార్గంలో నల్లవాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. బాచేపల్లె నుంచి అహోబిలం రహదారి దెబ్బతిని అధ్వానంగా మారింది. వానలకు మరింత ఛిద్రం కావడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తక్షణ మరమ్మతులు అవసరం

❍ చాగలమర్రి మండలంలో బ్రాహ్మణపల్లె, ఆవులపల్లె గ్రామాల వద్ద వక్కిలేరు వాగుపై లోలెవల్ వంతెనలు కావడంతో పొంగి ప్రవహించడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. కలుగొట్లపల్లె వద్ద కూడా వాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. చుట్టూ గ్రామాలు 8 కి.మీ. దూరం ప్రయాణించి చేరుకుంటున్నారు. డి.కొత్తపల్లె, డి.వనిపెంట రహదారి శిథిలమైంది.

❍ దొర్నిపాడు మండలంలో కలుగొట్ల, డబ్ల్యూ.గోవిందిన్నె గ్రామాల మధ్య వాగు లోలెవల్ వంతెనపై నీరు చేరితే రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఉమాపతినగర్, గుండుపాపల, కృష్ణాపురం, యాళ్లూరు వైపు వెళ్లే రోడ్డు దెబ్బతింది. వానలకు మరింత ధ్వంసం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

నాణ్యత లేక.. నగుబాటు

డోన్ పట్టణంలోని తారకరామనగర్ శివారులో కాకతీయ స్కూల్ వద్ద మురుగుకాల్వ నిర్మాణం నాణ్యత లేని కారణంగా దెబ్బతింటోంది. సిమెంటు పూత పోయి కంకర లేచి ఇనుప చువ్వలు బయటపడ్డాయి. కాల్వ నిర్మాణం నాసిరకంగా నిర్మించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రూ.2లక్షలకు పైగా వెచ్చించి దాదాపు 210 మీటర్ల పొడవుతో ఈ నిర్మాణం చేపట్టారు. - న్యూస్‌టుడే, డోన్ పట్టణం

ఊళ్లోకి కొత్త కుక్కలొచ్చాయి

చాగలమర్రి పట్టణంలో కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మేజర్ పంచాయతీ పరిధిలోకి కొత్త కుక్కలు చేరి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముత్యాలపాడు బస్టాండు, బసవన్నకట్ట, గాంధీ సెంటరులో కొత్త కుక్కలు గుంపులుగుంపులుగా చేరాయి. వినాయకనగర్ కాలనీలో నలుగురిపై ఇటీవల కుక్కదాడి చేసి గాయపరిచింది. అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, చాగలమర్రి

రోడ్డు నిర్మించక.. అవస్థలు తీరక

బేతంచెర్ల పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ఒకటో వార్డు అర్బన్ ఆరోగ్య కేంద్రానికి వెళ్లే మార్గంలో సీసీ రహదారి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా పాలకులు మున్సిపల్ యంత్రాంగం సీసీ రహదారులు నిర్మించడం లేదు. అనూరాధ టాకీస్ లైన్, ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లే రోడ్డు సైతం సీసీ రోడ్డు లేదు. అధికారులు స్పందించి సీసీ రోడ్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, బేతంచెర్ల

కూటమితోనే అన్ని వర్గాల అభివృద్ధి

చాగలమర్రి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని తెదేపా నంద్యాల జిల్లా స్పోక్ పర్సన్ సల్లానాగరాజు పేర్కొన్నారు. పట్టణంలోని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ముత్యంశెట్టి ప్రమోద్‌ను సన్మానించారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తి నరసింహులు, నాయకులు టైలర్‌పాషా పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా నాయకులు

నీటి గొట్టానికి మరమ్మతులు

స్పందనకు వందనం

ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: ఉయ్యాలవాడ పోలీస్ స్టేషన్ వద్ద పైప్‌లైన్ దెబ్బతిని తాగునీటికి గ్రామస్తులు పడుతున్న అవస్థలను తెలియజేస్తూ ఆదివారం ఈనాడు 'మేమున్నాం.. మీకు తోడుగా'లో వార్త ప్రచురితమైంది. దీంతో గ్రామ సర్పంచి తాగునీటి పైపులైన్ మరమ్మతులు చేయించారు.

సంక్షిప్త సమాచారం

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: మూడు నెలల క్రితం కలువటాల గ్రామంలో ప్రభుత్వం భూ రీసర్వే కార్యక్రమం చేపట్టింది. రైతు సుదర్శన్‌రెడ్డి సర్వే నంబరు 308లో 3.21ఎకరాల భూమి ఉంది. రీసర్వేలో 2.98 ఎకరాల భూమి మాత్రమే చూపుతున్నారని రైతు వాపోయాడు.

మల్లెవేముల(చాగలమర్రి), న్యూస్‌టుడే: మండలంలోని మల్లెవేముల గ్రామంలో జీఎస్టీ తగ్గింపుపై గ్రామ సచివాలయ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సర్పంచి ఈడుల సరోజమ్మ, పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో సచివాలయంలో సోమవారం గ్రామ సభను నిర్వహించారు.

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: స్థానికంగా ఉన్న కొండసీమ కాలనీలో తపాలా కార్యాలయం సమీపంలో తాగునీటి పైప్‌లైన్ దెబ్బతిని తాగునీరు వృథాగా పోతోంది. తాగునీటి పైపులు మురుగు కాల్వలో ఏర్పాటు చేశారు. నీళ్లు కలుషితం అయ్యే ప్రమాదముందని, అధికారులు చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: మండలంలోని తోళ్లమడుగు గ్రామంలో సోమవారం ప్రమాదవశాత్తు చలమయ్య(60) అనే రైతు మృతి చెందారు. పంటకు నీళ్లు వదిలేందుకు మోటారు ఆన్ చేయగానే ఒక్కసారిగా డ్రిప్‌కు ఉన్న లావు పాటి పైపు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 1398 రోజులుగా సీహెచ్‌సీలోని రోగులకు అన్నదానం చేస్తున్నారు. వర్షం వచ్చినా వీరి సేవలు మాత్రం ఆగడం లేదు. సోమవారం రాత్రి వర్షంలోనే అన్నదానం చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు డా.గంగన్న పాల్గొన్నారు.

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ ఎంపీడీవో చంద్రమౌళీశ్వరరెడ్డి చెప్పారు. సర్పంచి శివరాముడు ఆధ్వర్యంలో సోమవారం స్త్రీశక్తి భవన కార్యాలయంలో 'ఉల్లాస్' అక్షర ఆంధ్ర కార్యక్రమంపై వారం రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

బేతంచెర్ల,న్యూస్‌టుడే: బేతంచెర్ల వైకాపా కార్యాలయంలో డిజిటల్ బుక్ పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఎంపీపీ బుగ్గన నాగభూషణంరెడ్డి, నాయకులు మూర్తుజావలి, తిరుమలేష్‌రెడ్డి, మురళీకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఉన్న పోస్టర్లను విడుదల చేశారు.

ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: ఉయ్యాలవాడ ప్రాథమిక వైద్యశాలలో సోమవారం స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పథకం కింద ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో బాలికలు, మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనను కలిగి ఉండాలని పీహెచ్‌సీ వైద్యాధికారులు ముఖేష్, ఆంజనేయులు పేర్కొన్నారు.

సంజామల, న్యూస్‌టుడే: భూ సమస్యలకు రీసర్వేలోనే పరిష్కారం లభిస్తుందని తహసీల్దారు అనిల్‌కుమార్ అన్నారు. మండలంలోని కమలపురి, బొందలదిన్నె గ్రామాల్లో సోమవారం రీ సర్వే కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు నిర్వహించారు.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: డ్రైవర్సు కాలనీలోని ఇళ్లపైన ప్రమాదకరంగా ఉన్న 11 కేవీ విద్యుత్తు లైన్ మార్పు చేయాలని విద్యుత్తు ఏడీఈ మధుసూదన్‌రెడ్డికి, పట్టణ ఏఈ శివన్నకు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు.

జయ శుభకారిణి.. విజయ రూపిణి

అవుకు: కలశ ఉత్సవంలో మహిళలు

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవరోజైన సోమవారం ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లి నియోజకవర్గాల్లో దేవాలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజించారు. పలుచోట్ల పల్లకీలో ఘనంగా ఊరేగించారు. అభిషేకాలు, కుంకుమార్చనలు, హోమాలు భక్తులు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ, డోన్‌పట్టణం, బనగానపల్లి, దొర్నిపాడు, కొలిమిగుండ్ల, సంజామల, అవుకు, రుద్రవరం

డోన్ పట్టణం: ఆయుధ పూజలో విద్యుత్తు సిబ్బంది

బనగానపల్లిలో సరస్వతీ దేవిగా..

ప్యాపిలి పట్టణంలో..

రుద్రవరంలో చదువులతల్లిగా..

శిరివెళ్ల: యర్రగుంట్లలో సరస్వతీదేవిగా..

ఆళ్లగడ్డ: గంగమ్మ ఆలయంలో భక్తుల పూజలు

బేతంచెర్ల: అలంకారంలో వాసవీమాత

జీవో రద్దుచేయాలని నిరసన

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: దొమ్మరి కులాన్ని గిరిబలిజగా మార్పుకు అంగీకారం కాదని ఆళ్లగడ్డ బలిజ సంఘం అధ్యక్షుడు నల్లగట్ల బాలుడు అన్నారు. సోమవారం బలిజ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కులం పేరులో బలిజను జోడించడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం 'బలిజ'ను తొలగించాలన్నారు. ప్రభుత్వం జీవో నం.5ను రద్దు చేయాలన్నారు. దీనిపై నాయకులు తహసీల్దారు జ్యోతి రత్నకుమారికి వినతిపత్రం అందించారు.

రుద్రవరం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరి కులాన్ని గిరిబలిజగా పేర్కొంటూ విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని రుద్రవరం బలిజ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సంఘం నాయకులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ ఆల్ఫ్రెడ్‌కు వినతి పత్రం అందజేశారు. పోలా గురుమూర్తి, పుల్లయ్య, సంజీవరాయుడు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

ఆళ్లగడ్డ: తహసీల్దారుకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ఆలయాభివృద్ధికి విరాళాలు

కమిటీ ఛైర్మన్ పీవీ కుమార్‌రెడ్డికి విరాళం అందజేస్తున్న దాతలు

నందవరం (బనగానపల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: బనగానపల్లి మండలం నందవరం గ్రామంలోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయాభివృద్ధికి గ్రామానికి చెందిన బాలకుళ్లాయి, లక్ష్మమ్మ దంపతులు రూ.60 వేల నగదు విరాళాన్ని ఆలయాభివృద్ధి కమిటీ ఛైర్మన్ పీవీ కుమార్‌రెడ్డికి సోమవారం అందజేశారు. చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ కుటుంబ సభ్యులతో సోమవారం పూజలు చేశారు.

యాగంటి (బనగానపల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి యాగంటిపల్లి గ్రామానికి చెందిన మనోహర్, సుజాత దంపతులు రూ.29,200 నగదు విరాళాన్ని సోమవారం ఆలయ అర్చకులకు అందజేశారు. ఆలయంలో సోమవారం నిర్వహించే పల్లకిసేవ కార్యక్రమం వర్షం కారణంగా రద్దు చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు.

రుద్రవరం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని వాసాపురం వెంకటేశ్వరస్వామికి అర కిలో వెండి మంగళ కుంభహారతి కలశాన్ని దాతలు విరాళంగా అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం నంద్యాల పట్టణానికి చెందిన ఆర్యదీక్షిత్ కలశాన్ని అందజేశారు. నిర్వాహకులు వెంకటనరసింహులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో బిందెసేవ

కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్యులు

నందివర్గం (బనగానపల్లి గ్రామీణం), సంజామల, న్యూస్‌టుడే: సంజామల, నందివర్గం గ్రామాల్లో వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో సోమవారం ఆర్యవైశ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువకుల ఆధ్వర్యంలో బిందెసేవ నిర్వహించారు. సంజామలలో సత్యనారాయణ, ఈపూరి రమేష్‌బాబు, సుబ్బరామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

సమన్వయంతో పనిచేస్తేనే మండలాభివృద్ధి

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ పోచా రమాదేవి

సంజామల, న్యూస్‌టుడే: ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలతో మమేకమై మండలాభివృద్ధికి కృషి చేద్దామని ఎంపీపీ పోచా రమాదేవి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన, ఎంపీడీవో సాల్మన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా అధికారులు సమీక్ష నిర్వహించారు. ఆకుమల్ల ఎస్టీ కాలనీలో తాగునీటి సమస్య ఉందని సభ దృష్టికి తీసుకువచ్చారు. చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మికి ఆదేశించారు.

రూ.12 లక్షలతో రహదారి నిర్మాణం

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని పాతపేటలో అధ్వానంగా మారిన పెద్దమ్మ దేవాలయం నుంచి శ్మశానవాటికకు వెళ్లే ప్రధాన రహదారిని పురపాలక ఛైర్మన్ సప్తశైల రాజేష్, వైస్ ఛైర్మన్ జాకీర్‌హుస్సేన్ సోమవారం పరిశీలించారు. నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు రహదారికి ఇరువైపులా మురుగు కాల్వల నిర్మాణాలకు రూ.12 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. మున్సిపల్ సాధారణ నిధుల నుంచి నిధులు కేటాయించి నిర్మాణాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కటిక వేణు పాల్గొన్నారు.

మాన్యువల్ విధానమే మేలు

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: మెగా డీఎస్సీ ద్వారా నియమితులయ్యే ఉపాధ్యాయులకు మాన్యువల్ పద్ధతిలో కౌన్సెలింగ్ నిర్వహించి వారి జిల్లాలోనే శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్తు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం షరీఫ్ సోమవారం అన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి వెబ్ కౌన్సెలింగ్ గురించి అవగాహన లేకపోవడంతో పొరపాట్లు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు.

డా.గోపాలాచార్యులు సేవలు ఎనలేనివి

డా.గోపాలాచార్యులు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న వైద్య సిబ్బంది

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: శాస్త్రవేత్త, ఆయుర్వేద నిపుణులు దివి డా.గోపాలాచార్యులు సేవలు ఎనలేనివని ఆయుర్వేద వైద్యాధికారిణి డా.గ్రేస్ సెలస్టియల్, సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో డా.దివి గోపాలాచార్యులు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

సంజామల, న్యూస్‌టుడే: పేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని నొస్సం తెదేపా నాయకులు గాధంశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండలంలోని నొస్సం గ్రామంలో ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఆయన సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, రైతుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రోత్సాహకాలను అందిస్తోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని ప్రజలు అభివృద్ధి బాట పట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కంబయ్య, తెదేపా నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పాతపాడు (బనగానపల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: పాతపాడు, చెర్లోకొత్తూరు గ్రామాల్లో తెదేపా నాయకుల ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. పాతపాడులో సర్పంచి మహేశ్వరరెడ్డి, తెదేపా నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి కార్డులు అందజేశారు. చెర్లోకొత్తూరులో తెదేపా నాయకుడు బాబయ్య తదితరులు కార్డులు పంపిణీ చేశారు.

నాటక రంగానికి అండగా నిలవాలి

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ప్రాచీన కళగా ఉన్న నాటక రంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆళ్లగడ్డకు చెందిన శ్రీరుక్మిణీ శ్రీకృష్ణ నాటక కళాసమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కళాకారులు కష్టనష్టాలను ఎదుర్కొంటూ నాటక రంగాన్ని బతికిస్తున్నారన్నారు. కళాకారులుగా తమలోని కళను ప్రజలకు చేరువ చేసేందుకు అటు ఆర్థికంగానూ, ఇటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు. కళాకారులకు ప్రభుత్వం అండగా నిలిచి 50 ఏళ్ల వయస్సున్న కళాకారులకు పింఛను అందించాలని, నాటకాల నిర్వహణకు ఆర్థిక సాయం అందించాలన్నారు. నాటకాలను ప్రజలు కూడా ఆదరించాలన్నారు.

ప్రచార పత్రాలను విడుదల చేస్తున్న కళాకారులు

నైపుణ్యానికి నాంది.. ఉపాధికి హామీ

❍ దసరా సెలవుల్లో ప్రత్యేక తరగతులు

సాఫ్ట్‌వేర్ కోర్సుపై శిక్షణ పొందుతున్న బాలికలు

బేతంచెర్ల, న్యూస్‌టుడే: విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధికోసం పాఠశాలలు, కళాశాలల్లో వృత్తి విద్యను ప్రవేశపెట్టారు. విద్యార్థులు సైతం నైపుణ్యాభివృద్ధిపై ఆసక్తి పెంచుకొని స్వయం ఉపాధిలో రాణించాల్సిన అవసరం ఉంది. దసరా సెలవుల్లో వృత్తి పరమైన అంశాల్లో అవగాహన పెంపునకు గాను రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

భవిష్యత్తుకు భరోసా

● బేతంచెర్ల పట్టణంలోని దసరా సెలవుల్లో వృత్తివిద్యపై స్వయం ఉపాధి కోర్సులపై కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు భవిష్యత్తు ఉత్తమంగా తీర్చిదిద్దుకునేలా నైపుణ్యం శిక్షణ అందిస్తున్నారు. ప్రభుత్వ, స్వయం ఉపాధికి అవసరమైన రంగాల్లో రాణించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద విద్యార్థినులకు (ఐటీ అండ్ ఐటీఈఎస్) ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు క్రాఫ్ట్, మగ్గం, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, అంతర్జాలం, వ్యాపారం తదితర అంశాల్లో అవగాహన కల్పిస్తున్నారు.

● దసరా సెలవుల సందర్భంగా 10 రోజుల పాటు 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులకు కేజీబీవీ ప్రిన్సిపల్ అబిదాబేగం ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకేషనల్ శిక్షకురాలు వీరనాగశ్వేత విద్యార్థులకు నైపుణ్య శిక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలతో పాటు స్వయం ఉపాధికి మార్గం దొరికినట్లేనని చెబుతున్నారు.

ఇంటర్న్‌షిప్‌తో ఉపయోగం

– ఆర్షియా, పదో తరగతి

పాఠశాల విద్యతో పాటు విద్యార్థులు ఎంచుకున్న కోర్సుల్లో వృత్తి నైపుణ్య శిక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. నాకు కంప్యూటర్ బేసిక్స్‌పైన అవగాహన ఉంది. కానీ ఆన్‌లైన్‌లో కంప్యూటర్ జాబ్ వర్క్స్ ఎలా చేయాలో తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తున్న ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌తో పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఆన్‌లైన్‌లో ఉద్యోగ నిర్వహణ, దరఖాస్తు విధానం తదితర వివరాలు గురించి తెలుసుకున్నాం.

అంతర్జాలంపై అవగాహన వచ్చింది

– కీర్తన, ఇంటర్ ద్వితీయ సంవత్సరం

వృత్తి పరమైన నైపుణ్య శిక్షణ ఉపయోగకరంగా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి అవగాహన ఉంది. కానీ వాటిని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎలా ఉపయోగిస్తారు అని ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా నేర్చుకున్నాను. ఆసుపత్రులు, మాల్స్‌లో బిల్లులు వేయడం, రెవెన్యూ, సచివాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ఎలా ఉపయోగించాలి వంటి వాటి గురించి తెలుసుకున్నాను.

(c) eenadu

శిరీష్‌ను అభినందించిన గవర్నరు, సీఎం

శిరీష్ చంద్రముర్మూ

భువనేశ్వర్, న్యూస్‌టుడే: మయూర్‌భంజ్ జిల్లా బెత నటి ప్రాంతానికి చెందిన శిరీష్ చంద్రముర్మూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నరుగా సోమవారం నియమితుల య్యారు. అక్టోబరు 9న బాధ్యతలు చేపట్టనున్న శిరీష్ మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. ఇదివరకు ఆయన ఆర్‌బీఐ సీఈఓగా విధులు నిర్వహించారు. కాగ్ మాజీ డీజీ గిరీష్‌చంద్ర ముర్మూ సోదరుడు శిరీష్ చంద్ర. రాష్ట్రానికి చెందిన మరో ఆదివాసీ ఉన్నత పదవి చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నరు కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి తదితర ప్రముఖులు ఆయనను అభినందించారు.

పీఎంఏవై ఇళ్లకు వర్క్ ఆర్డర్లు పంపిణీ

మహిళకు ఇళ్ల నిర్మాణ వర్క్‌ఆర్డర్ అందజేస్తున్న సింగ్‌దేవ్, సంగీతాకుమారి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి కనకవర్ధన్ సింగ్‌దేవ్, ఆయన భార్య, బొలంగీర్ ఎంపీ సంగీతాకుమారి సింగ్‌దేవ్‌తో కలిసి సోమవారం బొలంగీర్‌లోని పాట్నాగడ్‌లో పీఎంఏవై లబ్ధిదారులకు గృహాల నిర్మాణాలకు సంబంధించి వర్క్ ఆర్డర్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సింగ్‌దేవ్ మాట్లాడుతూ 2026 సంవత్సరాంతానికి రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వివరించారు. పీఎంఏవై, అంత్యోదయ పథకాల కింద శాశ్వత గృహాలు తథ్యమన్నారు. కార్యక్రమంలో భాజపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

రామాయణ కాలం నుంచి మధ్యవర్తిత్వ వ్యవస్థ

భువనేశ్వర్ సదస్సులో జస్టిస్ సుందరేశ్

సదస్సులో న్యాయమూర్తులు జస్టిస్ సుందరేశ్, జస్టిస్ అహ్సానుద్దీన్, జస్టిస్ కరాల్, జస్టిస్ టాండన్, కేంద్రమంత్రులు ధర్మేంద్ర, అర్జున్‌రామ్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: సత్యం నిలబెట్టడానికి హనుమంతుడు మధ్యవర్తి పాత్ర పోషించాడని, న్యాయం కోసం తన జీవితం అంకితం చేశాడని, మధ్యవర్తిత్వం అనాదిగా వస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ చెప్పారు. భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్‌లో రెండు రోజుల మధ్యవర్తి జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. ఇందులో పాల్గొన్న జస్టిస్ సుందరేశ్ మాట్లాడుతూ రామాయణ కాలం నుంచి మధ్యవర్తిత్వ వ్యవస్థ ప్రారంభమైందని సత్యాన్ని నిలబెట్టి అధర్మంపై గెలవడానికి హనుమంతుడు మధ్యవర్తిగా నిలిచాడన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ జగన్నాథ సంస్కృతికి నిలయమైన ఒడిశాలోనూ అనాది కాలం నుంచి మధ్యవర్తులు న్యాయాన్ని నిలబెట్టడానికి నిర్ణయాత్మక పాత్ర పోషించారన్నారు. కోర్టు తీర్పులు మాతృభాషలో ఉండాలని, దీనివల్ల మాతృభాషకు న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తి వ్యవస్థ గొప్పదని, ఈ సదస్సు తీర్మానాల మేరకు న్యాయవ్యవస్థ క్రియాశీలమవుతుందన్నారు. సుప్రీంకోర్టుకి చెందిన మరో న్యాయమూర్తి జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో మధ్యవర్తి పాత్ర ఉంటే ఇరువర్గాలకు సంతృప్తి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరాల్ మాట్లాడుతూ న్యాయస్థానాలపై కేసుల ఒత్తిడి తగ్గించడానికి, అన్నివర్గాల వారికి సత్వర న్యాయానికి మధ్యవర్తి వ్యవస్థ అవసరమన్నారు. ముగింపు కార్యక్రమంలో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరీశ్ టాండన్, న్యాయమూర్తులు జస్టిస్ సంగమ్ సాహు, జస్టిస్ కృష్ణరామ్ మహాపాత్ర్, జస్టిస్ సంజీవ్‌కుమార్ పాణిగ్రహి, కేంద్రానికి చెందిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మధ్యవర్తి వ్యవస్థ గురించి వివరించారు.

సదస్సులో పాల్గొన్న న్యాయశాస్త్ర నిపుణులు, ఇతర ప్రముఖులు

కటక్ దసరా వేడుకల్లో హరిబాబు దంపతులు

జోబ్రా వద్ద మహిషాసుర మర్దిని పెండాల్

అమ్మ సన్నిధిలో దీపారాధన చేస్తున్న గవర్నరు హరిబాబు దంపతులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: గవర్నరు కంభంపాటి హరిబాబు, ఆయన సతీమణి జయశ్రీ ఆదివారం రాత్రి కటక్ వెళ్లారు. జోబ్రా పరిధిలో వెండి అలంకరణతో ఏర్పాటు చేసిన దుర్గతినాశిని పెండాళ్ ప్రారంభించి పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మకు ప్రార్థన చేశారు. ఈ వేడుకలో కటక్ బారాబటి ఎమ్మెల్యే సోఫియా ఫిర్దోస్, చౌద్వార్ ఎమ్మెల్యే సోవిక్ బిశ్వాల్, కటక్ నగర మేయరు సుభాష్‌సింగ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

రెండుచోట్ల బలిజాతరకు అవకాశం

9న హైకోర్టుకు తెలియజేస్తామన్న కటక్ పాలనాధికారి

కటక్ బలిజాతర (పాతచిత్రం)

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కటక్‌లో చరిత్రాత్మక బలిజాతర నిర్వహణ సంబంధించి ఈ ఏడాది వివాదం నెలకొనడంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఇతర సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఏటా మహానది ఘాట్‌లో రెండుచోట్ల ఈ వేడుకలు జరిగేవి. జాతరకు వేదికయ్యే ప్రాంతాలకు తొలి పొడియా, ఉపాడా పొడియాలుగా పేర్కొంటారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ తదితర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న కటక్ జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ ఉన్నతాధికారులు తొలిపొడియాలోనే ఉత్సవాలు నిర్వహించాలని ఇదివరకు నిర్ణయించారు. ఇదే విషయమై హైకోర్టు ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యంత్రాంగం తొలి పొడియాలోనే (ఒకేచోట) జాతర చేపట్టాలన్న నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకించారు.

అన్నిపక్షాల ప్రతినిధులతో సమావేశం

సోమవారం కలెక్టరేట్‌లో పాలనాధికారి సిద్ధార్థ బావుసాహెబ్ సిందే అధ్యక్షతన అన్ని పక్షాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. అందరి అభిప్రాయాలు విన్న పాలనాధికారి రెండుచోట్ల బలిజాతర నిర్వహించడానికి అంగీకారం తెలిపారు. సమావేశానంతరం సిందే విలేకర్లతో మాట్లాడుతూ బలిజాత్రకు సంబంధించి నాలుగైదు రోజుల్లో సమగ్ర కార్యాచరణ నివేదిక సిద్ధం చేస్తామన్నారు. అక్టోబరు 9న హైకోర్టులో దీనిపై ఏర్పాట్ల గురించి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, ఇందులో భాగంగా సత్యపాఠం (ప్రమాణ పత్రం) సమర్పిస్తామన్నారు. అందరూ రెండుచోట్ల వేడుకలు చేపట్టాలని కోరుతున్న విషయాన్ని న్యాయస్థానానికి తెలియపరుస్తామన్నారు. కార్తిక పౌర్ణమి (నవంబరు 5) నుంచి నవంబరు 11 వరకు బలిజాతర కొనసాగనున్న సంగతి తెలిసిందే.

ఈసారి ప్రత్యేక ఆకర్షణలు

కటక్ బలిజాతర నవంబరు 5 నుంచి మరోసారి నేత్ర పర్వం చేయనుండగా ఈసారి బ్రిటిష్ పార్లమెంట్ మోడల్ సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణ కానుంది. క్రీస్తుపూర్వం నాటి కొన్ని దృశ్యాలు, ఇండోనేషియాతో భారత్ సంబంధాలు, ఇతర దేశాలతో సాంస్కృతిక బంధం తదితరాలు ప్రదర్శితమవుతాయని బలిజాతర ప్రతినిధి బిభూతి భూషణ్ పట్నాయక్ సోమవారం కటక్‌లో విలేకర్లకు తెలిపారు.

ఉద్రిక్తతకు దారితీసిన రైతు మృతి

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: అప్పుల బాధ తాళలేక కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన రైతు చనిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వడ్డీ వ్యాపారి ఒత్తిడి వల్లే ఇలా జరిగిందని బాధిత కుటుంబీకులు, స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు... బాలేశ్వర్ జొగాయి స్టేషన్ పరిధి గణేశ్వర్‌పూర్‌కు చెందిన రవీంద్రనాథ్ సాహు(65) అనే రైతు వ్యవసాయం జీవనాధారంగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆయన సంపాదనపై 13 మంది ఆధారపడ్డారు. మోహాన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి కొన్నేళ్ల కిందట కొన్ని రూ.లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీరా వ్యవసాయంలో తీవ్ర నష్టాలు చవిచూడటంతో తీసుకున్న అప్పును సాహు తిరిగి చెల్లించలేకపోయాడు. తన ఇంటితో పాటు 35 సెంట్ల భూమిని తనఖా పెట్టాడు. అప్పుల బాధతో గత కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈ నెల 18 నుంచి కనిపించకుండాపోయాడు. చివరకు శనివారం సాయంత్రం రుప్సా సమీపాన రహదారి పక్కన సాహు విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అప్పుల ఒత్తిడి వల్లే తన తండ్రి చనిపోయాడని ఆయన కుమారుడు భాస్కర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పరిహారం చెల్లించాలని, పొలం తనఖా కాగితాలు ఇవ్వాలని కోరుతూ బాధిత కుటుంబీకులు, స్థానికులు సాహు మృతదేహంతో వడ్డీ వ్యాపారి ముందు ఆందోళనకు దిగారు. ఐఐసీ రోహిత్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సమగ్ర దర్యాప్తు జరిపి తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబీకులు, స్థానికులు

తారిణి శక్తి పీఠానికి రూ.226 కోట్లు

- కర్మాగారాల్లో రాత్రి సమయంలో మహిళలు పని చేసే అవకాశం
- గోదావరీశ్ విద్యాలయాలకు రూ.12 వేల కోట్లు
- అభివృద్ధి, సంక్షేమం ధ్యేయమన్న సీఎం మోహన్

తారిణి అమ్మవారు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం స్వయంగా సీఎం విలేకర్లకు వివరాలు తెలియజేశారు. కేంఝర్ జిల్లా ఘటగామ్‌లోని సుప్రసిద్ధ తారిణి శక్తిపీఠానికి దేశ విదేశాల నుంచి భక్తులొస్తున్నారని, ఈ ఆలయ విస్తరణ, సౌకర్యాలు ధ్యేయంగా రూ.226 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 59 ఎకరాల విస్తీర్ణంలో కొత్త నిర్మాణాలు జరుగుతాయని, పక్కా రోడ్లు, వసతి గృహాలు, కొబ్బరికాయలు నిల్వ ఉంచడానికి గోదాములు, విద్యుద్దీపాలంకరణ, పార్కులు, మార్కెట్ కాంప్లెక్స్, వాహనాల పార్కింగ్ తదితర సౌకర్యాలు ఉంటాయన్నారు. దీనికి సంబంధించి నివేదిక (డీపీఆర్) సిద్ధం కాగా త్వరలో పనులు ప్రారంభం కానున్నాయన్నారు. అన్ని ప్రాంతాల నుంచి భక్తులు రాకపోకలు చేసేలా ఏర్పాట్లు చేస్తామని, వాహన సౌకర్యం కల్పిస్తామన్నారు.

ప్రాథమిక విద్యకు పెద్దపీట

గత ప్రభుత్వం 5టీ పేరిట జీర్ణావస్థలో ఉన్న స్కూళ్లకు రంగులు, సున్నాలు వేయించి సొమ్ము దుర్వినియోగం చేసి ప్రాథమిక విద్యా ప్రమాణాలు దిగజార్చిందని విమర్శించిన సీఎం తమ ప్రభుత్వం కేంద్ర విద్యా విధానం (ఎన్‌ఈపీ) సక్రమంగా అమలు చేయడానికి గట్టి చర్యలు తీసుకుందన్నారు. ఈ నేపథ్యంలో గోదావరీశ్ మిశ్ర ఆదర్శ విద్యాలయాలు (జీఏవీ) ప్రతి పంచాయతీలో ప్రారంభించడానికి రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 2025-2028 సంవత్సరాల్లో తొలి విడతలో 2020 స్కూళ్లు నిర్మాణమవుతాయని, ఒక్కో పాఠశాలకు రూ.5 కోట్లు వరకు ఖర్చవుతాయన్న అంచనా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు అధ్వానంగా ఉంటాయన్న అపప్రతను శాశ్వతంగా చెరిపేయాలన్నది ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు.

సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం

రెండు చట్టాల సవరణ

1956 వాణిజ్య చట్టం, 1948 కార్మిక చట్టాల్లో స్వల్ప సవరణలు చేసినట్లు మోహన్ తెలిపారు. ఇకపై అన్ని దుకాణాల యజమానులు దుకాణాల పేర్లు ఒడియాలో రాయించాలని, ఆంగ్లానికే పరిమితం చేయరాదన్న నిబంధన కట్టుదిట్టంగా అమలు పరుస్తామన్నారు. ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ప్రోత్సహిస్తున్నందున పెట్టుబడిదారులు, కార్మికుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రోజుకు 9 నుంచి 10 గంటలు విధులు నిర్వహించే కార్మికులకు ఓవర్ టైం (ఓటీ) సౌకర్యం ఉంటుందన్నారు. వారంలో 48 గంటలకు మించి పనులు చేసే వారందరికీ ప్రయోజనాలు వర్తిస్తాయన్నారు. పగలు విధులు నిర్వహించలేని మహిళలు రాత్రి వేళ కర్మాగారాల్లో విధులు నిర్వహించడానికి కార్మికశాఖ అనుమతిస్తుందన్నారు. దీనికి ముందుగా విధుల్లోకి చేరే మహిళలు వారి సమ్మతిని లిఖిత పూర్వకంగా తెలియపరిస్తే వారికి ఆయాచోట్ల ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని చెప్పారు.

సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు

సరస్వతీ దేవి అవతారంలో వేదమాత గాయత్రీ దేవి

ఛత్రపురంలోని మా రామాయణమ్మ సౌభాగ్య కల్యాణ మండపంలో మహిళల సామూహిక కుంకుమార్చనలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం బ్రహ్మపురలోని వివిధ మందిరాల్లో చదువుల తల్లి సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నీలకంఠ నగర్ హౌసింగు బోర్డులోని వేదమాత గాయత్రీ దేవి మందిరంలో తల్లికి సరస్వతీ దేవి అవతారంతో అలంకరించి పూజలు చేశారు. ఖస్పావీధిలోని శ్రీ జఠాధరేశ్వరస్వామి కల్యాణ మండపంలో సుమారు 150 మంది బాలబాలికలు పాల్గొని చదువుల తల్లికి పూజలు చేశారు. బ్రహ్మపురవాసుల ఆరాధ్య దైవం మా బుడి శాంతాణి ఠకురాణి (బ్రహ్మపుర పెద్దమ్మవారు) మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంజాం జిల్లా కేంద్రం ఛత్రపురంలోని శ్రీ రామాయణమ్మ మందిరంలో కోలాహలంగా పూజలు సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం శ్రీ రామాయణమ్మ సౌభాగ్య కల్యాణ మండపంలో మహిళల సామూహిక కుంకుమార్చనలు చేశారు.

బిరజా సన్నిధిలో మహాష్టమి సేవలు



జాజ్‌పూర్‌లోని బిరజా శక్తిపీఠంలో సోమవారం మహాష్టమి సేవలు నిర్వహించారు. అమ్మను పరాశక్తి రూపంలో అలంకరించిన సేవాయత్‌లు చండీస్తోత్ర పఠనం, షోడశోపచార పూజలు చేశారు. దొహిపొకాళొ నైవేద్యంగా అర్పించారు. సోమవారం శక్తి పీఠాల్లో అష్టమి పూజలు జరగ్గా, దేవీ పెండాళ్లలో సప్తమి పూజలు జరిగాయి.

–న్యూస్‌టుడే, భువనేశ్వర్

చదువుల తల్లి అవతారంలో అన్నపూర్ణ

సరస్వతీదేవిగా అన్నపూర్ణ

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కటక్‌లోని అన్నపూర్ణాదేవి ఆలయంలో సోమవారం తల్లి సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. తెలుగు ముత్తయిదువులు పసుపు, కుంకుమలతో ఆమెను ఆరాధించారు. విద్యార్థులు సరస్వతీ శ్లోకాలు పఠించి పూజల్లో పాల్గొన్నారు.

తల్లి సన్నిధిలో ముత్తయిదువుల కుంకుమ పూజలు

అదరహో నృత్యాలు

అలరించిన బాలికల దుర్గమ్మ నృత్యరూపకం

గోపాలపూర్, న్యూస్‌టుడే: గోపాల్‌పూర్ స్వర్గద్వార తీరం పార్కు ఆవరణలో రెండు రోజుల ప్రపంచ పర్యాటక ఉత్సవాలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ వేడుకల్లో బాలబాలికలు ప్రదర్శించిన ఒడిస్సీ, జానపద, ఆధునిక గానం, నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న గోపాల్‌పూర్ ఎన్‌ఏసీ కార్యనిర్వహణాధికారి పురుషోత్తమ్ బెణియా, మంత్రి బిభూతి భూషణ్ జెనా ప్రతినిధి పొంచు బెహర కళాకారులను సత్కరించారు.



కార్యక్రమాలు తిలకిస్తున్న సందర్శకులు



శ్రీక్షేత్రంలో ధర్మేంద్ర పూజలు

గోపాలపూర్, న్యూస్‌టుడే: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం రాత్రి పూరీ వచ్చారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు శ్రీక్షేత్రంలో జగన్నాథుని దర్శనం చేసుకుని పూజలు చేశారు. తర్వాత ఆయన భువనేశ్వర్‌లోని ధౌళి బౌద్ధారామాన్ని సందర్శించారు. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

అరుణస్తంభం తాకుతున్న కేంద్రమంత్రి

ఏమీసేతురు సామీ..

- పూర్తికాని బంగాళాగుడ వంతెన నిర్మాణం
- వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం

డైవర్షన్ రోడ్డులో వర్షం పడితే ఇదీ పరిస్థితి..

– న్యూస్‌టుడే, సిమిలిగుడ

కొరాపుట్ - రాయగడ మార్గంలో 326 జాతీయ రహదారి నిర్వహణ తీరు పలు విమర్శలకు అవకాశమిస్తోంది. ముఖ్యంగా బంగాళాగుడ వంతెన నిర్మాణంలో సంబంధిత విభాగం పట్టించుకోకపోవడం శోచనీయం. 2022 ఆగస్టులో భారీ వర్షాలకు ఈ వంతెన కూలిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి విభాగం అధికారులు పక్కనే డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేసినా ఇటీవల కురుస్తున్న వర్షాలకు గంటల తరబడి రాకపోకలు నిలిచిపోతున్నాయి.

అసంపూర్తిగా వంతెన నిర్మాణం పనులు

★ రాయగడ, కొరాపుట్ జిల్లాలకు ముఖ్య ఆధారమైన ఈ జాతీయ రహదారి మార్గంలో ఉన్న బంగాళాగుడ వంతెన నిర్మాణంపై అధికారులు ఎందుకు శ్రద్ధ చూపడం లేదో అర్థం కావడం లేదు. కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక సైతం కొద్దిరోజుల కిందట వంతెన ప్రాంతంలో పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి మౌనంగా ఉండిపోయారు.

★ వంతెన నిర్మాణం కోసం 2023లో రూ.8 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పనులు సైతం ప్రారంభమయ్యాయి. కొత్త టెక్నాలజీ వినియోగించి వారధి నిర్మాణం చేయాలని అధికారులు భావించినా రెండేళ్లుగా పనులు పూర్తికాకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వర్షం పడితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

★ పెండింగులో ఉన్న పనులు పూర్తి చేయాల్సి ఉండగా వానలు తగ్గుముఖం పట్టాక పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లోనూ భారీ వర్షాలు ఉన్నట్లు హెచ్చరికలు జారీ అవుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదకరమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కృషిచేస్తున్నాం..

వారధి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పనుల్లో జాప్యం జరుగుతోంది. వానలు తగ్గాక వంతెన పనులు పూర్తిచేస్తాం.

– ఎస్.శెట్టి, జాతీయ విభాగం ఈఈ



నేడు బంగాళాఖాతంలో ఆవర్తనం, రేపు పీడనం

గోపాలపూర్, న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ వద్ద మంగళవారం (30న) ఆవర్తనం ఏర్పడనుందని, బుధవారం (1న) ఇది అల్పపీడనంగా మారి కేంద్ర బంగాళాఖాతానికి చేరువై రాష్ట్రంపై ప్రభావం చూపే సూచనలున్నాయని గోపాల్‌పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్ సోమవారం సాయంత్రం 'న్యూస్‌టుడే'కు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని సముద్ర ఉపరితలంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం (3) వరకు వర్షాలు కురుస్తాయన్న అంచనా ఉందన్నారు. 1 నుంచి 3 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశామన్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు కడలి కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని, తీర ప్రాంతాల్లో గంటకు 35-45 కి.మీ. వేగంతో గాలులు వీచే సూచనలున్నాయన్నారు.



మంగళవారం వర్షాలకు అవకాశమున్న జిల్లాల వివరాలు మ్యాప్‌లో పసుపురంగులో

నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు అవకాశం..

మంగళవారం గజపతి, గంజాం, మల్కాన్‌గిరి, కొరాపుట్, రాయగడ, నవరంగపూర్, కలహండి, బాలేశ్వర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రపడ, కటక్, జగత్సింగ్‌పూర్, పూరీ, ఖుర్దా, నయాగఢ్, సుందర్‌గఢ్ సంబల్‌పూర్, ఝార్సుగుడ, మయూర్‌భంజ్, కేంఝర్ జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉన్నందున 'ఎల్లో' హెచ్చరికలు జారీ చేశామన్నారు.

గడిచిన 24 గంటల్లో వర్షపాతం

కేంద్రం	(సెం.మీ.లలో)
బందుగాం (కొరాపుట్ జిల్లా)	14
దైతారి (కేంఝర్)	5
పాన్‌పోష్ (సుందర్‌గఢ్)	3
బెల్లుగుండ (గంజాం)	2
కంటాపడ (కటక్)	2
బొంత్ (భద్రక్)	2
పట్టాముండై (కేంద్రపడ)	2
బరిపద (మయూర్‌భంజ్)	2
మునిగుడ (రాయగడ)	2
చిలికా (ఖుర్దా)	2
ఝార్సుగుడ	2
రాష్ట్రంలోని మిగతా కేంద్రాల్లో 5 మి.మీ. నుంచి ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది	

భగవతి..చదువులివ్వమ్మ భారతి

పర్లాఖెముండిలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

సప్తమి పూజలలో వేదపండితుల ప్రత్యేక పూజలు

ఉమ్రిలో పూజలందుకుంటున్న దుర్గ

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ సోమవారం సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పర్లాఖెముండి, రాయగడ, ఖరగ్‌పూర్, బ్రహ్మపుర, జయపురం, భువనేశ్వర్, సిమిలిగుడ పట్టణాల్లో ఏర్పాటు చేసిన పూజామండపాల్లో, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలతోపాటు విద్యార్థులు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, బృందం

రాయగడలో సరస్వతిదేవి అలంకారంలో...

ఖరగ్‌పూర్‌లో...

బ్రహ్మపుర: శ్రీమహాదుర్గా దేవి అవతారంలో


సిమిలిగుడ: నీలంచల్ మార్కెట్ కాంప్లెక్స్‌లో..

దుర్గమ్మ తల్లికి దీపారాధన చేస్తున్న మంత్రి బిభూతి, బ్రహ్మపుర ఎమ్మెల్యే అనిల్

భువనేశ్వర్: ఝార్పడ పెండాల్ వద్ద ఎంపీ అపరాజిత, మేయరు సులోచన

ఆకట్టుకున్న రాష్ట్రపతి భవనం నమూనా మండపం

నవరంగపూర్ జిల్లాలో దుర్గాపూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు ప్రధాన ప్రాంతాల్లో మండపాలు ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఉమ్మర్‌కోట్‌లో రాష్ట్రపతి భవనం మాదిరిగా తయారు చేసిన మండపాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. పపదహండిలో రాజస్థాన్ ప్యాలెస్ మండపం కూడా ఆకర్షణీయంగా నిలిచింది.
- న్యూస్‌టుడే, నవరంగపూర్

పోలీసుల సమక్షంలో ఎరువుల పంపిణీ

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా దిగపొహండి సమితి పరిధిలో బి.తురుబుడి గ్రామంలోని శ్రీ రఘునాథ మహాప్రభు ప్రాథమిక సేవా సహకార సమితి కార్యాలయం వద్ద ఎరువుల కోసం సోమవారం వేకువ నుంచి ఐదు గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు బారులు తీరి నిరీక్షించారు. సమయం గడిచేకొద్దీ ఎరువులు లభించక వారిలో అసంతృప్తి పెరిగి, స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సహకార సమితి కార్యదర్శి ఆర్.రోజాలిని రెడ్డి, వ్యవసాయ శాఖ నోడల్ అధికారిణి స్వర్ణలత వారికి నచ్చజెప్పారు. పోలీసుల సమక్షంలో 450 బస్తాల ఎరువుల్ని పంపిణీ చేశారు.

తొలి శస్త్రచికిత్స విజయవంతం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఖరగ్‌పూర్ ఐఐటీ వైద్యులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో అవుట్ డోర్ పేషెంట్లకు చూసే విభాగం ప్రారంభమైంది. సీనియర్ వైద్యుడు ఆర్కే బెహరా నేతృత్వంలో వైద్యుల బృందం తొలి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడంతో ఐఐటీ డైరెక్టర్(కులపతి) ఆచార్య సుమన్ చక్రవర్తి అభినందించారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 200 పడకల విభాగం తెరవడానికి చురుకుగా సన్నాహాలు చేస్తోందని ఐఐటీ ప్రకటించింది.

బ్రహ్మపురలో 'బొమ్మల కొలువు' సందడి

ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువుతో వెంకటరావు, పద్మావతి దంపతులు

సూర్య నమస్కారాలు, ఇతర అంశాలపై కొలువుదీరిన బొమ్మలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపురలోని కొన్ని తెలుగు కుటుంబాల్లో దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఇళ్లల్లో 'బొమ్మల కొలువులు' ఏర్పాటు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది నగరంలోని పలువురి ఇళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో నగర శివారున బ్రజనగర్ మూడో లైనులోని ఎం.వెంకటరావు, ఎం.పద్మావతి దంపతుల ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాలుగు తరాలుగా తమ ఇంట్లో కొలువులు ఏర్పాటు చేస్తున్నామని వెంకటరావు సోమవారం 'న్యూస్‌టుడే'కు చెప్పారు. సుమారు వెయ్యి వరకూ బొమ్మలతో కొలువును ఏర్పాటు చేశామని, వీటిలో ఎక్కువగా మట్టి బొమ్మలున్నాయని ఆయన తెలిపారు. సుమారు ఎనిమిది దశాబ్దాల పురాతన శ్రీకృష్ణుని మట్టి బొమ్మ తమ కొలువులో ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు. అష్టలక్ష్మి, కైలాసగిరి, శ్రీకృష్ణ లీలలు, సూర్య నమస్కారాలు, మీరాబాయి భక్తి, రామాయణంలో అరణ్య కాండ, అయోధ్య, అడవులు, గ్రామీణ ప్రాంతం, వివిధ కుల వృత్తులు, దశావతారాలు, సాగర మథనం, వివిధ హిందూ సంప్రదాయాల వివాహ వేడుకలు, నవదుర్గలు, సత్యసాయి బాబా తదితర అంశాలను కొలువులో ఏర్పాటు చేశామని వెంకటరావు పేర్కొన్నారు.

అనాథ బాలలకు అండగా

అనాథ బాలలతో స్వచ్ఛంద సంస్థ సభ్యులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గుసాని సమితికి చెందిన హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ స్వచ్ఛంద సంస్థ వార్షిక వేడుకల సందర్భంగా సోమవారం అనాథ బాలలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆర్.సీతాపురం గ్రామ ప్రాంతంలో ఉన్న జగన్నాథ్ ఫౌండేషన్ ఆశ్రమ బాలలకు అన్నదానంతోపాటు పుస్తకాలు అందజేశారు. ఆపదలో ఉన్నవారికి సంస్థ తరఫున ఆర్థికంగా చేయూతనందిస్తున్నామన్నారు.

'మత్తు'కు దూరం.. గుండెకు క్షేమం

హైటెక్ వైద్య కళాశాల చేపట్టిన వాక్తాన్‌లో వైద్యులు, వైద్య విద్యార్థులు

భువనేశ్వర్, రాయగడ, న్యూస్‌టుడే: శరీరంలో ప్రధానమైనది హృదయం. దీన్ని పదిలంగా ఉంచుకోవాలని, ఐదు ప్రజల ఆహార, వ్యవహారాలు, మత్తు పానీయాలకు దూరంగా ఉంటేనే సాధ్యమని భువనేశ్వర్‌లోని హైటెక్ వైద్య కళాశాల ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ సురేష్ కుమార్ పాణిగ్రాహి చెప్పారు. సోమవారం ప్రపంచ హృదయ దివస్ (వరల్డ్ హార్ట్ డే)ను పురస్కరించుకుని హైటెక్ యాజమాన్యం భువనేశ్వర్‌లోని హైటెక్ క్యాంపస్ నుంచి డీబీవీ కాలనీ వరకు 'వాక్తాన్' కార్యక్రమం చేపట్టింది. దీనిపై భువనేశ్వర్‌లో వైద్య విద్యార్థులు, సేవా కార్యకర్తలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ★ ఇటీవల కాలంలో చిన్న పిల్లలు సైతం గుండె జబ్బులతో బాధపడుతున్నారని, ప్రతి ఒక్కరూ గుండెను పదిలంగా కాపాడుకోవాలని విశాఖ ఆసుపత్రి హృద్రోగ వైద్య నిపుణుడు టి.రాకేష్ అన్నారు. రాయగడ కళింగ వైశ్య సంఘం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఏఎంఓ వైద్యులు బి.గంగాధర పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు కింతలి అమరనాథ్, కార్యదర్శి బి.జయరాం, కోశాధికారి వి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కొరాపుట్‌లో మహేంద్రగిరి వారాహి చిత్ర బృందం

కొలాబ్ డ్యాం వద్ద నిర్మాత మధు, సహ దర్శకుడు సురేష్

జయపురం, న్యూస్‌టుడే: దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో చిత్రీకరిస్తున్న మహేంద్రగిరి వారాహి చిత్ర బృందం కొరాపుట్‌లో పర్యటిస్తోంది. ఇటీవల ఘాటి చిత్రం తర్వాత మరొక తెలుగు చిత్రంలో కొన్ని సన్నివేశాలు జిల్లాలో చిత్రీకరిస్తున్నట్లు నిర్మాత మధు కలువ తెలిపారు. నిర్మాత, సహ దర్శకుడు సురేష్ పలు ప్రాంతాలను సందర్శించారు. త్వరలో హీరో సుమంత్, హీరోయిన్ కీర్తిసురేష్, హాస్యనటులు తదితరులు కొరాపుట్‌కు రానున్నట్లు నిర్మాత పేర్కొన్నారు.

పేద పిల్లలతో వేడుకలు

పిల్లలతో నిర్వాహకులు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: అంబులెన్స్ బ్రిగేడ్ ఖరగ్‌పూర్ ఆధ్వర్యంలో 15 మంది పేద పిల్లలతో దుర్గాపూజలు నిర్వహిస్తున్నారు. చిన్నారులకు కొత్త దుస్తులు అందజేసి, విందు భోజనం ఏర్పాటుచేశారు. ప్రత్యేక వాహనంలో పట్టణంలోని పలు ప్రాంతాలను వారికి చూపించారు.

పూజా మండపాలకు కిన్నెరల సాయం

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లా కిన్నెర సంఘం తరఫున పపదహండి సమితిలో రెండు మండపాలకు ఆర్థిక సాయం అందజేశారు. కిన్నెర సంఘ అధ్యక్షురాలు కాజల్ చుమకి నేతృత్వంలో సభ్యులు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జి.అనంత్‌మూర్తికి రూ.25 వేలు సోమవారం అందజేశారు.

కమిటీ సభ్యులకు నగదు అందజేస్తున్న కిన్నెరలు

దుర్గాపూజలు ప్రారంభించిన ఏకే మిశ్ర

జ్యోతిని వెలిగిస్తున్న ఏకే మిశ్ర

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం గార్డెన్ రీచ్ రైల్వే కాలనీలో ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అనిల్‌కుమార్ మిశ్ర జ్యోతి పాల్గొని జ్యోతిని వెలిగించి దుర్గాపూజలను ప్రారంభించారు. ఉద్యోగులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ★ పట్టణ ప్రఖ్యాత సంస్థ కొత్తకోళీ ఆజాద్ బాయ్స్ క్లబ్ విజయదశమినాడు దహనం చేసేందుకు రావణ దిష్టిబొమ్మను ఈ ఏడాది కూడా తయారు చేస్తోందని సంస్థ తెలిపింది. ఈ ఉత్సవం కొత్తకోళీ రావణ మైదానంలో ఎప్పటిలాగే నిర్వహించడానికి చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి

7న బ్రాహ్మణదేయి ఆలయ వార్షికోత్సవం

బ్రాహ్మణదేయి అమ్మవారు

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పట్టణం ఉమురి ప్రాంతంలో కొలువుదీరిన మా బ్రాహ్మణదేయి ఆలయ వార్షికోత్సవం వచ్చేనెల 7న నిర్వహించనున్నారు. స్థానిక కొలాబ్ నదిలో పూజలు నిర్వహించి, మహిళల ఆధ్వర్యంలో పవిత్ర జలాన్ని సేకరించి కలశయాత్ర నిర్వహిస్తారు. అనంతరం హోమం, కుంకుమార్చనతోపాటు విశిష్ట పూజలు, మధ్యాహ్నం ప్రసాద వితరణ కార్యక్రమం, రాత్రికి రావణపోడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఈశ్వర్‌బాగ్ తెలిపారు.

నందన్న ఉత్సవాలు ప్రారంభం

రాయగడలోని పలుచోట్ల నందన్న ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆదివారం పలు కూడళ్లలో నంది వాహనంపై ఆసీనులైన శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జగన్నాథ మందిరం సమీపం, ఒడియా సాహి, కంద్రవీధి ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు కోసం భక్తులు శోభాయాత్రగా వెళ్లి జంఝావతి నదీ జలాలను తెచ్చి మండపం శుద్ధి చేసి విగ్రహాలను కొలువుదీర్చారు. పౌర్ణమి వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. - న్యూస్‌టుడే, రాయగడ

రోడ్లపైనే మూగజీవాల తిష్ఠ

సునాబెడ పట్టణంలో పశువుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. రహదారులపై మూగజీవాలు తిష్ఠవేయడంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. సునాబెడ-1 బస్టాండ్ నుంచి ఏఈఎఫ్ మార్కెట్‌కు వెళ్లే మార్గంలో నిత్యం ఇదే సమస్య తలెత్తుతోందని స్థానికులు వాపోతున్నారు. రాత్రి వేళల్లో రోడ్లపై గుంపులుగా పశువులు సంచరిస్తున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై పురపాలక సంస్థ అధ్యక్షుడు రాజేంద్రకుమార్ పాత్ర్ మాట్లాడుతూ వచ్చే కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించి ఈ సమస్య నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
- న్యూస్‌టుడే, సిమిలిగుడ

పాముకాటుతో మహిళ మృతి

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా భంజనగర్ ఠాణా పరిధిలోని పఢాళ గ్రామంలో ఆదివారం రాత్రి ఇంట్లో పడుకుని ఉన్న లక్ష్మీ మల్లిక్ (55) అనే మహిళను విష సర్పం కాటేసింది. ఆమెను కుటుంబ సభ్యులు భంజనగర్ ఆసుపత్రిలో చేర్పించగా, అప్పటికే మల్లిక్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని సోమవారం పరీక్షకు తరలించి దర్యాప్తు చేపట్టారు.

ఆటో బోల్తా..నలుగురికి గాయాలు

నవరంగపూర్, న్యూస్‌టుడే: ఆటో బోల్తా పడి నలుగురు గాయపడిన ఘటన నవరంగపూర్ జిల్లా పపదహండి సమితి మొకియా ప్రాంతంలో ఉన్న స్టేట్‌బ్యాంకు వద్ద చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. కంటమాల పంచాయతీ దుమణిగూడ గ్రామానికి చెందిన జేమ్మణి జానీ, తులజానీ, హరజానీ, పార్వతి జానీ ఆటోలో కొసగుముడా సమితి మాలేకోట బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.

మద్యం దుకాణంలో రూ.10 లక్షల చోరీ

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: విదేశీ మద్యం దుకాణంలోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగులు రూ.10 లక్షల నగదు దొంగిలించిన ఘటన కలహండిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొలాంపూర్ స్టేషన్ పరిధి బిజ్మారలో ఉన్న ఓ విదేశీ మద్యం దుకాణంలో దుండగులు మద్యం డిపోకి డిపాజిట్ చేసేందుకు దుకాణంలో రూ.10 లక్షల నగదును దుండగులు తస్కరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

బాణసంచా స్వాధీనం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా సామగ్రిని కలహండి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు.. కర్లముండా సమితి కాలనీ పొడ ప్రాంతంలో ఓ వ్యాపారికి చెందిన గోదాంపై దాడుల చేసి అట్టపెట్టెలో నిల్వ చేసిన బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. దసరా, దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమంగా నిల్వ చేస్తున్న టపాసులపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. రిసిద పోలీసు అవుట్ పోస్టు ఇన్‌ఛార్జ్ అధికారి మనువాబిడిక నేతృత్వంలో పోలీసులు స్థానిక రాకేష్ కెడియా అనే వ్యాపారికి చెందిన గోదాంలో సోదా చేయగా బాణసంచా సామగ్రి బయటపడింది. దీని విలువ మార్కెట్‌లో రూ.2 లక్షలపైనే ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశామన్నారు.

గోదాం లోపల స్వాధీనం చేసుకున్న టపాసులతో పోలీసులు

గంజాం జిల్లాలో..: బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా అస్కా ఠాణా పరిధిలో ఓ మినీ సరకు వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న పెద్దమొత్తంలో బాణసంచా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఒకర్ని అరెస్టు చేసి సోమవారం న్యాయస్థానానికి తరలించినట్లు గంజాం ఎస్పీ కార్యాలయం అధికారులు మధ్యాహ్నం ఒక ప్రకటనలో తెలిపారు.

16 మంది జూదరుల అరెస్ట్

సిమిలిగుడ, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం కొరాపుట్‌లోని ఓ క్లబ్‌లో జూద శిబిరం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టౌన్ పోలీసులు ఆదివారం దాడులు జరిపి 16 మందిని అరెస్ట్ చేశారు. ఠాణా అధికారి సత్యానంద పాత్ర్ తెలిపిన వివరాల మేరకు.. ఎస్పీ రోహిత్ వర్మ నివాస గృహం సమీపంలో ఉన్న క్లబ్‌లో దాడులు నిర్వహించి జూదమాడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 ద్విచక్ర వాహనాలు, రూ.99,962, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసును నమోదు చేశారు.

అపహరణ కేసులో అయిదుగురు: భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఖుర్దా జిల్లా బల్లుగామ్‌కి చెందిన వ్యాపారి సుశీల్ సుబుద్ధి అపహరణ ఘటనలో పోలీసులు అయిదుగురు నిందితుల్ని ఆదివారం అరెస్టు చేశారు. ఖుర్దా పోలీసులు విలేకర్లకు తెలిపిన వివరాల మేరకు శనివారం రాత్రి దుకాణం మూసి స్కూటరులో ఇంటికి వస్తున్న సుశీల్‌ను కారులో వచ్చి మార్గమధ్యంలో అడ్డగించిన సూరజ్ దొర, ధర్మరాజ్ పల్లై, చందన్ జెనా, అభిజీత్ పట్నాయక్, ఘనా బెహర ఆయనను బలవంతంగా కారులోకి ఎక్కించారు. ఆయన వద్దనున్న రూ.20 లక్షలు తీసుకున్నారు. నయాగఢ్ జిల్లాలోని చందన్‌పూర్ ప్రాంతంలో నిర్బంధించారు. భర్త ఇంటికి రాకపోవడంతో సుశీల్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత దర్యాప్తు చేసిన పోలీసులు జాతీయ రహదారి (16వ నెంబరు)లో సీసీ కెమెరాలు పరిశీలించి సుశీల్‌ను విడిపించి అయిదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు.

12 గంటల్లోనే చిక్కిన నిందితులు

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ వివేకానంద, పోలీసుల అదుపులో నిందితులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ఖుర్దాలో సంచలనం సృష్టించిన ఓ టోకు వ్యాపారి అపహరణ కేసును పోలీసులు 12 గంటల్లో చేధించారు. ఎస్పీ వివేకానంద శర్మ సోమవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. బలుగా బజారులోని స్మృతి ఏజెన్సీ పేరుతో సుశీల్‌కుమార్ సుబుద్ధి టోకు వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి దుకాణం నుంచి ఇంటికి తిరిగొస్తున్న ఆయనను గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయారు. ఆ తరువాత అర్ధరాత్రి సమయంలో బాధితుడి భార్య తిలోత్తమకు ఫోన్ చేసిన దుండగులు రూ.1 కోటి డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ కేసులో ఐదుగురి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బలుగా ఎస్‌డీపీవో సంజయకుమార్ పట్నాయక్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాన్ని నియమించి అపహరణ కేసును చేధించారు. బాధితుణ్ని కారులో తీసుకెళుతున్నట్లు గుర్తించి చాంద్‌పూర్ పోలీసుస్టేషన్ పరిధి ఓ గ్రామ సమీపంలో పట్టుకున్నారు. వారి నుంచి కారు, రూ.6.25 లక్షల, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తామన్నారు.

పండిత్ దీనదయాళ్‌కు నివాళి

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ భాజపా కార్యాలయంలో పండిత్ దీనదయాళ్ జయంతి కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా అతిథులు పండిత్ జీవనశైలి గుర్తుచేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర భాజపా ఎడిటర్ రమేష్ చంద్ర సాహు తదితరులు పాల్గొన్నారు.

హార్డ్‌వేర్ దుకాణంలో అగ్నిప్రమాదం

కొత్తూరు, న్యూస్‌టుడే: కొత్తూరులోని బత్తిలి రహదారిలో కమల్ హార్డ్‌వేర్ దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దుకాణంలో రంగులు, మోటార్లు, విద్యుత్తు వస్తువులు, ఇతర సామగ్రి విక్రయిస్తుంటారు. రాత్రి 2 గంటలకు ప్రమాదం జరిగింది. అగ్ని కీలలు ఎగసి పడటంతో వాటిని ఆర్పేందుకు ఉదయం 8 గంటల వరకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వజ్రం తెలిపారు.

సామాజిక కార్యకర్త మృతికి సంతాపం

నాయుడు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఏజెంట్లు

రాయగడ, న్యూస్‌టుడే: ఇటీవల మృతి చెందిన సామాజిక కార్యకర్త, ఎల్ఐసీ ఏజెంట్ ఆసోసియేషన్ సంఘం జాతీయ స్థాయి వ్యవస్థాపక సభ్యుడిగా గుర్తింపు పొందిన కేవెల్ నాయుడు మృతికి పలువురు సంతాపం తెలిపారు. స్థానిక ఏజెంట్లకు సేవలు అందించిన నాయుడు కొన్ని వందల మందిని తయారు చేశారని కొనియాడారు. సోమవారం స్థానిక ఎల్ఐసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన సేవలను పలువురు కొనియాడారు. ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు ఓమ్ ప్రకాశ్ పట్నాయక్, కార్యదర్శి దాసరి శివకుమార్, టీవీఎన్ఆర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఫుట్‌బాల్ పోటీల్లో ఎస్‌వీఎం గెలుపు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు కొరాపుట్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఫుట్‌బాల్ పోటీల్లో దమన్‌జోడీకి చెందిన ఎస్‌వీఎం జట్టు గెలుపొందింది. ఆదివారం ఈ పోటీలను సరస్వతీ విద్యా మందిర్ కార్యదర్శి చిత్తరంజన్ మిశ్ర ప్రారంభించారు. పోటీల్లో 8 కళాశాల జట్లు పాల్గొనగా సాయంత్రం జరిగిన ఫైనల్స్‌లో సిమిలిగుడ ప్రభుత్వ కళాశాల జట్టుపై హోరాహోరీగా జరిగిన పోరులో ఎస్‌వీఎం టీం గెలుపొందింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చిత్తరంజన్ మిశ్ర, అతిథులుగా విద్యార్థి పరిషత్తు జిల్లా అధ్యక్షుడు అవినాష్ కుమార్, ప్రిన్సిపల్ ఎస్.ఎస్.వాహినీపతి తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

విజేతజట్టుతో అతిథులు చిత్తరంజన్, అవినాష్

పారిశుద్ధ్యం సిబ్బందిపై చిన్నచూపొద్దు

కార్మికుడికి భద్రత కిట్లు అందజేస్తున్న బెహూరియా

సిమిలిగుడ, న్యూస్‌టుడే: పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రపరిచేందుకు కృషి చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిపై చిన్న చూపు చూపొద్దని నాల్కో ఫైనాన్స్ డైరెక్టర్ ఏకే బెహూరియా అన్నారు. భువనేశ్వర్‌లో నాల్కో కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం పారిశుద్ధ సిబ్బంది కోసం సఫాయి మిత్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బెహూరియా పాల్గొని సమాజంలో పారిశుద్ధ సిబ్బంది కీలకమైన బాధ్యత వహిస్తున్నారని, వారి సేవలతో ప్రజలు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారన్నారు. కార్మికులను సత్కరించి వివిధ వస్తువులతో కూడిన భద్రత కిట్లను అందజేశారు.

EENADU Classifieds
JOBS
MARKETING/ SALES
Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004
No Freshers.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

(c) eenadu

ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం చేయండి

పలాస, న్యూస్‌టుడే: ప్రజాసమస్యలు, వ్యక్తిగత సమస్యలపై వచ్చే వినతుల పరిష్కారం వేగవంతం చేయాలని పలాస-కాశీబుగ్గ పుర కమిషనర్ ఎన్.రామారావు అన్నారు.

అంతెత్తు అరటి గెల

సాధారణంగా అరటి గెలలు 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. 100 నుంచి 150 వరకు కాయలు కాస్తాయి. సారవకోట మండలం అడ్డపనసకు చెందిన చీడి విశ్వప్రసాద్ ఇంటి ఆవరణలో మొక్కకు 5 అడుగులకు పైగా గెల కాసింది. 'ఈ మొక్క పేరు థౌజండ్ ఫింగర్స్. 8 నెలల కిందట తణుకు నర్సరీ నుంచి తెప్పించాను. ఇప్పటికి 500 కాయలు కనిపిస్తున్నాయి. మరో 500 కాస్తాయి. నేలకు రెండున్నర అడుగుల ఎత్తులో గెల ఉంది. భూమిని తాకిన తర్వాత కూడా పెరిగే అవకాశం ఉండటంతో కొంత లోతు తవ్వాలి' అని ఆయన తెలిపారు. జన్యువులు, మట్టిలో పోషకాల ఆధారంగా పెద్ద గెల కాసిందని.. ఈ ప్రాంతంలో ఇలాంటి రకాలు లేవని ఉద్యాన శాఖాధికారిణి మంగమ్మ (పాతపట్నం) తెలిపారు. - న్యూస్‌టుడే, సారవకోట

పరాయి పంచన.. ఏళ్లుగా యాతన

– న్యూస్‌టుడే, కొత్తూరు, హిరమండలం, ఎల్ఎన్‌పేట

ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.. అందుకోసం రూ. కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామని పాలకులు గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పలు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏళ్లుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో ఉద్యోగులు, వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కొత్తూరులో అద్దె భవనంలో నిర్వహిస్తున్న గ్రంథాలయం

ఇదీ పరిస్థితి..

★ కొత్తూరు మండలం మెట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం నుంచి పరాయిపంచనే నడుస్తోంది. గ్రంథాలయం 30 ఏళ్లుగా అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. మరుగుదొడ్లు లేక అత్యవసర పరిస్థితిలో ఊపిరి బిగ పట్టాల్సిన పరిస్థితి. లేకుంటే ఆరుబయటకు పరుగులు తీయాల్సిందే.

★ హిరమండలం సబ్‌రిజిస్ట్రార్, కార్మికశాఖ, వ్యవసాయ మార్కెట్ కార్యాలయం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయం మూడో అంతస్తులో నిర్వహించడంతో వృద్ధులు, దివ్యాంగుల బాధలు వర్ణనాతీతం.

★ ఎల్ఎన్‌పేట మండలంలోని పీఏసీఎస్ కార్యాలయం ఆది నుంచి అద్దె భవనంలోనే సాగుతోంది.

★ పాతపట్నం మండలంలోని అంగన్‌వాడీ ప్రాజెక్టు కార్యాలయం, మహాత్మా జ్యోతిరావు పులే, బీసీ బాలికల వసతిగృహాలు ఇరుకు గదుల్లో నిర్వహిస్తుండటంతో ఇక్కట్లు తప్పడం లేదు.

★ మెళియాపుట్టి మండలంలోని సిరియాఖండి, గొడ్డ, రామచంద్రాపురం, జాడుపల్లి రైతుసేవా కేంద్రాలు పరాయి పంచన కొనసాగుతున్నాయి. ఐదు మండలాల్లో పలుచోట్ల గ్రామ సచివాలయాలు, అంగన్‌వాడీ భవనాల పరిస్థితి ఇలాగే ఉంది.

పాతపట్నం నియోజకవర్గం వివరాలు

మండలం	కొత్తూరు	హిరమండలం	ఎల్ఎన్‌పేట	పాతపట్నం	మెళియాపుట్టి
సొంత భవనాలు లేని కార్యాలయాలు	31	20	16	32	64

ప్రత్యేక దృష్టి సారిస్తాం

పాతపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఇప్పటికే మండలాల నుంచి ప్రతిపాదనలు తయారు చేసి, ఉన్నతాధికారులకు పంపించాం. ప్రజలు, ఉద్యోగుల ఇబ్బందులు తీర్చేందుకు చర్యలు తీసుకుంటాం.

– మామిడి గోవిందరావు, ఎమ్మెల్యే, పాతపట్నం

పాలకవర్గ అభివృద్ధి చిరస్మరణీయంగా ఉండాలి

పలాస, న్యూస్‌టుడే: పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పాలకవర్గం చేసిన అభివృద్ధి చిరస్మరణీయంగా ఉండాలని పురపాలకశాఖ ఉప్ప గిరిబాబు అన్నారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం సాధారణ సమావేశం సోమవారం నిర్వహించారు.

డాలసరి..ఆనందలహరి..!

చూసేవారి మనసుకు ఉల్లాసం కలిగించేలా ఈ ప్రకృతి అందం మందసకు ఏడు కిలో మీటర్ల దూరంలో ఉంది. డాలసరి గిరిజన గ్రామానికి సమీప కొండల్లో ఉంది. ఇక్కడికి వెళ్లడం కష్టమే అయినా పలువురు సందర్శకులు జలపాతాన్ని సందర్శిస్తున్నారు. తనివితీరా ఆస్వాదించి ఆనందపరవశంలో మునిగి తేలుతున్నారు. – న్యూస్‌టుడే, హరిపురం(మందస)

● ఫిబ్రవరి 11న లావేరు మండలం బుడుమూరు వద్ద కారును వెనక వచ్చిన లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు.

● ఆగస్టు 29న రణస్థలం మండలం దన్నానపేట కూడలి వద్ద ఆటో మలుపు తిరుగుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందారు.

మానని గాయం.. అందని సాయం!

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తావిభాగం, రణస్థలం

అక్కరకు రాని హిట్ అండ్ రన్ పరిహార పథకం

జిల్లాలో జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుర్తు తెలియని వాహనాలు ఢీకొన్న ఘటనల్లో కొందరు చనిపోతుంటే.. మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ పేరిట చేయూత అందిస్తోంది. ఈ పథకంపై సరైన అవగాహన లేక సద్వినియోగం చేసుకోవడం లేదు. మరోవైపు జిల్లాలో గతేడాది ఈ తరహా కేసులకు సంబంధించి 2024 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 24 బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున సాయం అందజేశారు. గాయపడిన వారికి లబ్ధి అందకపోవడం గమనార్హం.

లావేరు మండలం బుడుమూరు వద్ద ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనం

బాధితులకు చేయూత ఇలా..

★ వాహనాలు ఢీకొన్న ఘటనల్లో ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకుంటే మోటారు వాహన చట్టం సెక్షన్ 161 ప్రకారం పరిహారం ఇస్తారు.

★ బాధితులు రవాణా శాఖ కార్యాలయం, కలెక్టరేట్‌లో దరఖాస్తులు తీసుకుని పూర్తి వివరాలు నమోదు చేసి ఆర్డీవో కార్యాలయంలో అందజేయాలి.

★ ప్రమాదానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ, ఆసుపత్రిలో చికిత్స పొందిన బిల్లులు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, మృతులుంటే పోస్టుమార్టం నివేదిక, మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

★ తహసీల్దారు, ఆర్డీవో ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తే పరిశీలన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు.

అవగాహన లేమితో లబ్ధికి దూరం

హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్రం నుంచి లభించే పరిహారంపై బాధితులకు అవగాహన లేక లబ్ధి పొందలేకపోతున్నారు. పోలీసు, రెవెన్యూ శాఖల నుంచి పొందిన ధ్రువపత్రాలను దరఖాస్తుదారులు సకాలంలో కలెక్టర్ అనుమతికి పంపాలి. అక్కడ ధ్రువీకరణ అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారు.

– కేవీ రమణ, అదనపు ఎస్పీ, శ్రీకాకుళం

★ హిట్ అండ్ రన్ కేసుల్లో మృతి చెందితే బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందజేస్తారు.

2024 ఏప్రిల్ నుంచి 2025 ఆగస్టు 31 వరకు దరఖాస్తులు : 70 హిట్ అండ్ రన్ మృతులు : 114 క్షతగాత్రులు : 56

తీరప్రాంత సంరక్షణలో తాటిచెట్ల పాత్ర ప్రధానం

సోంపేట, న్యూస్‌టుడే: తుపానులు, ఇతర విపత్తుల నుంచి తీరప్రాంతాన్ని కాపాడేందుకు తాటిచెట్లు ప్రధానపాత్ర పోషిస్తున్నాయని, వాటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని అటవీ బీచ్ వైల్డ్ ఆఫ్ వార్డెన్ శాంతిప్రియ పాండే సూచించారు. 'గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' కార్యక్రమంలో భాగంగా బట్టిగళ్లూరులో చేపడుతున్న తాటివనాల సంరక్షణ, ఆలివ్‌రిడ్లీ తాబేళ్ల సంరక్షణ చర్యలను ఆమె సోమవారం పరిశీలించారు. సముద్ర తాబేళ్ల ప్రాధాన్యత గురించి మత్స్యకారులకు అవగాహన కల్పించారు. తుపాను గాలుల నుంచి తీరప్రాంత గ్రామాల సంరక్షణ చేపట్టాల్సిన చర్యలు వివరించారు. శ్రీకాకుళం డీఎఫ్‌ఓ ప్రసన్న, కాశీబుగ్గ అటవీ రేంజ్ అధికారి మురళీ కృష్ణనాయుడు, సెక్షన్ అధికారి వినయమణి, బీట్ అధికారి టి.సంతోష్‌కుమార్, ట్రీ ఫౌండేషన్ జిల్లా సమన్వయకర్త కె.సోమేశ్వరరావు పాల్గొన్నారు.

తాటివనాల సంరక్షణ చర్యల గురించి చర్చిస్తున్న అటవీశాఖ అధికారులు

నూతన జీఎస్టీ విధానంతో మేలు

సోంపేట, న్యూస్‌టుడే: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జీఎస్టీ విధానంతో మేలు చేకూరనుందని వక్తలు పేర్కొన్నారు. సోమవారం సోంపేటలో సెర్ప్ ఆధ్వర్యంలో జీఎస్టీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్త స్లాబు విధానంతో తగ్గుతున్న ధరల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఏపీఎం ఎస్.ప్రసాదరావు, సీసీలు పాపారావు, శ్రీనివాసరావు, గణపతిరావు పాల్గొన్నారు.

జీఎస్టీపై కరపత్రాలు ఆవిష్కరిస్తున్న సెర్ప్ సిబ్బంది

–న్యూస్‌టుడే, మెళియాపుట్టి, పాతపట్నం

మన్యం బిడ్డల సంక్షేమానికి పెద్దపీట వేసి.. అభివృద్ధి దిశగా నడిపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. వ్యాపార నిమిత్తం లక్షల వ్యయంతో మంజూరు చేస్తున్న యంత్రాలు సాంకేతిక సమస్యలతో మూలకు చేరుతున్నాయి. అవగాహన లేమి, పర్యవేక్షణ లోపంతో ఇలా జరుగుతున్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధి శ్రీకాకుళం జిల్లాలో రూ. లక్షల విలువైన జీడీ ప్రాసెస్ యూనిట్లు పనికిరావు ఇందుకు తార్కాణం.

ఇచ్చారు... చేతులు దులిపేశారు

❖ కేంద్ర ప్రభుత్వం సహకారంతో 2023లో వన్ ధన్ వికాస్ కేంద్రాల ఆధ్వర్యంలో గిరిజనులు పండించే జీడి మామిడి నుంచి పప్పును ప్రాసెస్ చేసి విక్రయాలు చేపట్టేందుకు వీలుగా రూ. 15.50లక్షల విలువైన యంత్ర పరికరాలు అందించారు. మెళియాపుట్టి, పాతపట్నం, మందస, కొత్తూరు మండలాలకు కేటాయించారు. ఎప్పటికప్పుడు.. యంత్రాల పనితీరుపై అవగాహన కల్పించి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయించాల్సిన యంత్రాంగం.. బాధ్యత విస్మరించడంతో అలంకార ప్రాయంగా మారింది.

మెళియాపుట్టిలో మూలకు చేరిన జీడీ ప్రాసెస్ యూనిట్

❖ రూ. 80వేలు విలువైన అగరబత్తిల తయారీ, రూ. 85 వేల మినపప్పు తొక్క తీసే యంత్రాలు సైతం నిరుపయోగంగా మారాయి. వైకాపా హయాంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమని గిరిజనులు వాపోతున్నారు. ఒక్కసారి కూడా పాంక వర్గం సమావేశానికి నోచుకోలేదన్నారు. ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'మరమ్మతులు చేసి యంత్రాలను వినియోగంలోకి తీసుకొస్తాం. శిక్షణ, అవగాహన కల్పిస్తాం' అని ఐటీడీఏ ఏపీవో చిన్నబాబు తెలిపారు.

పట్టణ వాసం.. పల్లె తీరు

న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం పురపాలక సంఘంలోని కొన్ని కాలనీలు కనీస సౌకర్యాలు లేక పల్లెలను తలపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు లేకపోవడంతో రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. కుళాయిల నుంచి తాగునీరు పూర్తి స్థాయిలో రాకపోవడం, పారిశుధ్యం అధ్వానంగా ఉండటంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుమారు 280 ఇళ్లున్న కొండపోలమ్మకాలనీ, 160 కుటుంబాలతో ఉన్న గాంధీనగర్ కాలనీలు ఇచ్ఛాపురం పుర పరిధిలో ఉన్న పట్టణ వాసాలే.. ఈ కాలనీలేమి పట్టణ శివారులో లేవు. పుర పరిధి 20వ వార్డుగా ఉన్న ఈ రెండు కాలనీలు రత్తకన్న, ఇచ్ఛాపురం పట్టణం మధ్య ఉన్నాయి.

ఒక అడుగు ముందుకు వేస్తే.. జర్రున జారేలా.. రహదారి

పురపాలక సంఘం: **ఇచ్ఛాపురం**
వార్డులు: **23**
జనాభా: **46వేలు**

● కొండపోలమ్మకాలనీ పక్కనే జగనన్నకాలనీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడా సుమారు 50 ఇళ్ల నిర్మాణం జరుగుతున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు, రైలునిలయానికి మధ్య ఉన్న ఈ ప్రాంతాలవారికి తాగునీరు, రోడ్లు, కాలువల నిర్మాణం చాలా అవసరం. ఇప్పటికీ కచ్చారోడ్లే దర్శనమిస్తున్నాయి. ఒక వీధికి మాత్రమే సిమెంటు రోడ్డు వేశారు. వర్షం పడితే రహదారులు తటాకాలను తలపిస్తున్నాయి. ఎర్రమట్టి రోడ్లు కావడంతో జారుడబల్లలా మారుతున్నాయి.● కొండపోలమ్మ కాలనీ, గాంధీనగర్‌లకు మంచినీటి పథక విస్తరణకు ఆమోదం లభించినా.. గాంధీనగర్‌లో ఒకవీధికే పరిమితం చేసి కొండపోలమ్మకాలనీలో గొట్టాల అమరికతోనే సరిపెట్టారు. ఇవే కాక పలు కాలనీల పరిస్థితి ఇంతే.

ఇదీ ప్రజల అజెండా..

● వీధుల్లో రోడ్లు, కాలువలు నిర్మించాలి. ● కొత్త బోర్లు వేయడంతో పాటు, ఏఐబీ పథకంలో మంచినీటి సౌకర్యం కల్పించాలి. ● 1, 2, 3 వార్డులలానే ట్యాంకరుతో నీరు సరఫరా మెరుగుపరచాలి. అన్ని వీధులకూ రోజూ రెండు సార్లు నీరు అందివ్వాలి.

దృష్టి సారిస్తాం

గతంలో ప్రతిపాదించిన మేరకు పలు కార్యక్రమాలు చేపట్టాం. వీధి దీపాలు అమర్చాం. కొంత మేర రోడ్లు వేశాం. గాంధీనగర్‌లో రోడ్లు ఉన్నా, కాలువలు లేవు. కొండపోలమ్మకాలనీలో కాలువలు, రోడ్లు నిర్మించాల్సి ఉంది. పట్టణాభివృద్ధి ప్రణాళికలో భాగంగా కౌన్సిల్ తీర్మానం మేరకు అభివృద్ధి పనులు అమలు చేస్తాం.

– ఎన్.రమేష్, పుర కమిషనర్, ఇచ్ఛాపురం

గంజాయి విక్రయం.. ముగ్గురి అరెస్ట్

నిజాంపేట, న్యూస్‌టుడే: గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురిని తెలంగాణలోని హైదరాబాద్‌లో గల కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై రామకృష్ణ తెలిపిన ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన కరుణాకర్ (43), చరణ్ సుర్జా (45), సుజిత్ మహంతి (27) నగరానికి వలసొచ్చి మల్లంపేటలో నివాసం ఉంటున్నారు. కరుణాకర్, చరణ్ సెక్యూరిటీ గార్డులుగా.. సుజిత్ ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. వీరు ముఠాగా ఏర్పడి ఒడిశాలోని తమ సొంతూరు నుంచి గంజాయిని తెచ్చి నగరంలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సోమవారం ఉదయం కూకట్‌పల్లి భాజపా కార్యాలయం సమీపంలో వేచి ఉండగా.. పోలీసులు జరిపిన సోదాల్లో వారి వద్ద 3.8 కిలోల గంజాయి లభించింది. నిందితులను అరెస్ట్ చేసి సరకును స్వాధీనం చేసుకున్నారు.

ఆడిట్ తయారైతేనే సమావేశం

పలాస, న్యూస్‌టుడే: ఆర్థిక సంవత్సరం ఫైనల్ ఆడిట్ పూర్తికానందున సర్వ సభ్యసమావేశం వాయిదా వేస్తున్నామని టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు తెలిపారు. మంగళగిరిలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ 56వ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ఆడిట్ నివేదిక పూర్తయిన తర్వాత సభ్యులందరికీ సమాచారం అందించి, సమావేశం నిర్వహిస్తామని వివరించారు.

న్యూస్‌టుడే, లావేరు

ఖరీఫ్‌లో వరి తర్వాత ఎక్కువ మంది మొక్కజొన్న సాగు చేస్తున్నారు. నీరు కాస్త తక్కువగా ఉన్నా పంట ఆశాజనకంగా ఉంటుందనే ఉద్దేశంతో దీని వైపు మొగ్గు చూపుతున్నారు. మొక్క దశలో.. ఏపుగా ఎదిగే సమయంలో తడులు అందకపోతే ఆ ప్రభావం దిగుబడులపై పడుతుంది. ప్రస్తుతం జిల్లాలో పలువురు రైతులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. సకాలంలో సాగునీరు అందుబాటులో లేక.. వర్షాలు కురవక పంట సగానికి పైగా ఎండిపోయింది.

కడుపుకోత..పశువుకు మేత..!

కుదేలైన మొక్కజొన్న రైతు

ఇదీ పరిస్థితి

★ రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల, పొందూరు, శ్రీకాకుళం, సరుబుజ్జిలి, పోలాకి, ఎల్ఎన్‌పేట, హిరమండలం, నరసన్నపేట, గార మండలాల్లో సుమారు 26,250 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. సుమారు 76 వేల మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అంచనా.

★ పొలాలకు సమీపంలో సాగునీటి ప్రాజెక్టులున్నా చుక్కనీరు అందలేదు. ఇటీవల వర్షాలు కురిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పొత్తులు వచ్చే పరిస్థితి లేదు. ★ బోర్ల కింద కొంత సాగువుతున్నా మిగిలినదంతా వర్షాధారమే. పంట వేసిన తొలి నెల రోజుల పాటు వర్షాలు బాగానే కురవడంతో ఆశాజనకంగానే కనిపించింది. మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.

★ మొక్క పెరుగుతున్న సమయంలో సుమారు 40 రోజుల పాటు వర్షాలు ముఖం చాటేశాయి. 50 శాతం పంట ఎండిపోయింది.

తీవ్ర నష్టం

★ ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.28 వేల వరకు పెట్టుబడి పెట్టారు. వాతావరణం అనుకూలించి చీడపీడలు తక్కువగా ఉంటే 18 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది.

★ కొన్నిచోట్ల కంకి దశకు రాకముందే ఎండిపోవడం, కుళ్లిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. చాలావరకు పంటను పశువుల మేతకు వదిలేశారు.

లావేరు మండలం వేణుగోపాలపురంలో పెరుగుదల తగ్గిపోయిన మొక్కజొన్న పంట

మూడెకరాల్లో పంట దున్నేశాం..

మొక్కల నుంచి కంకులు బయటకు రాకపోవడంతో మూడెకరాల్లో పంటను దున్నేశాం. మరికొంత పంటను పశువుల మేతకు వదిలేశాం. సాగుకు సుమారు రూ. 70 వేల వరకు పెట్టుబడి పెట్టాం. నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం గుర్తించి ఆదుకుంటే కొంతవరకు ఉపశమనం లభిస్తుంది.

– కోలా రామారావు, రైతు, లావేరు

బీమా ప్రీమియం చెల్లిస్తేనే..

మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు ఫసల్ బీమా చెల్లించిన వారికే పరిహారం అందుతుంది. నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేం. మండలం యూనిట్‌గా చేసి పంటకోత ప్రయోగాలతో ఎంత మేర దిగుబడులొచ్చాయి.. నష్టం వాటిల్లిందా? అనే వివరాలు తెలుస్తాయి. అవన్నీ పూర్తిస్థాయిలో నిర్ధారించాకే బీమా వర్తిస్తుంది.

– త్రినాథస్వామి, జేడీ, వ్యవసాయ శాఖ, శ్రీకాకుళం

★ సోంపేట మండలం రామయ్యపట్నం గ్రామానికి చెందిన బట్టి యర్రయ్య, మరో ఐదుగురు మత్స్యకారులతో కలిసి కర్ర పడవపై తెల్లవారుజామున 3 గంటలకు వేటకు వెళ్లారు. కలవలు, చావడి చేపలు కొద్ది మొత్తంలో దొరికాయి. ఉదయం 10 గంటలకు తీరానికి చేరాక విక్రయిస్తే రూ.400 సమకూరాయి. సొంత పడవ కలిగిన వ్యక్తికి రూ.100 తీయగా మిగిలిన మొత్తం పంచుకుంటే ఒక్కొక్కరికి రూ.60 దక్కాయి. ఉసూరుమంటూ ఇంటి బాట పట్టారు.

★ ఇంజిన్ బోట్లతో వేట సాగించే వారి పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. వేట నిషేధం ముగిసిన (జూన్ 15) తర్వాత రెండు, మూడు రోజులు సముద్రంలోకి వెళ్లి 14 గంటల పాటు వేట సాగించినా రూ.4 వేల విలువైన చేపలు కూడా దొరకలేదు. డీజిల్ ఖర్చు మాత్రం రూ.10 వేలు దాటింది. పరిస్థితి అనువుగా లేదని బోట్లు తీరానికి చేర్చి ఖాళీగా ఉంటున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. 2,600 వరకు ఇంజిన్ బోట్లు ఉంటే 80 శాతానికి పైగా తీరంలో ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

తీరాన ఆకలి కేకలు..!

న్యూస్‌టుడే, సోంపేట, సంతబొమ్మాళి

● 6 నెలలుగా వేటకు దూరమైన మత్స్యకారులు

వాతావరణంలో తరచూ వస్తున్న మార్పులు మత్స్యకారుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సముద్ర ఉపరితలం వేడెక్కడంతో మత్స్యసంపద చల్లదనం కోసం లోతైన ప్రాంతాలకు తరలిపోతోంది. వేట నిషేధం తర్వాత కొన్ని రోజులు వేటకు వెళ్లిన వారికి చేపలు దొరక్క ఆపేశారు. ఆగస్టు నుంచి అల్పపీడనం, తుపాను హెచ్చరికలు, సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో సముద్రం వైపు వెళ్లడం లేదు. 6 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.

బారువ తీరంలో ఖాళీగా ఉన్న ఇంజిన్ పడవలు

దక్కని ప్రయోజనం

★ ఇంజిన్ బోట్ల ద్వారా సముద్రంలో 8 నాటికల్ మైళ్ల దూరం లోపే వేట సాగిస్తుండటంతో చేపలు దొరకడం లేదు. చిన్న పడవలకు మత్స్య సంపద దొరకడం కష్టమవుతోంది. ★ జిల్లాలో అన్ని రకాల పడవలు 6 వేల లోపు ఉండగా తీరానికి సమీపంలో వేట సాగించే కర్ర పడవలే ఎక్కువ.

పరిహారం అందజేయాలి..

తుపాన్లు, ఇతర ఇబ్బందులతో వేట సాగించలేని రోజులకు గాను మత్స్యకారులకు పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జెట్టీలు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించి ఆధునిక పద్ధతుల్లో వేట సాగించేలా ప్రోత్సహిస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది.– నిట్ట గోపాల్, బి.బాబూరావు, మత్స్యకార ఐక్యవేదిక ప్రతినిధులు, జి.చిన్నరాజారావు, మత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షుడు

పాతది తొలగదు.. కొత్తది కనిపించదు

అక్కుపల్లిలో పాత పీహెచ్‌సీ శిథిల భవనాలు సమస్యగా మారాయి. ఇక్కడ పనికిరాని మొక్కలు, తుప్పలు దట్టంగా పెరగడంతో పక్కనే ఏర్పాటు చేసిన కొత్త పీహెచ్‌సీ భవనం కనిపించడం లేదు. దీనికితోడు వాహనాలు లోపలకు వెళ్లని పరిస్థితి నెలకొంది. దీంతో విద్యుత్తు ఉపకేంద్రం నుంచి లోపలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. దీనిపై వైద్యాధికారిణి జె.చిన్నిని వివరణ కోరగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చించామని, పాత భవనాలు తొలగిస్తామన్నారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

నిధులున్నా.. అభివృద్ధి సున్నా..

ఇచ్ఛాపురం పుర పరిధి మూడు వార్డుల పరిధిలో ఎక్కువ మంది వినియోగించే మంగళవారంపేట రోడ్డు ఇది. దీని అభివృద్ధికి ఏడాదిన్నర కిందట రూ.10లక్షలు కేటాయించినా ఇప్పటి వరకు పనులు జరగలేదు. రెండు ఆసుపత్రులు, పలు దేవాలయాలు, ఒక విద్యాలయం, ప్రధాన వ్యాపార కేంద్రాన్ని చేరుకునేందుకు ఈ మార్గంలోనే వెళ్లాలి. పరిశీలించి పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ నల్లి రమేష్ తెలిపారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

భవనం పూర్తయ్యేనా..!



బి.గొనపపుట్టుగలో గత వైకాపా హయాంలో నిర్మించతలపెట్టిన రైతు సేవా కేంద్రం పునాది దశలోనే నిలిచిపోయింది. దీంతో ఆర్ఎస్‌కే సేవలు సచివాలయంలో నిర్వహిస్తుండటంతో సిబ్బంది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఏఈ ప్రవీణ్ కుమార్‌ను వివరణ కోరగా నిధులు రాగానే భవన నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

మురుగు పోయేదెలా?

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో ముత్యాలమ్మ కోనేరు, నెహ్రూపార్కు పక్కనే ఉన్న కాలువ మధ్యలో చెట్టు కొమ్మ అడ్డంగా ఉంది. దీంతో మురుగునీరు ముందుకు కదలడంలేదు. అధికారులు స్పందించి కాలువలో మురుగునీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సిబ్బందిని పంపించి చర్యలు తీసుకుంటామని పారిశుద్ధ్య విభాగ ఇన్‌ఛార్జి వెంకటేశ్ తెలిపారు. – న్యూస్‌టుడే, పలాస

పొదలు తొలగించరూ



మందస మండలం నారాయణపురం నుంచి బహాడపల్లి వెళ్లే రహదారి ఇది. పలు చోట్ల మలుపుల్లో పొదలు అల్లుకున్నాయి. ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. యువతతో శ్రమదానం చేయించి రహదారి బెర్మ్‌ల్లోని పొదలు తొలగింపజేస్తామని నారాయణపురం సర్పంచి బి.తేజేశ్వరరావు తెలిపారు. – న్యూస్‌టుడే, హరిపురం (మందస)

(c) eenadu

ఈనాడు పల్నాడు
మంగళవారం సెప్టెంబరు 30, 2025
7

నీటి వనరుల లెక్క.. ఇక పక్కా!

జిల్లాలో కొనసాగుతున్న గణన

జిల్లాలో మండలాలు :	28
సర్వే చేయాల్సిన గ్రామాలు :	364
సర్వే ప్రారంభం కానివి:	117
గత (ఆరో విడత) సర్వేలో నమోదైనవి:	30,218
ప్రస్తుత సర్వేలో నమోదు చేసినవి :	8,894

సాగు, తాగునీటి వనరుల వివరాల లెక్క ఇక పక్కాగా ఉండబోతోంది. జిల్లా పరిధిలో కొన్ని రోజులుగా జాతీయ చిన్ననీటి వనరుల గణన సర్వే జరుగుతోంది. పర్యవేక్షకుల పోస్టుల ఖాళీతో నెమ్మదిగా సాగుతోంది. త్వరగా పూర్తి చేసేందుకు గణాంకశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

నీటి వనరుల వివరాల సేకరణలో వీఆర్వో

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఏడో విడత జాతీయ చిన్ననీటి వనరుల గణన సర్వే చేపడుతున్నారు. 2018లో చివరిసారిగా ఆరోవిడత సర్వే నిర్వహించారు. అర్థ గణాంక శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. వీఆర్వోలు క్షేత్రస్థాయికి వెళ్లి నీటి వనరులను గుర్తిస్తున్నారు. అయితే పర్యవేక్షించాల్సిన సహాయ గణాంక అధికారుల(ఏఎస్‌వో) పోస్టులు సగానికి పైబడి ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 28 మండలాలకు 12 మంది ఏఎస్‌వోలే ఉన్నందున సర్వే నెమ్మదిగా సాగుతోంది.

యాప్‌లో వివరాల నమోదు.. గ్రామాలు, పట్టణాల్లోని బావులు, బోర్లు, చెరువులను పరిశీలించి ఎంఐసీ యాప్‌లో ఫొటోతోపాటు వివరాలు నమోదు చేస్తున్నారు. ఎంత విస్తీర్ణంలో చెరువు ఉంది, ఎన్ని సెంట్లలో బావి ఉందో కొలతలు తీస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యంలోని ఉపరితల, భూగర్భ జలవనరుల వివరాలను ప్రత్యక్షంగా పరిశీలించి ఏడాది కిందటి లాగే ఉన్నాయా లేదా ఆక్రమణలకు గురయ్యాయని పరిశీలిస్తున్నారు.

❖ గతంతో పోల్చితే చిన్ననీటి వనరులు పెరిగాయా, తగ్గాయా అనేది ప్రధానంగా సర్వేలో గుర్తించనున్నారు. నీటి వనరులు ఎంతమేర ఆక్రమణకు గురయ్యాయి, ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఎన్ని కనుమరుగయ్యాయనే వివరాలు సేకరిస్తున్నారు. ప్రజల నీటి అవసరాలు తీర్చే విధంగా నీటి వనరులు ఉన్నాయా లేదా అనేది సర్వే ద్వారా తేలనుంది. ఈ నెలాఖరులోపే సర్వే పూర్తి చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో జాప్యం జరిగింది. త్వరితగతిన సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అర్థ గణాంక శాఖ పర్యవేక్షకులు తెలిపారు.

నేటి నుంచి మిర్చి యార్డుకు దసరా సెలవులు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: గుంటూరు మిర్చి యార్డుకు దసరా సెలవులు ప్రకటించారు. మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా సెలవు కావడంతో మిర్చి క్రయవిక్రయాలు జరగవు. బుధవారం కార్మిక సంఘాల అభ్యర్థన మేరకు అధికారులు సెలవు ప్రకటించారు. గురువారం గాంధీ జయంతి, విజయదశమి సందర్భంగా సెలవు ఇచ్చారు. ఒక్క శుక్రవారం మాత్రమే విక్రయాలు జరుగుతాయి. శని, ఆదివారాలు వారాంతపు సెలవుల కారణంగా క్రయవిక్రయాలు జరగవు. ఇది గమనించి రైతులు శుక్రవారం మాత్రమే యార్డుకు మిర్చి బస్తాలు విక్రయాల నిమిత్తం తరలించాలని అధికారులు సూచించారు. ✦ మిర్చియార్డులో సోమవారం క్రయవిక్రయాలు జరిగాయి. రైతులు 26,167 బస్తాలు యార్డుకు తరలించగా.. అందులో 25,899 బస్తాల విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 4,715 బస్తాలు నిల్వ ఉన్నాయి.

సరస్వతీ నమస్తుభ్యం

నరసరావుపేట: శంకరమఠంలో..

సత్తెనపల్లి: శ్రీశక్తి దుర్గాదేవిగా..

అమరావతి: అమరేశ్వరాలయంలో..

మాచర్లలో..

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సోమవారం మూల నక్షత్రం సందర్భంగా జగన్మాత సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. పంచారామ క్షేత్రం అమరేశ్వర ఆలయంలో చండీ కల్యాణం నిర్వహించారు.

ఘనంగా మూలా నక్షత్ర పూజలు

వినుకొండ, న్యూస్‌టుడే: పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో సోమవారం మూలా నక్షత్ర ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం మహిళలు శివాలయంలో కలశాలతో నీళ్లు తీసుకుని మేళతాళాలతో ఊరేగింపుగా బోసుబొమ్మ సెంటర్‌లోని ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు చేశారు.

పరుగు పెట్టేదెలా.. పతకం కొట్టేదెలా?

మీరు చూస్తున్నది మైదానమే. నరసరావుపేట కోడెల స్టేడియంలో వాకింగ్ ట్రాక్ ఇలా బురదమయమైంది. వానలు తగ్గి మూడు రోజులు అవుతున్నా ఇలాగే ఉంది. క్రీడాకారులు, వాకర్లు వచ్చేవారు నడక దారి సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసిందంటే చాలు పది రోజులు బురదతో నిండిపోతోంది. మట్టి తీసుకొచ్చి ట్రాక్ ఎత్తు పెంచాలని క్రీడాకారులు, వాకర్లు కోరుతున్నా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర, జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌కు పోటీపడే వారు సాధన చేయడానికి స్థలం లేక అవస్థలు పడుతున్నారు.

- ఈనాడు డిజిటల్, నరసరావుపేట

పూర్తయ్యేదెప్పుడు.. కష్టాలు తీరేదెప్పుడు?

వాన పడితే మునుగుతున్న పెదమద్దూరు వంతెన

ఈనాడు డిజిటల్, నరసరావుపేట, న్యూస్‌టుడే, అమరావతి

ఒకపక్క అమరావతి పుణ్యక్షేత్రం.. మరోపక్క రాజధాని అమరావతి.. వీటి మధ్య రాకపోకలకు వీలుగా ఉండే పెదమద్దూరు వాగుపై వంతెనకు వరద కష్టాలు తప్పడంలేదు. జులై మొదలు డిసెంబరు వరకు కృష్ణా నదికి వరద వచ్చినప్పుడల్లా పాత వంతెన నీట మునగడం, రాకపోకలు నిలిచిపోవడం సర్వసాధారణంగా మారింది. పెదకూరపాడు, అమరావతి వాసులు విజయవాడ వెళ్లడానికి ఇదే ప్రధాన మార్గం కావడంతో వర్షాలు కురిసి వాగులకు ఉప్పొంగినా.. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చినా జనజీవనం స్తంభించిపోతోంది.

అసంపూర్తిగా.. వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతి - తుళ్లూరు మధ్య 20 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.44 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదన చేశారు. ఏడాది తర్వాత నిధులు మంజూరు చేశారు. మూడేళ్ల తర్వాత పనులు ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారధి నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేసి పనులు పునఃప్రారంభించారు. వర్షాలకు తోడు వరదల కారణంగా పనులకు ఆటంకం కలుగుతోంది.

కొత్త వంతెన అంచుల వరకు ప్రవహిస్తున్న నీరు

ఇదీ ఇబ్బంది పెదమద్దూరు వాగులో నరుకుళ్లపాడు, యండ్రాయి వాగులు వచ్చి కలుస్తుండటంతో ప్రవాహం ఎక్కువై పాత వంతెన మునిగిపోతోంది. కృష్ణానదికి వరదొచ్చినా వారధిని ముంచుతుంది. వరద వస్తే పుణ్యక్షేత్రం అమరావతి నుంచి వెళ్లేవారు 15 కి.మీ. చుట్టూ తిరిగి చాపాడు, యండ్రాయి, నరుకుళ్లపాడు మీదుగా రాజధాని అమరావతి వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు విజయవాడ నుంచి వచ్చే బస్సులు పెదమద్దూరు వరకు వచ్చి వెనక్కి వెళ్తున్నాయి. రాజధాని అమరావతి సమీపానే ఉండటం.. నిర్మాణ పనులు ఊపందుకోవడంతో అమరావతి వైపు ఉండే గ్రామాల ప్రజలకు ఉపాధి పెరిగింది. వరద వస్తే వీరు అక్కడికి వెళ్లలేని పరిస్థితి. కీలక మార్గాన్ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. ఇటీవల అధిక వర్షాలతో పనులకు ఆటంకం కలిగింది. వరద తగ్గుముఖం పట్టగానే పనుల్లో వేగం పెంచి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్అండ్‌బీ ఏఈ సురేశ్ తెలిపారు.

అర్జీదారుల సంతృప్తే లక్ష్యం

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ కృతిక శుక్లా, జేసీ సూరజ్

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై జాప్యం లేకుండా చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ సూరజ్ గనోరే, డీఆర్వో మురళి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతులు ఇచ్చి పరిష్కారం చూపాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుని సంతృప్తే లక్ష్యంగా పరిష్కారం ఉండాలన్నారు. నిర్ణీత గడువులోగా ప్రతి అర్జీని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమస్యలు తమ పరిధిలోనివి కాకుంటే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు పంపాలన్నారు. మొత్తం 125 అర్జీలు అందాయని అధికారులు తెలిపారు.



అయితే గుంటూరు.. లేదా గూడూరు!

మధ్యలో వాటరింగ్ స్టేషన్ లేక రైళ్లలో నీటి కష్టాలు

నిబంధన: రైల్వే బోర్డు ఉత్తర్వుల ప్రకారం ప్రతి 200 నుంచి 250 కిలోమీటర్ల దూరానికి తప్పనిసరిగా వాటరింగ్ స్టేషన్ ఉండాలి.

అమలు: గుంటూరు రైల్వే డివిజన్‌లో ఎక్కడా అమలు కావడం లేదు. సికింద్రాబాద్‌లో రైలు బయల్దేరాక 274 కిలోమీటర్ల దూరంలోని గుంటూరు వచ్చేంతవరకు మధ్యలో వాటరింగ్ సదుపాయం లేదు. రైళ్లలో నీళ్లు అయిపోయి.. ప్రయాణికులు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడుతున్నారు.

☛ తిరుపతి - గుంటూరు మధ్యలో గూడూరులో వాటరింగ్ సదుపాయం ఉన్నా.. అక్కడి నుంచి బయల్దేరే రైళ్లలో మాత్రమే నింపుతున్నారు. తరువాత సుమారు 380 కిలోమీటర్ల దూరం వరకు అందని దుస్థితి.

గుంటూరు రైల్వేస్టేషన్‌లో రైలుకు నీటి సదుపాయం

ఈనాడు, అమరావతి

గుంటూరు లేదా గూడూరు మధ్యలో వాటరింగ్ స్టేషన్ లేక రైళ్లలో నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. పల్నాడు జిల్లాలో నడికుడి వద్ద ఏర్పాటుకు గతంలో ప్రతిపాదన వచ్చినా.. కాగితాలకే పరిమితమైంది. గుంటూరు రైల్వేడివిజన్ పరిధిలో దాదాపు 90 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా.. చాలావాటిలో నీటి సమస్య తలెత్తుతోంది. ఈ విషయాన్ని ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో ప్రస్తావించింది.

ప్రతిపాదనల అమలేదీ? : నడికుడి రైల్వేస్టేషన్‌లో క్విక్ వాటరింగ్ సదుపాయం కల్పించాలన్న ప్రతిపాదనకు కారణం.. ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలోని కృష్ణా నది నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉండటమే. తిరుపతి-గుంటూరు మధ్య గూడూరులో సదుపాయం ఉన్నా జోన్ అనుమతి కీలకంగా మారింది. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది.

సాగర్‌కు భారీగా వరద

విజయపురిసౌత్, రెంటచింతల, అచ్చంపేట, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద వస్తోంది. 22 గేట్లు 15 అడుగులు, 4 గేట్లు 20 అడుగులు ఎత్తి 5,52,536 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణాకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 5,81,620 క్యూసెక్కుల వరద వస్తోంది. జలాశయ నీటిమట్టం 585.20 అడుగులకు చేరింది. ఇది 298.0120 టీఎంసీలకు సమానం. సత్రశాల టెయిల్‌పాండ్ జలాశయం నుంచి 5,88,988 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు జెన్‌కో ఎస్ఈ వెంకటరమణ తెలిపారు. ప్రస్తుతం 5.543 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి 5,92,920 క్యూసెక్కులు, దిగువకు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నట్లు ఏఈఈ రాజు తెలిపారు. ప్రాజెక్టులో 38.17 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు చెప్పారు.

నమ్మించి.. నట్టేట ముంచి

సమస్య తెలుసుకుంటున్న అదనపు ఎస్పీ సంతోష్

మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట), న్యూస్‌టుడే: కొందరు నమ్మించి మోసం చేశారని, సొమ్ము కాజేశారని.. వారి నుంచి నగదు అందేలా చూడాలని, న్యాయం చేయాలని పలువురు విన్నవించారు. పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితులు అదనపు ఎస్పీ జె.వి.సంతోష్‌కు ఫిర్యాదులు అందించారు. మొత్తం 95 అర్జీలందాయని, ఎక్కువగా ఆర్థిక మోసాలు, నగదు లావాదేవీలపై అందాయని అదనపు ఎస్పీ వివరించారు.

రుణం ఇప్పిస్తానని మోసం.. రెంటచింతలకు చెందిన అశోక్‌రెడ్డికి హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నివసించే శ్రీనివాసరెడ్డి, మరికొందరు నాలుగు నెలల కిందట ఆన్‌లైన్లో పరిచయమయ్యారు. ఓ ఫైనాన్స్ కంపెనీలో రూ.10 లక్షలు రుణం ఇప్పిస్తామని చెప్పి.. రూ.2.60 లక్షలు తీసుకున్నారు. మోసపోయానని గ్రహించి నగదు అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదని బాధితుడు వాపోయారు.

ఉద్యోగం పేరిట.. కనిగిరి మండలం ముసలిపల్లికి చెందిన గోపాల్, మాచర్ల మండలం రాయవరానికి చెందిన యోగేంద్రబాబు గుంటూరులో బీటెక్ పూర్తి చేశారు. హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేస్తున్నానని.. జీతం సరిపోవడం లేదని గోపాల్ చెప్పడంతో తనకు తెలిసిన వారు ఉద్యోగాలు ఇప్పిస్తారని యోగేంద్ర నమ్మబలికి రూ.4.92 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించడం లేదని, నగదు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు గోపాల్ అదనపు ఎస్పీకి వివరించారు.

డ్వాక్రా సొమ్ము సొంతానికి వినియోగం.. రాజుపాలెం మండలం అంచులవారిపాలేనికి చెందిన కనక దుర్గ మహిళా పొదుపు సంఘం సభులు ఓ గ్రామీణ బ్యాంకు నుంచి రూ.20 లక్షల రుణం తీసుకున్నారు. మేనేజర్ సూచనల మేరకు ఆరేళ్లుగా బ్యాంకు ఏజెంట్ పోకల నాగలక్ష్మికి ప్రతినెలా నగదు అందిస్తున్నారు. మే నెలలో ఇచ్చిన రూ.61 వేలు బ్యాంకులో జమ చేయకుండా తన సొంత ఖర్చులకు ఆమె వాడుకుందని.. అడిగితే దుర్భాషలాడుతోందని బాధితులు ఫిర్యాదు చేశారు.

సూపర్‌ఫాస్ట్‌గా శబరి ఎక్స్‌ప్రెస్ రైలు

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: తిరువనంతపురం సెంట్రల్- సికింద్రాబాద్- తిరువనంతపురం మధ్య గుంటూరు మీదుగా నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ రైలు (20630/20629) సోమవారం నుంచి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చారు. ఇది (20630) తెనాలి 05.18, గుంటూరు 06.05, సత్తెనపల్లి 06.54, పిడుగురాళ్ల 07.19, నడికుడి 07.39, సికింద్రాబాద్ 11.00 గంటలకు చేరనుంది. తిరుగుప్రయాణంలో (20629) సికింద్రాబాద్‌లో 12.20 గంటలకు బయలుదేరి నడికుడి 14.54, పిడుగురాళ్ల 15.14, సత్తెనపల్లి 15.40, తెనాలి 17.44 గంటలకు రానుంది.

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్ చిరునామా: శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు - 522034.

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ ప్రకటన

[illegible]

ఋణగ్రహీత (లు) / సహ ఋణగ్రహీతలు / హామీదారు(లు) పేరు	ఎన్.పి.ఏ తేది ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది బకాయి మొత్తం
1. [illegible] 2. [illegible] 3. జబీర్ బాషా సయ్యద్, తండ్రి: సయ్యద్ సలీం, డి.నెం 29-143, సలీం బజార్, కొత్తపేట, వినుకొండ పోస్ట్ మరియు మండలం, పల్నాడు జిల్లా-522647. 4. తొమ్మండ్రు పూర్ణచంద్ర రావు, కేర్ ఆఫ్: శ్రీనివాస రావు, డి.నెం 30-331, డైమండ్ అపార్ట్‌మెంట్, రైల్వే గేట్ దగ్గర, వినుకొండ పోస్ట్ మరియు మండలం, పల్నాడు జిల్లా-522647.	10-05-2025	01-09-2025

ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. VNKN3TF2110150002 ... తిరిగి చెల్లించవల్సిన మొత్తం ఋణం ఒప్పందం షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా 60 నెలల్లో, నెలకు రూ.1,55,100/-లు చొప్పున. మొదటి వాయిదా 10.11.2021న, చివరి వాయిదా 10.10.2026న చెల్లించాలి. (అక్షరాలా ముప్పై ఒక్క లక్షల యాభై ఆరు వేల నూట నాలుగు రూపాయలు మాత్రమే)

జబీర్ బాషా సయ్యద్ గారి యొక్క స్థిరాస్తుల షెడ్యూల్: గుంటూరు జిల్లా, తెనాలి రిజిస్ట్రేషన్ జిల్లా, పొన్నూరు సబ్-జిల్లా, పొన్నూరు మున్సిపల్ ప్రాంతం, నిడుబ్రోలు గ్రామం, పొన్నూరు, జి.బి.సి రోడ్, డి.నెం. 41/2, అసెస్మెంట్ నెం. 1025007742, రెవెన్యూ వార్డ్ నెం. 9, డోర్ నెం.15-1-85 లోని ఎకరా 0-67 సెంట్ల విస్తీర్ణం నుండి 232 3/4 చదరపు గజాలు లేదా 195.48 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించిన భవనం గ్రౌండ్ ఫ్లోర్ 1855 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా, మొదటి అంతస్తు 1855 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా, రెండవ అంతస్తు 1113 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా. హద్దులు: తూర్పు: జి.బి.సి. రోడ్ మార్జిన్, 36 అడుగులు, దక్షిణం: షేక్ మూన్ గారి అప్సరా రైస్ మిల్ కాంపౌండ్ వాల్, 59 అడుగులు, పడమర: సయ్యద్ సలీం మరియు షేక్ ఉమ్మే సల్మా గారి ఆస్తి, 35 అడుగులు, ఉత్తరం: షేక్ సయ్యద్ రబ్బాని బాషా గారి ఇంటి గోడ, 59 అడుగులు. పై హద్దులలో 232 3/4 చదరపు గజాలు లేదా 195.48 చదరపు మీటర్ల స్థలం మరియు దానిపై నిర్మించిన గ్రౌండ్ ఫ్లోర్ 1855 చదరపు అడుగులు, మొదటి అంతస్తు 1855 చదరపు అడుగులు, మరియు రెండవ అంతస్తు 1113 చదరపు అడుగులు భవనం మాత్రమే. (ఈ ఆస్తి పొన్నూరు ఎస్.ఆర్.ఓ. యొక్క డాక్యుమెంట్ నెం. 2871/2009 లోని "బీ" షెడ్యూల్‌కు సంబంధించినది.)

పైన పేర్కొన్న పరిస్థితులలో ఈ నోటీసు ప్రచురించబడిన తేది నుండి 60 రోజులలోగా భవిష్యత్తు వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతో పాటు పైన పేర్కొన్న విధంగా చెల్లించవలసిన మిగులు బకాయి మొత్తాలను చెల్లించవలసిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు మరియు / లేదా వారి హామీదార్లు (వర్తించునపుడు) కు ఇందుమూలముగా నోటీసు ఇవ్వడమైనది. ఆ విధంగా చేయుటలో విఫలమైతే ఈ నోటీసు తేది నుండి 60 రోజులు ముగిసిన తరువాత సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని సెక్షన్ 13(4) మరియు దాని క్రింద వర్తించే రూల్స్ క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా పెట్టిన వ్యక్తుల సెక్యూర్డ్ ఆస్తుల స్వాధీనం చేసుకొనుటతో సహా సెక్యూర్డ్ ఆస్తుల పైన తదుపరి చర్యలు చేపట్టబడును. సదరు చట్టంలోని సెక్షన్ 13(13) క్రింద ఏ ఋణగ్రహీత సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు వ్రాతపూర్వక సమ్మతి లేకుండా పొందకుండా నోటీసులో రిఫర్ చేసిన అతని సెక్యూర్డ్ ఆస్తులు వేటిని అమ్మకం, లీజు ఇతరత్రా బదిలీ చేయరాదని గమనించవలెను.

తేది: 01-09-2025
ప్రదేశం: గుంటూరు
అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్ చిరునామా: శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు - 522034.

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ ప్రకటన

[illegible] ... ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూల్ 3తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసులు స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులో తెలిపిన మొత్తం పై కాంట్రాక్టువల్ రేటున తదుపరి వడ్డీతో పాటు నోటీసులో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు / హామీదార్లు / తనఖాదారులను కోరుతూ సర్ఫేసి చట్టం 2002లోని 13(2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదిలలో డిమాండ్ నోటీసులు జారీచేశారు.
చివరగా తెలిసిన వారి చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందజేయబడకుండ తిరిగి వచ్చినందుకు సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) నిబంధనలను గమనించవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత (లు) / సహ ఋణగ్రహీతలు / హామీదారు(లు) పేరు	ఎన్.పి.ఏ తేది ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది బకాయి మొత్తం
1. పోతూరి శివ నాగ రాజు, తండ్రి: పరమేశ్వర రావు, డి.నెం. 2-91, మెయిన్ రోడ్, కేసనపల్లి గ్రామం, నరసరావుపేట, పల్నాడు జిల్లా, పిన్-522601.	09-04-2025	06-09-2025

2. చీమకుర్తి నాగ లక్ష్మి సుసీత, భర్త: పోతూరి శివ నాగ రాజు, డి.నెం. 2-91, మెయిన్ రోడ్, కేసనపల్లి గ్రామం, నరసరావుపేట, పల్నాడు జిల్లా, పిన్-522601.
3. పోతూరు సామ్రాజ్యం, భర్త: పోతూరి పరమేశ్వర రావు, డి.నెం. 2-91, మెయిన్ రోడ్, కేసనపల్లి గ్రామం, నరసరావుపేట, పల్నాడు జిల్లా, పిన్-522601.
4. పువ్వాడ సత్యనారాయణ, తండ్రి: మల్లికార్జున రావు, డి.నెం. 20-21, మెయిన్ బజార్, బోసుబొమ్మ సెంటర్, వినుకొండ, పల్నాడు జిల్లా, పిన్ 522647.
5. దేవరపల్లి అంజి రెడ్డి, తండ్రి: దేవరపల్లి లింగారెడ్డి, ఫ్లాట్ నెం. 404, 7వ లైను, రెడ్డి నగర్, మంగపతి అపార్ట్‌మెంట్, నరసరావుపేట పోస్ట్ మరియు మండలం, పల్నాడు జిల్లా, పిన్-522601.

1వ ఋణం: ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. NARP1TF2206300003, ఋణం మొత్తం: రూ. 24,00,000/- (అక్షరాలా ఇరవై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే) తిరిగి చెల్లించవలసిన మొత్తం: ఋణం ఒప్పందం షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా 60 నెలల్లో నెలకు రూ. 73,910/- చొప్పున. మొదటి వాయిదా గడువు: 10.08.2022, చివరి వాయిదా గడువు: 10.07.2027.
06-09-2025 నాటికి చెల్లించవలసిన మొత్తం: రూ. 23,86,222/- (అక్షరాలా ఇరవై మూడు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు మాత్రమే).
2వ ఋణం: ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. NARP1TF2407260004, ఋణం మొత్తం: రూ. 55,00,000/- (యాభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే) తిరిగి చెల్లించవలసిన మొత్తం: ఋణం ఒప్పందం షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా 60 నెలల్లో నెలకు రూ. 1,70,610/- చొప్పున. మొదటి వాయిదా గడువు: 10.09.2024, చివరి వాయిదా గడువు: 10.08.2029.
06-09-2025 నాటికి చెల్లించవలసిన మొత్తం: రూ. 95,64,059/- (అక్షరాలా తొంభై ఐదు లక్షల అరవై నాలుగు వేల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే).

పోతూరి సామ్రాజ్యం గారి యొక్క స్థిరాస్తుల షెడ్యూల్: పల్నాడు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా, నరసరావుపేట సబ్-జిల్లా, నరసరావుపేట మండలం, కేసనపల్లి గ్రామ పంచాయతీ ప్రాంతం, కేసనపల్లి గ్రామం, గ్రామ కంఠం లో గల స్థలం వివరాలు. నరసరావుపేట మండలం యొక్క సర్వేయర్ నివేదిక (ఎఫ్.ఎల్.ఆర్. నెం. 667/2018, తేదీ 15-02-2019) ప్రకారం కేసనపల్లి గ్రామం డి.నెం. 192-1 లోని 718.2 చదరపు గజాలు లేదా 603.28 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని స్థలం యొక్క హద్దులు: తూర్పు: నరిగాల యేసోబు గారి ఆస్తి, 65 అడుగులు, పడమర: కొంత భాగం పోతూరి సామ్రాజ్యం @ సామ్రాజ్యమ్మ గారి స్థలం మరియు కొంత భాగం కేసనపల్లి శారదాంబ గారి స్థలం, 117 అడుగులు, ఉత్తరం: రోడ్డు - 72 అడుగులు, దక్షిణం: రొకటి కోటమ్మ మొదలైనవారి స్థలం, 11 అడుగులు, మళ్ళీ దక్షిణం: నరిగాల యేసోబు గారి ఆస్తి, 22 1/2 అడుగులు, మళ్ళీ తూర్పు: నరిగాల యేసోబు గారి ఆస్తి, 17.9 అడుగులు, మళ్ళీ దక్షిణం: నరిగాల యేసోబు గారి ఆస్తి, 38.6 అడుగులు, మళ్ళీ తూర్పు: నరిగాల యేసోబు గారి ఆస్తి, 13 అడుగులు. పై హద్దులలో 718.2 చదరపు గజాలు లేదా 603.28 చదరపు మీటర్ల స్థలం మాత్రమే. (ఈ ఆస్తి నరసరావుపేట ఎస్.ఆర్.ఓ. యొక్క డాక్యుమెంట్ నెం. 4428/1993 కి సంబంధించినది.)

[illegible]

తేది: 06-09-2025
ప్రదేశం: గుంటూరు
అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(c) eenadu

16 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేయండి

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాలోని అవకాశాలు వినియోగించుకుని పశువుల పెంపకం, ఆక్వా రంగాల్లో 16 శాతం వృద్ధి సాధించేలా పశుసంవర్ధక, మత్స్య శాఖలు కృషి చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖలపై సోమవారం ఆమె సమీక్ష నిర్వహించారు. మేలైన పశు సంపదను పెంచడం ద్వారా పాలు, మాంసం ఉత్పత్తి పెంచే అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఉపాధి పథకం కింద రెండు వేల పశువుల షెల్టర్ల నిర్మాణాల అనుమతులకు సంబంధించి దస్త్రం సమర్పించాలన్నారు. జిల్లాలో 50 వేల కృత్రిమ గర్భధారణ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. 10వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేపట్టాలన్నారు. మత్స్యకార యోజన వంటి పథకాల గురించి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి రామారావు, జిల్లా మత్స్య శాఖాధికారి వెంకట్రావు, మైక్రో ఇరిగేషన్ పీడీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

పశుసంవర్ధక, మత్స్యశాఖలపై సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ కృతిక శుక్లా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ
జిల్లా కార్యాలయం, Regd.Office:05-189, లింగంగుంట్ల కాలనీ, జిల్లాపరిషద్ హైస్కూల్ ఎదురు, నరసరావుపేట @ పల్నాడు జిల్లా -522601

SHORT TERM TENDER NOTIFICATION

Lr. No.PDS/Packing Unit/2025-26 తేదీ:29.09.2025

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/ గోదాములలో ఆరు నెలల పాటు అంటే 31.03.2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.

ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.ncml.in వెబ్‌సైట్‌ను సందర్శించి తేదీ 30.09.2025., ఉ.11.00 నుండి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూప్‌ను ఫోన్ నంబర్లు (+91-22) - 48810500/ 9962059599/ 9032429420 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్‌లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేదీ 05.10.2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు ఎక్స్ అఫిషియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ లిమిటెడ్, పల్నాడు జిల్లా

కొండమోడు-పేరేచర్ల రహదారి నిర్మాణం వేగవంతం చేయాలి

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో జాతీయ రహదారుల అథారిటీ చేపడుతున్న రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా గుత్తేదారులను ఆదేశించారు. 167ఏజీ, 167ఎ రహదారుల నిర్మాణ పనులపై కలెక్టరేట్‌లో ఆమె సమీక్ష చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా రద్దీ ఎక్కువగా ఉండే సత్తెనపల్లి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. డిసెంబరు నాటికి రూ.55కోట్ల పనులను లక్ష్యానికి మించి చేయాలన్నారు. రహదారి నిర్మాణ పనుల్లో స్థానికులకు ఉపాధి దక్కేలా చూడాలన్నారు. అలాగే నకరికల్లు- వాడరేవు జాతీయ రహదారి నిర్మాణం కోసం సేకరిస్తున్న భూమి అంశంలో రైతులతో చర్చించి ధరలు నిర్ణయించాలని ఆదేశించారు. జేసీ సూరజ్ గనోరే, డీఆర్వో మురళి, ఈఈ సంజీవరాయుడు తదితరులు ఉన్నారు.

స్వచ్ఛ పల్లెల సాధన దిశగా అడుగులు

శావల్యాపురం, న్యూస్‌టుడే :

'వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలో ఎక్కడా వ్యర్థాలు కనిపించరాదు. వీధుల్లో చెత్త కుప్పలు కనిపిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ప్రజలకు భారం కాకూడదని చెత్తపై పన్ను రద్దు చేశాం. స్వచ్ఛత అంటే శుభ్రత ఒక్కటే కాదు, ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చి రాష్ట్రం మోడల్ సొసైటీగా మారాలని' ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గ్రామాల్లో వంద శాతం స్వచ్ఛత సాధనకు అడుగులు పడుతున్నాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జీఎస్‌ఏ) అమలుకు రంగం సిద్ధమైంది. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల (సీఆర్పీ)ను ఇందుల్లో భాగస్వాములను చేయనున్నారు. స్వయం సహాయక సంఘాల నుంచే వీరిని ఎంపిక చేశారు. ఇప్పటికే జిల్లాల్లో వీరి నియామకం పూర్తయింది. వీరికి ప్రత్యేక శిక్షణ తరగతులను సత్తెనపల్లి మండలం నందిగామలో సోమవారం నుంచి నిర్వహిస్తున్నారు.

449 మంది ఎంపిక

జిల్లాలో 4,49,058 కుటుంబాలు ఉన్నాయి. వెయ్యి కుటుంబాలకు ఒకరు చొప్పున 449 మంది సీఆర్పీలను నియమించారు. ఒక్కొక్కరు తమకు కేటాయించిన వెయ్యి కుటుంబాలను కలిసి

నందిగామ వద్ద నిర్వహించిన శిక్షణ తరగతుల్లో సీఆర్పీలు

సీఆర్పీలకు బాధ్యత

ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను వేరు చేయడంపై వారికి అవగాహన కల్పిస్తారు. ప్రతి రోజూ 50 కుటుంబాల వారిని కలిసి స్వచ్ఛతపై అవగాహన కల్పించాలి. క్షేత్రస్థాయిలో ఇళ్లలోని వారందరితో కలిసి పనిచేసినందుకు నిర్ణీత గౌరవ వేతనం చెల్లిస్తారు. నెలలో 20 రోజులు పనిచేసి వెయ్యి కుటుంబాలకు శిక్షణ ఇస్తే రూ.5వేలు చొప్పున అందుతుంది.

సేవలకు ప్రోత్సాహం

ఉత్తమ సేవలందించే సీఆర్పీలకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో వీరి స్వచ్ఛత పనులను పరిశీలించనున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి హరిత రాయబారులకు అందచేసే ప్రక్రియలో ప్రగతిని పరిశీలించి అంచనా వేస్తారు. సంతృప్తికరంగా సేవలు అందించిన వారికి ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు అందిస్తారు. గ్రామాలు స్వచ్ఛంగా ఉండటానికి సీఆర్పీల బాధ్యత ఎంతైనా ఉందని శావల్యాపురం మండల ఇన్‌ఛార్జి ఈవోపీఆర్డీ బొడ్డు యాకోబు తెలిపారు. శావల్యాపురం మండలంలో 13,246 కుటుంబాలు ఉండగా ఇందుకు 13 మంది సీఆర్పీలను ఎంపిక చేశామని, వీరికి శిక్షణ కూడా పూర్తయిందన్నారు. త్వరలో గ్రామాల్లో స్వచ్ఛత పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు.

SHRIRAM Finance
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్ చిరునామా: శ్రీరామ్ ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ నగర్, 5వ లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల, గుంటూరు - 522034.

డిమాండ్ ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ ప్రకటన

రుణగ్రహీత (లు) / సహ రుణగ్రహీతలు / హామీదారు(లు) పేరు	ఎన్.పి.ఎ తేది బాకీ మొత్తం	డిమాండ్ నోటీసు తేది బకాయి మొత్తం
1. పిడాని కాశీశ్వర్ రావు, ... 2. ... 3. ... [illegible]	07-02-2025 రూ. 40,00,000/- [illegible]	05-09-2025 రూ. 05-09-2025 నాటికి రూ. 46,32,327/- [illegible]
లోన్ అగ్రిమెంట్ నెం. GUNBRTF2212270003	రూ.1,23,051/- [illegible] 10.02.2025	10.01.2028 [illegible]

[illegible]

తేది: 05-09-2025
ప్రదేశం: గుంటూరు
అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

పిన్నెల్లి అనుచరుడిపై పీడీ యాక్టు

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు వెంకటేశ్ అలియాస్ మసిపై పీడీ యాక్టు తెరిచారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కృతిక శుక్లా ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఇతనిపై ఇప్పటికే రౌడీషీట్ ఉంది. 2011 నుంచి ఇప్పటివరకు ఇతనిపై 14 కేసులున్నాయి. వైకాపా హయాంలో ఎన్నో అరాచకాలకు పాల్పడ్డాడు. దోపిడీలకు పాల్పడటం, అల్లర్లలో పాల్గొని శాంతిభద్రతలకు విఘాతం కలిగించినట్లు ఆధారాలు ఉండటంతో పలు కేసులు నమోదై రిమాండ్‌లో ఉన్నాడు.

సౌకర్యాల కల్పనకు కృషి

సీఆర్పీఎఫ్ బలగాలతో ఈఈ రమేష్ తదితరులు

విజయపురిసౌత్, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్ డ్యాంపై విధులు నిర్వహించే సీఆర్పీఎఫ్ బలగాలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జల వనరుల శాఖ ఈఈ రమేష్ తెలిపారు. సోమవారం విజయపురిసౌత్‌లోని సీఆర్పీఎఫ్ బలగాల నివాస గృహాలను ఆయన పరిశీలించి, ఇన్‌స్పెక్టర్ జయచంద్రనాయుడుతో మాట్లాడారు. తాగునీటి కొరత ఉన్నట్లు ఈఈ దృష్టికి తీసుకురాగా యుద్ధ ప్రాతిపదికన 400 మీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నేతృత్వంలో పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఈఈ తెలిపారు. సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ సురేష్, డీఈ మురళీధర్, జేఈ హిమబిందు పాల్గొన్నారు.

జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన కొనుగోలు శక్తి

జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పిస్తున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగిందని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లోని వాణిజ్య దుకాణాల్లో జీఎస్టీ అమలు తీరును ఆయన పరిశీలించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ 2.0తో చేసిన మార్పులతో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఆదా అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు వరకు ఆర్థిక ప్రయోజనం ఒనగూరుతుందన్నారు. నూతన జీఎస్టీపై అన్ని వర్గాల్లో అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పారు. పార్టీ నాయకులు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, వెంకటముల్లు, రామకోటేశ్వరరావు, ర్యాంబాబు, రామాంజనేయులు, మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.

ఫలాలు ప్రజలకు అందాలి: కలెక్టర్

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో జీఎస్టీ సంస్కరణ ఫలాలు ప్రజలకు చేరేలా అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ కృతికశుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్‌పై తయారు చేసిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. నిత్యావసరాలు, గృహోపకరణాలు, ఔషధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విద్యార్థులకు సంబంధించిన స్టేషనరీపై తగ్గింపు వర్తిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వ్యాపారులు జీఎస్టీ తగ్గింపు ఫలితాలను ప్రజలకు అందించాలన్నారు. జేసీ సూరజ్ గనోరే, డీఆర్వో మురళి, అధికారులు ఉన్నారు.

అదనపు బ్రేకర్లతో నాణ్యమైన విద్యుత్తు సరఫరా

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నామని, సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నట్లు ఈఈ రాంబొట్లు తెలిపారు. ఏనుగుపాలెం ఉప కేంద్రంలో అదనపు లోడు వినియోగానికి ఏర్పాటుచేసిన రెండో బ్రేకర్‌ను ఆయన ప్రారంభించారు. ఉప కేంద్రం నవీకరణలో భాగంగా అదనపు లైన్లు ఏర్పాటు చేసి దానికనుగుణంగా బ్రేకర్లు అమర్చుతున్నట్లు చెప్పారు. బ్రేకర్‌కు కొన్ని గ్రామాలు కేటాయించి విద్యుత్తు సరఫరా చేయడంతో అంతరాయం తగ్గుతుందన్నారు. ఎక్కడైనా విద్యుత్తు సమస్యలు ఉన్నట్లు తెలిస్తే వెంటనే పరిష్కరిస్తున్నామని, లోవోల్టేజీ ఉన్నచోట్ల అదనపు నియంత్రికలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ శ్రీనివాసరావు, రూరల్ ఏఈ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

రెండో బ్రేకర్‌ను ప్రారంభిస్తున్న ఈఈ రాంభొట్లు

కలెక్టరేట్‌లో భద్రత కట్టుదిట్టం

సందర్శకులను తనిఖీ చేస్తున్న భద్రత సిబ్బంది

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. గత సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో కలెక్టర్ కృతిక శుక్లా భద్రత అంశంపై సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. దీంతో సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్‌ఎస్ నిర్వహించే సందర్భంగా సందర్శకులు, అర్జీదారులను తనిఖీ చేసిన తర్వాతే అనుమతించారు. సందర్శకులు లోపలికి వచ్చేందుకు ఓ మార్గాన్ని వదిలి మిగిలిన రెండు ద్వారాల్ని అధికారులు మూసేశారు. వీటిలో ఒకదాని గుండా అధికారులు, ఉద్యోగులు వచ్చేందుకు అవకాశమిచ్చారు. సందర్శకులు వచ్చే మార్గంలో తనిఖీ మీటర్ ఏర్పాటుచేశారు. మహిళలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా ఒక మహిళా ఉద్యోగిని నియమించారు.

పీహెచ్‌సీల్లో ఓపీ సేవల బహిష్కరణ

నరసరావుపేట సెంట్రల్, శావల్యాపురం, రొంపిచర్ల, న్యూస్‌టుడే: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సోమవారం ఓపీ సేవలు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు మమత ప్రియ మాట్లాడుతూ నరసరావుపేట మండలం కోటప్పకొండ, పమిడిపాడు గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు నిలిపివేశామని, అత్యవసర చికిత్సలకు సేవలందిస్తామన్నారు. 20-25 సంవత్సరాల నుంచి పదోన్నతులు లేక ఒకే హోదాలో సేవలందిస్తున్న వైద్యాధికారులకు న్యాయం చేయాలని, ఇన్‌సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూలవేతనం గిరిజన భత్యంగా మంజూరు చేయాలని, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేలు భత్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శావల్యాపురం, రొంపిచర్ల పీహెచ్‌సీల్లోనూ ఓపీలకు దూరంగా ఉన్నట్లు వైద్యాధికారులు రమ్య, డాక్టర్ జగన్‌నరసింహారెడ్డి తెలిపారు. ఓపీ సేవలు నిలిపివేసినట్లు నోటీసులు అంటించారు. మంగళవారం నుంచి జిల్లా కేంద్రంలో నిరసనలు కొనసాగుతాయని, స్పందన లేకపోతే విజయవాడలో ఆందోళన చేపడతామన్నారు.

జీపును ఢీకొన్న కారు ముగ్గురికి గాయాలు

తిరగబడిన జీపు

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: మరమ్మతులకు గురైన జీపును మరో వాహనానికి కట్టుకుని లాక్కెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొని జీపు తిరగబడగా కారు ధ్వంసమైంది. కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై విఠంరాజుపల్లి సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. గ్రామస్థుల కథనం ప్రకారం శ్రీశైలం సమీపంలో సున్నిపెంటకు చెందిన ఖాజా ఇజార్, కిషోర్, బాషా కలిసి ఓ జీపును మరమ్మతుల కోసం మరో వాహనానికి కట్టుకుని చిలకలూరిపేట తీసుకెళ్తున్నారు. మార్కాపురానికి చెందిన ఆంజనేయులు తన కారులో గుంటూరు వైపు నుండి స్వగ్రామం వెళ్తున్నారు. విఠంరాజుపల్లి వద్ద కారు జీపును ఢీకొంది. దీంతో జీపు తిరగబడగా అందులోని కిషోర్, బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. కారులోని ఆంజనేయులుకు గాయాలు కాగా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

ఒప్పుకోలేదని.. ఒక్కటవ్వలేమని..

రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్య

మేడికొండూరు, న్యూస్‌టుడే: క్షణికావేశంలో తీసుకునే ఏ నిర్ణయమైనా కన్నీటినే మిగులుస్తుంది. ఎంత కష్టమొచ్చినా ఒక్క క్షణం ఓర్పుతో చేసే ఆలోచన జీవితాన్ని నిలబెట్టుకునే నేర్పునిస్తుంది. ఈ విషయాన్ని ఆ ప్రేమ జంట గ్రహించలేకపోయింది. తాము చేస్తున్న ప్రేమ పోరాటాన్ని కొనసాగించలేమనుకున్నారో.. లేదా తమ భవిష్యత్తు కోసం పెద్దల ఆరాటాన్ని అర్థం చేసుకోలేకపోయారో.. ఏకంగా తనువులే చాలించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ వారిని పుట్టెడు దుఃఖంలోకి నెట్టారు.

గోపీకృష్ణ, లక్ష్మీప్రియాంక (పాత చిత్రం)

పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంగా ఓ ప్రేమ జంట వేర్వేరుగా బలవన్మరణాలకు పాల్పడిన విషాదకర సంఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు..పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన కోటె గోపీకృష్ణ(20), తెనాలి మండలం అత్తోటకు చెందిన బొల్లిముంత లక్ష్మీ ప్రియాంక(20) మేడికొండూరు మండలం ఎన్‌ఆర్‌ఐఐటీ కళాశాలలో బీటెక్ మూడో ఏడాది చదువుతున్నారు. కాలేజీకి కొద్ది దూరంలోని పేరేచర్ల గ్రామంలో వేర్వేరు వసతి గృహాల్లో ఉంటున్నారు. కొన్నాళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన ఇద్దరూ గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. వారు ఈ పెళ్లికి అంగీకరించకపోవడంతో తమకు ఎవరి ప్రోత్సాహం అవసరం లేదని, సొంతంగా బతకగలమని విద్యార్థులిద్దరూ అక్కడ నుంచి వచ్చేశారు. తల్లిదండ్రులు వారివారి ఇళ్లకు వెళ్లిపోగా.. పిల్లలు పేరేచర్ల తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ నెల 27వ తేదీ సాయంత్రం గుంటూరు నుంచి మార్కాపురం వైపు వెళ్లే ఓ రైలుకు గోపీకృష్ణ ఎదురుగా వెళ్లాడు.. లోకో పైలట్ గమనించి హారన్ కొడుతున్నా పట్టించుకోలేదు. దీంతో రైలు ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం లక్ష్మీ ప్రియాంకకు తెలిసింది. మరుసటి రోజు ఉదయం ఆమె కూడా అదే ప్రాంతంలో గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్లే రైలు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రి తరలించారు. సోమవారం రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రేమ విషయంలో మనస్తాపంతోనే ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉంటారని రైల్వే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

డివైడర్‌ను ఢీకొని ఒకరి మృతి

జె.పంగులూరు, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వినోద్‌బాబు తెలిపిన వివరాల మేరకు. చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్నంకు చెందిన తుళ్లూరి ఉదయ బాలాజీ జె.పంగులూరు మండలం కొండమూరులో అత్తగారింటికి వచ్చాడు. అక్కడి నుంచి తన స్నేహితుడి అశోక్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై చిలకలూరిపేట బయలుదేరాడు. ముప్పవరం సర్వీసు రోడ్డు మీదకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొని, కిందపడటంతో బాలాజీ అక్కడికక్కడే మృతిచెందగా అశోక్ తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయాడు. హైవే అంబులెన్స్‌లో ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలాజీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

యడ్లపాడు, న్యూస్‌టుడే: మండలంలోని జగ్గాపురంలో చోరీ జరిగింది. జగ్గాపురానికి చెందిన షేక్ బాజీవలి వట్టిచెరుకూరు మండలం కుర్నూతలలో సరకుల దుకాణం నిర్వహిస్తున్నాడు. స్వగ్రామంలో వ్యవసాయ పనులు చేస్తాడు. ఈనెల 28న అతని కుటుంబ సభ్యులు జగ్గాపురంలో ఇంటికి తాళం వేసి కుర్నూతల వెళ్లారు. సోమవారం వచ్చి చూడగా. తాళాలు పగలగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా 130 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి, రూ.6 వేలు నగదు కనిపించలేదు. బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 120, రిటైల్ ధర - 142, చికెన్ విత్‌స్కిన్ - 206, చికెన్ స్కిన్‌లెస్ - 234.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -117 రిటైల్ ధర 139 చికెన్ విత్ స్కిన్ - 202, చికెన్ స్కిన్‌లెస్ - 229.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 125, 134, 145 చికెన్ విత్ స్కిన్ - 236 చికెన్ స్కిన్‌లెస్ - 246.

నెక్ సూచించిన కోడిగ్రుడ్లు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 530 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.87/-.

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

EENADU Classifieds

BUSINESS SERVICES
బంగారం కొనబడును. బ్యాంకులో తనఖా పెట్టిన బంగారం ... Ph: 8790741166.
బంగారం బ్యాంకులో ... Ph: 81422 92071.

EDUCATION
Admissions Online - Phase 2, BA Hist or Spl Eng, BCom Comp App.BSc AI/CSc, PLNM Degree College, Opp ANU, 91774 08565.

HEALTH & CARE
మద్యపానం మానేయడం ... [illegible]

PEOPLE CARE
OLD AGE HOME
రామకృష్ణాపురం VJA. వృద్ధులకు ... 9603161177, 9704721122.

REAL ESTATE
LAND FOR SALE
GENERAL
JOBS
Walkin interviews Jayalakshmi NEXA autonagar GNT any graduate freshers/ experienced Whatsapp: 91007 87054.
Wanted B or D Pharmacy Candidates to work in a pharmacy in Guntur City PCI Registration mandatory. 63009 75241.
MARKETING/ SALES
Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 98856 82004 No Freshers.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు మనవి ... [illegible]

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడులో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

సత్తెనపల్లి

• సత్తెనపల్లి • పెదకూరపాడు • మాచర్ల • గురజాల

మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం

పెదకూరపాడు, న్యూస్‌టుడే: ఇంటి పనులు, ఉద్యోగ బాధ్యతలతో మహిళలు తీరికలేకుండా గడుపుతున్నారని, ఈ క్రమంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదని వైద్యులు తెలిపారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తోందన్నారు. అక్టోబరు 2 వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు. సోమవారం పాటిబండ్లలో వైద్య శిబిరం నిర్వహించి మహిళలకు పరీక్షలు చేశారు.

ముప్పాళ్ల: మండలంలోని ఇరుకుపాలెం గ్రామంలో సోమవారం మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ముప్పాళ్ల పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మహిళల్ని పరీక్షించి ఔషధాలు అందజేశారు.

దసరా సంబరాలు

చిన్నారుల భరతనాట్యం

రెంటచింతల, న్యూస్‌టుడే: దసరా సంబరాల్లో భాగంగా సోమవారం సరస్వతిదేవి అలంకరణలో వాసవిమాత, కనకదుర్గ, భ్రమరాంబ భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో చిన్నారుల భరతనాట్యం ఆకట్టుకుంది. సత్రశాల ఆలయానికి పరాశక్తి సిమెంటు పరిశ్రమ జీఎం రాజు రూ.లక్ష విరాళం అందజేశారు. వాసవి, దుర్గా ఆలయాల్లో అన్నదానం ఏర్పాటు చేశారు. మంచికల్లు, రెంటచింతల చౌడేశ్వరీ, సత్రశాల ఆలయాల్లో చిన్నారుల నృత్యం, కోలాటం, బతుకమ్మ సంబరాలతో సందడి నెలకొంది.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సత్తెనపల్లి: 80085 73171 పెదకూరపాడు: 80088 31888
కారంపూడి: 80085 73185 గురజాల: 80085 7 3176

? స్థానిక కచేరి సెంటర్ వద్ద కల్వర్టు శిథిలావస్థకు చేరింది. వెంటనే మరమ్మతులు చేయించాలి. **- హుస్సేన్, అచ్చంపేట**
✔ త్వరలో పరిశీలించి, నిధుల లభ్యతను బట్టి కల్వర్టు నిర్మిస్తాం. **- పంతులు నాయక్, కార్యదర్శి. - న్యూస్‌టుడే, అచ్చంపేట**

? బెల్లంకొండ ప్రధాన సెంటర్‌లో మురుగు నీరు వెళ్లేదారిలేక దుకాణదారులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. **- షేక్ రఫి, స్థానికుడు.** ✔ మురుగు నీటి సమస్య పరిష్కరిస్తాం. **- శ్రీనివాస్ నాయక్, ఎంపీడీవో. - న్యూస్‌టుడే, బెల్లంకొండ**

? మోర్జంపాడు ప్రధాన ప్రాథమిక పాఠశాల ప్రవేశ గేటు పక్కన కొందరు గేదెలు కట్టేస్తున్నారు. రాకపోకలకు ఇబ్బందితోపాటు అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది. **- శ్రీనివాసరావు, మోర్జంపాడు**
✔ ప్రధానోపాధ్యాయులు, స్థానికులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటాం. **- శ్రీధర్, మండల విద్యాశాఖాధికారి-2 - న్యూస్‌టుడే, మాచవరం**

? తండాలోని మహాలక్ష్మమ్మ ఆలయ వీధిలో మురుగు కాలువలు చెత్తచెదారంతో నిండాయి. **- నాగులానాయక్, హనుమాపురం తండా.** ✔ పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి మురుగు కాలువల్లో పూడిక తీయిస్తాం. **- మారుతీ, పంచాయతీ కార్యదర్శి**

? గ్రామంలోని రామాలయం వీధిలో వీధి దీపాలు వెలగడం లేదు. **- వెంకటరెడ్డి, శిరిగిరిపాడు.** ✔ కొత్త దీపాలు ఏర్పాటు చేయిస్తాం. **- మకట్‌లాల్, పంచాయతీ కార్యదర్శి - న్యూస్‌టుడే, వెల్దుర్తి**

? తంగెడ గ్రామ పీర్ల చావిడి వీధిలో తాగునీటి ట్యాంకు పాచి పట్టి అధ్వానంగా ఉంది. **- నరేంద్ర కుమార్.** ✔ పరిశీలించి వెంటనే సిబ్బందితో ట్యాంకును శుభ్రం చేయిస్తాం. **- కోటేశ్వరరావు, కార్యదర్శి. - న్యూస్‌టుడే, దాచేపల్లి**

ఈ-ఆటోలు నడిపేదెవరు?

రెండున్నరేళ్లుగా మూలన

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే

పురపాలక సంఘాల పరిధిలో చెత్త సేకరణకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అందజేసిన ఈ-ఆటోలు అటకెక్కాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నగర, పురపాలికలు, నగర పంచాయతీలకు ఈ-ఆటోలను సరఫరా చేశారు. జిల్లాకు సుమారు 60కి పైగా కేటాయించగా.. అందులో పిడుగురాళ్ల పురపాలక సంఘానికి 2023లో తొమ్మిది వచ్చాయి. వీటితో ఇరవై రోజులు మాత్రమే వార్డుల్లో చెత్త సేకరించారు. ఆ తర్వాత పక్కన పెట్టేశారు.

ఎందుకిలా.. కొన్నేళ్లుగా ట్రాక్టర్లతో చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. వీటిని అరకొరగా నడిపి, డీజిల్ పేరుతో కొందరు ఉద్యోగులు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటి స్థానంలో ఎలక్ట్రికల్ ఆటోలు రావడంతో చేతివాటానికి తావులేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య శాఖలో పనిచేసిన ఓ ఉద్యోగి ఈ-ఆటోలను పక్కన పెట్టించినట్లు విమర్శలు వస్తున్నాయి. మూలకు చేరిన ఆటోల ఛార్జర్లను మాయం చేశారు. మైకులు, ఇతర సామగ్రిని కూడా కాజేశారు. 2025 మే నెలలో అప్పటి కమిషనర్ బాగు చేయించారు. పట్టుమని పదిరోజులు కూడా నడపలేదు. బ్యాటరీ ఛార్జింగ్ ఉండటం లేదంటూ ఎప్పటిలాగానే తాగునీటి ట్యాంకు కింద ఓ మూలకు చేర్చారు.

తాగునీటి ట్యాంకు వద్ద వృథాగా ఈ-ఆటోలు

వార్డుల్లో చెత్త సేకరణ

పిడుగురాళ్ల పురపాలక సంఘంలో 33 వార్డులు ఉన్నాయి. సుమారు 20 వేల కుటుంబాలు, 72 వేల జనాభా ఉంది. ప్రతి రోజు 28 మెట్రిక్ టన్నుల తడి పొడి చెత్త లభ్యమవుతోంది. పారిశుద్ధ్య కార్మికులు పుష్‌కార్ట్‌ల ద్వారా ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్నారు. ఆ చెత్తను ఒకచోట చేర్చి ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. పట్టణంలో చాలా రోడ్లు ఇరుకుగా ఉండటంతో ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి. ఈ-ఆటోలు ప్రతి వీధికి వెళతాయి. వాటి ద్వారా నేరుగా చెత్త సేకరించవచ్చు. ఇప్పటికైనా పురపాలక సంఘం అధికారులు ఈ-ఆటోలను అందుబాటులోకి తేవాల్సి ఉంది.

తెదేపాతోనే ఆలయాభివృద్ధి

ఆలయ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

గురజాల, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వంలో దైద అమరలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. సోమవారం ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 2016 పుష్కరాల సమయంలో రూ.లక్షలు ఖర్చు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేశామని, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామిని దర్శించుకున్నారని గుర్తు చేశారు. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రగతే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అనంతరం దైద ఆలయ కమిటీ ఛైర్మన్‌గా సాంబశివరావు, పులిపాడు సొసైటీ అధ్యక్షుడిగా పెదవీరయ్య, ఇతర సభ్యులతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సాగర్ ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ కాంతారావు, తెదేపా మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

అధికారుల తీరుపై కౌన్సిలర్ల ఆగ్రహం

సమావేశంలో ఛైర్‌పర్సన్ లక్ష్మీతులసి తదితరులు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ప్రజల కంటే రియల్ వ్యాపారులు, మధ్యవర్తుల ప్రయోజనాలే ముఖ్యమా? వారికి అనుకూలంగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారా? కౌన్సిలర్లకు కనీస సమాచారం ఇవ్వకపోతే ఎలాగని ఆరోవార్డు కౌన్సిలర్ సత్యవాణి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక సంఘ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ తయారీకి సీఆర్‌డీఏ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి కౌన్సిలర్లకు ఆహ్వానం లేకపోవడంపై అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు శ్రీనివాసరావు, మేరిగ్రేస్, సుమన్‌కుమార్, కోటేశ్వరరావునాయక్, శివప్రసాద్, సతీష్ మండిపడ్డారు. కనీసం ఛైర్‌పర్సన్ కూడా ఆహ్వానం లేదన్నారు. తప్పు జరిగిందని క్షమించాలని టీపీవో రాధాకృష్ణ అన్నారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూస్తామని కమిషనర్ ఆనంద్‌కుమార్ చెప్పడంతో కౌన్సిలర్లు శాంతించారు. మెప్మాలో అవినీతి ఎక్కువైందని ఆర్పీలు, సీవోలు మామూళ్లు దండుకుంటున్నారని, లంచం ఇవ్వకుంటే డ్వాక్రా మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారని కౌన్సిలర్లు సత్యవాణి, అబ్రహం ఆరోపించారు. అనంతరం అజెండాలోని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఛైర్‌పర్సన్ లక్ష్మీతులసి తదితరులు పాల్గొన్నారు.

చిరు వ్యాపారులకు రుణాలపై అవగాహన

దాచేపల్లి, న్యూస్‌టుడే: నగర పంచాయతీ పరిధిలో సోమవారం లోక్ కల్యాణ్ మేళా నిర్వహించారు. కమిషనర్ జి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు, డ్వాక్రా యానిమేటర్లకు పీఎం స్వయం నిధి పథకం ప్రయోజనాలు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చిరు వ్యాపారులు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఏపీఎం జానీబాషా, మెప్మా అధికారి విజయలక్ష్మి, తెదేపా మండల కన్వీనర్ నారాయణ, టౌన్ అధ్యక్షుడు షేక్ అహ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు, నాయకులు

గుడిపాడుకు యూరియా ఇవ్వలేదు

క్రోసూరు(అచ్చంపేట), న్యూస్‌టుడే: గుడిపాడు గ్రామానికి ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం క్రోసూరు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ కోటయ్య అధ్యక్షత వహించారు. యూరియా సమస్యలపై పలువురు సభ్యులు ప్రస్తావించారు. నిల్వ రాగానే గుడిపాడుకు అందజేస్తామని ఏవో వేణుగోపాల్ తెలిపారు. నాగవరం గ్రామ హిందూ శ్మశాన వాటికలో చేతిపంపు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం అధికారులు ప్రగతి నివేదికలు అందజేశారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదల ఆరోగ్యానికి భరోసా

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: నిరుపేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం నిండైనా భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. పట్టణంలోని రఘురామ్‌నగర్ ప్రజావేదికలో సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడారు. 35 మంది లబ్ధిదారులకు రూ.21.91 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

పిడుగురాళ్ల: సరస్వతీదేవి అలంకారంలో కన్యకాపరమేశ్వరి

పిడుగురాళ్ల భోగలింగేశ్వర స్వామి ఆలయంలో..

పిడుగురాళ్లలో గంగమ్మతల్లి

బెల్లంకొండలో..

దాచేపల్లిలో కన్యకాపరమేశ్వరి

అచ్చంపేటలో..

సత్తెనపల్లి: నీలంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారు

సత్తెనపల్లి వడ్డవల్లిలో..

దుర్గిలో దుర్గామాత

కారంపూడిలో..

చదువుల తల్లీ వందనం

దాచేపల్లి అమ్మవారి ఆలయంలో పూజలు

జ్ఞానప్రదాయిని.. మహాసరస్వతి నమస్తుభ్యం అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా సోమవారం ఆలయాల్లోని అమ్మవార్లకు సరస్వతీ దేవిగా అలంకరించారు. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. పెద్దసంఖ్యలో మహిళలు కుంకుమ పూజలు చేశారు. - న్యూస్‌టుడే, బృందం

పిడుగురాళ్ల: కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో..

సమయపాలన పట్టదా?

ఉదయం 10.30 గంటల సమయంలో తెరుచుకోని సచివాలయం తలుపులు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: పురపాలక సంఘంలోని వివిధ వార్డు సచివాలయాల ఉద్యోగులు సమయపాలన పాటించట్లేదు. ఆలస్యంగా రావడం.. త్వరగా వెళ్లడం చేస్తున్నారు. అచ్చంపేట రోడ్డులోని శివాలయం వెనుక ఉన్న మూడోవార్డు సచివాలయం తలుపులు సోమవారం ఉదయం 11 గంటల వరకు తెరుచుకోలేదు. వీఆర్‌వో ఒక్కరే సమయానికి వచ్చారు. మిగిలిన ఉద్యోగులు రాకపోవడంతో ప్రజలు ఎదురుచూశారు. కౌన్సిల్ సమావేశాల్లోనూ సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ప్రజాప్రతినిధుల నుంచి ఆరోపణలు వస్తున్నా, వారి పనితీరులో మార్పు రావడం లేదు.

ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో?

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: పాత బస్సుల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ మరమ్మతులకు గురికావడం, పంక్చర్లతో ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి. పట్టణంలోని గడియార స్తంభం వద్ద టైరుకు పంక్చర్ పడి రోడ్డుపైనే ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. టైరు మార్చి బస్సును ముందుకు నడిపించారు.

సమస్యలపై ఏకరవు

కౌన్సిల్ సభ్యులతో మాట్లాడుతున్న కమిషనర్ వెంకటేశ్వర్లు

దాచేపల్లి, న్యూస్‌టుడే: దాచేపల్లి నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం చైర్‌పర్సన్ కొప్పుల సుబ్బమ్మ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. పలువురు సభ్యులు తమ వార్డుల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారు. 5వ వార్డు కౌన్సిలర్ నాగరాజు, 14వ వార్డు కౌన్సిలర్ షరీఫ్ మాట్లాడుతూ ఎజెండా రూపొందించే విషయంలో కౌన్సిలర్లకు కనీస సమాచారం ఇవ్వడం లేదని కమిషనర్‌ను ప్రశ్నించారు. పలు అభివృద్ధి పనులు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదన్నారు. నగర పంచాయతీ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రూ.40 లక్షలతో కాపు కమ్యూనిటీ భవన నిర్మాణం, రూ.28 లక్షలతో ఆదర్శ పాఠశాలలో అసంపూర్తి గదుల నిర్మాణం పూర్తి చేసేందుకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఈ రాములు నాయక్, వైస్ చైర్మన్ మస్తాన్ పాల్గొన్నారు.

విద్యుత్తు వినియోగదారులకు ఊరట

పెదకూరపాడు: గత జగన్‌మోహన్‌రెడ్డి ట్రూఅప్ ఛార్జీలతో విద్యుత్తు వినియోగదారులపై భారం మోపారని, కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ ద్వారా భారీ ఊరట కల్పించిందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో విద్యుత్తు ఛార్జీలు తగ్గనున్నట్లు చెప్పారు. పేదలపై బిల్లుల భారం తగ్గుతుందన్నారు. జీఎస్టీ తగ్గింపుతో పేదలకు ఎంతో ఊరట లభించిందన్నారు.

మాచర్ల(కారంపూడి): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను తగ్గించి, మాట నిలబెట్టుకుందని దుర్గి మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ పల్లెర్ల కార్యక్రమంలో అన్నారు.

సామూహిక అక్షరాభ్యాసం

మాచర్ల(కారంపూడి): అన్నపూర్ణేశ్వరి ఆలయంలో మూలా నక్షత్రం పురస్కరించుకుని సోమవారం సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. న్యూటన్స్ కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

నిషేధిత ప్లాస్టిక్ విక్రయిస్తే చర్యలు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: నిషేధిత ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ఆనంద్‌కుమార్ వ్యాపారుల్ని హెచ్చరించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని వ్యాపార, వాణిజ్య దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ విజయసారథి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

గుత్తికొండ బిలాన్ని అభివృద్ధి చేస్తాం

పట్టువస్త్రాలతో ఆలయానికి వస్తున్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: గుత్తికొండ బిలాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం గుత్తికొండ బిలం ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. రాజరాజేశ్వరి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, పూజలు చేశారు. చీకటి మల్లయ్య స్వామికి పూజలు నిర్వహించారు.

కార్తిక మాసంలో వేంకటేశ్వరస్వామి కల్యాణం: వచ్చే కార్తిక మాసంలో జానపాడురోడ్డులోని తితిదే ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. పట్టణంలోని కన్యకాపరమేశ్వరి, గంగమ్మతల్లి ఆలయాల్లో ఆయన పూజలు చేశారు.

నల్లబర్లీ పొగాకు సాగు చేయొద్దు

సూచనలు ఇస్తున్న ఏపీఏ మస్తానమ్మ

అచ్చంపేట, న్యూస్‌టుడే: నల్లబర్లీ పొగాకు సాగుపై ప్రభుత్వం నిషేధం విధించిందని ఏపీఏ, మండల ప్రత్యేకాధికారి మస్తానమ్మ అన్నారు. సోమవారం ఆమె స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో రైతు సేవా కేంద్రం సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ఏవో వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాసరావు, తెదేపా మండల అధ్యక్షుడు ఆశీర్వాదం, డీసీ ఛైర్మన్ పాపిరెడ్డి తదితరులు మాట్లాడారు.

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే: మాచర్ల మండల రైతులు నల్లబర్లీ పొగాకు సాగు చేయొద్దని అధికారులు సూచించారు. సోమవారం మండల వ్యవసాయ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏవో పాపకుమారి మాట్లాడుతూ రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు.

ఆటపాటలతో అభ్యసనం

మాట్లాడుతున్న ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు మాధవి

అచ్చంపేట, న్యూస్‌టుడే: పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు మాధవి చెప్పారు. సోమవారం అచ్చంపేటలో పోషకాహార మాసోత్సవంలో భాగంగా ప్రీస్కూల్ పిల్లల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

75త్యాళ్లూరు(పెదకూరపాడు): అంగన్‌వాడీ చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య అందిస్తున్నట్లు 75త్యాళ్లూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పర్యవేక్షకురాలు మాధవి అన్నారు. 75త్యాళ్లూరు 4వ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. పౌష్టికాహారం ఆవశ్యకత వివరించారు.

దృష్టి సారిస్తే.. ఆదాయమెంతో!

వాణిజ్య దుకాణాల నిర్మాణానికి అనువైన ప్రాంతం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: సత్తెనపల్లి రాజధాని ప్రాంత పరిధిలో ఉంది. ఇకపై వేగంగా అభివృద్ధి చెందనుంది. అయితే ఆ స్థాయిలో వ్యాపారాలు నిర్వహించేందుకు అనుకూలమైన పరిస్థితుల్లేవు. పట్టణంలో ప్రధాన ప్రభుత్వశాఖల కార్యాలయాలున్న ప్రాంతాలు పలు వ్యాపారాలకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. వాటితోపాటు పురపాలక సంఘానికి చెందిన స్థలాలు ఉన్నాయి. నిరుద్యోగులు, చేతివృత్తులు, చిన్న వ్యాపారులకు ఉపాధి కల్పిస్తూ ఆదాయాన్ని పొందే అవకాశం ప్రభుత్వ శాఖలకు ఉంది. ముఖ్యంగా పురపాలక సంఘం ఆదాయ వనరుల పెంపుదలకు వాణిజ్య సముదాయాల నిర్మాణాల్ని విస్తృతంగా చేపట్టాల్సిన అవసరముంది.

జడ్పీ భవనం చుట్టూ..: గుంటూరు రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయం పక్కనే జిల్లా పరిషత్‌కు చెందిన భూమిలో పీఆర్ అతిథి గృహ నిర్మాణం చేపట్టారు. ఇక్కడ ఎల్ ఆకారంలో వాణిజ్య సముదాయాన్ని నిర్మించవచ్చు. గతంలో జడ్పీ అధికారులు వ్యాపారులతో సమావేశమయ్యారు. జడ్పీ స్థలం అప్పగిస్తే వాణిజ్య సముదాయం నిర్మించేందుకు సిద్ధమని పురపాలక సంఘం కూడా ప్రకటించింది. షాపింగ్‌మాల్, సినిమాహాలు, వినోద కేంద్రాలు ఉండేలా ప్రైవేట్ సంస్థలతో నిర్మాణాలు చేపడితే ఆదాయం సమకూరుతుంది.

✧ వావిలాల మున్సిపల్ వాణిజ్య సముదాయాన్ని ఆదాయ వనరుగా మార్చాలి. రోడ్డు పక్కనే ఎన్టీఆర్ వాణిజ్య సముదాయాన్ని అభివృద్ధి చేయాలి. మూడున్నర దశాబ్దాల కిందట నిర్మించిన ఆ సముదాయం అధ్వానస్థితిలో ఉంది. మరమ్మతులు చేపట్టి పైఅంతస్తులో నూతన నిర్మాణాలు చేపడితే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.

✧ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ వ్యాపార దుకాణాల్ని నిర్మించవచ్చు. తాలుకా సెంటర్‌లో జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ముందు వరుసలో వాణిజ్య దుకాణాలు నిర్మించి, ప్రస్తుతం అక్కడ దుకాణాలు నిర్వహిస్తున్న వారికి అప్పగించినా ఆదాయం వస్తుంది.

✧ రాజీవ్‌గాంధీ కూరగాయల మార్కెట్ ఎదురుగా వైవీ రెడ్డి కాంప్లెక్సులోని దుకాణాల అభివృద్ధితోపాటు నూతన దుకాణాల్ని నిర్మించవచ్చు. నరసరావుపేట రోడ్డులోని డంపింగ్ యార్డు స్థలం మాంసాహార వ్యాపారాలకు అనువుగా ఉంటుంది.

✧ స్టేడియం వద్ద నిర్మించిన దుకాణాల్ని అద్దెకు ఇవ్వాలి. గ్రంథాలయశాఖ భవనంలోని ఖాళీ గదులను కూడా అభివృద్ధిచేసి అద్దెకు ఇస్తే ఆదాయం సమకూరుతుంది. ఆ దిశగా అధికారులు దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

అంధుడిని ఢీకొన్న లారీ

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: బస్సు దిగి రోడ్డు దాటుతున్న అంధుడిని లారీ ఢీకొట్టిన ఘటన సోమవారం అంజనీపురంలో చోటుచేసుకుంది. వేమవరం గ్రామానికి చెందిన మీసాల ఆదాం అంధుడు. ఆయన పిన్నెల్లిలోని అనాథాశ్రమంలో ఉంటున్నారు. గ్రామానికి వెళ్లి తిరిగి పిన్నెల్లికి వెళ్లడానికి అంజనీపురం వచ్చారు. రోడ్డు దాటుతుండగా దాచేపల్లి వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అతని కాలు, తలకు గాయాలయ్యాయి. అంబులెన్సులో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

భార్యాభర్తలకు గాయాలు

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: బుర్ఖా ద్విచక్ర వాహనం వెనుక చక్రంలో చుట్టుకోవడంతో కిందపడి భార్యాభర్తలు గాయపడ్డారు. ఈ ఘటన కామేపల్లి సమీపంలోని వైద్య కళాశాల వద్ద చోటుచేసుకుంది. కరాలపాడు గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్, అతని భార్య జానీ బేగం ద్విచక్ర వాహనంపై పిడుగురాళ్లకు బయలుదేరారు. జానీబేగం ధరించిన బుర్ఖా ద్విచక్ర వాహనం వెనుక టైరుకు చుట్టుకుని, ఇద్దరు కిందపడిపోయారు. దీంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. అంబులెన్సులో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అన్నదమ్ములపై దాడి

రెంటచింతల, న్యూస్‌టుడే: గోలి గ్రామంలో అన్నదమ్ములపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన సత్యానందం తన పొలంలో జొన్నపంట వేశారు. తండ్రి కుమారుడు కృపయ్య, బెంజిమన్ తమ పశువులను పొలంలో మేపుతున్నారంటూ అడ్డుకున్న సత్యానందనం, ఆయన సోదరుడు సాగర్‌పై కర్రలతో దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారిద్దరినీ గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు.

3 నుంచి రీసర్వే

పిడుగురాళ్ల: కరాలపాడులో అక్టోబరు 3వ తేదీ నుంచి భూములు రీసర్వే చేస్తారని తహసీల్దారు మధుబాబు చెప్పారు. సోమవారం కరాలపాడులోని సచివాలయంలో భూములు రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. రీసర్వేకు రైతులు సహకరించాలని సూచించారు.

రూట్స్ ఆసుపత్రి ప్రారంభం

ఆసుపత్రిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రూట్స్ ఆసుపత్రిని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సోమవారం ప్రారంభించారు. అడ్వాన్స్‌డ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌ను ఈప్రాంత వాసులకు అందుబాటులోకి తీసుకురావడం మంచి పరిణామమని ఆయన చెప్పారు. హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ వీఆర్‌కేకే సాగర్, వైద్యులు దేవిశెట్టి ప్రత్యూష, వెంకట జయదీప్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ కాశీవిశ్వనాథం, వ్యాపారవేత్త దేవిశెట్టి శివ తదితరులు పాల్గొన్నారు.

నీట మునిగిన పంట పొలాల పరిశీలన

రైతులతో కలిసి పరిశీలిస్తున్న ఉద్యానశాఖ అధికారి మోహన్

దాచేపల్లి, న్యూస్‌టుడే: రామాపురం గ్రామంలో కృష్ణానది వరద ముంపు ప్రభావిత పంట పొలాలను సోమవారం ఉద్యానశాఖ అధికారి మోహన్ పరిశీలించారు. గ్రామంలో 60 ఎకరాలు, పొందుగలలో 20 ఎకరాల పంట పొలాలు నీట మునిగినట్లు ఆయన తెలిపారు. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించి, వాలిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టాలని రైతులకు సూచించారు. మొక్కలకు యూరియా, మెగ్నీషియం సల్ఫేట్, 19.19.19 ఎరువులు, ఇనుప ధాతులోపం నివారణకు ప్రత్యేక ద్రావణాలు పిచికారీ చేయాలని సూచించారు. మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ వినోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

శావల్యాపురం, న్యూస్‌టుడే : తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వాలంటీర్ విధులు అప్పగించడం బాధాకరమని సచివాలయ ఉద్యోగులు

వాలంటీర్ విధులు మాకొద్దు

వాపోయారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పింఛన్ల సొమ్ము బ్యాంకు నుంచి తీసుకున్న తరువాత ప్రభుత్వ వాట్సప్ గ్రూపు నుంచి వైదొలుగుతామని తెలిపారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇన్‌ఛార్జి ఎంపీడీవో పి.సుగుణకుమారికి వినతి పత్రం అందచేశారు.

నరసరావుపేట

•నరసరావుపేట • వినుకొండ • చిలకలూరిపేట

రీసర్వేపై అవగాహన.. వినుకొండ రూరల్: పెదకంచర్లలో అక్టోబరు 3 నుండి రీసర్వే ప్రారంభమవుతుందని తహసీల్దారు సురేష్ తెలిపారు.



బహుమతి పేరిట ఫోన్లతో బహుపరాక్

'ఈనాడు, ఈటీవీ' ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

యడ్లపాడు, న్యూస్‌టుడే: 'లాటరీ తగిలింది.. రూ.లక్షల్లో బహుమతులు గెలుచుకున్నారు' అంటూ ఫోన్‌లో మాయమాటలు చెప్పి ఓటీపీలు అడిగే వారి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శివరామకృష్ణ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో 'ఈనాడు - ఈటీవీ' ఆధ్వర్యంలో సైబర్ మోసాలు, మాదక ద్రవ్యాల నివారణపై స్వయం సహాయక సంఘాల మహిళలకు సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సాధారణ నేరాలతో పోల్చితే సైబర్ నేరాల సంఖ్య, వాటి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోందన్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే వంచనకు గురవటం ఖాయమన్నారు. మోసపూరిత రుణ యాప్‌లను నమ్మి మోసపోవద్దన్నారు. చనిపోయిన కుటుంబ సభ్యుల పేరిట బీమా నగదు వస్తుందని చెప్పి మోసం చేసే వారి బారిన పడవద్దన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దన్నారు. సైబర్ మోసాలకు గురైతే 1930కు ఫోన్ చేయాలన్నారు. ఈగల్ ఎస్సై శామ్యూల్ రాజీవ్ మాట్లాడుతూ గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలను వివరించారు. మత్తు పదార్థాల సాగు, రవాణా, విక్రయాలు, వినియోగం గురించి తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1972 లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. ఎంపీడీవో హేమలతాదేవి, వెలుగు ఏపీఎం రవీంద్ర మాట్లాడుతూ సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వీవోఏలు, సీసీలు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎస్సై శివరామకృష్ణ చిత్రంలో ఎస్సై శామ్యూల్ రాజీవ్ (ఈగల్), ఎంపీడీవో హేమలతాదేవి

హాజరైన స్వయం సహాయక సంఘాల మహిళలు









(c) eenadu

రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటండి

రొంపిచర్ల, న్యూస్‌టుడే: విశాఖపట్టణంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించాలని జేసీ సూర్యతేజ సూచించారు. రొంపిచర్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ బాల, బాలికల జట్ల శిక్షణ శిబిరానికి హాజరైన ఆయన సోమవారం పలు సూచనలు చేశారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాలన్నారు.

ఉపాధ్యాయుడు జక్కిరెడ్డికి జాషువా పురస్కారం

వినుకొండ, న్యూస్‌టుడే: స్థానిక మూడో వార్డు పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయుడు జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కవి జాషువా పురస్కారం ఇచ్చి సన్మానించారు. ఎస్వీ గుర్తింపు పొందిన తెలుగు కళాకారుల సాంస్కృతిక సేవ సంస్థ ఆదివారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు.

నరసరావుపేట

•నరసరావుపేట • వినుకొండ • చిలకలూరిపేట

కార్మికులపై వేధింపులు తగదు

నరసరావుపేట సెంట్రల్: అనంతపురం, గుంటూరులో మున్సిపల్ కార్మికులను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నరసరావుపేట మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం కార్మికులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సిలార్ మసూద్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ మున్సిపల్ కార్మికులు రాజకీయ, అధికారుల బెదిరింపులకు గురవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికుల ఖాతాల నుంచి పీఎఫ్, ఈఎస్ఐ చందా మినహాయిస్తున్నా సంబంధిత ఖాతాల్లో జమ కావట్లేదన్నారు. అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలన్నారు. నిరసన కార్యక్రమంలో సోమశేఖర్, సామ్రాజ్యం, భాస్కర్, నాగయ్య, కోటేశ్వరరావు, వెంకట్రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసరావుపేట అర్బన్ : 80085 73156
యడ్లపాడు : 8008145652 వినుకొండ గ్రామీణ : 9440009293

? పట్టణంలో వీరుల రోడ్డులోని సాయినగర్‌లో కాలువలు లేక ఇళ్ల మధ్య నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. - శ్రీనివాసరావు

✔ ఆ ప్రాంతాన్ని పరిశీలించి మురుగునీరు నిలబడకుండా చర్యలు తీసుకుంటాం. - సునీత, పారిశుద్ధ్య అధికారిణి – న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం

? నరసరావుపేట పట్టణం శివానందా రోడ్డులో డ్రైనేజీ పొంగి మురుగు నీరు రోడ్డుపైకి చేరుతోంది. దుర్గంధం, దోమలతో ఇబ్బంది పడుతున్నాం. - రాజేశ్వరి

✔ మురుగు కాలువలు, డ్రైనేజ్‌లో పూడిక తీయించి సక్రమంగా పారుదల అయ్యేలా చూస్తాం. - రామకోటయ్య, పారిశుద్ధ్య అధికారి - న్యూస్‌టుడే, మల్లమ్మ సెంటర్(నరసరావుపేట)

విద్యుత్తు వృథాకు అడ్డుకట్ట.. మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట): పట్టణంలోని 33వ వార్డులో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. దీంతో విద్యుత్తు వృథా అవుతుందని ఈ నెల 27న 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షిక 'ఈనాడు' అధికారుల దృష్టికి తేగా వీధి దీపాల నిర్వహణదారు వెంటనే స్పందించారు. రాత్రివేళ మాత్రమే దీపాలు వెలిగేలా ఏర్పాటు చేశారు. విద్యుత్తు వృథాకు అడ్డుకట్ట పడింది.

స్పందనకు వందనం

వినుకొండ వాసవీ కన్యకాపరమేశ్వరి | నూజెండ్ల: జగన్మాత పీఠంలో సరస్వతీదేవిగా అమ్మవారు | శావల్యాపురం: అద్దంకి బ్రాంచి కెనాల్ కట్ట ఆలయంలో.. | ఈపూరు: కొచ్చెర్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో.. | యడ్లపాడు: లింగారావుపాలెంలో.. | చిలకలూరిపేట శారదాంబ ఆలయంలో | రొంపిచర్ల: సరస్వతిగా వాసవీ అమ్మవారు

నరసరావుపేట: పాతూరు శివాలయంలో.. | చిలకలూరిపేట: సాతులూరులో.. | చిలకలూరిపేట: కావూరులో..

బుద్ధి ప్రదాయినీ.. భజేహం

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారి జన్మ నక్షత్రం మూలానక్షత్రం సందర్భంగా దేవాలయాల్లో చదువుల తల్లి సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు. విద్యార్థులు ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులచే అక్షరాభ్యాసం నిర్వహించారు. మహిళలు కుంకుమార్చన చేశారు. లలితాసహస్ర నామ పారాయణం, గాయత్రి హోమం నిర్వహించారు. మహిళలు, బాలికలు కోలాట ప్రదర్శన చేశారు. - న్యూస్‌టుడే బృందం

చిలకలూరిపేట సంతోషిమాత ఆలయంలో.. | నరసరావుపేట: బరంపేటలో మహిళల పూజలు

వల్లభేశ్వరా.. మొర వినవా

రొంపిచర్ల మండలం విప్పర్లలో శ్రీ గంగా పార్వతీ సమేత వల్లభేశ్వరుడికి మూల నక్షత్రం పురస్కరించుకొని విశేష ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు.- న్యూస్‌టుడే, రొంపిచర్ల

శుభాకాంక్షలు
కాన్ఫిడరేషన్ ఆఫ్ లైసెన్స్‌డ్ ఇంజనీర్స్ & ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (CLESA-AP) పల్నాడు ఛాప్టర్ నూతన కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన మా మిత్రులు, జాతీయ అవార్డు గ్రహీత, శిరివేరి ఇంజనీర్స్ & ప్లానర్స్ అధినేత
శ్రీ శిరివేరి లక్ష్మీకాంత్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు

Er. కమలాకర రెడ్డి కొమ్మసాని
B.Tech Civil, AMIE, AIV, CEng
President CLESA, A.P.
VPA విజయలక్ష్మీ ప్లానర్స్ & ఆర్కిటెక్ట్స్
వి.కె. బిల్డర్స్ & డెవలపర్స్
ప్రకాష్‌నగర్, బ్యాంక్ కాలనీ, నరసరావుపేట.

మహిళాభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయం

మాట్లాడుతున్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అదే స్ఫూర్తితో పని చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. విఠంరాజుపల్లి సమీపంలోని శివశక్తి ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో ముందస్తు విజయదశమి వేడుకలు, సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పథకాలను చక్కగా ఉపయోగించుకుని పిల్లలను ఉన్నతంగా చదివించాలని కోరారు. ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. దసరా, దీపావళి కానుకగా సుగాలి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. సివిల్స్ శిక్షణ తీసుకునే ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఫౌండేషన్ తరపున ఉపకార వేతనాలు అందించనున్నట్లు ప్రకటించారు. సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. జీఎస్టీ సంస్కరణలు పేద, మధ్యతరగతికి ఊరటనిస్తాయని గుర్తు చేశారు. అనేక వస్తువులు 0-5 శాతం పన్ను పరిధిలోకి రావడంతో జీవన వ్యయం తగ్గుతుందన్నారు.

నీటి పరీక్షలకు ఆదేశం

చిలకలూరిపేట పట్టణం: పట్టణంలో శుద్ధ జల కేంద్రాలను పురపాలక సంఘ కమిషనర్ శ్రీహరిబాబు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల యజమానులు తమ ప్లాంట్లలో నీటిని సేకరించి గుంటూరులోని ప్రాంతీయ ప్రయోగశాలలో పరీక్షలు చేయించి నివేదికను రెండ్రోజుల్లోగా మున్సిపాలిటీకి పంపించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా నీటి పరీక్షలు చేయిస్తున్నామని చెప్పారు.

ఆహారపు అలవాట్లే ప్రమాదకరం: ఎమ్మెల్యే

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: సమాజంలో మారిన జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ప్రమాదకరంగా మారుతున్నాయని ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఐఎంఏ హాలులో సోమవారం ప్రపంచ హృద్రోగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యుక్త వయసులో ఉన్న వారికి గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మార్ శేషగిరిరావు, వైద్యులు శాఖమూరి బాజీబాబు చింతగుంట శిరీష, కూనిశెట్టి గౌతమ్, పరమేశ్వరరెడ్డి తదితరులు గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించారు. వైస్‌ఛైర్మన్ శ్రీనివాసగుప్తా, కోశాధికారి డాక్టర్ నంద్యాల రాంప్రసాద్‌రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

గుండె స్పందనలు గుర్తిద్దాం

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: ఆరోగ్యంలో వచ్చే చిన్న మార్పులు పెద్ద ప్రమాదాన్ని తెస్తాయని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర కార్డియాలజీ సొసైటీ కార్యదర్శి డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి తెలిపారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మహాత్మాగాంధీ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ గుండె సమస్యల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కారసాని మాట్లాడుతూ గతంలో 60ఏళ్లు పైబడిన వారికే గుండె జబ్బుల సమస్య ఉండేదని ప్రస్తుతం 40 ఏళ్లలోపు యువత అనారోగ్య కారణాలతో మృత్యువాత పడుతున్నట్లు పేర్కొన్నారు. రోజూ అరగంట పాటు వ్యాయామం చేయాలన్నారు. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ పరిమిత స్థాయిలో ఉండేలా చూసుకోవాలన్నారు.

జీఎస్టీ తగ్గింపు ఫలాలు ప్రజలకు అందాలి

వినుకొండ, న్యూస్‌టుడే: జీఎస్టీ తగ్గింపు ధరలు ప్రజలకు చేరాలని ఆ శాఖాధికారి రామలింగయ్య కోరారు. తహసీల్దారు కార్యాలయంలో సోమవారం వ్యాపారులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాణాధార మందులకు ఇప్పటి వరకు ఉన్న 12 శాతం పూర్తిగా రద్దు చేసినట్లు చెప్పారు. పాలు, వ్యవసాయ పరికరాలు, రెడీమేడ్ దుస్తులు ఇతరత్రా వాటికి జీఎస్టీ తగ్గినందున కొనుగోలుదారులకు ఆ మేరకు వెసులుబాటు కల్పించాలని తెలిపారు. తహసీల్దార్ సురేష్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుపై ఇంటింటికీ ప్రచారం చేస్తామన్నారు.

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లా వినియోగదారుల సంఘం రూపొందించిన జీఎస్టీ పోస్టర్‌ను తహసీల్దార్ షేక్ మహ్మద్ హుస్సేన్ చిలకలూరిపేటలోని తన కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్, రవినాయక్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అవగాహన కల్పించండి

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: బిందు, తుంపర సేద్యం పరికరాలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన విషయాన్ని కర్షకులకు అవగాహన కల్పించాలని, దీనికి సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ కృతిక శుక్లా, మైక్రో ఇరిగేషన్ పీడీ ఆంజనేయులు తదితరులు కలెక్టరేట్‌లో సోమవారం ఆవిష్కరించారు.

శుభాకాంక్షలు
కాన్ఫిడరేషన్ ఆఫ్ లైసెన్స్‌డ్ ఇంజనీర్స్ & ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (CLESA-AP) పల్నాడు ఛాప్టర్ నూతన కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన మా మిత్రులు, జాతీయ అవార్డు గ్రహీత, శిరివేరి ఇంజనీర్స్ & ప్లానర్స్ అధినేత
శ్రీ శిరివేరి లక్ష్మీకాంత్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు

ప్రొ॥ వీరా కళ్యాణ చక్రవర్తి
VEERA INTERIOR
మున్సిపల్ కాంప్లెక్స్, వరవకట్ట, నరసరావుపేట, పల్నాడు జిల్లా.

అవీ ఇవీ

నల్లబర్లీ సాగు చేయొద్దు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: మండలంలో మురికిపూడి, రామచంద్రాపురం రైతులు నల్లబర్లీ పొగాకు సాగు చేయొద్దని ఏవో సరిత సూచించారు. ఈమేరకు రెండు గ్రామాల్లో సోమవారం రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయ పంటలైన కంది, మినుము, పెసర, శనగ, చిరుధాన్యాల వైపు మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేశారు. అలా కాదని నల్లబర్లీ పొగాకు సాగు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఏఈవో ప్రవీణ్, వీఏఏలు అనిల్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

పూసల మృతికి ప్రముఖుల నివాళి

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : మండలంలో బొప్పూడి గ్రామానికి చెందిన వ్యాపారవేత్త పూసల యోగేశ్వరరావు సోమవారం మృతి చెందారు. ఆయన మృతికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సంతాపం తెలిపారు. గ్రామానికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. నివాళి అర్పించిన వారిలో ధనలక్ష్మి గ్రూపు సంస్థల డైరెక్టర్ పేర్ని వీరనారాయణ, అసిస్ట్ డైరెక్టర్ డాక్టర్ జాష్టి రంగారావు, బొప్పూడి మాజీ సర్పంచి పూసల హరిబాబు తదితరులున్నారు.

ఆరోగ్యంతోనే ఆర్థికాభివృద్ధి

నూజండ్ల, యడ్లపాడు, చిలకలూరిపేట గ్రామీణ: ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాల్లో ఆర్థికాభివృద్ధి సాధ్యమని వక్తలు సూచించారు. నూజండ్ల, యడ్లపాడు, చిలకలూరిపేట, నాదెండ్ల మండలాల్లో నిర్వహించిన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా వైద్య శిబిరాలు నిర్వహించారు. నూజండ్ల మండలం ఉప్పలపాడులో హెచ్.ఎస్ బాబు మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వైద్య శిబిరాన్ని తెదేపా నేతలు పరిశీలించారు. యడ్లపాడు మండలం కొండవీడులో 77 మంది మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్, హిమోగ్లోబిన్, రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలు నిర్వహించారు. చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెం, నాదెండ్ల మండలం సాతులూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో 200మందికి పైగా రోగులను పరీక్షించి మందులు అందజేశారు.

పారిశుద్ధ్య సిబ్బందికి వైద్య పరీక్షలు

వినుకొండ, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికులకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. స్థానిక జాషువా కళాప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని బ్యాంక్ ప్రాంతీయ డైరెక్టర్ సుభాష్ ప్రారంభించారు. గుంటూరు రమేష్ ఆసుపత్రి, సురేష్ యూరో, కిడ్నీ సెంటర్ వైద్యులు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, గ్రామీణ బ్యాంక్ వినుకొండ, కొచ్చర్ల, శావల్యాపురం శాఖల కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు.

స్వచ్ఛ రథం సేవలు వినియోగించుకోండి

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: స్వచ్ఛ రథంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఇచ్చి నిత్యావసర సరకులు తీసుకోవచ్చని ఎమ్మార్సీ ప్రభాకరరావు తెలిపారు. గోనుగుంట్లవారిపాలెంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన నీటిని తాగాలన్నారు. బాలికలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. సర్పంచి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

CHANGE OF NAME

I, **GONUGUNTLA RAMKISHAN** S/o. **SESHARAO**, R/o. Flat No:210, Yerramsetty Towers, Ravipadu Road, Narasaraopet Town and Mandal, Palnadu District, A.P. I am the father of **GONUGUNTLA RAMKISHAN DEVASISH NANDAN** (Old Name - Minor son). I have changed my son's name as **DEVASHISSH NANDAN GONUGUNTLA** (New Name) S/o. **GONUGUNTLA RAMKISHAN**. Hereafter my son name is known as **DEVASHISSH NANDAN GONUGUNTLA** (New Name) S/o. **GONUGUNTLA RAMKISHAN**.

CHANGE OF NAME

I, **GONUGUNTLA RAMKISHAN** S/o. SESHARAO, R/o. Flat No:210, Yerramsetty Towers, Ravipadu Road, Narasaraopet Town and Mandal, Palnadu District, A.P. I am the father of **PIYUSHAA** (Old Name - Minor daughter). I have changed my daughter's name as **PIYUSHAA AADYA GONUGUNTLA** (New Name) D/o **GONUGUNTLA RAMKISHAN.** Hereafter my son name is known as **PIYUSHAA AADYA GONUGUNTLA** (New Name) D/o. **GONUGUNTLA RAMKISHAN**.

LOSS OF PASSPORT

I, **BAKKA KOTESWARARAO** S/O Mohanarao, Age: 42, R/o of D. No. 1-123, Indira Priyadarshini Colony, Ravipadu village, Narasaraopet Mandal, Palnadu Dist. A.P. -522601. I Lost my Original Passport bearing No. G1403851, while I was Shifting my house. After Several attempts I could not trace it out. If anybody find please contact below Number.

BAKKA KOTESWARARAO
CELL : 98857 29018

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
(పూర్వపు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్)
రిజిష్టర్డు కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
బ్రాంచ్ : ఒంగోలు: డి.నెం.37-1-41, 1వ అంతస్తు, వరప్రసాద్ కాంప్లెక్స్, ట్రంక్ రోడ్డు, ఒంగోలు, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్-523001, వెబ్‌సైట్: www.shriramfinance.in

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద డిమాండ్ ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో **'శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్'** గా పిలువబడెది. ఎన్‌సిఎల్‌టి బెంచ్-II చెన్నై, తేది.09-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేది నాటి కార్పోరేట్ ఫైనాన్స్ మంత్రిత్వశాఖ లేఖ) ద్వారా **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా** తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉన్నాము మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 మరియు **ఒంగోలు 1 నందు** బ్రాంచి ఆఫీస్ కలిగి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిస్టరై ఉన్నాము. (ఇక నుండి మమ్మల్ని కంపెనీ/ఋణదాతగా సూచిస్తారు)

ఋణగ్రహీతలు/ సహ-ఋణగ్రహీత(లు) / హామీదార్లు /దిగువ తెలుపబడిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకున్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు/ హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 3 తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్టువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలకు/ హామీదారులకు/ తనఖాదారులను కోరుతూ సర్ఫేసీ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీచేశారు.

సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 13 [illegible]

ఋణగ్రహీత(లు)/ సహ- ఋణగ్రహీత(లు)/ హామీదార్ల యొక్క పేర్లు: [illegible]

లోను అగ్రిమెంట్ నెం.	ONGL2TF2304030002
NPA తేది	07-01-2024
డిమాండ్ నోటీసు తేది	08-08-2025
బకాయి మొత్తం	రూ. 44,71,659/- [illegible]
లోను మొత్తం	రూ.30,00,000/-

[illegible]

ప్రదేశం: ఒంగోలు సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

శుభాకాంక్షలు
కాన్ఫిడరేషన్ ఆఫ్ లైసెన్స్‌డ్ ఇంజనీర్స్ & ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (CLESA-AP) పల్నాడు ఛాప్టర్ నూతన కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన మా మిత్రులు, జాతీయ అవార్డు గ్రహీత, శిరివేరి ఇంజనీర్స్ & ప్లానర్స్ అధినేత
శ్రీ శిరివేరి లక్ష్మీకాంత్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు

RJ రాయల్ ఇంటీరియర్స్
సాయినగర్, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ప్రొ॥ రాజేష్ జొరిగె

స్వామి వివేకానంద కళావేదిక ప్రారంభం



ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖులు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌లో స్వామి వివేకానంద కళావేదికను సోమవారం ప్రారంభించారు. అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రుడు వినుకొండకు చెందిన సన్నిధి ప్రసాదరావు, మల్లీశ్వరి దంపతులు దీని నిర్మాణానికి నిధులు అందించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలలో విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ నేతలు పాల్గొన్నారు.

'రామచంద్ర బ్రదర్స్' ఫర్నిచర్ షోరూం ప్రారంభం

రిబ్బన్ కత్తిరిస్తున్న ఎమ్మెల్యేలు అరవిందబాబు, కన్నా లక్ష్మీనారాయణ

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలో రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూంను సోమవారం ప్రారంభించారు. పల్నాడు రోడ్డులోని సూరపనేని ఐకాన్ కాంప్లెక్స్‌లో ఎమ్మెల్యేలు అరవిందబాబు, కన్నా లక్ష్మీనారాయణ దుకాణాన్ని ప్రారంభించి నిర్వాహకుడు సుబ్బారావుకు అభినందనలు తెలిపారు. పల్నాడు ప్రాంతంలో అధునాతన ఫర్నిచర్ దుకాణం అందుబాటులోకి తేవడం సంతోషదాయకమన్నారు. ప్రజల ఆదరాభిమానాలు పొందేలా వ్యాపారం సాగాలన్నారు. కార్యక్రమంలో సూరపనేని ఐకాన్ అధినేత శ్రీహరి, తెదేపా నేతలు నాగోతు శౌరయ్య, కపలవాయి విజయ్‌కుమార్, చిలకలూరిపేట మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ తేళ్ల సుబ్బారావు, ఆళ్ల వెంకట శివరావు, చింతా రామకృష్ణ తదితరులు ఉన్నారు.

గతంలో డి.21-09-2025 ఈనాడు తెలుగు డైలీ పేపరులో ప్రచురించిన ప్రకటన గురించి ప్రజలకు తెలియజేసే వివరణ ప్రకటన

మా క్లయింట్లు వేముల రాంబాబు గారు (సెల్: 79818 43833), S/o. దివంగత వేముల వెంకటేశ్వరరావుగారు, మరియు వేముల చెంచు రామారావు గారి సూచనల మేరకు ఇచ్చుచున్న వివరణ ప్రకటన.

మా క్లయింట్లు వేముల రాంబాబు గారికి తండ్రి అయిన వేముల వెంకటేశ్వరరావు గారు, మరియు వేముల చెంచు రామారావు గారికి అన్న గారు అయిన, వేముల వెంకటేశ్వరరావుగారు తన జీవితకాలంలో, ఆయన తన స్వార్జిత ద్రవ్యముతో ఈ క్రింది ఆస్తులను కొనుగోలు చేసి, సదరు స్వార్జిత ఆస్తులను గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ ద్వారా, మా క్లయింట్లు వేముల రాంబాబు మరియు వేముల చెంచు రామారావు గార్లకు దఖలు దస్తావేజు ద్వారా రిజిస్టరు చేసినారు. సదరు రిజిస్ట్రేషన్ తేదీలు నుండి, ఈ క్రింది షెడ్యూలు ఆస్తులు వేముల రాంబాబు మరియు వేముల చెంచు రామారావు గార్ల, స్వార్జితపు ఆస్తులుగా చట్ట ప్రకారం పరిగణించబడతాయి. మరియు సదరు ఆస్తులు రీత్యా ఎటువంటి దావా తగాదాలు ఏమియు లేవు.

ఈ వివరణ ప్రకటన దాఖలా ఆస్తులు వివరం.

పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, కాకాని గ్రామం తాలుకు
(1) వేముల రాంబాబు - య. 6.00 సెంట్లు, డాక్యుమెంట్ నం. 11401/2023, రిజి. తేది: 16/05/2023.
(2) వేముల రాంబాబు - య. 3.16 సెంట్లు, డాక్యుమెంట్ నం. 21875/2023, రిజి. తేది: 02/09/2023.
(3) వేముల చెంచు రామారావు - య. 6.08 సెంట్లు, డాక్యుమెంట్ నం.11400/2023, రిజి. తేదీ: 16/05/2023.

పైన పేర్కొన్న షెడ్యూలు ఆస్తులు కుటుంబ ఆస్తులు కావు. అందువల్ల పైన పేర్కొన్న షెడ్యూలు ఆస్తులపై మా క్లయింట్లు అయిన, వేముల రాంబాబు మరియు వేముల చెంచు రామారావు గార్లకి తప్ప మరెవరికీ చట్టపరమైన హక్కులు లేవనియు, ఇవి వారి వ్యక్తిగత ఆస్తులనియు, ఇందుమూలముగా యావన్మందికి తెలియ చేయడమైనది. సెప్టెంబర్ 21వ తేదీన, ఈనాడు దినపత్రికలో, టి.జె.జి. శ్రీనివాసరావు, తేరా స్వదీప్తి అనే అడ్వొకేట్స్ ఇచ్చిన ప్రకటనకు ఎటువంటి చట్టపరమైన ఆమోదము మరియు విలువ లేదు.

తేది:29-09-2025

వి.వరప్రసాదరావు, బి.ఎస్.సి., బి.ఎల్.,
అడ్వొకేట్, ప్లాట్ నం: 205,
శ్రీ గణపతి రెసిడెన్సీ, 3వ లేన్,
ఓల్డ్ పట్టాభిపురం, గుంటూరు-522 006
Ph: 94900 09837.

(c) eenadu

వీణాపాణి.. విద్యాప్రదాయిని

సామూహిక పూజల్లో విద్యార్థులు

సాలూరు పట్టణంలోని కామాక్షి, పంచముఖేశ్వర స్వామి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లలితా బాలాత్రిపుర సుందరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు సోమవారం దర్శనమిచ్చారు. వందలాది మంది విద్యార్థులు సామూహిక సరస్వతీ పూజలు చేశారు. కామాక్షి దేవిని సరస్వతిగా అలంకరించారు. మహిళలు కుంకుమ పూజలు చేశారు. – న్యూస్‌టుడే, సాలూరు

సరస్వతిదేవిగా కామాక్షి అమ్మవారు





ఇతని పేరు **కోటేశ్వరరావు.** తణుకు స్వస్థలం. పాచిపెంట మండలం కుడుమూరులో భూమి కొనుగోలు చేశారు. కొంత భాగం నిషిద్ధ భూముల జాబితాలో చేర్చినట్లు రికార్డులో ఉంది. దీన్ని సవరించాలని 2022 నుంచి విన్నవిస్తున్నారు. సోమవారం అర్జీ ఇచ్చిన ఆయన పరిష్కారం అవుతుందనే నమ్మకం కుదిరిందని చెప్పారు.

సాలూరుకు చెందిన **కృష్ణం రాజు** ఆర్టీసీ డ్రైవర్. ఉపాధ్యాయుడైన తన కుమారుడు చూడడం లేదని ఫిర్యాదు చేశారు. వెంటనే కుమారుడిని రప్పించి.. సబ్ కలెక్టరు వైశాలి ఇద్దరితో మాట్లాడారు. నెలకు రూ.5 వేలు తండ్రికి పోషణ మొత్తంగా ఇవ్వాలని ఆదేశించారు.

రెవెన్యూ నిర్ణయం

అక్కడికక్కడే వినతుల పరిష్కారం

పార్వతీపురం, న్యూస్‌టుడే

జిల్లాలో రెవెన్యూ సమస్యలు పేరుకుపోతున్నాయి. పీజీఆర్‌ఎస్‌కు వచ్చి అర్జీలు ఇవ్వడం, తహసీల్దార్ల నుంచి పరిష్కారం కోరడం షరా మామూలుగా జరుగుతోంది. ఒకే సమస్యపై ఏళ్ల తరబడి తిరుగుతున్న వారు ఎందరో ఉన్నారు. పీజీఆర్‌ఎస్ సమస్యలపై 'పరిష్కరిస్తారా.. పక్కన పెట్టేస్తారా?' శీర్షికన 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో కొత్త ఒరవడికి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. రెవెన్యూ సమస్యలు ఒకచోట ప్రత్యేకంగా ఆలకించి అర్జీదారులకు సాంత్వన కలిగేలా ఏర్పాటు చేశారు. వినతులకు ఓ మార్గం దొరుకుతుందనే నమ్మకం కలగాలని, ఆ దిశగా ముందుకెళ్తున్నామని కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు.

ఏం చేశారంటే.. కొత్తగా నిర్మించిన సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్‌కు పార్వతీపురం, పాలకొండ సబ్‌కలెక్టర్లతోపాటుగా 15 మండలాల తహసీల్దార్లు, సర్వే విభాగం సహాయ సంచాలకుడు, ఇతర అధికారులు హాజరయ్యారు. అయిదు టేబుళ్లను ఏర్పాటు చేసి, ముందుగానే అర్జీలను ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పారు. అక్కడ సమస్య విని, ఇంతవరకు ఏం చేశారు? అని తహసీల్దారును అడుగుతున్నారు. ఏయే పత్రాలు అవసరమో గుర్తించి, డౌన్‌లోడ్ చేయించారు. చట్టపరమైన ఇబ్బందులు వస్తే డీఆర్వో, జేసీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

జిల్లాలో విద్యార్థులు ఇలా..	● గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో : ఇరవై వేల మంది	● గురుకుల పాఠశాలల్లో : అయిదు వేల మంది	● కేజీబీవీల్లో : 3,755 మంది

బంతుల్లాంటి పిల్లలు ప్రాణాలొదిలేస్తున్నారు

న్యూస్‌టుడే, పార్వతీపురం

మన్యంలో గిరిజన విద్యార్థుల మరణాలు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈనెల 18న పాచిపెంట కేజీబీవీలో చదువుతున్న మక్కువ మండలం నందబలగకు చెందిన విద్యార్థిని మరణవార్త మరచిపోకముందే.. కురుపాం గురుకులంలో పదో తరగతి చదువుతున్న అంజలి అనే విద్యార్థిని నాలుగు రోజుల క్రితం మృత్యువాత పడింది. చదువుల తల్లులుగా రాణించి, తమ బతుకుల్లో వెలుగులు నింపుతారనుకున్న పిల్లలు కళ్లముందే కన్నుమూస్తుంటే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆశ్రమ పాఠశాలల్లో గతంలో ఆరోగ్య సహాయకులు ఉండేవారు. సీఆర్టీల వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ రద్దయ్యింది. దీంతో ఆరోగ్య సహాయకుల సేవలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ పాఠశాలల్లో వైద్యసాయం

- కేజీబీవీలు, గురుకులాల్లో ఆరోగ్య కార్యకర్తలుంటారు. వీరు పిల్లల బాగోగులు నిత్యం పర్యవేక్షించాలి. ఎవరికి నలతగా ఉన్నా.. ఆసుపత్రులకు తీసుకువెళ్లడం, ప్రథమచికిత్స అందించడం వీరి బాధ్యత.
- ఇంటికి తీసుకెళ్లిన తర్వాత స్థానికంగా నాటు వైద్యం అందించడం వల్లే మరణించారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత పాఠశాల నిర్వాహకుల బాధ్యత లేనట్లే వ్యవహరిస్తున్నారు.

గతంలో ఇలా చేసేవారు..

ఐటీడీఏ పీఓలు విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపించేవారు.

- సెలవులకు పిల్లలు ఇంటికి వెళితే తల్లిదండ్రులకు వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చెప్పేవారు. ఏ గ్రామానికి ఎంతమంది వెళుతున్నారో గుర్తించి, ఆరోగ్య సిబ్బందికి ఆ సమాచారం ఇచ్చేవారు. వారు పిల్లల స్థితిగతులను పరిశీలించేవారు.
- పాఠశాలలో చేరిన వెంటనే పిల్లలకు ఏఏ వ్యాధులున్నాయి? వారి ఆరోగ్యం ఎలా ఉంది?. వంటి విషయాలను ఒక రిజిస్టరులో నమోదు చేసేవారు. పిల్లల ఆరోగ్య పట్టిక అందుబాటులో ఉండేది.
- బాల ఆరోగ్య రక్ష పథకంలో ఒక వైద్యాధికారి, సిబ్బందిని నియమించి వసతి గృహాల్లో వైద్య పరీక్షలు చేసేవారు. వీటిని అమలుచేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

మంత్రి తొలి సంతకం అమలెప్పుడు?

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య కార్యకర్తల సేవలు అందించేలా నియామకం చేపట్టే దస్త్రంపై గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి తొలి సంతకం చేశారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఏఎన్ఎం శిక్షణ పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలను ఆశ్రమ పాఠశాలల్లో నియమించేందుకు కసరత్తు చేసి, విఫలమయ్యారు.

కేంద్ర విధానం అనుసరిస్తే.. ఏకలవ్య పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందుకుగాను వైద్యులకు గౌరవ వేతనాన్ని చెల్లిస్తారు. దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యంపై జవాబుదారీతనం ఉంటుంది. ఈ దిశగా చర్యలు తీసుకుంటే గిరిజన విద్యార్థులకూ మేలు జరుగుతుంది.

రక్తహీనతపై అంతంతే..

- ఆడ పిల్లల్లో రక్తవృద్ధిపై ప్రతినెలా పరీక్షలు నిర్వహించి, హిమోగ్లోబిన్ శాతాన్ని గుర్తించి, పెంచేందుకు అవసరమైన ఆహారాన్ని అందించాలి.
- వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నెలలో రెండుసార్లు చేస్తున్నట్లు చెబుతున్నా.. ఆ మేరకు జరగడం లేదనే ఆరోపణలున్నాయి.
- కేజీబీవీ పాఠశాలల్లో మూడు నెలలకోసారి రక్త పరీక్షలు నిర్వహించి, హెచ్‌బీ శాతాన్ని చూస్తున్నారు.

వైద్యానికి ఎంతైనా చెల్లిస్తాం. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎటువంటి లోటూ రానీయం. వైద్యానికి ఎంతైనా ఖర్చుచేయడానికి సమగ్రశిక్షా సిద్ధంగా ఉంది. – **తేజేశ్వరరావు, ఏపీసీ**

'ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు'

సాలూరు, న్యూస్‌టుడే: పులివెందుల ఎమ్మెల్యే జగన్‌కు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడకుండా తప్పించుకుని తిరుగుతున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. తన కార్యాలయంలో సోమవారం తెదేపా నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు హుందాగా సాగాయన్నారు. మండలిలో వైకాపా ఎమ్మెల్సీలు టీ, కాఫీల కోసం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రిజన్ నాయకుడిని పక్కన పెట్టి విజన్ ఉన్న నాయకుడిని ప్రజలు మళ్లీ సీఎంని చేశారని వారు గుర్తు పెట్టుకోవాలన్నారు. పార్టీ నేతలంతా చరవాణిలో టీడీపీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.

రైతేరాజు 8లో

ఏర్పాట్లపై అధికారులకు సూచనలిస్తున్న మంత్రి శ్రీనివాస్

ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

ఈనాడు, విజయనగరం, న్యూస్‌టుడే, దత్తిరాజేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్, ఇతర విభాగాల అధికారులు సోమవారం ఆ గ్రామాన్ని సందర్శించారు. హెలీప్యాడ్, పార్కింగ్, వాహనాల రాకపోకలు తదితర అంశాలపై ఆరా తీశారు. సీఎం పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను నగదు అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గృహాలను తనిఖీ చేశారు. పింఛనుదారులతో ముచ్చటించనుండడంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అనంతరం జరిగే ప్రజా వేదిక కార్యక్రమానికి వేదికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రక్షణ దళం వేదిక వద్దకు చేరుకుని ప్రొటోకాల్, ఇతర నిబంధనలను వివరించింది. జేసీ సేథు మాధవన్, అదనపు ఎస్పీ సౌమ్యలత తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే.. ప్రజల బాగోగులను తెలుసుకునేందుకే సీఎం పర్యటించనున్నట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. సభా ఏర్పాట్లను పరిశీలించిన ఆయన పార్టీ శ్రేణులతో మాట్లాడారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని, అధికారులకు సహకరించి సీఎం సభను విజయవంతం చేయాలని సూచించారు.

ఒక్క రోడ్డు ప్రమాదం చేసిన గాయం..
ఆ ఇంట ఇద్దరి ప్రాణాలను పట్టుకుపోయింది..
నిత్యం కళ్లముందు తిరిగిన బిడ్డ
కాళ్లు రెండూ కదపలేక తల్లడిల్లితే..
ఆ దయనీయ పరిస్థితి చూడలేక
తండ్రి గుండె కూలబడింది
నాన్న లేడన్న నిజం తట్టుకోలేక
ఆ బిడ్డ ఊపిరి ఆగింది.

ఒక్క ప్రమాదం.. రెండు ప్రాణాలు

కొమరాడ, న్యూస్‌టుడే

బతుకు తెరువు కోసం మరో జిల్లాకు వెళ్లిన ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. వారం వ్యవధిలో తండ్రి, కొడుకును కుటుంబానికి దూరం చేసింది. ఈ హృదయవిదారకర ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమరాడ మండలం కళ్లికోట గ్రామానికి చెందిన కొమరాపు అప్పిశెట్టి(56) ఉపాధి కోసం అయిదేళ్ల క్రితం కుటుంబంతో విజయవాడకు వలస వెళ్లారు. ఇంటిల్లిపాది భవన నిర్మాణ పనులు చేసుకునేవారు. రెండు నెలల క్రితం రోడ్డు దాటుతున్న క్రమంలో వాహనం ఢీకొని కుమారుడు తవిటయ్య(26) కాళ్లకు తీవ్ర గాయాలై మంచానికే పరిమితమయ్యాడు. బిడ్డ బాధను చూడలేక అప్పిశెట్టి ఈనెల 21న గుండె పోటుతో మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని భార్య, ఇద్దరు కుమార్తెలు స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో తండ్రి మృతిని తట్టుకోలేని తవిటయ్య శనివారం కన్నుమూశాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇంటి పెద్ద దిక్కు ఒకవైపు, చేతికి అందొచ్చిన బిడ్డ మరోవైపు.. ఇద్దరినీ కోల్పోవడంతో అప్పిశెట్టి భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాత, కొత్త కళ్లికోట ప్రజలు, యువత బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. రూ.45 వేలు పోగు చేసి అందజేశారు.

15 రకాల సరకులు రూ.వెయ్యి

- పండగవేళ మహిళా మార్టులకు పంపిణీ

న్యూస్‌టుడే, వీరఘట్టం

వీరఘట్టం మహిళా మార్టు నుంచి జిల్లావ్యాప్తంగా 15 మండల సమాఖ్యలకు దసరా సరకులు 5,000 ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు స్థానిక మండల మహిళా సమాఖ్య సమాయత్తమవుతోంది. ఒక్కో ప్యాకెట్‌ను రూ.1000కి సరఫరా చేస్తున్నారు. దసరా నాటికి రూ.50 లక్షల విలువ చేసే సరకులను సిద్ధం చేస్తున్నారు. వివిధ మండలాలకు చెందిన 5,000 మంది మహిళలు వీటిని తీసుకునేందుకు ముందస్తు చెల్లింపులు చేశారు. దీపావళి సరకుల కోసం ఇప్పటికే 2,000 మంది మహిళలు రూ.20 లక్షల విలువ చేసిన సరకుల విక్రయాలకు ముందుగానే చెల్లించారు. దీపావళికి మరో రూ.60 లక్షలు విలువ చేసిన అమ్మకాలు జరుగుతాయని అధికార యంత్రాంగం భావిస్తోంది. వీటిని పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కిట్‌లో ఉండే సరకులు

పసుపు(200 గ్రాములు), పంచదార(కిలో), శనగ(అర కిలో), శనగపప్పు(కిలో), బెల్లం(కిలో), గోధుమపిండి(కిలో), గోధుమ నూక(అర కిలో), టీ పౌడర్(200 గ్రాములు), జీడిపప్పు(100గ్రాములు), సేమియా(850 గ్రాములు), ఆయిల్(లీటర్ ప్యాకెట్), బాస్మతీ బియ్యం(కిలో), కిస్మిస్(100గ్రాములు), పెసరపప్పు(అర కిలో), ఉప్పు(కిలో) ఈ సరకులను ఒక కిట్‌గా తయారు చేసి సరఫరా చేస్తున్నారు. మండలంలోని 50 గ్రామ సంఘాలకు చెందిన అధ్యక్షులు, వీవోఏలు ప్యాకింగ్ తదితర పనులు స్వయంగా చేస్తున్నారు.

ప్యాకింగ్‌లను సిద్ధం చేస్తున్న మహిళలు

గిరాకీ పెరిగేలా.. వీరఘట్టం మహిళా మార్టు ద్వారా సరఫరా చేస్తున్న సరకులకు గిరాకీ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. మార్కెట్ ధరలకంటే తక్కువకు నేరుగా మండల మహిళా సమాఖ్యలకు, అక్కడ నుంచి గ్రామ సంఘాలకు సరఫరా చేస్తాం. – **కె.లలితకుమారి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, వీరఘట్టం**

సహకారం కరవాయే..!

దేరువాడలో కూలేందుకు సిద్ధంగా ఉన్న డిపో భవనం

మన్యం బిడ్డల బాగోగులు చూడాల్సిన గిరిజన సహకార సంస్థ దీనావస్థకు చేరుకుంది. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడం, కొనుగోలు చేయడం, ఇతర సేవలు అందించాల్సిన సంస్థ కార్యకలాపాల నిర్వహణకు భవనాలు లేవు. దశాబ్దాల కిందట నాటివి కూలే దశలో ఉన్నాయి. దీనికితోడు అధికారులు, సిబ్బంది ఉద్యోగ విరమణ పొందుతున్నా.. కొత్త నియామకాలు చేపట్టడం లేదు. అరకొర సిబ్బందితో సేవలు కుంటుపడుతున్నాయి. – న్యూస్‌టుడే, గుమ్మలక్ష్మీపురం

పార్వతీపురం డివిజన్ పరిధిలో మొత్తం 101 డీఆర్ డిపోలున్నాయి. ఇక్కడే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇందులో 50 శాతం సొంత భవనాలు కాగా.. 30 శాతం శిథిలావస్థకు చేరాయి. వర్షాలకు కొన్ని చోట్ల సరకులు తడిసిపోతున్నాయి. మరమ్మతుల కోసం గతంలో రూ.2.90 కోట్లతో ప్రతిపాదనలు పంపించినా నిధులు మాత్రం మంజూరు కాలేదు. ఈ ఏడాది సైతం మరమ్మతులు, నూతన డిపోల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినా.. స్పందన లేదు. గోదాములు సైతం శిథిలావస్థకు చేరడంతో కొనుగోలు చేసిన అటవీ ఉత్పత్తులు భద్రపర్చేందుకు ఇబ్బందులు తప్పటం లేదు. గిరిజన ఆశ్రమ, వసతి గృహ విద్యార్థులకు సరకులను చేరవేసే సంస్థపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

సిబ్బంది ఏరీ?

పార్వతీపురం గిరిజన సహకార సంస్థ(జీసీసీ)లో సిబ్బంది కొరత వెంటాడుతోంది. అధికారులు, సిబ్బంది ఉద్యోగ విరమణ పొందుతున్నా కొత్త నియామకాలు లేవు. 1986 నుంచి కారుణ్య నియామకాలు లేకపోవడంతో గిరిజన నిరుద్యోగ యువత ఆశతో చూస్తున్నారు. ఈ ప్రాంతాల్లో జరిగే వారపు సంతల్లో అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు డివిజన్ పరిధిలో మొత్తం 26 మంది సీసీపీఏలు ఉండాల్సి ఉండగా.. ఒక్కరు కూడా లేరు. సేల్స్‌మెన్ల ఖాళీలు ఉన్నాయి. పీపీసీ కేంద్రాల బాధ్యత సైతం సేల్స్‌మెన్లకు అప్పగించడంతో అటు సరకుల విక్రయాలు, ఇటు అటవీ ఉత్పత్తుల కొనుగోలు చేయలేక తిప్పలు పడుతున్నారు. దీంతో ఏటా రూ.కోట్లలో కొనుగోలు లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నా చేరుకోవడం లేదు. కారుణ్య నియామకాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

నిర్మాణాలకు ప్రతిపాదన ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న డిపోలు, గోదాములను గుర్తించాం. 35 డిపోల మరమ్మతులు, 29 కొత్త భవనాలు, రెండు గోదాముల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపట్టే అవకాశం ఉంది. అటవీ ఉత్పత్తుల కొనుగోలు లక్ష్యాలు చేరేలా సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్తున్నాం. – **రామారావు, జీసీసీ డీఎం, పార్వతీపురం**

(c) eenadu

కష్టాల పరీక్షకు కాలితో సమాధానం

కలెక్టర్‌తో నాయుడు

పుట్టినప్పటి నుంచే రెండు చేతులూ పనిచేయవు. అయితేనేం.. ఏమాత్రం అధైర్య పడకుండా డైట్, డిగ్రీ వరకు చదివాడు. మెగా డీఎస్సీలో ఎడమ కాలితో పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికయ్యాడు కొత్తవలస మండలం గనిశెట్టిపాలేనికి చెందిన **జామి సింహాచలం నాయుడు**. ఈయన విద్యాభ్యాసం విశాఖ జిల్లాలో సాగింది. లోకల్ కేటగిరీ కింద అక్కడే పరీక్ష రాసి, రాష్ట్రస్థాయిలో 320వ ర్యాంకు, దివ్యాంగుల కేటగిరీలో 4వ ర్యాంకు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు కవిత సత్కరించారు. – న్యూస్‌టుడే, వన్‌టౌన్

ఉత్పత్తులకు వేదిక..
అలరించే వేడుక

సరస్‌లో ప్రదర్శనలను తిలకించేందుకు వచ్చిన నగరవాసులు

వందల రకాల మొక్కలు, ప్లాస్టిక్, మట్టి, పింగాణీ, సిమెంటు కుండీలు, అలరించే బొమ్మలు, ఆకట్టుకునే పరికరాలు, వెదురు ఉత్పత్తులు, అబ్బురపరిచే దీపాలు, నోరూరించే మిఠాయిలు.. ఇలా ఒక్కటేమిటి వేల రకాల వస్తువులన్నీ ఒక్కచోటే కొలువుదీరాయి. విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలోని పెద్దచెరువు సమీపంలో ప్రారంభమైన సరస్‌లో భాగంగా 244 స్టాళ్లను ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు వీటిని పెట్టారు. తొలిరోజు ఆ ప్రాంగణమంతా జనాలతో కిక్కిరిసింది. – న్యూస్‌టుడే, మయూరికూడలి

బాతు రూపంలో వెదురు బుట్ట

ప్రదర్శనల్లో ఉంచిన కుండీలు, మొక్కలు, మిఠాయిలు

రంగులు, పూలతో సరస్ లోగో

వివిధ రకాల మొక్కల అమ్మకాలు

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

పార్వతీపురం పట్టణం, క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఓఎన్‌జీసీ ఉపకార వేతనాలు అందిస్తోందని, ఈమేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు క్రీడాభివృద్ధి అధికారి కె.శ్రీధర్ తెలిపారు. 21 క్రీడా విభాగాల్లో 250 మందికి నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఉపకార వేతనం అందే అవకాశం ఉందన్నారు. 15 నుంచి 20 ఏళ్ల వయసు ఉండి, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలన్నారు. అర్హులైన వారు అక్టోబరు 21లోపు దరఖాస్తులు చేసుకోవాలి.

ఈ గోడకు దయ ఎక్కువ

అది పేదల అవసరాలు తీర్చుతున్న దయగల గోడ.. ఒక్క రూపాయి తీసుకోకుండా సేవలు అందిస్తోంది. ఈ గోడ బొబ్బిలి పట్టణంలోని పాత బొబ్బిలి కూడలిలో ఉంది. సాధారణంగా ఉద్యోగులు, సంపన్న వర్గాల వారు ఇళ్లలో పాతబడిన వస్తువులు, సైజు తేడాఉన్న దుస్తులు.. తదితరాలను విసిరేస్తుంటారు. బొబ్బిలి పట్టణవాసులు మాత్రం అలాంటి వాటిని'దయగల గోడ' వద్ద ఉంచుతారు. వాటిని పేదలు ఉచితంగా తీసుకెళ్తున్నారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి

పాతబొబ్బిలి కూడలిలో ఏర్పాటు చేసిన దయగల గోడ

నాలుగేళ్ల క్రితం పాత బొబ్బిలికి చెందిన ఉపాధ్యాయుడు ఎం.విజయమోహనరావు బస్టాండు పక్కన దీనిని ఏర్పాటు చేశారు. 'అవసరం లేని వస్తువులు ఇక్కడ పెట్టండి. . అవసరమైన వాటిని తీసుకెళ్లండి' అని అవగాహన కల్పించే విధంగా రాశారు. ఈ ప్రయత్నం మంచి ఫలితాలనిస్తోంది. చాలా మంది ద్విచక్ర వాహనాలు, కార్లలో వచ్చి అక్కడ వస్తువులు ఉంచేస్తున్నారు. అలా దినసరి కూలీలు, కార్మికులు, ఎలాంటి భరోసా లేని వారికి కల్పతరువుగా మారింది. రోజుకు 100 నుంచి 120 రకాల దుస్తులు, పదుల సంఖ్యలో చెప్పులు, బ్యాగులు, వంట సామగ్రి, అరుదుగా ఎలక్ట్రానిక్ వస్తువులు వస్తున్నాయి. విజయమోహనరావు స్నేహితులు కృష్ణదాసు, ఎస్.వి.రమణమూర్తి కొన్నిసార్లు వాటిని సమీప గిరిజన గ్రామాల్లోకి తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఒకరికి వృథా అయినది.. మరొకరి అవసరంగా మారుతుందని, ఆ ఉద్దేశంతోనే దయగల గోడను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. బొబ్బిలితో పాటు విజయనగరం, పార్వతీపురం నుంచి దాతలు వస్తున్నారన్నారు.

కండలు చూపారు.. ట్రోఫీలు పొందారు

విజయనగరంలో మిస్టర్ ఆంధ్రా ఓపెన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 165 బాడీబిల్డర్లు తరలివచ్చారు. 10 విభాగాల్లో విజేతలను ఎంపిక చేశారు. ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను విశాఖకు చెందిన విక్రమ్ దక్కించుకోగా.. రన్నర్‌గా పార్వతీపురం వాసి సంతోష్‌కుమార్ నిలిచాడు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు

ట్రోఫీతో పైడిరాజు

తాటిచెట్లపాలెం: పోలియో బాధితులకు నిధి సేకరణలో భాగంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఇందులో డబుల్స్‌లో రన్నర్‌గా అరుణ్, సింగిల్స్ ఛాంపియన్‌గా పైడిరాజు, రన్నర్‌గా హర్ష విజయం సాధించారు. వీరు ముగ్గురూ విజయనగరం వాసులే. నిర్వాహకులు విజేతలకు ట్రోఫీలిచ్చారు.

జీఎస్టీ సంస్కరణలతో వినియోగదారులకు మేలు

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: జీఎస్టీ 2.0లో పన్ను రేట్లు తగ్గించామని వినియోగదారులు ఎంతో మేలు జరుగుతుందని వాణిజ్య పన్నుల శాఖ విజయనగరం డివిజన్ సంయుక్త కమిషనర్ నిర్మలజ్యోతి అన్నారు. సోమవారం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, ఎన్‌బీటీ మార్కెట్, పీడబ్ల్యూ మార్కెట్, ట్యాంక్ బండ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో దుకాణాలు, షోరూంలలో అవగాహన కల్పించారు. తగ్గిన ధరలకే అమ్మాలని సూచించారు. కొనుగోలుదారుల్లో చైతన్యం అవసరమని పేర్కొన్నారు. దాదాపు 99 రకాల వస్తుసేవలపై పన్ను ఉండదని ప్రకటించారు. ఇంటెలిజెన్స్ ఏసీ కేవీ.రమణ, దక్షిణ, పశ్చిమ ఏసీలు శ్వేత, వెంకటేశ్వరరావు, స్పెషల్‌వింగ్ విభాగం అధికారులు డీవీ.రమణ, గణపతిరావు, వాణిజ్య మండలి అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాలతో జేసీ నిర్మలజ్యోతి, అధికారులు

ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన అవసరం

వైద్యవిభాగం: ఎయిడ్స్ నియంత్రణపై యువతలో అవగాహన అవసరమని డీఎంహెచ్‌వో జీవనరాణి అన్నారు. హెచ్ఐవీ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులపై గత నెలలో నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజయం సాధించిన వారికి సోమవారం తన కార్యాలయంలో బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. కె.రాము- రూ.10 వేలు, యశ్వంత్- రూ.7 వేలు, పి.వసంత- రూ.10 వేలు, ఎస్.శ్రావణి- రూ.7 వేలు, లక్ష్మణరావు- రూ.10 వేలు, అశోక్- రూ.7 వేలు పొందారు. వీరు త్వరలో విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లనున్నారని చెప్పారు.

సమతుల ఎరువు.. వరికి ఆదరువు

(న్యూస్‌టుడే–గరివిడి/ వ్యవసాయ విభాగం)

అధిక దిగుబడుల ఆశతో వరి రైతులు యూరియాను ఎక్కువ మోతాదులో వినియోగిస్తుండడంతో నేల సారాన్ని కోల్పోతుంది. పంటకు జీవన ఎరువులు (బయోఫెర్టిలైజర్లు) వాడితే తక్కువ ఖర్చుతోపాటు భూసారం పెరుగుతుందని, దిగుబడులు బాగుంటాయని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు కె.లక్ష్మణ, శ్రీనివాస రావు చెబుతున్నారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గిస్తుంది, భూగర్భజలాల కాలుష్యం ఉండదన్నారు. వరిలో రసాయన ఎరువులు 75 శాతం, జీవన ఎరువులు 25 శాతం వాడాలని సూచించారు.

ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ సిబ్బంది

మూడు రకాల వరిలో ఎకరాకు వాడాల్సిన ఎరువులు.. ◆ తక్కువ కాలం రకం: ఇది 110 రోజుల్లో పంట వస్తుంది. రసాయన ఎరువులు 70-75 శాతం వాడాలి. యూరియా 40-45 కిలోలను మూడు భాగాలుగా విభజించి వాడాలి. ◆ మధ్యకాలం: 125 నుంచి 135 రోజుల్లో పంట వస్తుంది. యూరియా 48-50 కిలోలు, ఎస్ఎస్‌పీ 150 కిలోలు, ఎంవోపీ 30-35 కిలోలు వాడాలి. యూరియాను మూడు భాగాలుగా విభజించి వాడాలి. ◆ దీర్ఘకాలం: వీటి పంట కాలం 140-160 రోజులు. యూరియా 55-60 కిలోలు, ఎస్ఎస్‌పీ 160-165 కిలోలు, ఎంవోపీ 35-40 కిలోలు వాడాలి. నిర్దేశిత యూరియాలో 20 శాతాన్ని నాట్లు వేసిన పది రోజుల్లో వేయాలి.

జీవన ఎరువుల వినియోగం

అజోల్లా: ఎకరా వరి పంట కోసం సుమారు 100-150 కిలోలు అజోల్లా కలపాలి. లేదా దీన్ని పొలంలోనే పెంచి పంటకు ముందే మట్టిలో కలియదున్నాలి. ఇది హెక్టారుకు 20-30 కిలోల నత్రజనిని అందిస్తుంది. నేలలో సేంద్రియ పదార్థం పెంచుతుంది.

బ్లూ-గ్రీన్ ఆల్గే: 10-12 కిలోల ఆల్గే కల్చర్ నీటిలో వదలాలి. దీని ద్వారా 20-25 కిలోల నత్రజని పంటకు అందుతుంది. పొలంలో నీటి పైపూతను కప్పి కలుపు మొక్కలు తగ్గిస్తుంది.

ఆజోస్పైరిల్లం: 1-2 కిలోలు లేదా 500 మి.లీ కల్చర్ (సీడ్ ట్రీట్మెంట్/రూట్ డిప్) వాడాలి. నత్రజనిని స్థిరపరిచి వేర్ల పెరుగుదల మెరుగుపరుస్తుంది. దిగుబడి 15 శాతం పెరుగుతుంది.

ఫాస్ఫరస్ సాల్యూబులైజింగ్ బాక్టీరియా (పీఎస్‌బీ): ఎకరానికి 1-2 కిలోలు లేదా 500 మి.లీ పీఎస్‌బీ కల్చర్ వాడాలి. ఇది నేలలోని అరగని ఫాస్ఫరస్‌ను కరిగించి మొక్కలకు అందిస్తుంది. దీంతో రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది.

రైతేరాజు

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా పంటల సాగులో పూత, పిందె దశ ఎంతో కీలకమని.. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే తెగుళ్ల నుంచి కాపాడి అధిక దిగుబడులు పొందొచ్చని వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త తేజేశ్వరరావు సూచించారు. రైతుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

పూత దశ ఎంతో కీలకం

? ప్రశ్న: పత్తిలో పిండినల్లి నివారణ ఎలా? - డి.గోవిందరావు, దత్తిరాజేరు

☛ సమాధానం: పత్తి పంటను ఆశించే పిండిపురుగు తల్లి, పిల్ల పురుగులు, కొమ్మలు, కాండం, మొగ్గలు, పువ్వులు, కాయల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీంతో మొక్కలు గిడసబారుతాయి. నివారణకు తొలిదశలో ఆశించే పిండినల్లిని ఇమిడాక్లోప్రిడ్, నీరు 1:2 నిష్పత్తిలో కలిపిన ద్రావణాన్ని 60 రోజులవ్వగానే మొక్క కాండానికి బ్రష్‌తో పూయాలి. మందులను పిచికారీ చేసినప్పుడు లీటరు నీటికి 0.5 గ్రా. సర్ఫ్ కలిపి వాడాలి.

? కొబ్బరిలో ఆకులు అడ్డంగా కత్తిరించినట్టు మారుతున్నాయి. ఏం చేయాలి? - జి.శ్రీనివాసరావు, తోటపల్లి

☛ కొమ్ముపురుగు కొబ్బరి లేత పత్రాలను మొవ్వులో ఆశించి తినడం వల్ల విచ్చుకున్న ఆకుల 'వి' ఆకారంలో కత్తిరించినట్లు కనిపిస్తాయి. తోటల్లో ఎండిపోయిన చెట్లను తొలగించి నాశనం చేయాలి. నెలకోసారి కార్బరిల్ పొడిని 3గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 3 నెలలకోసారి కొబ్బరి చెట్టు మొవ్వులో వేప పిండి లేదా గుళికలు 100-150గ్రా. ఇసుకతో కలిపి వేయాలి.

ఫోన్ కొట్టు.. సలహా పొందు: కూరగాయల పంటల సాగులో ఆశించే వివిధ రకాలు, మేలైన దిగుబడులకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలపై సలహాలకు 82749 95417 నంబరును సంప్రదించాలని ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల సహాయ ఆచార్యుడు ప్రదీప్ తెలిపారు.

కలుపు నియంత్రణతో వేరుశనగకు మేలు

కనిమెరకలో వేరు శెనగ పంట

బొండపల్లి, న్యూస్‌టుడే: వేరుశనగను వర్షాధార భూముల్లో ఖరీఫ్ పంటగానూ, నీటి వసతి గల భూముల్లో రబీ పంటగానూ సాగు చేయొచ్చని బొండపల్లి వ్యవసాయాధికారి ఎం.మల్లికార్జునరావు సూచించారు. రబీలో వాతావరణ పరిస్థితులు అధిక దిగుబడులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. 50 కిలోల విత్తనాలను రాయితీపై రూ.2,300 లకు అందిస్తున్నామన్నారు. ముందుగా భూసార పరీక్షలు చేయించి, తగినంత ఎరువులు వేయాలి. నీటి పారుదల కింద జిప్సంను పూత సమయంలో వేయాలన్నారు.

సస్యరక్షణ ఇలా..: ★ ఈ పంటను ఎక్కువగా వేరు పురుగు, రసం పీల్చే, పేనుబంక, ఆకుపచ్చదోమ, ఎర్రగొంగళి, ఆకు ముడత, పొగాకు లద్దె, మలి, కాయ తొలిచే పురుగులు ఆశించే ప్రమాదం ఉంది. వీటిపై రైతులు అప్రమత్తంగా ఉండాలి. ★ టిక్కా, ఆకుమచ్చ తెగులు, కుంకుమ, మొదలుకుళ్లు, వేరుకుళ్లు తెగులు ఆశించే ప్రమాదముంది. ★ కలుపును ఆదిలోనే నివారించుకుంటే పంట దిగుబడి పెరుగుతుంది. నివారణకు ఎకరాకు లీటరు అలాక్లోర్ లేదా పెండిమిథాలిన్ 1.5 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే చల్లుకోవాలి. 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి.

గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి నివారణ

కురుపాం గ్రామీణం: వర్షాకాలంలో గొర్రెలు నీలి నాలుక వ్యాధితో బాధపడుతుంటాయి. క్యులికాయిడ్స్ దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఆగస్టు నుంచి అక్టోబరు నెలల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుంది. ఇది సోకితే గొర్రె నాలుక చుట్టూ పొక్కులు ఏర్పడతాయి. నాలుక నీలి రంగులో మారుతుంది. జ్వరం 105-106 డిగ్రీల వరకు ఉంటుంది. మేత సరిగ్గా తినకపోవడంతో బలహీనమై మరణానికి దారి తీస్తుంది.

ఇదీ చికిత్స: నోటి పుండ్లను ఒక శాతం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి బోరోగ్లిసరిన్ పూయాలి. యాంటీబయోటిక్స్ సూదులు ఎండోక్సైసిన్ 4 ఎంఎల్, నొప్పులు తగ్గడానికి మెలాక్సికామ్ 3 ఎంఎల్, న్యూరోకేర్ 3 ఎంఎల్ అయిదు రోజుల పాటు కండకు వేయాలి. రాగి జావ, అరటి పండ్లు, పులగం ఆహారంగా ఇవ్వాలి. బ్లూ టంగ్ టీకాలు వేయించాలని కురుపాం పశువైద్యురాలు .శైలజ సూచించారు.

ANDHRA PRADESH STATE CIVIL SUPPLIES CORPORATION LIMITED
District Office: Parvathipuram Manyam
Head Office:10-152/1, Sri Sai Towers, Bandar Road, Kanuru, Vijayawada - 520007

SHORT TERM TENDER NOTIFICATION

Lr. No.PDS/Packing/OWS/2025-26 తేదీ: 29.09.2025

ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/ గోదాములలో ఆరు నెలల పాటు అంటే 31.03.2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.

ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూపును ఫోన్ నంబర్లు (+91-22) 48810500/ 9962059599/ 9032429420 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తిచేయడానికి చివరి తేదీ 05.10.2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

సం/- జాయింట్ కలెక్టర్ & EOED
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ,
పార్వతీపురం మన్యం జిల్లా

పెదఖండేపల్లి గ్రామసభ వాయిదా

పోలీసులతో మాట్లాడుతున్న నాయకులు

ఎస్.కోట, న్యూస్‌టుడే: ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా పెదఖండేపల్లిలో తలపెట్టిన ప్రత్యేక సభ వాయిదా పడింది. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారంటూ సర్పంచి రమణను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నిర్వాసితుల ఆందోళనలతో ఉద్రిక్తత నెలకొంది. మూడు రోజుల కిందట పంచాయతీ కార్యదర్శి వీరునాయుడు గ్రామసభ ఏర్పాటు కోసం వార్డు సభ్యులకు నోటీసులు పంపించారు. సోమవారం కలెక్టరేట్‌కు వెళ్తున్నందున వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. సర్పంచి మాత్రం ఏర్పాట్లు చేస్తుండడంతో సీఐ నారాయణమూర్తి సిబ్బందితో వచ్చి అడ్డుకున్నారు. ఆయన నిరాకరించడంతో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్సీ రఘురాజు, ఎంపీపీ సోమేశ్వరరావు, నాయకులు చేరుకుని సీఐతో వాదనకు దిగారు. హోం మంత్రి అనితకు ఫోన్ చేశారు. ఆమె సూచనతో వాయిదా వేస్తున్నామని ఎమ్మెల్సీ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సర్పంచును పోలీసులు విడిచిపెట్టారు. సీఐపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

EENADU Classifieds

REAL ESTATE

FLAT FOR SALE

3BHK Flat for Sale G2, 1st Floor E/F, 1380Sft, Bhagyalakshmi enclave easy-buy showroom Backside Ring Rd. VZM ✆ 9182650432

2, 3 BHK VZM జమ్మునారాయణపురంలో G+3 (డీలక్స్ ఫ్లాట్స్) 950, 1300 sftలు వరుసగా 25, 30 Lakhs N,S/F కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్ 100% వాస్తు, రెడీటు ఆక్యుపై ✆ 7032505552.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

HOUSE FOR SALE

VZM టౌన్ ఉడా కాలనీ సాయిబాబా గుడి గోపాల్ ఎన్‌క్లేవ్ గ్రూప్ హౌస్‌లో 1200 Sft 3BHK ఫ్లాట్ అన్ని సౌకర్యాలతో అమ్మకానికి కలదు ✆ 9985648460

PLOT FOR SALE

VMRDA చెల్లూరు, L.P.No.23/2024 & తగరపువలస గేటెడ్ కమ్యూనిటి లే-ఔట్ (Villas) బ్యాంకు లోన్‌తో అమ్మకము కలవు. Cont: 8298299297.

దసర ఆఫర్: Reg. ఫ్రీ. భోగాపురం- నాతవలస టోల్‌గేట్ @ 10999/- & పూసపాటిరేగ- 5500 & 6500, రణస్థలం- 3500/-. ✆ 9100926640.

JOBS

Wanted- Ex-Servicemen Para-Military Personnel Age Limit-Below 45Yrs. Central Govt Rates and Free Accommodation Facility available. 8925801859, 8939815415.

రామకృష్ణ గ్రూప్ (AP NO:1) HYD, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. బో+వ+జీతం.ఇంటర్వ్యూ VJA ✆ 9502591122, 9573691122

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

సాహసాలకు వేళాయె..

ఎన్‌సీసీ క్యాడెట్లలో జాతీయ భావన, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించేందుకే ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమాండింగ్ అధికారి, లెఫ్టినెంట్ కల్నల్ జి.భద్రయ్య అన్నారు. విజయనగరంలోని సీతం ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ప్రారంభమైన వార్షిక శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. అక్టోబరు 7 వరకు పరేడ్ డ్రిల్, ఆయుధ శిక్షణ, శారీరక దారుఢ్యం, మానసిక ధైర్యం, నాయకత్వ నైపుణ్యాలపై ప్రత్యేక తర్ఫీదు ఇస్తామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 600 మంది హాజరయ్యారు.
– న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్

వైభవం.. శ్రీవారి కల్యాణం

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ఉదయం ప్రాతఃకాలార్చన, బాలభోగం చేపట్టారు. సాయంత్రం ఉత్సవమూర్తులను తిరువీధుల్లో పల్లకీపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం ఆస్థాన మండపం వద్ద ప్రత్యేకంగా అలంకరించి, వేదమంత్రాల సాక్షిగా కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, పూజలు చేశారు.

రామతీర్థంలో శ్రీవారికి కల్యాణం జరిపిస్తున్న అర్చకులు

మన'సారె' కొలిచారు

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయనగరంలోని అయ్యన్నపేటలో కొలువుదీరిన దుర్గాదేవికి స్థానికులు సోమవారం సారె సమర్పించారు. సుమారు 150 మంది మహిళా భక్తులు వివిధ రకాల పిండి వంటలను ఊరేగింపుగా తీసుకెళ్లి తల్లికి నైవేద్యంగా పెట్టారు. అంతకుముందు తల్లి చిత్రపటంతో పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు.
– న్యూస్‌టుడే, అయ్యన్నపేట

బ్యాంకు ఖాతాలో రూ.2.90 లక్షల కాజేత

భోగాపురం, న్యూస్‌టుడే: ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.2.90 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు కాజేసిన ఘటన భోగాపురం మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. కౌలువాడకు చెందిన మాజీ సర్పంచి కె.రమణ ఈనెల 20న చరవాణి పోగొట్టుకున్నారు. 22న విజయనగరంలో కొత్త ఫోనుతో పాటు సిమ్ కార్డును తీసుకున్నారు. ఈ నెల 28న రాత్రి చరవాణిలో తన బ్యాంకు ఖాతాలో నగదు నిల్వను చూసుకోగా 22 నుంచి 24వ తేదీ మధ్యలో పలు దఫాలుగా పాత చరవాణి ద్వారా విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు.

దాడికి పాల్పడిన వ్యక్తికి మూడేళ్ల జైలు

గజపతినగరం: వ్యక్తిపై దాడి చేసి, చోరీకి పాల్పడిన నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. రెండేళ్ల కిందట పోరాం గ్రామానికి చెందిన జె.భగవాన్ అనే యువకుడు టి.జగన్నాథరాజును వెదురు కర్రతో కొట్టి రూ.10 వేల నగదు, రెండు చరవాణులను ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో అభియోగపత్రాలను దాఖలు చేశారు. ఈమేరకు భగవాన్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారని స్థానిక పోలీసులు తెలిపారు.

కాలుజారి ఎస్సై మృత్యువాత

శ్రీనివాసరావు (పాతచిత్రం)

పూసపాటిరేగ, గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: జిల్లాకు చెందిన ఎస్సై కాలుజారి మృతిచెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై దుర్గాప్రసాద్ వివరాల మేరకు పూసపాటిరేగ స్టేషన్‌లో ఎస్సై-2 గా పనిచేస్తున్న వి.శ్రీనివాసరావు(57) విజయవాడ ఉత్సవాలకు బందోబస్తుగా వెళ్లారు. హనుమాన్‌పేటలోని ఓ లాడ్జిలో బస చేశారు. సోమవారం ఉదయం విధులకు వెళ్లేందుకు బయలుదేరుతుండగా స్నానాల గదిలో కాలుజారి పడిపోయారు. నిర్వాహకుల సమాచారంతో స్థానిక పోలీసులు వెళ్లి, వెంటనే విజయవాడలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి స్వగ్రామం అనకాపల్లికి తీసుకొచ్చారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.

నకిలీ విత్తనాలతో నష్టపోయాం

కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న రైతులు, నాయకులు

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: నకిలీ వరి విత్తనాల కారణంగా గింజ కట్టే దశలో కేళీలు ఏర్పడడంతో తీవ్రంగా నష్టపోయామని రాజాం మండలంలోని అమరాం, రామినాయుడువలస గ్రామాలకు చెందిన రైతులు లబోదిబోమంటున్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద తాలు గింజలతో ఉన్న వరి దుబ్బులను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు ఇచ్చిన డీలరుపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారని, పంట పోవడంతో అన్నదాతలు బోరుమంటున్నారన్నారు. దాదాపు 150 బస్తాల విత్తనాలు పోయాయన్నారు. వెంటనే అధికారులు స్పందించి, ఆదుకోవాలన్నారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	135	240	250

సగం పనులతో తిప్పలు

మురుగునీటి సమస్య పరిష్కారం చాలని పాలకొండలోని శివాలయానికి వెళ్లేదారిలో రూ.12లక్షలతో కాలువ నిర్మించారు. ఆ తర్వాత సమస్య మరింత పెరిగింది. ప్రధాన కాలువకు అనుసంధానం చేయక నీరు పారడం లేదు. దీంతో మురుగు నిండి దోమల బెడద అధికమైంది. దుర్వాసన వెదజల్లుతోంది. కల్వర్టుకు రక్షణ గోడలేక ప్రమాదకరంగా ఉంది. దీంతో స్థానికులు కర్రలతో కంచెలా ఏర్పాటు చేశారు. ప్రధాన కాలువ అనుసంధానం పనులకు ప్రతిపాదనలు చేశామని, నిధులు మంజూరైతే పనులు చేయిస్తామని డీఈ ప్రసాద్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. - న్యూస్‌టుడే, సాలూరు

ఎటు చూసినా శునకాలే!

పట్టణ శివారు కాలనీలు, పంచాయతీల్లో వీధి కుక్కల సమస్యను పాలకులు పట్టించుకోవడం లేదు. సోమవారం పట్టణం నుంచి బొబ్బిలి ప్రధాన రహదారిలో పదుల సంఖ్యలో గుంపులుగా తిరుగుతున్నాయి. దీంతో సైకిళ్లపై, నడిచి వెళ్లే పాఠశాల విద్యార్థులు భయపడుతున్నారు. ద్విచక్ర వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. వెంకంపేట పంచాయతీ ఉద్దా కాలనీ, బాలాజీ, శక్తి, వసుంధర నగర్, మజ్జిగౌరి, ఆఫీసర్స్ కాలనీల్లోనూ గ్రామ సింహాల బెడద అధికంగా ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్య పరిష్కరిస్తామని ఉప ఎంపీడీవో పాపారావు అన్నారు. - న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

15 ఏళ్లుగా.. నిరుపయోగంగా

విద్యుత్తు కోతల సమయంలో వినియోగించుకునేందుకు సీతానగరం తహసీల్దారు కార్యాలయానికి ప్రభుత్వం అందించిన జనరేటర్ నిరుపయోగంగా మారింది. 15 ఏళ్ల క్రితం కార్యాలయానికి చేరిన యంత్రం ఇప్పటికీ అదే ప్రాంతంలో ఉంది. కనీసం అనుసంధానం చేయలేదు. యంత్రం చుట్టూ తుప్పలు పెరిగి, మట్టిలో కలిసిపోతోంది. నూతన భవనం అందుబాటులోకి వచ్చిన సమయంలోనూ జనరేటర్ వినియోగంపై అధికారులు దృష్టి సారించలేదు. పరిశీలిస్తామని తహసీల్దారు ప్రసన్నకుమార్ తెలిపారు. - న్యూస్‌టుడే, సీతానగరం

ఆక్రమిస్తున్నా.. పట్టించుకోరేం?

గరుగుబిల్లి మండలం ఎర్రన్న గుడి నుంచి కేఆర్‌ఎన్‌వలస వరకు ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. సొంతంగా దుకాణాలు నిర్మించుకొని అద్దెలు వసూలు చేస్తున్నారు. పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా ప్రధాన రహదారిలో ఉల్లిభద్ర, ఎర్రన్నగుడి, ఖడ్గవలస వద్ద ర.భ.శాఖ స్థలాల ఆక్రమణలపై ఇప్పటికే ఫిర్యాదు వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ర.భ.శాఖ జేఈ రామ్మోహనరావు 'న్యూస్‌టుడే'తో అన్నారు. - న్యూస్‌టుడే, గరుగుబిల్లి గ్రామీణం

శిథిల భవనం.. కూలుతుందని భయం

లక్ష్మీపురంలో ఎంపీ నిధులతో నిర్మించిన ప్రయాణికుల విశ్రాంతి భవనం శిథిలావస్థకు చేరింది. నాణ్యత లోపంతో నిర్మించడంతో 15 ఏళ్లకే పైకప్పు పెచ్చులూడిపోయింది. మురుగు కాలువపై భవనం నిర్మించడంతో కింద భాగం కుంగిపోయింది. ఎప్పుడు ఎవరిపై పడుతుందోనని, దీన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటామని సర్పంచి సత్యవతి తెలిపారు. - న్యూస్‌టుడే, సీతానగరం

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

పార్వతీపురం	-8008566244
పాలకొండ	-8008574299
సాలూరు	-8008786820
కురుపాం	-9849044696

? పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్సు ఎదురుగా విరిగిన చెట్టు కొమ్మలు కింద పడి ఉన్నాయి. **-రమేష్, ప్రయాణికుడు** ★ తొలగించి శుభ్రం చేస్తాం. **-పి.వెంకటేశ్వరరావు, డిపో మేనేజరు** - న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

? తాళ్లబురిడి సచివాలయం ఎదురుగా ఉన్న వీధిలో కాలువలు లేక వాడుక, వర్షం నీరు రోడ్డుపై నిలుస్తోంది. **-సోమయ్య, తాళ్లబురిడి** ★ సచివాలయ కార్యదర్శిని అప్రమత్తం చేస్తాను. **- పాపారావు, ఉప ఎంపీడీవో** - న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

? అప్పయ్యపేట ఎస్సీ కాలనీ నుంచి సువర్ణముఖి నది నీలాటి రేవుకు వెళ్లే మార్గం ఇబ్బందికరంగా ఉంది. **- అప్పన్నదొర, స్థానికుడు** ★ రహదారి సమస్యను పరిశీలిస్తాం. **- సురేష్, ఈవో** - న్యూస్‌టుడే, సీతానగరం

? గుజ్జువాయి పంచాయతీలోని పలు గ్రామాల్లోని వీధి కాలువలు పూడికతో నిండి అధ్వానంగా ఉన్నాయి. **- రామకృష్ణ, స్థానికుడు** ★ శుభ్రం చేయిస్తాం. **- నాగేశ్వరరావు, సర్పంచి** - న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

కలెక్టరు గారూ.. ఇదే మా విన్నపం

● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల స్వీకరణ

న్యాయం చేయండి: జనవరి నెలలో డీలర్లు నియామకానికి పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. ఇప్పటి వరకు తమకు నియామక పత్రాలు ఇవ్వలేదని ఎంపికైన అభ్యర్థులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. దుకాణాలు నిర్వహించేందుకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదని, న్యాయం చేయాలని కోరారు.

తప్పు చేయకుండానే..: పార్వతీపురం మండలం రావికోన సర్పంచి రామస్వామి చెక్‌పవర్ రద్దు చేయడంపై సీపీఎం నాయకులు విజ్ఞాపన పత్రం అందజేశారు. గిరిజన సర్పంచి ఏ తప్పు చేయకుండానే అధికార పక్షం ఒత్తిడికి తలొగ్గి చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.

న్యూస్‌టుడే, పార్వతీపురం: క్రీడా పోటీలన్నింటిలోనూ పతకాలు సాధించి జిల్లాకు పేరు తీసుకొస్తున్నాము. తమను ప్రోత్సహించాలని జిల్లాకు చెందిన దివ్యాంగులైన క్రీడాకారులు కలెక్టరు ప్రభాకర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో అర్జీ అందించారు. గతంలో తాము పోటీలకు వెళ్లే సమయంలో అధికారులు క్రీడా దుస్తులు, బూట్లు సమకూర్చేవారని, ఇప్పుడు సొంత ఖర్చులతో వెళ్తున్నామని విన్నవించారు. సాయం చేస్తే మరింతగా రాణిస్తామని చెప్పారు. స్పందనలో మొత్తం 102 మంది వినతులు సమర్పించారు.

సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టరు ప్రభాకర్‌రెడ్డి

సంక్షేమ సహాయకులు లేరు

భామిని మండలంలోని మేజరు పంచాయతీ బత్తిలి సచివాలయంలో డిజిటల్ సహాయకుడు, సంక్షేమ సహాయకుడు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బదిలీల్లో ప్రత్యామ్నాయ ఉద్యోగి రాకుండా.. ఎవరినీ రిలీవ్ చేయొద్దని ఆదేశించినా ఎందుకు చేశారో తెలియజేయాలని కోరారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జీఎస్‌డబ్ల్యూవో రామచంద్రరావు భామిని ఎంపీడీవోను ఆదేశించారు. ధర్మలక్ష్మీపురంలో జియో సెల్‌టవర్ నిర్మించాలని గ్రామస్థుడు రామారావు వినతిపత్రం సమర్పించారు. డీఆర్‌డీఏ పీడీ సుధారాణి, డ్వామా పీడీ రామచంద్రరావు అర్జీలు స్వీకరించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

గ్రామ కంఠాన్ని అప్పగించాలి

బలిజిపేట మండలం నారాయణపురంలో అంగన్‌వాడీ భవనం నిర్మించడానికి పంచాయతీ నిర్ణయించిన స్థలాన్ని ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని, వీరిద్దరినీ ఖాళీ చేయించి గ్రామ కంఠాన్ని పంచాయతీకి అప్పగించాలని నారాయణపురం సర్పంచి సుమలత కోరారు.

అన్న క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన

భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట మన్యంలోని గిరిజన ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మేలు కలిగేలా అన్న క్యాంటీన్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. సీతంపేట సచివాలయం ప్రాంగణంలో రూ.61 లక్షల నిధులతో అన్న క్యాంటీన్ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఇన్‌ఛార్జి పీవో, ఏపీవో జి.చిన్నబాబు, జీసీసీ డైరెక్టర్ నిమ్మల నిర్మల, కూటమి నాయకులు పాల్గొన్నారు. ★ అన్న క్యాంటీన్ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదంటూ తెదేపా పాలకొండ నియోజకవర్గం ఇన్‌ఛార్జి పడాల భూదేవి, నాయకులు నిరసన తెలిపారు. అధికారుల తీరును నిలదీశారు. ఎస్సై వై.అమ్మన్నరావు, పలువురు కూటమి నేతలు సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆర్థిక స్వావలంబన సాధించాలి

పాలకొండ, న్యూస్‌టుడే: పట్టణంలో చిరువ్యాపారాలు చేస్తున్న వారు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు. సోమవారం నగరపంచాయతీ కార్యాలయం ఆవరణలో పీఎం స్వానిధి లోక కల్యాణమేళాకు హాజరై, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చిరువ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలుస్తుందన్నారు. నగర పంచాయతీ అధ్యక్షురాలు ఎ.మల్లీశ్వరి, అరకు పార్లమెంటు ఉపాధ్యక్షుడు పి.కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

విన్నారు.. వినికిడి పరికరం ఇచ్చారు

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: పట్టణంలోని చెవుడున్న దివ్యాంగుడు జి.కృష్ణమూర్తి తనకు వినికిడి పరికరం కావాలని కలెక్టర్‌కు సోమవారం స్పందనలో అర్జీ పెట్టుకున్నారు. స్పందించిన ఆయన విభిన్న ప్రతిభావంతుల శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వారు వెంటనే వినికిడి పరికరాన్ని తీసుకొచ్చి, కలెక్టర్ చేతుల మీదుగా సదరు వ్యక్తికి అందించారు.

ఐటీడీఏకు 23 వినతులు

వినతి పత్రం పరిశీలిస్తున్న ఏపీవో

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ఏపీవో జి.చిన్నబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజనులు హాజరై తమ వ్యక్తిగత, గ్రామ సమస్యలపై వినతులు అందజేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఏపీవో ఆదేశించారు. ఈఈ రమాదేవి, డిప్యూటీ డీఈవో జి.రామ్మోహనరావు, క్రీడా అధికారి ఎన్.జాకోబ్‌దయానందం, పీహెచ్‌వో గణేష్, ఏడీ శ్రీనివాసరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో కె.విజయపార్వతి, హెచ్‌వో జయశ్రీ, ఏవో వాహిని తదితరులు పాల్గొన్నారు.

ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలి

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రతి అధికారి ప్రజలతో బాధ్యతగా వ్యవహరించి, వచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించారు. అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి తగాదాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసాలు, ప్రేమ పేరుతో మోసం తదితర సమస్యలు ఎక్కువగా వచ్చాయి. వాటిని దర్యాప్తు చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవం అయితే చట్ట పరిధిలో తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఈ సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు. డీసీ ఆర్బీ సీఐ ఆదాం తదితరులు పాల్గొన్నారు.

స్మార్ట్ కార్డులతో మరింత ప్రయోజనం

లబ్ధిదారులకు కార్డుల అందజేత

సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: స్మార్ట్ కార్డులతో లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం సాలూరు మండల పరిషత్తు కార్యాలయంలో జిల్లాలోనే మొదటిసారిగా స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. వీటితో రేషన్ సరకులు సక్రమంగా అందించడంతోపాటు అవినీతికి తావులేకుండా చూస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,76,703 కార్డులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, సంయుక్త కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మేలు

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: జీఎస్టీ సంస్కరణలతో అన్ని రంగాల వారికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. సోమవారం డంగబద్రలో జీఎస్టీ తగ్గుదలపై ప్రజలకు వివరించారు. వ్యాపార సమూహాలకు అందే ప్రోత్సాహకాలతో అమ్మకాలు పెరిగి వ్యాపార అభివృద్ధి జరుగుతోందన్నారు. అనంతరం జీఎస్టీ కరపత్రాలను వ్యాపారులకు, ప్రజలకు అందించారు. తెదేపా నాయకులు దత్తి లక్ష్మణరావు, డొంకాడ రామకృష్ణ, జోగి భుజంగరావు, పువ్వల లావణ్య తదితరులు ఉన్నారు.

అవగాహన కల్పిస్తున్న విప్ జగదీశ్వరి

మక్కువ చూపండి.. పరిష్కరించండి

– న్యూస్‌టుడే, మక్కువ

మజ్జిగౌరి ఆలయ సమీపంలో రోడ్డు అంచున నిలిచిన మురుగు

బొబ్బిలి, సాలూరు పట్టణాల నుంచి మక్కువకు వెళ్లే ప్రధాన రహదారులు ఏళ్లుగా రాళ్లు తేలి, పెద్ద గోతులతో దర్శనమిస్తున్నాయి. దశాబ్దాలుగా ఇరుకు, గుంతలతో నిండి ఈ మార్గాల్లో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా ప్రతిపాదనలతో నెట్టుకొస్తున్నారే తప్ప.. పరిష్కారానికి మార్గం చూపడం లేదు.

మంత్రి హామీ నెరవేరేదెప్పుడో: మక్కువ మజ్జిగౌరి ఆలయం నుంచి సువర్ణముఖి నది వరకు రోడ్డు పూర్తిగా అధ్వానంగా ఉంది. కాలువల్లేక లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి రోడ్డుపైనే నీరు నిలుస్తోంది. సమస్య తీవ్రతను ప్రజలు మంత్రి సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లడంతో రోడ్డు, కాలువల నిర్మాణానికి గతంలో రూ.2.67 కోట్లు మంజూరు చేయించారు. పనులు చేయిస్తామని ఆమె నాలుగు నెలల కిందట ప్రకటించినా, ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ★ మక్కువ-సాలూరు మార్గం దుస్థితి ఇదే. ఈ దారిలో బస్సుల రాకపోకలు కూడా నిలిపివేశారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ★ మక్కువ-బొబ్బిలి రోడ్లపై మురుగు చేరుతోంది. రోడ్డుపైకి నీరు చేరకుండా ఇటీవల జేసీబీతో తాత్కాలికంగా కాలువలు తీసి, వదిలేశారు. దీంతో వీటిని దాటేందుకు దుకాణదారులు, ఇంటి యజమానులు చెక్క బల్లలను పెట్టుకున్నారు.

రూ.3 కోట్లతో ప్రతిపాదనలు

మక్కువలో రహదారి విస్తరణ, కాలువల నిర్మాణానికి ఐటీడీఏ ద్వారా రూ.2.67 కోట్లు మంజూరయ్యాయి. ర.భ.శాఖ రోడ్డు కావడంతో పూర్తి స్థాయిలో వేయాలంటే మరో రూ.3 కోట్లు అవసరం. దీనిపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపి, మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. – సత్యనారాయణ, ఏఈ, ఐటీడీఏ

గర్భగుడి కళకళ

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పురాతన అడ్డాపుశీల విశ్వేశ్వరాలయం గర్భగుడి, నంది విగ్రహాలకు ఇత్తడి తాపడం అద్దారు. ఎనిమిది మంది దాతలు కలిసి రూ.8 లక్షలతో పనులు చేయించారు. సోమవారం ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ పూజలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పట్టణానికి చెందిన శిల్పులు మూడు నెలలు పనిచేసి సిద్ధం చేశారని ఆలయ ఛైర్మన్ ఎం.తవిటినాయుడు చెప్పారు. గర్భగుడిలో లింగం, నంది విగ్రహానికి ఇత్తడి రేకుపూత వేయించామన్నారు.

వాహనంపై కూలిన వృక్షం

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: పి.ఆమిటి కూడలి సమీపంలో సోమవారం సాయంత్రం రహదారి పక్కన ఉన్న వృక్షం నేలకూలింది. వర్షం నేపథ్యంలో చోదకులు వాహనాలు రహదారి పక్కన ఆపి, బస్సు షెల్టరులో ఉన్నారు. ఆ సమయంలో ఓ ద్విచక్ర వాహనంపై చెట్టు కూలింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ధర్నా విజయవంతానికి పిలుపు

పార్వతీపురం పట్టణం, కలెక్టరేట్ ప్రాంగణం: వచ్చే నెల 7న విజయవాడలో జరిగే ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయాలని పరిశీలకుడు గణపతిరావు కోరారు. ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు కూర్మినాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండు చేశారు.

వాలంటీర్ల విధుల నుంచి విముక్తి కల్పించండి

సచివాలయ ఉద్యోగుల విన్నపం

కొమరాడ, న్యూస్‌టుడే: ఒకప్పుడు నలుగురు వాలంటీర్లు నిర్వహించిన విధులను ఇప్పుడు ఒక్క సచివాలయ ఉద్యోగి చేయాల్సి వస్తోందని, వాటి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ఆ సంఘం జేఏసీ తరఫున ఉద్యోగులు ఈనెల 8న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ద్వారా విన్నవించారు. ప్రభుత్వం పరంగా స్పందన లేదని ఉమ్మడిగా సోమవారం నుంచి అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలుగుతున్నారు. గృహాల మ్యాపింగ్, సర్వేలు తదితరాలకు ఇంటింటికీ వెళ్లాలని చెప్పడం సరికాదన్నారు. సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని యథావిధిగా చేపడతామని మండల స్థాయి అధికారులకు సిబ్బంది వివరించారు. మన్యం జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో 350 సచివాలయాలున్నాయి. ఇందులో 3,238 మంది ఉద్యోగులు ఉన్నారు. సోమవారం ఎంపీడీవో అడ్మిన్‌గా వ్యవహరిస్తున్న గ్రూపు నుంచి 230 మంది వరకు వైదొలిగినట్లు సమాచారం. జిల్లా, రాష్ట్రస్థాయి గ్రూపుల నుంచి కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అందరినీ సమన్వయం చేస్తామని సచివాలయాల ప్రత్యేకాధికారి రామచంద్రరావు చెప్పారు.

పదోన్నతులు కల్పించాలి

సాలూరు, న్యూస్‌టుడే: సచివాలయాలలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ సోమవారం పుర కమిషనర్ రత్నకుమార్‌కు సచివాలయ ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు సమకూర్చాలన్నారు. సచివాలయాల్లో కంప్యూటర్లు, పరికరాలు పాడయ్యాయి. మరమ్మతులు జరిపించి, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయాలని ద్వారా కోరారు.

సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు: కొమరాడ, న్యూస్‌టుడే: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు కూనేరు చెక్‌పోస్టు వద్ద సోమవారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గంజాయి అక్రమ రవాణా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్సై నీలకంఠం చెప్పారు. మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, సేవించినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆర్థిక సంఘ పనులకు ఆమోదం

ప్రశ్నలకు సమాధానమిస్తున్న కమిషనర్

సాలూరు, న్యూస్‌టుడే: పురపాలికకు మంజూరైన 15వ ఆర్థిక సంఘ నిధులతో ప్రతిపాదించిన పనులకు పాలవర్గ సభ్యులు ఆమోదం తెలిపారు. సోమవారం కౌన్సిల్ హాలులో పుర అధ్యక్షురాలు పి.ఈశ్వరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. అమృత్ నీటి పథకం పనులకు రూ.51.43 లక్షలు, మురుగునీటి శుద్ధి కేంద్రానికి రూ.51.43లక్షలు, 13 అభివృద్ధి పనులకు రూ.69.97 లక్షలు కేటాయించారు. ఆయా పనులకు ఉన్నతాధికారుల అనుమతి పొందేందుకు ఆమోదం తెలిపారు. 176 కుళాయిలు తొలగించినా ఆన్‌లైన్లో నమోదై, నీటి పన్ను వస్తోందని, వాటిని సరిచేయాలని సూచించారు. పురపాలికలో కొత్త పరికరాల కొనుగోలుకు రూ.5లక్షలు కేటాయించారు. మరుగుదొడ్లు, నీటి పథకాలు, రోడ్డు, కాలువ సమస్యలు పరిష్కరించాలని సభ్యులు కోరారు. నిధులు కేటాయించిన పనుల పూర్తికి చర్యలు చేపడతామని కమిషనర్ రత్నకుమార్, డీఈ ప్రసాద్ తెలిపారు. ఉపాధ్యక్షుడు అప్పలనాయుడు, పారిశుద్ధ్య అధికారి బాలకృష్ణ, టీపీవో ఝాన్సీ పాల్గొన్నారు.

ఎరువులు అందక రైతుల ఇబ్బందులు

సభలో ప్రశ్నిస్తున్న సభ్యులు

పాచిపెంట, న్యూస్‌టుడే: పాచిపెంట ఎంపీపీ ప్రమీల అధ్యక్షతన సోమవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఖరీఫ్‌లో రైతులకు ఎరువులు సక్రమంగా అందలేదని, ఇబ్బంది పడ్డారని ఎంపీటీసీ సభ్యులు దండి ఏడుకొండలు, పలువురు సర్పంచులు ఏవోను ప్రశ్నించారు. విద్యుత్తు పంపు సెట్లు, మోటార్లకు లోవోల్టేజీ సమస్యతో రైతులు ఇబ్బంది పడుతున్నారని సర్పంచి యుగంధర్ సభ దృష్టికి తీసుకువచ్చారు. గురివినాయుడుపేట విద్యుత్తు ఉప కేంద్రంలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని జేఈ సింహాచలం చెప్పారు. ఏఎంసీ ఛైర్మన్ సూర్యనారాయణ, వైస్ ఎంపీపీ నారాయణ, ఎంపీడీవో పాత్రో, అధికారులు పాల్గొన్నారు.

కొత్త జీఎస్టీపై ఇంటింటికీ..

పార్వతీపురం, న్యూస్‌టుడే: కొత్తగా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన జీఎస్టీపై ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు 'సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్' పేరుతో కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని కలెక్టరు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జీఎస్టీ తగ్గింపుపై ప్రభుత్వం రూపొందించిన ప్రచార పత్రికలను విడుదల చేశారు. డ్వామా పీడీ రామచంద్రరావు, తదితరులు ఉన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి

గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, కొమరాడ, న్యూస్‌టుడే: కార్యకర్తలు, నాయకులు అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. గరుగుబిల్లి మండల కన్వీనర్‌గా నియమితులైన మరడాన నారాయణస్వామి నాయుడు, కొమరాడ మండల కన్వీనరు ఉదయ్‌శేఖర్ పాత్రుడును సత్కరించారు. కూటమి నాయకులు ఉన్నారు.

మహిళలకు పొదుపు అవసరం

గరుగుబిల్లి, న్యూస్‌టుడే: మహిళలు పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో కుటుంబ సమస్యలను సులువుగా ఎదుర్కోగలరని వెలుగు ఏపీఎం పి.అప్పలనాయుడు అన్నారు. గరుగుబిల్లిలో మహిళలకు అవగాహన కలించారు. సీసీలు తిరుపతిరావు, రామినాయుడు, లక్ష్మణరావు పాల్గొన్నారు.

గోడపత్రికల ఆవిష్కరణ

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు, కార్యకర్తలకు బాసటగా అధిష్ఠానం డిజిటల్ బుక్‌ను ప్రారంభించిందని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో పురపాలిక ఛైర్‌పర్సన్ గౌరీశ్వరి, ఎంపీపీ శోభారాణి, నియోజకవర్గ, పట్టణ నాయకులతో కలిసి దానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.

పశువుల అక్రమ రవాణా అడ్డగింత

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: కాశీపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద సోమవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్నట్లు పశువుల రవాణా కంటైనర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మన్యం జిల్లా నుంచి సుమారు 50 ఆవులను తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు చెప్పారు.

ఓం పుస్తక హస్తాయై నమః

పార్వతీపురం పట్టణం సమీపంలోని ఓలేటీపారం దుర్గా కామేశ్వరి ఆలయంలో సోమవారం అమ్మవారిని వెండివీణ, పట్టువస్త్రాలతో వీణాపాణిగా అలంకరించి పూజించారు. నర్సిపురంలో పురోహితుడు ప్రసాదుశర్మ పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. పాతబస్టాండ్ కూడలి వద్ద సీతారామస్వామి ఆలయంలో సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బలిజిపేట సత్యసాయిబాబా మందిరంలో సరస్వతీ దేవికి పూజలు చేశారు. కురుపాం కోటదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు శ్రీసరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. పాలకొండ జ్ఞానసరస్వతి ఆలయంలో అర్చకుడు శరత్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసాలు జరిగాయి. కోటదుర్గమ్మ సరస్వతి రూపంలో దర్శనమిచ్చారు. 500 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. – న్యూస్‌టుడే బృందం

పార్వతీపురం: వెండి వీణతో దుర్గమ్మ

బలిజిపేట: సరస్వతీదేవి పూజల్లో పాల్గొన్న విద్యార్థులు

పాలకొండలో సామూహిక అక్షరాభ్యాసాలు

బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: బలిజిపేట మండలం పెద పినపెంకిలో ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం నుంచి రావాల్సిన బిల్లుల్లో స్థానిక సిబ్బంది చేతివాటం చూపారని బాధితులు వాపోయారు. దాదాపు 40 మంది లబ్ధిదారులకు చెందిన సుమారు రూ.8 లక్షల వరకు చేతులు మారిందని ఆరోపించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ గ్రీవెన్సులో సమస్యను వివరించారు. జాబ్‌కార్డు కావాలన్నా రూ.వెయ్యి డిమాండు చేశారని, చివరికి కార్డు కూడా జారీ కాలేదన్నారు.

ప్రతులను చూపుతున్న బాధితులు

సైన్సులో శతశాతం ఉత్తీర్ణత

స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరిస్తున్న డీఈవో

పార్వతీపురం పట్టణం: పదో తరగతి సైన్సు పాఠ్యాంశంలో శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు శ్రద్ధ చూపాలని డీఈవో రాజ్‌కుమార్ కోరారు. వీరఘట్టం ఉన్నత పాఠశాల భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు జి.లక్ష్మణరావు తయారు చేసిన సైన్సు స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరించారు. భౌతికశాస్త్రంలో అత్యధిక మార్కులు సాధించేలా కష్టమైన అంశాలను సులభంగా మార్చి.. మెటీరియల్ తయారు చేసినట్లు వివరించారు. ఏపీసీ తేజేశ్వరరావు, ఏడీ గౌరీ శంకరరావు, ఫోరం ప్రతినిధులు హరిప్రసాద్, సంతోష్‌కుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

అక్రమాలపై విచారణ

గరుగుబిల్లి గ్రామీణం: ఉల్లిభద్రలో ఉపాధిహామీ పథకం బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలపై సోమవారం జిల్లా నీటియాజమాన్య సంస్థ సహాయ నిఘా అధికారి వెంకటరమణ విచారణ చేశారు. 2023-24లో అప్పటి క్షేత్రసహాయకులు కూలీల నుంచి వసూళ్లు, మట్టిపనికి వెళ్లకుండా వలస వెళ్లిన 10 మందికి బిల్లులు చెల్లించి అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు నిర్వహించారు. సుమారు రూ.లక్ష బిల్లులు అక్రమ చెల్లింపులపై గ్రామపెద్దల సమక్షంలో ఏపీవో విచారించారు. ఏపీవో ఈశ్వరమ్మ, గౌరీనాథ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

వివరాలు సేకరిస్తున్న వెంకటరమణ

(c) eenadu

కాళరాత్రి అలంకరణలో దర్శనమిస్తున్న త్రిపురాంతకం బాలాత్రిపురసుందరీదేవి

కాళరాత్రి రూపిణి... వరప్రదాయిని

జిల్లాలో ఎనిమిదో రోజైన సోమవారం దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరిగాయి. ఆలయాల్లో అమ్మవారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. త్రిపురాంతకంలోని బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారు కాళరాత్రి అలంకరణలో దర్శన మిచ్చారు. భైరవకోనలో దుర్గాంబ అమ్మవారు మహిషాసురమర్దనీదేవిగా భక్తుల పూజలందుకున్నారు. –న్యూస్‌టుడే, త్రిపురాంతకం గ్రామీణం, సీఎస్‌పురం

భైరవకోనలో మహిషాసురమర్దనిగా దుర్గాంబ

గిద్దలూరు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ప్రసవానికి వచ్చిన ఓ మహిళ బిడ్డను కని బాత్రూంలోని బకెట్‌లో వదిలేసి వెళ్లిపోయారు. చక్కగా ఉన్న పిల్లాడిని వదిలేసి వెళ్లిపోవడానికి ఆ తల్లికి మనసు ఎలా ఒప్పిందోనని అక్కడివారు ఆవేదన చెందారు.

ఒంగోలు నగరంలోని ఓ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసిగుడ్డును వదిలేసేందుకు కన్నవారు సిద్ధమయ్యారు. ఈలోగా అధికారులు రంగ ప్రవేశం చేసి అధికారికంగా ఆ శిశువును స్వాధీనం చేసుకోగలిగారు. లేకుంటే ఆ బిడ్డ. ఏ చెత్తకుండిలోనో ఏ పొదల్లోనో దర్శనమిచ్చేది.

కన్నపేగు కర్కశం!

▶ వివిధ కారణాలతో నిర్దాక్షిణ్యంగా పసికందులను వదిలేస్తున్న తల్లిదండ్రులు

ఆరేళ్లలో శిశుగృహ చెంతకు చేరిన వారి వివరాలు

సంవత్సరం	సంఖ్య
2020	07
2021	07
2022	00
2023	08
2024	04
2025	09

(ఇప్పటి వరకు)

ఈనాడు, ఒంగోలు

నవమాసాలు మోసి, పేగును తెంచుకుని జన్మనిచ్చిన బిడ్డలను కొంతమంది నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు. రక్తం పంచుకుని పుట్టినా వారిని ఏ మాత్రం దయ, కనికరం లేకుండా కాదనుకోవడం ఆవేదన కలిగిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 9 మంది పసిగుడ్డులు శిశుగృహకు చేరడం ఆందోళన కలిగించే విషయం. ఒంగోలుకు చెందిన దంపతులు తాము కన్న బిడ్డను పెంచలేమంటూ అప్పగించేందుకు సిద్ధమయ్యారు. కొంతకాలం తమ దగ్గర ఉంచుతాం.. తరువాత వచ్చి తీసుకెళ్లండి.. అని శిశుగృహ సిబ్బంది చెప్పినా వినిపించుకోకుండా వదిలేసి వెళ్లిపోయారు. సాధారణంగా బిడ్డను అప్పగించిన తరువాత మనసు మారితే అరవై రోజుల్లోపు ఎప్పుడైనా వచ్చి మళ్లీ తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ తరహాలో తిరిగి వెనక్కి వచ్చేవారు ఉండటం లేదు. కన్నామన్న మమకారం లేకుండా ఎంత నిర్దయగా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది శిశుగృహకు అప్పగించే విషయమై అవగాహన లేమితో ముళ్ల పొదల్లో, నడిరోడ్డునో విడిచి పెడుతున్నారు. గిద్దలూరు తహసీల్దారు కార్యాలయం వెనుక అప్పుడే పుట్టిన పసికందును సంచిలో పెట్టి విడిచిపెట్టారు. పందులు వచ్చి కొరికే ప్రయత్నం చేయగా, పసికందు ఏడుపు వినిపించడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి రక్షించారు. చాలామంది ఆసుపత్రుల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో పసిపిల్లలను వదిలేసి వెళ్లిపోతున్నారు.

గిద్దలూరులోని పసికందును శిశుగృహ అధికారులకు అప్పగిస్తున్న స్థానికులు

మాకు అప్పగించండి

అప్పుడే పుట్టిన బిడ్డను పెంచలేమనుకుంటే వదిలేయొద్దు. మాకు అప్పగిస్తే ప్రభుత్వం తరఫున శిశుగృహలో ఉంచి సంరక్షిస్తాం. ఎవరైనా ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకుంటాం. వీరిని పిల్లల్లేనివారికి నిబంధనల ప్రకారం దత్తత ఇస్తాం. – పి.దినేష్‌కుమార్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి

ప్రతి అర్జీ పరిష్కరిస్తాం: కలెక్టర్

కనిగిరి, న్యూస్‌టుడే: ప్రజాసమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తోందని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. కనిగిరి పట్టణంలోని పవిత్ర కల్యాణమండపంలో సోమవారం డివిజన్ స్థాయి ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) నిర్వహించారు. ప్రతి అర్జీని పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. మొత్తం 814 వినతులు రాగా, వాటిలో 70 శాతం భూ సమస్యలకు చెందినవేనని ఆయన వెల్లడించారు. అర్జీల పరిష్కారంలో ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న కొన్ని రెవెన్యూ సమస్యలపై ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, డీఆర్వో చినఓబులేసు, ఆర్డీవో జి.కేశవర్ధన్‌రెడ్డి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, పార్థసారథి, జాన్సన్, ఎంపీపీ ప్రకాశం, పురపాలకసంఘం ఛైర్మన్ షేక్ అబ్దుల్‌గఫార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాజాబాబు, పక్కన ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి

చిట్టి దుర్గమ్మలు

జిల్లావ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలోని శ్రీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో సోమవారం పలువురు బాలికలు అమ్మవార్ల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఆచిత్రమే ఇది – న్యూస్‌టుడే, ఒంగోలు సాంస్కృతికం

సర్వజనకు రావాలంటే.. సహనం ఉండాలంతే!

జిల్లా కేంద్రమైన ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లోని రేడియాలజీ విభాగంలో ఆల్ట్రా సౌండ్, సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రాలకు వచ్చే రోగులు గంటలతరబడి నిరీక్షించాల్సి వస్తోంది. తగినన్ని క్యాసెట్లు లేక ఎక్స్‌రేలు తీయడంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. తక్షణమే ఆసుపత్రి వైద్యాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని రోగులు, సహాయకులు కోరుతున్నారు. –ఈనాడు, ఒంగోలు

అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రం వద్ద పడిగాపులు

సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రాల వద్ద ఇలా...

వడ్డీ కాదు... మొత్తం కట్టు!

▶ పంట రుణాల పునరుద్ధరణలో బ్యాంకర్లు మోకాలడ్డు

▶ సకాలంలో చెల్లించలేక వడ్డీ రాయితీకి రైతులు దూరం

న్యూస్‌టుడే, కలెక్టరేట్

ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పంటలు పండక, పెట్టుబడి చేతికందక కొంతమంది అన్నదాతలు అప్పులపాలవుతుంటే.. మరికొంతమంది వాటి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పంట రుణాల పునరుద్ధరణకు సంబంధించి బ్యాంకర్లు తాజాగా అమలు చేస్తున్న కొత్త నిబంధనలు వారిని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. వ్యవసాయ సాగు నిమిత్తం రైతులకు చేయూతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ రాయితీ అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా చిన్న, సన్నకారు రైతులు తాము సాగు చేసే పంట ఆధారంగా రుణం పొందుతున్నారు. పంట ఉత్పత్తి చేతికొచ్చాక వడ్డీతో సహా రుణం చెల్లిస్తున్నారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రం వడ్డీ కట్టి రుణాన్ని పునరుద్ధరించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో బ్యాంకర్లు నిబంధనల సాకుతో అసలు, వడ్డీ పూర్తిగా చెల్లిస్తేనే మరోసారి రుణం మంజూరు చేయనున్నట్లు మెలికపెడుతున్నారు. వ్యాపారులకు మాత్రం కోట్లాది రూపాయలు రుణాలిచ్చి వడ్డీ మాఫీ, ఓటీఎస్ అమలు చేస్తున్న బ్యాంకర్లు తమ విషయంలో ఇలా చేయడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

నిబంధనలతో నిరాశ

రైతు పేరిట వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సాగు విస్తీర్ణం ఆధారంగా ఒక్కో పంటకు ఒక్కో రకంగా (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) బ్యాంకులు రుణం మంజూరు చేస్తున్నాయి. రైతులకు గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు రుణం ఇస్తున్నాయి. ఇందుకు ఏడాది పాటు 7 శాతం వడ్డీ వసూలు చేయనుండగా, ఏడాదిలోపు తిరిగి చెల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో తిరిగి జమ చేయనుంది. అంటే 4 శాతానికే పంట రుణం ఇస్తున్నట్లు ప్రభుత్వ ఉద్దేశం. రుణం చెల్లించేందుకు నిర్ణీత గడువులోపు పంట చేతికి రాకున్నా, గిట్టుబాటు ధర లేక శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచినా రైతుల వద్ద డబ్బులు ఉండవు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలంగా బ్యాంకర్లు రైతుల వద్ద వడ్డీ కట్టించుకుని పంట రుణాలను పునరుద్ధరిస్తున్నారు. తాజాగా బ్యాంకర్లందరూ రుణం మొత్తం చెల్లించాల్సిందేనన్న నిబంధన విధించడంతో సమయానికి కట్టాలన్నా చేతిలో డబ్బుల్లేక రైతుల్లో నిరాశ నెలకొంది. ఏడాదిలోపు రుణాలను 85 శాతం మంది మాత్రమే తిరిగి చెల్లిస్తున్నారు. తద్వారా మిగిలిన 15 శాతం మంది రైతులు వడ్డీ రాయితీ కోల్పోయినట్లే. పాత పద్ధతి ప్రకారమే వడ్డీ కట్టించుకుని రుణాలను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.

జిల్లాలోని బ్యాంకు శాఖలు : 348	2025-26లో పంట రుణ లక్ష్యం: రూ.10,237 కోట్లు	మొత్తం రైతుల సంఖ్య: 2,35,900 మంది	ఇప్పటివరకు ఇచ్చిన రుణం : రూ.4,900 కోట్లు

జీఎస్టీ ఫలాలపై ప్రజలకు అవగాహన : జేసీ

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు ఫలాలు ప్రజలకు చేరేవిధంగా అవగాహన కల్పించాలని సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ సూచించారు. జీఎస్టీ తగ్గింపుపై స్థానిక కలెక్టరేట్ నుంచి అద్దంకి బస్టాండు వరకు సోమవారం నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' పేరుతో నెలరోజులపాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారానికి ఒక్కో అంశంతో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో కళావతి, కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న జేసీ రోణంకి గోపాలకృష్ణ

ఆటో చోదకులూ... అర్హత స్థితి తెలుసుకోండి!

సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా వాహనమిత్ర పథకాన్ని అక్టోబరు 4న అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 14 వేల మంది ఆటో చోదకులకు ఏడాదికి రూ.15 వేల చొప్పున లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు గ్రామ సచివాలయ సిబ్బంది అర్హులైన ఆటోచోదకుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు తమ దరఖాస్తుల స్థితిగతులు తెలుసుకునేందుకు కొంత అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాహనమిత్ర అర్హుల వివరాలను చరవాణిలో స్టేటస్ రూపంలో తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. –న్యూస్‌టుడే, అర్ధవీడు, బేస్తవారపేట



ఎన్‌బీఎమ్ వెబ్‌సైట్

ఆధార్ సంఖ్యతో ఇలా

ఎన్‌బీఎమ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. పథకం ఎంపిక వద్ద ఆటో డ్రైవర్ సేవలో అనే ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. సంవత్సరం అనే ఐచ్ఛికం వద్ద 2025-26ను ఎంపిక చేసి కింద కాలంలో లబ్ధిదారుడి ఆధార్ సంఖ్యను నింపాలి. అనంతరం క్యాప్చర్ ఎంటర్ చేస్తే చరవాణికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక బేసిక్ వివరాలు కనిపిస్తాయి. అందులో లబ్ధిదారుడి వివరాలు, దరఖాస్తు వివరాలు ఉంటాయి. పక్కనే రిమార్క్ కాలమ్‌లో ఏమైనా అభ్యంతరాలుంటే దరఖాస్తులో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించాలి. ఎలాంటి రిమార్కులు లేకుంటే పథకం కింద అర్హత పొందినట్లు తెలుస్తుంది.

చిరుత సంచారంపై ఆందోళన

వెలిగండ్ల, న్యూస్‌టుడే: వెలిగండ్ల మండలం మరపగుంట్ల వద్ద వెలిగొండ అటవీ ప్రాంతం సమీప పంట పొలాల్లో సోమవారం చిరుతపులి సంచారం కనిపించింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మరపగుంట్ల సమీపంలో సాగులో ఉన్న పత్తి పంటకు ప్రతి రోజూ 10 మంది వరకు కూలీలు కాపలాకు వెళుతున్నారు. ఆదివారం రాత్రి కాపలాగా వెళ్లిన వారు సోమవారం ఉదయం ఇంటికొచ్చే క్రమంలో పొలం లోపల తిరుగుతున్న చిరుతపులిని చూసి భయపడి గ్రామంలోకి పరుగులు తీశారు. కనిగిరి అటవీశాఖ అధికారి టి.మహేశ్వరరెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన ఆదేశాలతో డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ నాయక్, ఎఫ్‌బీవోలు దొరసాని, నవీన్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. చిరుతపులి కాలిముద్రలు కనిపించడంతో కొలతలు వేసి నిర్ధారించారు.

పొలంలో చిరుతపులి కాలిముద్రల కొలతలు తీస్తున్న అటవీశాఖ అధికారులు

ఆక్రమిత భూముల పరిశీలన

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : గిద్దలూరు పురపాలక సంఘం పరిధిలోని రాచర్ల రహదారిలో ఆక్రమణలకు గురవుతున్న కొండపోరంబోకు భూములను సోమవారం రెవెన్యూశాఖ సిబ్బంది పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న ఆక్రమణలపై 'ఈనాడు'లో సోమవారం 'కొండపై కన్నేశారు' శీర్షికన ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన కట్టడాలను పరిశీలించిన ఆర్ఐ భాస్కరరావు ఆధారాలుంటే కార్యాలయానికి తీసుకురావాలని నిర్మాణదారులకు సూచించారు. వీరి వద్దనున్న పట్టాలను పరిశీలించిన అనంతరం అవి వాస్తవంగా తమ కార్యాలయ సిబ్బంది అందజేశారా లేదా అని పరిశీలించి పూర్తిస్థాయి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. తనిఖీల్లో సర్వేయరు ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.

కొండపోరంబోకు భూములను పరిశీలిస్తున్న రెవెన్యూశాఖ సిబ్బంది

ఈనాడు కథనాలకు స్పందన

మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట

ఈనాడు, ఒంగోలు: పాత సింగరాయకొండ పరిధిలో మట్టి తవ్వకాలకు అధికార యంత్రాంగం అడ్డుకట్ట వేసింది. మట్టి మాఫియా గ్రామ పరిధిలోని దిబ్బపోరంబోకు భూముల్లో మట్టిని తవ్వేస్తూ జేబులు నింపుకొంటోంది. అనంతరం భూములను చదును చేసి ఆక్రమించుకుంటోంది. వీరి ఆగడాలపై 'ఈనాడు'లో ఈ నెల 23న 'మట్టి దిబ్బలపై కబ్జా గద్దలు' శీర్షికన ప్రచురితమైన కథనంపై రెవెన్యూ, పోలీసు, భూగర్భ గనుల శాఖల అధికారులు స్పందించారు. మట్టి అక్రమ రవాణాదారులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. సింగరాయకొండ మండలంలో ఎక్కడ మట్టి తవ్వకాలు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామస్థాయిలో రెవెన్యూ, పోలీసు, సచివాలయ సిబ్బంది బృందంగా ఏర్పడి అక్రమ తవ్వకాల నిరోధాన్ని పర్యవేక్షిస్తున్నారు. దీనిలో భాగంగా చెరువులో మట్టి తవ్వకాలు సాగిస్తున్న మూడు ట్రాక్టర్లు, జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సింగరాయకొండ తహసీల్దారు రాజేష్ హెచ్చరించారు.

రైతురాజు యూరియా.. ఎప్పుడు.. ఎంత.. ఎలా..! 14లో..

పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.336

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోని రెండు రీజియన్ల పరిధిలోని పొగాకు వేలం కేంద్రాల్లో సోమవారం 2,187 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. ఒంగోలు-2 కేంద్రంలో పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.336 చొప్పున అత్యధిక ధర పలికింది.

ప్రజా భాగస్వామ్యంతోనే హరితాంధ్ర

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి విజన్‌కు అనుగుణంగా ప్రజాభాగస్వామ్యం, అధికారుల సమన్వయంతో రాష్ట్రాన్ని స్వచ్ఛ, హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని ఆంధ్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (ఏపీజీబీసీ) ఛైర్‌పర్సన్ ఎం.సుగుణమ్మ పిలుపునిచ్చారు. విజయవాడలో సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ, స్థానిక సంస్థల్లోని ఖాళీ భూముల్లో ఉద్యానవనాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం వదిలిపెట్టిన 85 లక్షల టన్నుల చెత్తను ఈ ఏడాది డిసెంబరు నెలఖారులోగా తొలగించడమే లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని పురపాలక సంఘాల్లోని ఉద్యానవనాలు, రహదారుల విభాగినులు, అంచుల్లో మొక్కలు నాటుతున్నామన్నారు. అనంతరం డైరెక్టర్లు కె.గంగాధర్ (నెల్లూరు రూరల్), ఎం.వెంకటసుబ్బయ్య (విజయవాడ తూర్పు), పి.నాగకృష్ణ (పోలవరం), పి.కాసు (ప్రత్తిపాడు), పి.రాజమౌళి (గాజువాక), ఆర్.లక్ష్మీదేవి (రాప్తాడు), పి.రమేశ్‌బాబు (కోడూరు), జి.సత్యవేణి (జగ్గంపేట), వి.సింగయ్య (కొండపి), పి.శ్రీనివాసరావు (చింతలపూడి), ఎస్.వనజాక్షి (నెల్లిమర్ల), వీవీవీబీ రాజు (రాజమహేంద్రవరం రూరల్), ఎన్.విజయ(తెనాలి), కె.యోగానంద్ (గిద్దలూరు)లతో ప్రమాణ స్వీకారం చేయించారు.

డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ఛైర్మన్లు సుగుణమ్మ, పట్టాభిరామ్

చెమిర్చిన కళ్లకు సాంత్వనేదీ?

▶ మార్కాపురంలో మినీ మిర్చి యార్డుపై గంపెడాశలు ▶ మూడు దశాబ్దాలుగా రైతుల ఎదురు చూపులు

న్యూస్‌టుడే, మార్కాపురం

జిల్లాలోని పశ్చిమ ప్రకాశం రైతులు పండించే ప్రధాన పంటల్లో మిరప ఒకటి. జిల్లాలో మూడోవంతు పంట మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోనే సాగవుతోంది. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లే ఉత్పత్తిలో సగం ఇక్కడ నుంచే ఎగుమతి అవుతోంది. అంతటి ప్రాధాన్యం ఉండడంతో మార్కాపురంలో మినీ మిర్చి యార్డు ఏర్పాటు చేయాలని గత 30 ఏళ్లుగా రైతులు డిమాండు చేస్తున్నారు. ఇక్కడ పండించిన మిరపను రైతులు గుంటూరుకు తరలిస్తున్నారు. ఈక్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానుపోను రవాణా ఛార్జీలతోపాటు గుంటూరు మిర్చి యార్డుకు పంటను తీసుకెళ్లిన అనంతరం రోజులతరబడి నిరీక్షణ తప్పడంలేదు. సరైన ధర లేక పోతే కొందరు రైతులు తక్కువ ధరకు విక్రయిస్తుండగా, మరికొందరు శీతల గోదాంల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఇంకొందరు పంటను తిరిగి వెనక్కి తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మార్కాపురం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మినీ మిర్చి యార్డు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ అంశాన్ని తాజాగా అసెంబ్లీలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రస్తావించారు.

మార్కాపురంలో ఎండు మిర్చిని గ్రేడింగ్ చేస్తున్న కూలీలు

59 వేల ఎకరాల్లో సాగు

మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని 15 మండలాల పరిధిలో 30 వేల మంది రైతులు సుమారు 59 వేల ఎకరాల్లో ఖరీఫ్, రబీలో మిరప పంట సాగు చేస్తున్నారు. ఎకరా సాగుకు అన్ని ఖర్చులు కలిపి రైతులకు రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. ఏటా 13.10 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి అవుతోంది. లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తున్న నేపథ్యంలో మార్కాపురంలో మినీ మిర్చి యార్డు ఏర్పాటు చేయాలని గతంలో రైతులు ఆందోళనలు చేపట్టారు. గతేడాది గుంటూరు మిర్చి యార్డుకు తరలించిన పంటకు సరైన ధర లేదని రోడ్డుపై పారపోసి దహనం చేసి నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మిర్చి రైతుల సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

(c) eenadu

చూసొద్దామా.. అడవి అందం!

న్యూస్‌టుడే, పెద్దదోర్నాల

ఓవైపు మేనిని తాకే చల్లటి గాలులు, మరో వైపు పచ్చని అందాలతో కనువిందు చేసే నల్లమలలో విహరించేందుకు అటవీ శాఖ బుధవారం నుంచి అనుమతి ఇవ్వనుంది.

పెద్దదోర్నాల- శ్రీశైలం రహదారిలో...

ఎత్తైన కొండలు, లోతైన లోయలు, గలగల పారే సెలయేర్లు, ఆకాశాన్నంటేలా పెరిగిన చెట్లు, పచ్చని గడ్డితో అందమైన మైదానాలతో కూడిన నల్లమలలో పెద్దపులులు, చిరుతలతో పాటు వివిధ రకాల జీవులు జీవనం సాగిస్తున్నాయి. వాటి సంతానోత్పత్తి కోసం జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అటవీ ప్రాంతంలోని జంగిల్ సఫారీ, ఇష్టకామేశ్వరీ దేవాలయాన్ని మూసివేశారు. తిరిగి బుధవారం నుంచి ఆ ప్రాంతంలో పర్యటించేందుకు అటవీ శాఖ అనుమతి ఇచ్చింది. పెద్దదోర్నాల-శ్రీశైలం రహదారిలోని తుమ్మలబైలు సమీపంలోని జంగిల్ సఫారీ, శ్రీశైల సమీపంలోని ఇష్టకామేశ్వరీ దేవాలయాన్ని తెరుచుకోనున్నాయి. మూడు నెలల పాటు ఆ ప్రాంతాల్లో వాహనాలు రాకపోకలు లేకపోవడంతో వర్షాలకు రహదారులు దెబ్బతిని గడ్డి పెరిగింది. వీటికి మరమ్మతులు చేసి, గడ్డిని తొలగించినట్లు అటవీ క్షేత్రాధికారి హరి తెలిపారు.

తుమ్మలబైలు జంగిల్ సఫారీ ముఖద్వారం

జీప్‌లో ప్రయాణం.. ఒక్కో టికెట్ రూ.450

తుమ్మలబైలు సమీపంలో జంగిల్ సఫారీలో జీప్‌లలో ప్రయాణం పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరంగా సాగుతుంది. ఒక్కో జీప్‌లో ఆరు మందికి అనుమతి ఉంటుంది. ఒక్కొక్కరికి రూ. 450ల టికెట్ వసూలు చేస్తారు. 24 కి.మీ. మేర ప్రయాణం సాగుతుంది. తొలుత నల్లమల ప్రత్యేకత, చెంచుల జీవన విధానం, పెద్దపులుల గణన, నల్లమలలో ఉండే అరుదైన జీవజాతుల గురించి తెరపై చూపిస్తూ వివరిస్తారు. పులుల దాహార్తిని తీర్చే ప్రాంతాలు, పులుల కోసం ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లను, వాటి అడుగులను కూడా చూపిస్తారు.

● ఇష్టకామేశ్వరీ దేవిని దర్శించుకునే భక్తులకు శ్రీశైల శిఖరం వద్ద టికెట్లు ఇస్తారు. ఒక్కొక్క టికెట్ రూ.1000 ఉంటుంది. రోజుకు 120 టికెట్లను మాత్రమే విక్రయిస్తారు.

కనిగిరి ప్రాంతంలో సాగులో ఉన్న నిమ్మ తోట

నిమ్మ.. జాగ్రత్తలు సుమా!

న్యూస్‌టుడే, కనిగిరి

వాతావరణ మార్పుల కారణంగా ఇటీవల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. వానలు అధికంగా పడినప్పుడు నిమ్మ సాగుచేసే రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కనిగిరి ఉద్యాన శాఖ అధికారిణి పి. విష్ణుప్రియ సూచించారు. పాదుల్లో నీళ్లు నిలిచి చెట్లు చనిపోయే ప్రమాదం ఉందని, తెగుళ్లు సోకి కాయ దిగుబడి కూడా తగ్గిపోతుందని ఆమె తెలిపారు. అందుకు తీసుకోవాల్సిన నివారణ చర్యలను ఆమె వివరించారు.

▸ **చెట్టు దెబ్బతినకుండా..:** ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసిన సమయంలో నిమ్మ తోటల్లో నీరు నిలిచిపోతుంది. అలా చేరిన నీటిని బయటకు పంపాలి. వేరు వ్యవస్థ ఎండ తగిలేలా ఏర్పాట్లు చేయాలి. ... 8 సంవత్సరాలు పైబడిన కాపు ఇస్తున్న తోటల్లోని చెట్టుకు 500 గ్రా. యూరియా, 750 గ్రా. పొటాష్ వేయాలి. ... 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

మీ కోసం

రైతేరాజు

యూరియా.. ఎప్పుడు.. ఎంత.. ఎలా..!

న్యూస్‌టుడే, దర్శి

పంటల రక్షణలో నత్రజని వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. యూరియా రూపంలో దీనిని ఎలా అందిస్తారు, సక్రమంగా వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని దర్శి కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ రమేష్ వివరించారు.

● ప్రతి మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేయడానికి 17 రకాల మూలకాలు అవసరం. ... యూరియా ... ప్రధాన పోషకాలుగా మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.

వరి పొలానికి యూరియా చల్లుతున్న రైతు

ఇవీ.. ప్రత్యామ్నాయ ఎరువులు...

... ప్రధానంగా భూసార పరీక్షలను అనుసరించి ఎరువులు వాడుకుంటే యూరియాను తక్కువగా వాడవచ్చు. ...

సమస్య - పరిష్కారం

▸ **సమస్య:** మా పశువు సరిగా మేత తినడం లేదు. మూత్రం కాఫీ రంగులో పోస్తుంది. నివారణ చర్యలు సూచించండి. - రమణ, కంభం

▸ **సమాధానం:** ఇలాంటి లక్షణాలు ఉన్న పశువుకు ... రక్త పరీక్ష చేయించాలి. ...

▸ **సమస్య:** మా పెరటి కోళ్లు ... - రాయప్ప, కందులూరు

▸ **సమాధానం:** ... నివారణ టీకాలు వేయిస్తే కోళ్లను నివారించే అవకాశం ఉంటుంది.

యోగానంద ప్రసాద్, ఏడీ, కంభం

-న్యూస్‌టుడే, కంభం

మహిళారైతు సుజాత సాగు చేసిన బెండ తోట

విభిన్న పైర్లు... నిత్యం పైసలు

మా తల్లిదండ్రులు, అత్తమామలది కూడా వ్యవసాయ కుటుంబమే కావడంతో నాకూ వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. మావారు నరసింహారావు బెంగళూరులో చిరుద్యోగం చేస్తుంటారు. నేను ఇంటి వద్ద ఉంటూనే సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను. ... -న్యూస్‌టుడే, కనిగిరి

అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

ఫిర్యాదులపై చట్టప్రకారం చర్యలు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)లో వచ్చే అర్జీలు పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 105 మంది హాజరై తమ సమస్యలు తెలియజేశారు. ... మహిళా పీఎస్ డీఎస్పీ రమణకుమార్, ఒంగోలు గ్రామీణ, పొదిలి, మార్కాపురం, కొండపి సీఐలు ... పాల్గొన్నారు.

భాజపా నేతపై తెదేపా నాయకుల దాడి

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శిపై తెదేపా నాయకులు దాడి చేసిన ఘటన స్థానిక తెదేపా కార్యాలయంలో సోమవారం చోటుచేసుకుంది. ... పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జీవనశైలి మార్పులతో గుండె భద్రం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచించారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ... పాల్గొన్నారు.

డెయిరీ భూముల్లో పనుల నిలిపివేత

ఒంగోలు అర్బన్: ఒంగోలు డెయిరీ భూముల ఆక్రమణపై సంస్థ సిబ్బంది ... పనులు నిలిపివేశారు. ...

నెక్ సూచించిన కోడిగుడ్డు ధర

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)
వెనకోబ్: బ్రాయిలర్ ఫారం ధర - 120, రిటైల్ లైవ్ - 142, విత్ స్కిన్ - 206, స్కిన్‌లెస్ - 234

అర్జీదారుల సమస్యలు తెలుసుకుంటున్న జేసీ గోపాలకృష్ణ

అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కారం

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రతి సోమవారం పీజీఆర్ఎస్‌లో వచ్చే అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జేసీ గోపాలకృష్ణ పేర్కొన్నారు. ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో అర్జీలు స్వీకరించారు. పూర్తిస్థాయిలో పరిష్కరించకుంటే అర్జీ పునరావృతం అయ్యే అవకాశం ఉందన్నారు. అలా ఇప్పటి వరకు 227 అర్జీలు పునరావృతమైనట్లు తెలిపారు. గడువు తీరిన అర్జీలు పెండింగ్‌లో ఉండడంపై అధికారులను ప్రశ్నించారు. ఆర్డీవో కళావతి, ఎస్‌డీసీలు వరకుమార్, మాధురి, విజయజ్యోతి పాల్గొన్నారు.

దోర్నాలలో రాస్తారోకో చేస్తున్న మహిళలు

బార్ ఏర్పాటుపై మహిళల కన్నెర

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురంలో మహిళలు నివాసాల మధ్య బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుపై కన్నెర చేశారు. పట్టణంలోని రాఘవేంద్ర స్వామి దేవాలయం బజారులోని ఎన్టీఆర్ విగ్రహం వెనుక బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు కొందరు సన్నాహాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇదే వీధికి చెందిన కొందరు మహిళలు సోమవారం ఆందోళన చేపట్టారు. మహిళలందరూ పట్టణంలోని దోర్నాల బస్టాండ్ కూడలి వద్దకు చేరుకుని రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ బార్ ఏర్పాటు చేస్తున్న ప్రదేశానికి సమీపంలో రాఘవేంద్ర స్వామి దేవాలయం ఉందని, అంతేకాకుండా మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువగా సంచరించే ప్రదేశం కాబట్టి బార్‌ను మరో చోట ఏర్పాచేయాలన్నారు.

చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న తెదేపా ఇన్‌ఛార్జి ఎరిక్షన్ బాబు, ఈవో అనిల్ కుమార్

బాలాత్రిపురసుందరీదేవికి పట్టు వస్త్రాల సమర్పణ

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని బాలా త్రిపుర సుందరీ దేవికి యర్రగొండపాలెం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు సోమవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఈవో డి.అనిల్ కుమార్, పార్టీ మండల కన్వీనర్ ఎం.వలరాజు, ఎన్నెస్పీ డిస్ట్రిబ్యూటరీ సంఘం అధ్యక్షులు దేవినేని చలమయ్య పాల్గొన్నారు.

పొన్న వాహనంపై వేణుగోపాలస్వామి

కంభం: కంభం మండలంలోని రావిపాడు గ్రామంలో కొలువైన రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారు సోమవారం పొన్న వాహనంపై కొలువుదీరాదు. ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రాంతీయ కార్యాలయం, ఒంగోలు,
ఆంజనేయ కాంప్లెక్స్, భాగ్యనగర్, 2వ లేన్, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001.

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002లో రూలు 8 ప్రొవిజన్‌తో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 ప్రకారం స్థిరాస్తుల ఇ-వేలం అమ్మకం ప్రకటన.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి తనఖా పెట్టిన / ఛార్జ్ చేసిన, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత అధికారిచే స్వాధీనం చేసుకున్న దిగువ తెలిపిన స్థిరాస్తులు దిగువ వివరించిన ఋణగ్రహీత(లు)/ హామీదారు(లు) నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్)కు రావల్సిన బకాయి దానిపై తదుపరి వడ్డీ మరియు ఛార్జీలు, వ్యయాలతో కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు "ఎక్కడ ఎలా ఉన్నదో అలాగే" "అక్కడ ఏమి ఉన్నదో అదే" మరియు "అక్కడ ఏది ఉన్నా" పద్ధతిలో తేది. 15.10.2025న ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా విక్రయించబడుతుందని ముఖ్యంగా దిగువ వివరించిన ఋణగ్రహీత(లు) మరియు హామీదారు(లు)కు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలంగా నోటీసు జారీచేస్తూ తెలియజేయడమైనది. ధరావత్తు & రిజర్వ్ ధర వివరములు దిగువున తెలుపబడినవి.

ఇ-వేలం తేది & సమయం: 15.10.2025, మ॥ 12.00 గం.ల నుండి సా॥ 5.00 గం.ల వరకు
(అమ్మకం ముగిసేవరకు ప్రతి 10 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)

దర్శి బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్: శ్రీ పి వి వి ఎస్ ఎన్ మూర్తి ఫోన్ నెం. 81794 53717

1 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) మెస్సర్స్ శ్రీ అంజనీపుత్ర ఎడ్యుకేషనల్ సొసైటీ, దర్శి, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు సెక్రటరీ మరియు కరస్పాండెంట్, శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి, సత్రం వీధి, దర్శి. 2) శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి, తండ్రి : ఇ.బ్రహ్మారెడ్డి - సెక్రటరీ కరస్పాండెంట్ చిరునామా : ఇ.సి.ఆర్. మోడల్ గ్రామం, చింతలపాలెం రోడ్, దర్శి-523247. 3) శ్రీ మూలే గోపాల్ రెడ్డి, తండ్రి : రత్తయ్య, ట్రెజరర్, చిరునామా : 14-215/1, అద్దంకి రోడ్, ఆటో నగర్, దర్శి-523247. 4) శ్రీ ఇస్తలమూడి రాజారామిరెడ్డి, తండ్రి : ఇ.బ్రహ్మారెడ్డి, ప్రెసిడెంట్, చిరునామా : 14-185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 5) శ్రీ ఇస్తలమూడి బ్రహ్మారెడ్డి, తండ్రి : సుబ్బారాయుడు, ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14-185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 6) శ్రీమతి ఇస్తలమూడి రమణమ్మ, భర్త : ఇ.బ్రహ్మారెడ్డి - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14-185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 7) శ్రీమతి మూలే శ్యామల, భర్త : మూలే గోపాల్ రెడ్డి - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14-215/1, అద్దంకి రోడ్, ఆటో నగర్, దర్శి-523247. 8) శ్రీమతి ఇస్తలమూడి రాగలత, భర్త : ఇస్తలమూడి చెన్నారెడ్డి - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : ఇ.సి.ఆర్. మోడల్ గ్రామం, చింతలపాలెం రోడ్, దర్శి-523247. 9) శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి, తండ్రి : సుబ్బారాయుడు - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా: ఇ.సి.ఆర్. మోడల్ గ్రామం, చింతలపాలెం రోడ్, దర్శి-523247. 10) శ్రీమతి కొమరనేని మాధవి హరిత, భర్త : శ్రీ ఇస్తలమూడి రాజారామిరెడ్డి - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14-185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 11) శ్రీ రావి సూరిబాబు, తండ్రి : శ్రీ రామారావు, గరికపాలెం గ్రామం, కాకుమాను మండలం, గుంటూరు జిల్లా.
డిమాండ్ నోటీసు తేది : 02.05.2022 స్వాధీనత నోటీసు తేది : 17.08.2022
బకాయి మొత్తం: రూ.2,52,46,682/- (అక్షరాల రెండు కోట్ల యాభై రెండు లక్షల నలభై ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.
స్థిరాస్తుల వివరములు : ఆస్తి నెం.1: ప్రకాశం జిల్లా, దర్శి మండలం మరియు గ్రామం, పోతవరం రోడ్డు, చలివేంద్రం, సర్వే నెం.216/2 216/3 లలోని 18392 చ.గ.ల విస్తీర్ణం గల భూమి మరియు స్కూల్ భవనము టైటిల్ డీడ్స్ సమాన నిష్పత్తిలో తనఖా ఉంచబడిన మెస్సర్స్ శ్రీ అంజనీపుత్ర ఎడ్యుకేషనల్ సొసైటీ వారికి చెందినది. (దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్టర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.368/2001, తేది.30-03-2001 మరియు దస్తావేజు నెం.369/2001, తేది.30-03-2001 ప్రకారం) హద్దులు : తూర్పు: సర్వే నెం.216/4 లోని దర్శి - అంజనీపుత్ర ఎడ్యుకేషనల్ సొసైటీ, సెక్రటరీ మరియు కరస్పాండెంట్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్తలమూడి చెన్నారెడ్డి గారి స్థలము, దక్షిణం: దారం లక్ష్మీరెడ్డి గారి భూమి, పడమర : వీరం రెడ్డి సుబ్బారెడ్డి గారి భూమి, ఉత్తరం : సావిత్రమ్మ గారి భూమి.
రిజర్వు ధర: రూ. 4,42,43,000/- ధరావత్తు: రూ. 44,24,300/- బిడ్ పెంపుదల: రూ. 4,42,430/-
ఆస్తి నెం.2: ప్రకాశం జిల్లా, దర్శి మండలం మరియు గ్రామం, ఇసిఆర్ వెంచర్‌కు తూర్పు వైపున సమీప డోర్ నెం.14-410, సర్వే నెం.340/3ఎ వద్ద 203.28 చ.గ.ల విస్తీర్ణం గల సెమీ-అర్బన్ రెసిడెన్షియల్ ఖాళీ స్థలము మరియు అందలి రెసిడెన్షియల్ గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ భవనము సమాన నిష్పత్తిలో తనఖా ఉంచిన టైటిల్ డీడ్స్ శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి గారికి చెందిన ఆస్తి.(దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్టర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.1710/2014, తేది.01-07-2014 ప్రకారం) హద్దులు : తూర్పు: రోడ్డు, దక్షిణం: పిచ్చుల లక్ష్మీనారాయణ రెడ్డి మరియు ఇతరుల స్థలము, పడమర: గోగు వెంకయ్య గారి భూమి, ఉత్తరం: ప్లాటు నెం.05 లోని పి.వెంకట రెడ్డి గారి స్థలము.
రిజర్వు ధర: రూ. 29,67,000/- ధరావత్తు: రూ. 2,96,700/- బిడ్ పెంపుదల: రూ. 29,670/-
ఆస్తి నెం.3: ప్రకాశం జిల్లా, దర్శి మండలం, చింతలపాలెం, ఇసిఆర్ మోడల్ గ్రామం, వార్డు నెం.14, సర్వే నెం.726/1, 726/2 వద్ద 4 ప్లాట్ నెం.ల. 36, 37, 73, 74తో (ప్రతి ప్లాట్ విస్తీర్ణం 165 చ॥గ॥ల) 660.00 చ॥గ॥ల విస్తీర్ణంలో సమాన నిష్పత్తితో తనఖా ఉంచిన టైటిల్ డీడ్స్ సెమీ-అర్బన్ నివాస ఖాళీ స్థలము మరియు అందుగల నివాస క్రింది అంతస్తు భవనం శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి గారికి చెందినది.(దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్టర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.4917/2018, తేది.12.07.2018 మరియు రెండవ దస్తావేజు నెం.4928/2018, తేది.12.07.2018 ప్రకారం). హద్దులు: తూర్పు: 33 అ॥ వెడల్పు రోడ్డు-ఈ వైపు 66 అ॥, దక్షిణం : 33 అ॥ వెడల్పు రోడ్డు -ఈ వైపు 90 అ॥, పడమర : 33 అ॥ల వెడల్పు రోడ్డు-ఈ వైపు 66 అ॥, ఉత్తరం : ప్లాట్ నెం.35 మరియు 75 యొక్క స్థలం-ఈ వైపు 90 అ॥.
రిజర్వు ధర: రూ. 73,67,000/- ధరావత్తు: రూ. 7,36,700/- బిడ్ పెంపుదల: రూ. 73,670/-
ఆస్తి నెం.4: చింతలపాలెం గ్రామమునకు దక్షిణ ముఖంగా, దర్శి, ఇసిఆర్ మోడల్ గ్రామం, వార్డు నెం.14, సర్వే నెం.726, సబ్ డివిజన్ చేసిన తరువాత 726/5బి వద్ద ప్లాట్ నెం.ల. 389, 390, 420, 421తో 1215.48 చ॥గ॥ల విస్తీర్ణంతో సమాన నిష్పత్తిలో తనఖా ఉంచిన టైటిల్ డీడ్స్ సెమీ అర్బన్ నివాస డిటిసిపి వారు ఆమోదించిన 4 ఖాళీ ప్లాట్స్ శ్రీమతి మూలే శ్యామల భర్త: మూలే గోపాలరెడ్డి గారికి చెందినది. (దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్టర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.3931/2015, తేది.16.07.2015 ప్రకారం).
ఐటమ్ ఎ: ప్లాట్ నెం.389నకు హద్దులు: తూర్పు : ప్లాట్ నెం.421 యొక్క స్థలం-ఈ వైపు 33 అ॥, దక్షిణం: ప్లాట్ నెం.390 యొక్క స్థలం (ఐటమ్ నెం.బి)-ఈ వైపు 70 అ॥, పడమర: 33 అ॥ల రోడ్డు-ఈ వైపు 33 అ॥, ఉత్తరం: ప్లాట్ నెం.388 యొక్క స్థలం-ఈ వైపు 70 అ॥. ఈ పై హద్దులలో ప్లాట్ నెం.389 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 256.66 చ॥గ॥ల. ఐటమ్ బి: ప్లాట్ నెం.390నకు హద్దులు : తూర్పు: ప్లాట్ నెం.420 యొక్క స్థలం-ఈ వైపు 33 అ॥, దక్షిణం: 33 అ॥ల రోడ్డు -ఈ వైపు 70 అ॥, పడమర: 33 అ॥ల రోడ్డు-ఈ వైపు 33 అ॥, ఉత్తరం: ప్లాట్ నెం.389 యొక్క స్థలం (ఐటమ్ నెం.ఎ) -ఈ వైపు 70 అ॥. ఈ పై హద్దులలో ప్లాట్ నెం. 390 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 256.66 చ॥గ॥ల. ఐటమ్ సి: ప్లాట్ నెం.420నకు హద్దులు: తూర్పు: 40 అ॥ల రోడ్డు-ఈ వైపు 35.90 అ॥, దక్షిణం: 33 అ॥ల రోడ్డు -ఈ వైపు 100.90 అ॥, పడమర: ప్లాట్ నెం.390 యొక్క స్థలం (ఐటమ్ నెం.బి)-ఈ వైపు 33 అ॥, ఉత్తరం: ప్లాట్ నెం.421 యొక్క స్థలం (ఐటమ్ నెం. డి) -ఈ వైపు 87 అ॥. ఈ పై హద్దులలో ప్లాట్ నెం.420 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 358.47 చ॥గ॥ల. ఐటమ్ డి: ప్లాట్ నెం.421నకు హద్దులు: తూర్పు: 40 అ॥ల రోడ్డు-ఈ వైపు 35.90 అ॥, దక్షిణం: ప్లాట్ నెం.420 యొక్క స్థలం (ఐటమ్ నెం. సి)-ఈ వైపు 87 అ॥, పడమర: ప్లాట్ నెం. 389 యొక్క స్థలం (ఐటమ్ నెం. ఎ)-ఈ వైపు 33 అ॥, ఉత్తరం: ప్లాట్ నెం.422 యొక్క స్థలం -ఈ వైపు 73 అ॥. ఈ పై హద్దులలో ప్లాట్ నెం. 421 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 343.69 చ॥గ॥ల.
రిజర్వు ధర: రూ. 45,45,000/- ధరావత్తు: రూ. 4,54,500/- బిడ్ పెంపుదల: రూ. 45,450/-

చీమకుర్తి-3 బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్: శ్రీ బత్తుల రంజన్ ఫోన్ నెం. 80887 83495

2 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) M/s. సాయి సూర్య రాడ్ రీకండీషన్ వర్క్స్, ప్రొప్రయిటర్: యస్‌కె. మౌలాలి, గంగా వే బ్రిడ్జ్ ఎదురుగా, కర్నూలు రోడ్డు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా., 523226. 2. శ్రీ యస్‌కె. మౌలాలి (మరణించిన వారు), తండ్రి: బాబుల్ సాహెబ్, పిడతలపూడి రోడ్డు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా., 523226. అతని ప్రాతినిధ్యం వహిస్తున్న చట్టపరమైన వారసులు: 1) శ్రీమతి షేక్ ఖాజాబీ (భార్య), డి.నెం. 7-435/ఎం, గాంధీనగర్, రెవెన్యూ వార్డ్ 7, చీమకుర్తి-523226. 2) శ్రీమతి షేక్ రిజ్వానా (కుమార్తె), ఫ్లాట్: 304, బి బ్లాక్, శ్రీ కల్కి గార్డెన్స్, రామకృష్ణనగర్, ప్రాజం హాస్పిటల్ లైన్, మదీనా నగర్, హైదరాబాద్, తెలంగాణ-500050. 3) శ్రీమతి షేక్ హసీనా (కుమార్తె), సుమతి శ్రీ సన్‌షైన్, చర్చి దగ్గర, క్రాంతి నగర్, రోడ్ నెం: 6, మల్లంపేట, బాచుపల్లి - 500090. 3. శ్రీ గొల్లపూడి చిన్నబ్బాయి, తండ్రి: బుల్లి కోటయ్య, డి.నెం. 7-407-3, చీమకుర్తి, ప్రకాశం జిల్లా, 523226.
డిమాండ్ నోటీసు తేది : 28.04.2021, స్వాధీనత నోటీసు తేది : 27.10.2021
బకాయి మొత్తం: రూ.13,92,033/- (అక్షరాల పదమూడు లక్షల తొంభై రెండు వేల ముప్పై మూడు రూపాయలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.
స్థిరాస్తి వివరములు : ప్రకాశం జిల్లా, చీమకుర్తి, పొదిలి రోడ్, ఒంగోలు, పెట్రోల్ అవుట్‌లెట్ల దగ్గర, ప్లాట్ నెం. 12, డి.నెం. 1-214 (1), అసెస్‌మెంట్ నెం. 6299, సర్వేనెం. 237 లో 3000.00 చ॥అ॥ల లేదా 333.33 చ॥గ॥ల విస్తీర్ణంలో భూమి మరియు యావత్తు ఆస్తి శ్రీ యస్‌కె. మౌలాలి గారికి చెందినది. హద్దులు: తూర్పు: ప్లాట్ నెం. 7 లో చలువాది బద్రి నారాయణ, దక్షిణం: 25 అ॥ల రోడ్డు, పడమర: 30 అ॥ల రోడ్డు, ఉత్తరం: ప్లాట్ నెం: 11. (రిజిస్టర్డ్ డాక్. నెం. 605/2009) (ల్యాటిట్యూడ్: 15.35197N & ల్యాంగ్‌ట్యూడ్: 79.50510E).
గమనిక: రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెం. 605/2009 ప్రకారం 333.33 చ॥గ॥, ఆమోదించబడిన ప్లాన్ ప్రకారం 334.88 చ॥గ॥ల, ప్యానెల్ వాల్యుయర్ (LVR తేదీ 08.08.2024)చే భౌతిక కొలతల ప్రకారం 306.47 చ॥గ॥ విస్తీర్ణంలో స్థలం.
రిజర్వు ధర: రూ. 20,02,000/- ధరావత్తు: రూ. 2,00,200/- బిడ్ పెంపుదల: రూ. 20,020/-

సిఎస్ఆర్ శర్మ కాలేజ్ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్: శ్రీ ఎమ్. శివకుమార్ రెడ్డి ఫోన్ నెం. 85538 51234

3 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) శ్రీ దండె సురేంద్ర, తండ్రి. కృష్ణ, డి.నెం.2-1-192, మూడు విగ్రహాల దగ్గర, గద్దలగుంట, ఒంగోల, ప్రకాశం జిల్లా-523001. 2) శ్రీమతి దండె శ్రీదేవి, భర్త. సురేంద్ర, డి.నెం. 2-1-192, మూడు విగ్రహాల దగ్గర, గద్దలగుంట, ఒంగోల, ప్రకాశం జిల్లా-523001.
డిమాండ్ నోటీసు తేది : 05.04.2021, స్వాధీనత నోటీసు తేది : 18.09.2021 బకాయి మొత్తం: రూ.16,34,705/- (అక్షరాల పదహారు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల ఐదు రూపాయలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.
స్థిరాస్తి వివరములు : ప్రకాశం జిల్లా, ఒంగోల, గద్దలగుంట, డి.నెం.2-1-297, బ్లాక్ నెం.12, వార్డు నెం.1, సర్వే నెం.638 వద్ద గల విస్తీర్ణం 104.88 చ॥గ॥లలోని ప్లింత్ ఏరియా 700 చ॥అ॥లతో భూమి మరియు భవనం శ్రీ దండె సురేంద్ర గారికి చెందినది. హద్దులు : తూర్పు : 15 అ॥ల రోడ్డు, పడమర : తోట కోటయ్య గారి ఇల్లు, ఉత్తరం : ఒగిరాల లక్ష్మమ్మ గారి ఆస్తి, దక్షిణం : దండె అంకబాబు గారి ఆస్తి. (దస్తావేజు నెం.3377/2016, తేది.04.05.2006) లాటిట్యూడ్ : 15.50068, లాంగిట్యూడ్ : 80.03420).
రిజర్వు ధర: రూ. 15,69,000/- ధరావత్తు: రూ. 1,56,900/- బిడ్ పెంపుదల: రూ. 15,690/-

4 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) మెస్సర్స్ కరుణశ్రీ సైంటిఫిక్ కెమికల్స్ కో., ప్రొప్రయిటర్ : శ్రీ బుట్టి రమేష్ బాబు, షాప్ నెం.7, రత్నం గోల్డెన్ టవర్స్, నార్త్ బైపాస్ రోడ్డు, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001. 2) శ్రీ బుట్టి రమేష్ బాబు, తండ్రి. సుబ్బయ్య, ఇంటి నెం.10-65, పమిడిపాడు గ్రామం, కొరిసెపాడు మండలం, ప్రకాశం జిల్లా-523213. 3) శ్రీ మురికిపూడి వెంకటేశ్వర్లు, తండ్రి. చంద్రయ్య, ఇంటి నెం.6-69, రాచపూడి గ్రామం, కొరిసెపాడు మండలం, ప్రకాశం జిల్లా-523286.
డిమాండ్ నోటీసు తేది : 05.04.2021, స్వాధీనత నోటీసు తేది : 18.09.2021
బకాయి మొత్తం: రూ.29,76,417/- (అక్షరాల ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల పదిహేడు రూపాయలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.
స్థిరాస్తి వివరములు : ప్రకాశం జిల్లా, ఒంగోల, శ్రీ నగర్, నార్త్ బైపాస్ రోడ్డు, రత్నం గోల్డెన్ టవర్స్, డి.నెం.6-27(38) ఓఆర్ఎస్ నెం.389/1బి1, 389/1బి2 వద్ద గల విస్తీర్ణం 26.66 చ॥గ॥లలోని అర్బన్ ఆస్తి - స్థలం షాప్ (కమర్షియల్ కాంప్లెక్స్‌లోని షాప్) శ్రీ బుట్టి రమేష్ బాబు, తండ్రి. సుబ్బయ్య గారికి చెందినది. హద్దులు : ఉత్తరం : బాల్కనీ కొరకు 4' వెడల్పు దారి, దక్షిణం : పెనుబోతు కమలాకర్ గారికి అమ్మిన ఆస్తి, తూర్పు : ఎన్‌హెచ్-5 సర్వీస్ రోడ్డు, పడమర : గట్టిబోయిన నరసింహారావు గారి స్థలం. (దస్తావేజు నెం.726/2016, తేది.29.01.2016) లాటిట్యూడ్ : 15.51787, లాంగిట్యూడ్ : 80.03884)
రిజర్వు ధర: రూ. 7,93,000/- ధరావత్తు: రూ. 79,300/- బిడ్ పెంపుదల: రూ. 7,930/-

మేదరమెట్ల బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్: శ్రీ కె. మహేష్ బాబు ఫోన్ నెం. 91609 90991

5 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-పూచీదారు(లు): 1) శ్రీ అడుసుమల్లి వెంకట నరసయ్య (ఋణగ్రహీత), తండ్రి: సుబ్బారావు, ఇంటి డి.నెం. 9-12, 9వ వార్డు, మేదరమెట్ల, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్-523212. (2). శ్రీమతి అడుసుమల్లి శివ నాగ మల్లేశ్వరి(సహ-ఋణగ్రహీత), భర్త: వెంకట నరసయ్య, ఇంటి డి.నెం. 9-12, 9వ వార్డు, మేదరమెట్ల, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్-523212.
డిమాండ్ నోటీసు తేది : 25.09.2024, స్వాధీనత నోటీసు తేది : 11.12.2024
బకాయి మొత్తం: రూ.21,18,567/- (అక్షరాల ఇరవై ఒక్క లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.
స్థిరాస్తి వివరములు : బాపట్ల జిల్లా, కొరిసపాడు మండలం, మేదరమెట్ల, బొడ్డువానిపాలెం, మేదరమెట్ల గ్రామ సర్వే నెం. 595, పాత డోర్ నెం. 9-147, కొత్త డోర్ నెం. 16-102, శ్రీ అడుసుమల్లి వెంకట నరసయ్య మరియు శ్రీ అడుసుమల్లి శివ నాగ మల్లేశ్వరి గారికి చెందిన 50 చ॥గ॥ లేదా 41.80 చ॥మీ॥ స్థలం మరియు అందులోని ఆర్‌సిసి రూఫ్డ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ (క్రింద & మొదటి అంతస్తు) యావత్తు ఆస్తికి హద్దులు: ఉత్తరం: గంధంశెట్టి వెంకటేశ్వర్లుతో గల ఉమ్మడి ప్రహరీ గోడ, తూర్పు: కర్నాటి పార్థసారథి యొక్క ఇల్లు, పడమర: వల్లేటి సుజాత గారి ఇల్లు, దక్షిణం: బజారు.
గమనిక:- తేది.13.06.2003 నాటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెం.694/2023 ప్రకారం భూమి & భవనం విస్తీర్ణం 50.00 చ॥గ॥లు లేదా తేది.17.06.2020 నాటి MODT 1816/2020 & భౌతిక కొలతల ప్రకారం స్థలం విస్తీర్ణం 70.83 చ॥గ॥లు (ఇప్పటికే పేపర్ ప్రచురణ ద్వారా తెలియజేయబడింది (ఈనాడు & ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్) ప్రచురణ సవరణ తేది.24.09.2025).
రిజర్వు ధర: రూ. 23,00,000/- ధరావత్తు: రూ. 2,30,000/- బిడ్ పెంపుదల: రూ. 23,000/-

బ్యాంకుకు తెలిసినంతవరకు ఆస్తిపై ఎటువంటి తాకట్టు ఋణభారాలు లేవు. (1) ఆన్‌లైన్ ఇ-వేలం వెబ్‌పోర్టల్ / వెబ్‌సైట్ https://baanknet.com ద్వారా నిర్వహించబడును. (2) రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ మరియు బిడ్డింగ్ రూల్స్ కొరకు మరియు అమ్మకం నియమ నిబంధనల కొరకు https://baanknet.com దర్శించండి మరియు లాగిన్ & రిజిస్ట్రేషన్ కొరకు వెబ్‌సైట్ హోమ్‌పేజీలో "బయ్యర్ రిజిస్ట్రేషన్" లింక్‌ను దయచేసి క్లిక్ చేయండి. (3) ఇ-వేలం అమ్మకం యొక్క నియమ నిబంధనల కొరకు బ్యాంకు వారి వెబ్‌సైట్: www.unionbankofindia.co.in లో లభిస్తాయి.

తేది : 29.09.2025 సం/- ఛీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
స్థలం: ఒంగోలు ప్రాంతీయ కార్యాలయం, ఒంగోలు

కెనరా బ్యాంక్ Canara Bank | ప్రాంతీయ కార్యాలయం ఒంగోలు, ప్రకాశం జిల్లా | బంగారు ఆభరణముల వేలం ప్రకటన

ఇ-వేలం ద్వారా బంగారు ఆభరణములు అమ్మకం
https://bankeauctions.com

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడమేమనగా ఈ క్రింది పేర్కొనబడిన ఖాతాదారులు, దిగువ తెలిపిన కెనరా బ్యాంకు బ్రాంచ్‌లలో బంగారు నగలు తాకట్టు పెట్టి, ఋణం పొందిన క్రింది ఖాతాదారులు గడువు మీరిననూ, ఋణములు చెల్లించాల్సిందిగా బ్యాంకు వారు పలుమార్లు కోరిననూ, వారు తమ బాకీలు చెల్లించలేదు. ఋణము బకాయి అయినందున సదరు బంగారు నగలను https://www.bankeauctions.com ద్వారా 07.10.2025 వ తేదీన ఆన్‌లైన్ ఇ-వేలం వేసి వారి పేరున ఉన్న బకాయిలు జమకట్టుకొనబడును. ఈ ఖాతాదారులలో ఎవరికైననూ బ్యాంకు వారి నోటీసులు అందని యెడల లేదా నోటీసులు తిరస్కరించిన వారికి పత్రికాముఖంగా వివరంగా తెలియజేయడమైనది. వేలము వేసినా బకాయిలు రద్దుకాని యెడల వారిపై చట్టరీత్యా తగుచర్యలు తీసుకొని మిగిలిన బకాయిలు వసూలు చేయబడును మరియు వేలము తదితర ఖర్చులు వారి ఖాతాలకు వ్రాయబడును. ఈ దిగువ ఖాతాదారులలో ఎవరైనా మరణించిన యెడల వారి వారసులకు ఈ వేలము నోటీసు వర్తిస్తుంది.

నెం.	ఖాతా నెంబర్లు	ఖాతాదారుల పేర్లు మరియు చిరునామా	స్థూల బరువు
గుండ్లపల్లి బ్రాంచ్ (13701), ప్రకాశం జిల్లా, ఫోన్: 83283 19941			
ధరావత్తు (ఇ.ఎం.డి) సొమ్ము జమచేయవలిసిన అకౌంట్ నెం. 209272434, IFSC: CNRB0013701			
1	180097888699	కుంచాల శ్రీనివాస రావు, C/O వెంకటేశ్వర్లు, 2 89, కొత్తకోట, ప్రకాశం, ఆంధ్ర ప్రదేశ్, పిన్ : 523183	50.7 గ్రా
2	180097888597		38.6 గ్రా
ఒంగోలు మెయిన్-II బ్రాంచ్ (13640), ప్రకాశం జిల్లా, ఫోన్: 81110 20424			
ధరావత్తు (ఇ.ఎం.డి) సొమ్ము జమచేయవలిసిన అకౌంట్ నెం. 209272434, IFSC: CNRB0013640			
3	164009076220	ఉప్పలపాటి గోపీచంద్, తండ్రి: శ్రీనివాసరావు, డి.నెం: 4 79 2, మెయిన్ రోడ్డు, కోణంకి, ఒంగోలు, ప్రకాశం, పిన్: 523260	33.9 గ్రా

వేలం నియమనిబంధనలు: (1) పై ఖాతాదారులలో ఎవరికైనా మా బ్యాంకు నందు ఇంకనూ అప్పులు వున్నచో, వేలం ద్వారా మిగిలిన సొమ్మును ఆ ఖాతాకు సర్దుబాటు చేయబడును. (2) ఖాతాదారులు సదరు గడువులోగా రుణం చెల్లించి మీ బంగారు నగలను విడిపించుకోవాలని చివరగా మరొకసారి కోరడమైనది. లేని యెడల తేది.07.10.2025 మంగళవారం రోజున మ॥ 12.00 గం.ల నుండి మ॥ 3.00 గం.ల వరకు https://www.bankeauctions.com ద్వారా ఆన్‌లైన్ ఇ-వేలం వేయబడును. (3) వేలంలో పాల్గొనదలచిన వారు రూ. 25,000/- ధరావత్తు సొమ్మును తేది 06.10.2025 సా॥ 4 గం.లోపు పైన తెలిపిన సంబంధిత బ్రాంచ్ కలెక్షన్ అకౌంట్ నెం.కు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చును. (4) వేలంలో పాల్గొన్నవారు పై వస్తువుల విలువ పరిమాణము, నాణ్యత కొరకు ఎటువంటి వివాదములకు బ్యాంకు బాధ్యత వహించదు. (5) హెచ్చుపాటదారుడు మొత్తం పాట సొమ్మును అదేరోజు చెల్లించి వస్తువులను పొందవలెను. లేనియెడల ధరావత్తు సొమ్ము కోల్పోవుదురు. (6) ఏకారణం చూపకుండానే వేలం షరతులు మార్చుటకు, వేలం వాయిదా వేయుటకు, రద్దు చేయుటకు బ్యాంకు వారికి సర్వహక్కులు కలిగియున్నవి. (7) మరిన్ని వివరములకు ఫోన్: 99481 82222 సంప్రదించండి మరియు సవివరమైన నియమనిబంధనల కొరకు https://www.bankeauctions.com చూడండి.

తేది : 29.09.2025, ప్రదేశం : ఒంగోలు సం/- అధీకృత అధికారి, కెనరా బ్యాంక్

EENADU Classifieds

BUSINESS SERVICES

AMR India Ltd., నెల్లూరు ... శిక్షణ: 21,000/- & ... 10th పాస్. ... 29th Sep. to 5th Oct. ... 91002 79845, 9948298997.

బంగారం ఫైనాన్స్‌లో ... ప్రకాశం జిల్లా ... క్యాష్). Ph: 81422 92071.

REAL ESTATE

FLAT FOR SALE

ఒంగోలు, రామ్‌నగర్ 1వలైన్ ELITE టవర్స్, 3వ ఫ్లోర్, ఫ్లాట్ నెం. 201, 2బెడ్‌రూంల తూర్పు ఫేస్ ఫ్లాట్ అమ్మకమునకు కలదు. ✆ 9849862259.

LAND FOR SALE

మెగా అవకాడో ఫామ్‌ల్యాండ్‌లో ★11 సెంట్లు 6 లక్షలకే. ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. Ph: 9133574455.

JOBS

మధుసూదన్ ఆటోఫైనాన్స్ & సేల్స్ ఆఫీసు దర్శి, కనిగిరి నందు పనిచేయుటకు అనుభవం కలిగిన సేల్స్ మేనేజర్స్ కావలెను. Cell: 9885849494.

రామకృష్ణగ్రూప్ (ApNo:1) Hyd, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్‌స్టాఫ్ స్త్రీ/పు కావలెను. బో+వ+జీతం. ఇంటర్వ్యూ, VJA ✆ 9502501122, 9949021122

ప్రముఖ క్వాని బ్యాంకు నందు పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్, అకౌంటెంట్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కావలెను. జీతం: 8k to15K ✆ 9177653965

ఒంగోలులో నూతనంగా ప్రారంభింపబడుచున్న స్వప్నఇన్ లాడ్జి, ఫ్లైఓవర్, కర్నూలురోడ్డు నందు పనిచేయుటకు మేనేజర్లు (M) కంప్యూటర్ నాలెడ్జి గల అకౌంటెంట్స్ (M/F) కావలెను. ✆ 9985480944

ఒంగోలులోని స్నేహ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నందు పనిచేయుటకు లేడీ టెలీకాలర్స్ కావలెను. అర్హత: Any Degree. సంప్రదించండి. 9866503355.

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మ రియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మార్కాపురం
•మార్కాపురం •గిద్దలూరు •యర్రగొండపాలెం

ఆవులను గోశాలకు తరలిస్తాం

భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి, తదితరులు

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని కొండేపల్లి రోడ్డులో గోశాల నిర్మాణానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోశాల పూర్తయితే పట్టణంలో ఉన్న ఆవులను అక్కడికి తరలించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తామన్నారు. అదే విధంగా గుండ్లకమ్మ వాగు నుంచి మార్కాపురం పట్టణానికి వెళ్లే సప్లయ్ చానల్ పనులను సైతం త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డీవీఎస్.నారాయణరావు, తెదేపా నాయకులు వి.మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ఖర్చుతో దేవాలయాలు నిర్మించాలి

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: వై.పాలెం నియోజకవర్గంలోని ఎస్సీ కాలనీల్లో టీటీడీ ఖర్చుతో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాలను నిర్మించాలని భాజపా రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు ఆరె.రమణయ్య ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎస్సీలు అధికంగా ఉన్న వై.పాలెం నియోజకవర్గంలో టీటీడీ ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణం చేపట్టాలని కోరారు. పూర్తి సహకారం అందించి అభివృద్ధికి పాటుపడాలన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

మార్కాపురం : 8008631313
గిద్దలూరు పట్టణం : 8008574135
యర్రగొండపాలెం : 8008552658

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే:

?: పట్టణంలోని సబ్ కలెక్టర్ బంగ్లా వద్ద కాలువలో వ్యర్థాలు పేరుకు పోయి మురుగు నీరు ముందుకు పారడం లేదు. దీంతో అక్కడ దోమలు ప్రబలి దుర్వాసన వెదజల్లుతోంది. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలి.
- ఎం.రాజశేఖర్, మార్కాపురం

✓: సమస్య ఇంతవరకు మా దృష్టికి రాలేదు. వెంటనే పారిశుద్ధ్య సిబ్బందిని అక్కడకు పంపించి సమస్యను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటాం.
- డీవీఎస్.నారాయణరావు, మున్సిపల్ కమిషనర్, మార్కాపురం

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే:

?: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయం ఎదురుగా చిల్లకంప రహదారి మూసుకుపోవడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
-వెంకటేశ్వర్లు, పెద్దదోర్నాల

✓: త్వరలో చిల్లకంపను తొలగించి సమస్యను పరిష్కరిస్తాం.
-నాసర్‌రెడ్డి, ఎంపీడీవో, దోర్నాల

నిలిచిన స్టాంపు రుసుం.. ప్రగతికి ఆటంకం

న్యూస్‌టుడే, పొదిలి:

పొదిలి నగర పంచాయతీ జిల్లా నడిబొడ్డు ప్రాంతం. ఐదేళ్ల క్రితం మేజరు గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా రూపాంతరం చెందింది. నగర పంచాయతీలో 20 వార్డులు, 36 వేల జనాభా ఉన్నారు. ఆయా వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు లేకపోవడంతో జాప్యం జరుగుతోంది. నగర పంచాయతీకి ఎన్నికలు జరగనందున కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు సైతం నిలిచిపోయాయి. స్థానికంగా ఉండే వనరుల ద్వారానే ఆదాయం సమకూర్చుకుని అభివృద్ధి చేయాల్సి ఉంది. దీంతో శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పన, ప్రధాన రహదారుల విస్తరణ, కాలువల నిర్మాణం తదితర పనులు ముందుకు సాగడం లేదు.

రూ.2 కోట్ల మేర రావాల్సి ఉంది

నగర పంచాయతీల్లో ప్రధాన ఆదాయ వనరులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా వచ్చే స్టాంపు రుసుం, ఆ తరువాత ఆస్తిపన్నులు. పొదిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సుమారు 2. కోట్ల రూపాయల మేర స్టాంప్ డ్యూటీ నగర పంచాయతీకి జమ కావాల్సి ఉంది. చివరిసారిగా డిసెంబరు 2024లో జమ చేశారు. అప్పటి నుంచి స్టాంపు రుసుములు రావాల్సి ఉంది. తమకు రావాల్సిన స్టాంపు డ్యూటీ నగదును జమ చేయాలని ఇటీవల నగర పంచాయతీ కమిషనరు కె.ఎల్.నారాయణరెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి లేఖ సైతం రాశారు.

లభిస్తున్న నిధులతో పనులు చేయిస్తున్నాం

పొదిలి నగర పంచాయతీలో అభివృద్ధి పనులు చేయాల్సినవి చాలా ఉన్నాయి. నిధుల లభ్యత తక్కువగా ఉంది. ఉన్న వాటితో అత్యవసరంగా చేయాల్సిన పనులను చేస్తున్నాం. తమకు రావాల్సిన స్టాంపుడ్యూటీ జమ చేయాలని జిల్లా రిజిస్ట్రార్‌కు లేఖ పంపాం.
– నారాయణరెడ్డి, కమిషనరు, పొదిలి

రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం గిద్దలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గిద్దలూరు కో ఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బైలడుగు బాలయ్య, కోఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య, జడ్పీటీసీ సభ్యుడు మధుసూదనరావు, తదితరులు పాల్గొన్నారు.

రైతులకు రాయితీ ఎరువులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

మహిళల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం

కంభం: కూటమి ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్వస్త్‌నారీ.. సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక వైద్యశాలలో సోమవారం వైద్యశిబిరం నిర్వహించగా ఆయన మాట్లాడారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఎంపీడీవో వీరభద్రాచారి, డిప్యూటీ ఎంపీడీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వైకాపాను వీడి తెదేపాలో చేరిక

గిద్దలూరు పట్టణం: గిద్దలూరు మండలం తంబళ్లపల్లె పంచాయతీకి చెందిన 50 వైకాపా కుటుంబాలు వైకాపాను వీడి సోమవారం రాత్రి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో తెదేపాలో చేరాయి. గ్రామానికి చెందిన శీలం సాయి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు వార్డులో చేరారు. గ్రామ తెదేపా నాయకులు వైజా కృష్ణారెడ్డి, కటారు కృష్ణ, తెదేపా మండల అధ్యక్షుడు మార్తాల వెంకటసుబ్బారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బైలడుగు బాలయ్య పాల్గొన్నారు.

ఉపాధ్యాయులే సమాజ దిక్సూచి

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులే సమాజానికి దిక్సూచి లాంటి వారని నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి ఎరిక్షన్‌బాబు అన్నారు. మెగా డీఎస్సీ-2025లో ఉద్యోగాలు సాధించిన వారికి స్థానిక తెదేపా కార్యాలయంలో సోమవారం నియామక పత్రాలు అందించి మాట్లాడారు. అంతకుముందు 36మంది లబ్ధిదారులకు రూ.26.39లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు చేకూరి ఆంజనేయులు, వెంగళరెడ్డి, మహేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

నియామకపత్రాలు అందుకున్న ఉపాధ్యాయులతో ఎరిక్షన్‌బాబు

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు

రాచర్ల, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీవో వెంకట్రామిరెడ్డి అన్నారు. స్థానిక మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కాసింబీ అధ్యక్షతన మండల పరిషత్తు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. మండలంలోని అనంపల్లి జంక్షన్ వద్ద రహదారి గుంతలు పడి ఇబ్బందిగా ఉందని సర్పంచి రమేష్ తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో గిరిధరశర్మ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అధికారిని ప్రశ్నిస్తున్న అనంపల్లి సర్పంచి రమేష్

ఉత్సాహంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

మార్కాపురం: మార్కాపురంలో దసరా పర్వదినం సందర్భంగా జీఎంఆర్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జునరెడ్డి పర్యవేక్షణలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. సీనియర్ విభాగానికి 13 జట్లు, జూనియర్‌కి ఎనిమిది జట్లు పోటీ పడ్డాయి పోటీలు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగాయి. సీనియర్ విభాగంలో మొదటి బహుమతిని జీఎంఆర్ స్కూల్ విద్యార్థులు సాధించారు. ద్వితీయ బహుమతిని మార్కాపురం నేతాజీ జట్టు సొంతం చేసుకుంది. జూనియర్ విభాగంలో ప్రథమ విజేతగా మార్కాపురం ఏకే జట్టు, ద్వితీయ స్థానంలో భజరంగీ జట్టు నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులతోపాటు ట్రోఫీలు అందజేశారు. డి.దుర్గేష్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు నల్లబోతుల బాలకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.

విజేతగా ట్రోఫీని అందుకుంటున్న క్రీడాకారులు

దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల్లో అక్రమాలు

● చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి

కనిగిరి, న్యూస్‌టుడే: దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని జరుగుతున్నాయని పొదిలికి చెందిన మదార్‌వలి, కృష్ణ వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం కనిగిరిలో జరిగిన డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు వినతిపత్రం అందించారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖలో సీనియర్ సహాయకుడి ప్రోద్బలంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. ఇదే సీనియర్ సహాయకుడు ఒంగోలు సంతపేటలోని దివ్యాంగుల బాలుర వసతి గృహం ఇన్‌ఛార్జి వార్డెన్‌గా ఉంటూ దివ్యాంగ విద్యార్థులకు కేటాయించిన నిధులను దొంగ బిల్లులతో ట్రెజరీ ద్వారా డబ్బులు డ్రాచేసుకుని వాడుకుంటున్నారని, వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. విచారణ చేయించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కలెక్టర్ రాజాబాబుకు అర్జీ అందజేస్తున్న దివ్యాంగులు మదార్‌వలి, కృష్ణ, వెంకటేశ్వర్లు

ఇమామ్, మౌజన్లకు జీతాలు అందించాలి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: మసీదులో పనిచేస్తున్న ఇమామ్‌లు, మౌజన్లకు 11 నెలలుగా గౌరవ వేతనాలు అందడం లేదు. వెంటనే ఇవ్వాలని గిద్దలూరు నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అభివృద్ధి సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం నంద్యాలలో ముస్లిం మైనారిటీ శాఖ మంత్రి ఎం.డి.ఫరూక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గుడిసె మహబూబ్ బాషా, సంఘం నాయకులు చాంద్ బాషా, పీర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి ఫరూక్‌కు వినతిపత్రం అందజేస్తున్న ముస్లిం సంఘం నేతలు

గిరి బలిజ మార్పు జీవో రద్దుచేయాలి

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఓ సామాజిక వర్గాన్ని గిరి బలిజగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దుచేయాలి. ఈ మేరకు డిమాండ్ చేస్తూ కాపుసంఘం నాయకులు సోమవారం ఉపతహసీల్దార్ విజయభాస్కర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం

బేస్తవారపేట, న్యూస్‌టుడే: ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వేతో గ్రామాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న భూ సమస్యలు పరిష్కారమవుతాయని తహసీల్దార్ జితేంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని మోక్షగుండంలో రీ సర్వేపై గ్రామస్థులకు అవగాహన సదస్సును నిర్వహించి మాట్లాడారు.

సచివాలయ ఉద్యోగుల నిరసన

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలిలోని వార్డు సచివాలయం ఉద్యోగులు, మహిళా పోలీసులు నగర పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. తమకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పని ఒత్తిడి తగ్గించాలని కోరారు.

పబ్లిక్ నోటీసు

ప్రకాశం డిస్ట్రిక్ట్, మార్కాపురం టౌన్, గాంధీ బజార్‌లోని డోర్ నెం. 7/79 కాపురస్తురాలు దేవకి వెంకట కళ్యాణి అలియాస్ తడికమళ్ల వెంకట కళ్యాణి W/o తడికమళ్ల శివప్రసాద్ అను నా క్లయింట్ ఇందు మూలముగా యావన్మందికి తెలియ చేయడమేమనగా

ఈడిగ భారతి W/o రాఘవేంద్రగౌడ్, ఫ్లాట్ నెం. 206, 2వ ఫ్లోర్, కౌసల్య హైట్స్, న్యూఎస్ట, విష్ణు టౌన్‌షిప్, కల్లూరు, యస్‌ఏపీ క్యాంపు, కర్నూలు, కర్నూలు డిస్ట్రిక్ట్ అను ఆమెకు మార్కాపురంలో S.No. 482/2లో ప్రస్తుత హద్దులు: తూర్పు: షేక్ మీరావాలి ఇల్లు మరియు కాళీ స్థలము, పడమర: రస్తా, ఉత్తరము: బాసు పురుషోత్తం రెడ్డి ఇల్లు మరియు ఇతరుల కాళీ స్థలము, దక్షిణం: కటకం కృష్ణ కళ్యాణిగారి కాళీ స్థలం, హద్దులలో 117.33 చదరపు గజముల స్థలం మార్కాపురం స.రి.లో డాక్యుమెంట్ నెంబర్ 3323/2007న సంక్రమించి ఆమె యొక్క స్వాధీన అనుభవంలో ఉండబడిన పై స్థలమును నా క్లయింట్ కొనుగోలు చేసియున్నారు. ఇందుకు ఎవరికైనా ఎలాంటి అభ్యంతరములు ఉన్నచో ఈ రోజు నుండి 15 రోజుల లోగా నా క్లయింట్ అడ్రసుకు వ్రాత పూర్వకంగా తెలుపుకొనవలసినది. ఆ గడువు లోపల ఎలాంటి అభ్యంతరములు తెలుపనియెడల ఈ ఆస్తిని గురించి ఎలాంటి అభ్యంతరములు లేవు అని నిర్ధారించబడును. ఆ గడువు తరువాత ఎవరైనా అభ్యంతరములు తెలిపినయెడల అటువంటి వాటిని పరిగణంలోనికి తీసుకొనబడవు అని యావన్మంది ఇందుమూలముగ గ్రహించవలసినది.

ఇట్లు సం/- టి.శివప్రసాద్, అడ్వకేట్, మార్కాపురం
సెల్: 63056 88241, 96427 81036

రోడ్డు ప్రమాదాల్లో 11 మందికి గాయాలు

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: త్రిపురాంతకంలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా 8 మందికి ఓ మాదిరి గాయాలయ్యాయి. యర్రగొండపాలెం, మురారిపల్లెకు చెందిన ఓ కుటుంబం గుంటూరులో నిశ్చితార్థం ముగించుకుని ట్రాలీలో బయలుదేరింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత మేడపి టోల్‌ప్లాజా సమీపంలో టీ తాగేందుకు ఓ దుకాణం వద్ద ఆగారు. వెనుక నుంచి వచ్చిన ఐషర్ వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దాన్లో ఉన్న బెజవాడ బాబు, పెద్ద బూడిదయ్య, పెద్ద అంకయ్యకు తీవ్ర గాయాలు, మరో 5 గురికి ఓ మాదిరి గాయాలు కాగా వీరిని వినుకొండ తరలించారు. ● మండలంలోని రాజుపాలెంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వెల్లంపల్లికి చెందిన నాసరయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ● గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఓ కుటుంబం శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు వెళ్తుండగా మండలంలోని కేశినేనిపల్లి వద్దకు రాగానే అదుపుతప్పిన వీరి కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న సాంబశివరావుకు తీవ్ర గాయాలుకాగా వెంకటేశ్వర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

మద్యానికి బానిసై.. కటకటాలపాలై..

అర్ధవీడు, న్యూస్‌టుడే: మద్యానికి బానిసై.. అందిన చోటల్లా అప్పులు చేశాడు. తిరిగి చెల్లించమని అడిగినందుకు ఓ వ్యక్తిని కర్రతో కొట్టి హత్య చేశాడు. చివరకు పోలీసులు ఆటకట్టించి కటకటాల్లోకి పంపారు. ఇటీవల సంచలనం కలిగించిన ఈ ఘటన తాలూకూ వివరాలను కంభం సీఐ కార్యాలయంలో సీఐ మల్లికార్జున సోమవారం వెల్లడించారు. అర్ధవీడు మండలం గన్నేపల్లికి చెందిన అబ్దుల్ ఖాదర్ మద్యానికి బానిసై అందిన మేర అప్పులు చేశాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాల వెంకటయ్య (57) దగ్గర కొంత మేర అప్పు తీసుకుని తిరిగి చెలించలేదు. చెల్లించమని అడగడంతో ఈనెల 25న గన్నేపల్లి గ్రామంలోనే ఖాదర్ కర్రతో కొట్టడంతో బాల వెంకటయ్య చనిపోయాడు. పోలీసులు హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఖాదర్‌ను సోమవారం నాగులవరం బస్టాండ్ సమీపంలో గుర్తించారు. ఎస్సై నాంచారయ్య తన సిబ్బందితో కలిసి అతన్ని అదుపులోకి తీసుకుని కంభం సీఐ కార్యాలయానికి తరలించారు. అనంతరం సీఐ ఆధ్వర్యంలో అరెస్టు చూపి..గిద్దలూరు కోర్టుకు తరలించారు.

విధులకు ఆటంకం.. ఫిర్యాదు

యర్రగొండపాలెం పట్టణం న్యూస్‌టుడే: స్థానిక అంబేడ్కర్ నగర్‌కు చెందిన రాము అనే వ్యక్తి ఇటీవల శాఖా గ్రంథాలయానికి వచ్చి విధులకు ఆటంక పరిచాడని, తనతో గొడవ పడ్డాడని గ్రంథపాలకురాలు కటికల ఝాన్సీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై చౌడయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరించండి

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: చెంచు గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్న ఆర్డీటీకి కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన ఎఫ్‌సీఆర్‌ఏ(ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులర్ యాక్ట్)ను పునరుద్ధరించాలని కోరుతూ చెంచు గిరిజనులు సోమవారం తహసీల్దార్ అశోక్‌కుమార్ రెడ్డి, అటవీక్షేత్రాధికారి హరిలకు వినతి పత్రం అందజేశారు. నల్లమలలోని చింతల, తుమ్మలబైలు తదితర చెంచు గిరిజన గూడేల్లోని మహిళలు స్థానిక అయ్యప్పస్వామి దేవాలయం నుంచి నటరాజ్ కూడలి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు.

పెద్దదోర్నాలలో తహసీల్దార్‌కు వినతి పత్రం ఇస్తున్న చెంచు గిరిజనులు

‘అక్రమ కేసులు పెడుతున్నారు’

మార్కాపురం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత వైకాపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్‌కు దీటుగా వైకాపా డిజిటల్ బుక్‌ను అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని మార్కాపురం వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సోమవారం జవహర్‌నగర్‌కాలనీలో పార్టీ కార్యాలయంలో వైకాపా డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు.

సెపక్‌తక్రా రాష్ట్ర జట్టుకు పొదిలి క్రీడాకారుడు ఎంపిక

పొదిలి, న్యూస్‌టుడే: సెపక్‌తక్రా రాష్ట్ర పురుషుల జట్టుకు పొదిలి క్రీడాకారుడు కె.కొండారాజు ఎంపికయ్యాడు. ఒంగోలులో జరిగిన 35వ పురుషుల సెపక్‌తక్రా ఎంపికల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. అక్టోబరు 23 నుంచి 27 వరకు గోవాలో జరిగే 35వ జాతీయ స్థాయి సెపక్‌తక్రా పోటీల్లో రాష్ట్ర జట్టు పాల్గొంటుందని వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.ప్రసాద్ తెలిపారు.

పౌష్టికాహారంతో ఆరోగ్యం

పెద్దదోర్నాల: పౌష్టికాహారంతో ఆరోగ్యం సిద్ధిస్తుందని వైద్యుడు టి.లక్ష్మీనారాయణ అన్నారు. చిన్నదోర్నాల అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం జరిగిన 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవంలో పాల్గొన్న ఆయన గర్భిణులకు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు.

చిన్నదోర్నాలలో పోషణ మాసోత్సవంలో పాల్గొన్న వైద్యుడు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ తదితరులు

రైతులకు విరివిగా పంట రుణాలు

మార్కాపురం: మార్కాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రైతులకు విరివిగా పంట రుణాలు ఇస్తారని ఛైర్మన్ జవ్వాజి రామాంజులురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కార్యాలయంలో మార్కాపురం మండలం, పట్టణంలోని రైతులు, ఖాతాదారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు గతంలో తీసుకున్న రుణాలను త్వరితగతిన చెల్లించాలన్నారు. నూతన రుణాలు తీసుకోవాలని కోరారు. కర్షక మిత్ర రుణం అయితే రూ.10 లక్షల వరకు తీసుకోవచ్చన్నారు. సమావేశంలో డైరెక్టర్లు వెంకటరెడ్డి, కోటిరెడ్డి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బొప్పరాజు కాశయ్య, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌లు శ్రీకాంత్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

జీఎస్టీ 2.0తో మరింత లాభం

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: కొనుగోలుదారుడు జీఎస్టీ 2.0తో మరింత లాభం పొందవచ్చని మార్కాపురం వాణిజ్య పన్నుల శాఖ సహాయాధికారి (డీసీటీవో) సుమన్ అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బాలచెన్నయ్య ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0పై అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డీసీటీవో సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ● బేస్తవారపేట; కేంద్రప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ 2.0 కొత్త పన్ను విధానంతో సాధారణ ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన మేలు కలుగుతుందని ఎంపీడీవో రంగనాయకులు, తహసీల్దార్ జితేంద్రకుమార్ అన్నారు. వెలుగు కార్యాలయంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్‌పై డ్వాక్రా గ్రూప్ సంఘాల సభ్యులకు సోమవారం అవగాహన కల్పించారు. ● రాచర్ల: జీఎస్టీ తగ్గింపుతో ప్రయోజనం చేకూరుతుందని ఎంపీడీవో వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం అవగాహన ప్రదర్శన నిర్వహించి మాట్లాడారు. ● కంభం: జీఎస్టీ తగ్గింపుపై ప్రజలు అవగాహన కల్పించాలని ఎంపీడీవో వీరభద్రాచారి అన్నారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు.

అవగాహన కల్పిస్తున్న మార్కాపురం డీసీటీవో సుమన్, ఎంపీడీవో బాలచెన్నయ్య, తదితరులు

పొదిలిలో..

పెద్దదోర్నాలలో..

బేస్తవారపేటలో..

మార్కాపురం పట్టణంలో..

యర్రగొండపాలెంలో..

గిద్దలూరు పట్టణంలో

సరస్వతీ మాతా.. నమో నమః

నియోజకవర్గంలోని ఆలయాల్లో దేవీ నవరాత్రులు ఘనంగా సాగుతున్నాయి. సోమవారం మూలానక్షత్రాన్ని పురస్కరించుకొని సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ముద్దసానమ్మ తల్లి ఆలయంలో జరిగిన కుంకుమార్చనలో మహిళలు సుమారు 700 మంది పాల్గొన్నారు. రాచర్ల పట్టాభిరామాలయంలోని అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గౌతవరంలోనూ అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు.

–న్యూస్‌టుడే బృందం

రాచర్లలో..

పుల్లలచెరువులో..

సరస్వతీదేవిగా తూర్పుగంగవరం పోలేరమ్మ, గుంటిగంగ గంగాభవాని, దర్శి కనకదుర్గమ్మ, మారెళ్ల భ్రమరాంబ

కనిగిరి

•కనిగిరి • దర్శి • కొండపి

నారాయణస్వామి ఆలయ ఆదాయం రూ.2,07,242

సి.ఎస్.పురం: మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానం ఆదివారం ఆదాయం రూ.2,07,242 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.నరసింహబాబు తెలిపారు. స్వామివారి దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ.85,050, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.30,150, శాశ్వత అన్నదాన పథకానికి రూ.69,994, పంచామృత అభిషేకానికి రూ.16,548, ఇతర విరాళాల ద్వారా రూ.5,500 వచ్చినట్లు పేర్కొన్నారు.

రేషన్ దుకాణాల తనిఖీ

పామూరు: పామూరులోని రేషన్ దుకాణాలను జిల్లా పౌరసరఫరాల అధికారిణి జి.పద్మశ్రీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రామచంద్రప్రభాకర్ సోమవారం తనిఖీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు నెలలో 26 నుంచి 30వ తేదీ వరకు నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని సూచించారు. మిగతా లబ్ధిదారులకు 1 నుంచి 15వ తేదీ వరకు అందజేయాలని ఆదేశించారు.

వీణాపాణి.. మనసా స్మరామి!

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు చదువులతల్లి సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం వేళ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కుంకుమార్చనలు చేశారు. విద్యార్థులు వీణాపాణి చెంత పుస్తకాలు, పెన్నులు పెట్టి తమకు విద్యాబుద్ధులు ప్రసాదించాలని మొక్కుకున్నారు. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన తాళ్లూరు మండలంలోని గుంటిగంగ గంగాభవాని అమ్మవారు, టంగుటూరు మండలంలోని వల్లూరమ్మతల్లి, ముండ్లమూరు మండలం మారెళ్ల భ్రమరాంబికాదేవి, జరుగుమల్లి మండలం కామేపల్లి పోలేరమ్మ, పామూరు వాసవీ కన్యకాపరమేశ్వరి, దొనకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో, తూర్పుగంగవరం, తాళ్లూరులోని పోలేరమ్మ, వాసవీ కన్యకాపరమేశ్వరి, దర్శి పట్టణంలోని కనకదుర్గమ్మ, పోలేరమ్మ, పీసీపల్లి మండలం పెదఇర్లపాడు మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవార్లను సరస్వతీదేవిగా అలంకరించారు. దర్శి కనకదుర్గమ్మ ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా జరిగింది. హనుమంతునిపాడు దులెని గంగమ్మ ఆలయంలో అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు పొంగళ్లు సమర్పించి విశేష పూజలు చేశారు. -న్యూస్‌టుడే, బృందం

కామేపల్లి పోలేరమ్మ

పామూరు వాసవీ మాత

వల్లూరమ్మతల్లి

దొనకొండలో..

కాళ్లరిగేలా తిరుగుతున్నాం.. కనికరించండయ్యా!

న్యూస్‌టుడే, కనిగిరి

కొన్నేళ్లుగా సమస్యల పరిష్కారం కోసం మండల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాం, అయినా ఫలితం లేకపోయింది. మీరైనా మా బాధలు ఆలకించి వాటి నుంచి విముక్తి కల్పించాలని అర్జీదారులు అధికారులకు వేడుకున్నారు. సోమవారం కనిగిరి పట్టణంలోని పవిత్ర కల్యాణ మండపంలో డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కారవేదికలో పలువురు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఇతర అధికారులకు అర్జీల రూపంలో వినతులు అందజేశారు.

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న రేగులచెలక గ్రామ రైతులు

వన్‌బీ రావడం లేదు.. రుణాలు ఇవ్వడం లేదు..

గత వైకాపా ప్రభుత్వంలో సీఎస్‌పురం మండలం రేగులచెలక రెవెన్యూ గ్రామంలోని పలు ప్రభుత్వ భూములను వైకాపా నాయకులు అక్రమంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నారని రైతులు కలెక్టర్‌కు తెలిపారు. వాటిని తొలగించాలని జిల్లా స్థాయి అధికార్లకు ఫిర్యాదు చేయడంతో గ్రామానికి చెందిన భూముల ఖాతాలన్నింటినీ వివాదాస్పద భూములుగా పెండింగ్ పెట్టారని వివరించారు. దీంతో వన్‌బీ అడంగళ్ రావడం లేదని వాపోయారు. ఫలితంగా ప్రభుత్వం పరంగా వచ్చే రాయితీలు, రుణాలు ఇవ్వడం లేదన్నారు. వెంటనే వివాదస్పద భూముల జాబితా నుంచి తొలగించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ తప్పని సరిగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సెంటు లేకపోయినా 12 ఎకరాలు ఉన్నట్లు నమోదు

మా అమ్మ చనిపోయింది. నాన్న నన్ను పట్టించుకోవడం లేదు. మా పెద్దమ్మ సంరక్షణలో ఉంటూ పదో తరగతి చదువుకుంటున్నా. నా తోటి విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద నగదు వచ్చింది. నాకు మాత్రం రాలేదు. కారణం ఏమిటని సచివాలయానికి వెళ్తే మా అమ్మనాన్నల పేరుపై 12 ఎకరాల భూమి మున్సిపాలిటీలోని చింతలపాలెంలో ఉందని అందుకే నీకు పథకం వర్తించలేదని చెప్పారు. మాకు సెంటు భూమి కూడా లేదు. అయిదు నెలలుగా మాకు భూమి లేదనే విషయమై తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. -వి.మణికంఠ, విద్యార్థి, కనిగిరి

వారసత్వంగా వచ్చిన భూమిని వదలడం లేదు

కనిగిరి మండలం గుడిపాడులో నాలుగు ఎకరాల అసైన్డ్ భూమి నాకు వారసత్వంగా వచ్చింది. స్థానిక వైకాపా నాయకులు గతంలో నన్ను కొట్టి లాగేసుకున్నారు. ఆ సమయంలో ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరు నా మొర వినిపించుకోలేదు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే తహసీల్దార్ రవిశంకర్‌ను పిలిచి ఆక్రమణలో ఉన్న భూమిని విచారణ చేపట్టి మాల్యాద్రికి అప్పగించాలని ఆదేశించారు. – మాల్యాద్రి, పునుగోడు, కనిగిరి మండలం

పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.335

టంగుటూరు: టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో సోమవారం కిలో గరిష్ఠ ధర రూ.335 పలికింది. కె.ఉప్పలపాడుకు చెందిన రైతులు 1,057 బేళ్లను తీసుకురాగా.. 913 బేళ్లను కొనుగోలు చేశారు. మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించారు. కనిష్ఠ ధర రూ.100, సరాసరి ధర రూ.305 పలికినట్లు వేలం కేంద్ర నిర్వాహకుడు అట్లూరి శ్రీనివాసరావు తెలిపారు.

◗ కొండపి గ్రామీణం: కొండపి వేలం కేంద్రంలో కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.335 పలికిందని నిర్వహణాధికారి జి.సునీల్ కుమార్ తెలిపారు. జగ్గరాజుపాలెం, ఎన్ఎన్ కండ్రిక, పెట్లూరు, వర్ధినేనివారిపాలెం గ్రామాలకు చెందిన రైతులు 1,185 బేళ్లను అమ్మకానికి తీసుకురాగా, అందులో 1,034 కొనుగోలు చేశారు. కిలో కనిష్ఠ ధర రూ.90 పలికిందన్నారు.

ప్రత్యామ్నాయ పంటల సాగు మేలు

పొగాకు రైతులకు అవగాహన కల్పిస్తున్న వేలం నిర్వహణాధికారి సునీల్ కుమార్

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కొండపి పొగాకు బోర్డు వేలం నిర్వహణాధికారి జి.సునీల్ కుమార్ సూచించారు. సోమవారం వేలం కేంద్రంలో పెట్లూరు క్లస్టర్ పరిధిలోని రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025-26 పంట కాలానికి బోర్డు అనుమతించిన విస్తీర్ణంలోనే పంట సాగు చేయాలన్నారు. అధిక ధరలకు బ్యారన్‌లు తీసుకోవద్దని సూచించారు. నాణ్యమైన పొగాకు పండించాలన్నారు. పొగాకు నర్సరీలను రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ◗ జరుగుమల్లి: మండలంలోని వర్ధినేనివారిపాలెంలో వ్యవసాయ అధికారి కాశీవిశ్వనాథ్ సోమవారం పర్యటించారు. రైతులు నల్లబర్లీ పొగాకు పండించకూడదని, వాటికి బదులుగా ఇతర పంటలు వేయాలని సూచించారు.

రోగులకు మెరుగైన సేవలందించాలి

కనిగిరి, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ పి.రాజాబాబు వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని సీహెచ్‌సీని, కంగారు మదర్ కేర్ సెంటర్‌ను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి రోగులు, బాలింతలను అడిగి తెలుసుకున్నారు. దాతల సాయంతో ఆధునిక వసతులు ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని అభినందించారు. అనంతరం కనిగిరి- పామూరు రోడ్డులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించారు. డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు, ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాలింతతో మాట్లాడుతున్న కలెక్టర్ రాజాబాబు

వార్డుల పెంపు ముసాయిదా ప్రకటన

దర్శి, న్యూస్‌టుడే: దర్శి మున్సిపాలిటీలో 20 వార్డులను 27కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వార్డుల విభజన ముసాయిదా ప్రకటనను సోమవారం కమిషనర్ మహేష్ ప్రకటించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని ఉత్తరమున ప్రారంభమై తూర్పు, దక్షిణం, తూర్పు వైపు క్లాక్ వైజ్ దిశగా పూర్తి చేసి ముసాయిదా ప్రదర్శిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. మున్సిపల్, సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్, తపాలా కార్యాలయాలతో పాటు అన్ని వార్డుల సచివాలయాల నోటీసు బోర్డులో ముసాయిదా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సూచనలు, సలహాలు అక్టోబర్ 6వ తేదీలోపు తెలపాలని కమిషనర్ కోరారు.

మొరాయించిన ఆర్టీసీ బస్సు

కనిగిరి, న్యూస్‌టుడే: కనిగిరి నుంచి విజయవాడ వెళ్తున్న కనిగిరి ఆర్టీసీ డిపోకు చెందిన అల్ట్రా డీలక్స్ బస్సు సోమవారం మండలంలోని నందన మారెళ్ల సమీపంలో జాతీయ రహదారిపై నిలిచి పోయింది. దీంతో విజయవాడ గుంటూరు, ఒంగోలు, పొదిలి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అరగంట సేపు మరో బస్సుకోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న డిపో అధికారులు ప్రత్యామ్నాయంగా మరో బస్సు పంపి అందులోని ప్రయాణికులను ఎక్కించి పంపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

కనిగిరి : 8008574114, (10 AM TO 1 PM)
దర్శి: 9848 671678, కొండపి: 96424 56296

?: హెచ్‌ఎంపాడులో చేపట్టిన సీసీ రోడ్డు పనుల్లో సాగర్ పైపులైన్‌లు పగిలిపోయింది. నీరంతా వృథా అవుతుంది. దీంతో ఎగువన ఉన్న ఎస్సీకాలనీకి నీరు రావడంలేదు.
–ఎం.అయ్యప్ప, కాలనీవాసి

✓: లీకులున్న పైపులకు మరమ్మతులు చేసి నీరు విడుదల చేస్తాం. –రాజారావు, సర్పంచి

?: మర్రిపూడి మండలం కెల్లంపల్లి పంచాయతీ అగ్రహారంలో వీధి దీపాలు మరమ్మతులకు గురికావడంతో రాత్రిపూట చీకట్లో తిరగాల్సి వస్తోంది. –వెంకట రమణయ్య, స్థానికుడు

✓: మెకానిక్‌ను పంపించి వెంటనే మరమ్మతులు చేయిస్తాం.
–ఆరీఫ్, పంచాయతీ కార్యదర్శి

- న్యూస్‌టుడే, హనుమంతునిపాడు, మర్రిపూడి

కొత్త వ్యక్తుల సంచారంపై నిఘా

తాళ్లూరు: దసరా పండగ సమీపిస్తున్న తరుణంలో మండలంలోని గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల సూచనలతో ఏఎస్సై సీహెచ్.భాస్కరరావు, హెచ్‌సీ కొండలు, పలువురు సిబ్బంది తాళ్లూరు, తూర్పుగంగవరం లోని బస్టాండు సెంటర్ల వద్ద బందోబస్తు నిర్వహించారు. అటువైపుగా వస్తున్న వాహనాలు తనిఖీ చేశారు. కొత్త వ్యక్తుల సంచారంపై నిఘా పెంచారు.

సమతుల్య ఆహారంతో ఆరోగ్యం

దర్శి, న్యూస్‌టుడే: తల్లులు, 3-6 ఏళ్ల పిల్లలకు సరైన పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని సీడీపీవో ఆర్.పరిమళ వివరించారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా సోమవారం పాత క్రిస్టియన్‌కాలనీ, పాముల కాలనీ-2 అంగన్‌వాడీ కేంద్రాల్లో మహిళలకు అవగాహన కల్పించారు.

◗ జరుగుమల్లి: వావిలేటిపాడు అంగన్‌వాడీ కేంద్రంలో సీడీపీవో మల్లీశ్వరి ఆధ్వర్యంలో సమతుల్య ఆహారం తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని వివరించారు. టాటా ట్రస్ట్ ప్రోగ్రామ్ అసోసియేట్ భాస్కర్, సెక్టార్ సూపర్‌వైజర్ పి.భారతి, అంగన్‌వాడీ కార్యకర్తలు, పాల్గొన్నారు.

కాలానుగుణ వ్యాధులపై అప్రమత్తం

దర్శి, న్యూస్‌టుడే: భారీ వర్షాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో కాలానుగుణ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ ఛైర్మన్ పిచ్చయ్య అధికారులకు సూచించారు. ఆయన అధ్యక్షతన సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి వార్డులో మురుగు నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవడంతో పాటు బ్లీచింగ్ చల్లాలని ఆదేశించారు. కాలువల్లో పూడికలు ఎప్పటికప్పుడు తీయాలన్నారు. 20 వార్డుల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కమిషనర్ మహేష్, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఛైర్మన్ పిచ్చయ్య, కౌన్సిలర్లు, అధికారులు

ముప్పాళ్ల... చీకట్లు ఇలా!

పొన్నలూరు మండలం ముప్పాళ్ల గ్రామంలోని వీధుల్లో రాత్రి వేళ చీకట్లు అలముకుంటున్నాయి. ఇక్కడ విద్యుత్తు స్తంభాలకు ఏర్పాటు చేసిన వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు వాపోతున్నారు. దీంతో రాత్రి వేళల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఈ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా రాత్రి, పగలు తేడా లేకుండా దోమలతో అవస్థలు పడుతున్నామని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో వీధి దీపాలకు మరమ్మతులు చేయాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేయించాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే, పొన్నలూరు

147 మందికి వైద్య పరీక్షలు

తాళ్లూరు: మండలంలోని రజానగరంలో సోమవారం స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యుడు రాజేష్‌యాదవ్, పలువురు సిబ్బంది కలిసి 147 మందికి వైద్య పరీక్షలు చేశారు. వ్యాధుల నివారణకు మందులు అందజేశారు. ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. శుభ్రత పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. సర్పంచి కాలేషావలి, మాజీ సర్పంచి ఖాసింసైదా, సూపర్‌వైజర్ కె.రవికుమార్, నేత్ర వైద్య నిపుణురాలు ఉమా, సిబ్బంది పాల్గొన్నారు.

నవంబరులో సీఐటీయూ జిల్లా మహాసభలు

దర్శి, న్యూస్‌టుడే: దర్శిలో నవంబర్ 7-9 మధ్య జరగనున్న సీఐటీయూ జిల్లా మహాసభల ప్రచారాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జీవి.కొండారెడ్డి సూచించారు. సోమవారం పట్టణంలోని సుందరయ్య భవన్‌లో మహాసభల ఆహ్వాన సంఘం కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సమస్యల కోసం సీఐటీయూ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. నాయకులు రంగారావు, ఆంజనేయులు, అంజయ్య, నారాయణ పాల్గొన్నారు.

పరిసరాల శుభ్రత తప్పనిసరి

టంగుటూరు, న్యూస్‌టుడే: ప్రతి పౌరుడు పరిసరాల శుభ్రత పాటించాలని టంగుటూరు పొగాకు వేలం కేంద్ర నిర్వాహకుడు అట్లూరి శ్రీనివాసరావు కోరారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిసరాలను శుభ్రం చేశారు.

అందరి భాగస్వామ్యంతోనే అక్షరాస్యత

పుస్తకాలు అందజేస్తున్న ఎంపీడీవో అజిత, తదితరులు

తాళ్లూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఎంపీడీవో పి.అజిత పిలుపునిచ్చారు. వాలంటరీ ఉపాధ్యాయినిలకు మండలస్థాయి శిక్షణను స్థానిక వెలుగు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగానే మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎం.సుజాత, ఏపీఎం దేవరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల మహిళా సమాఖ్య సమావేశంలో ఎంపీడీవో మాట్లాడారు. మండలంలో రెండో విడతలో 3,073 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. బొద్దికూరపాడు, వెలుగువారిపాలెం, శివరాంపురం, మన్నేపల్లి సచివాలయాల పరిధిలో కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వయోజన విద్య పర్యవేక్షకుడు వై.చౌడిరెడ్డి వెల్లడించారు. శిక్షణకు వచ్చిన స్వచ్ఛంద ఉపాధ్యాయులకు వయోజన విద్యా శాఖ ద్వారా సరఫరా చేసిన పాఠ్య పుస్తకాలు, వర్కుబుక్‌లను పంపిణీ చేశారు. ఎంఈవో సుబ్బయ్య, సొసైటీ అధ్యక్షుడు జి.రమణారెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు శివారెడ్డి, తెదేపా నాయకుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

జీఎస్టీ తగ్గింపుతో అధిక ప్రయోజనాలు

తాళ్లూరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల అనేక విధాలుగా ప్రజలకు ప్రయోజనాలు కలుగుతున్నాయని వాణిజ్య పన్నుల విభాగం ఒంగోలు డిప్యూటీ సహాయ కమిషనర్ కె.సుధాకరరెడ్డి తెలిపారు. కొన్ని రకాల వస్తువులపై పూర్తిగా, మరికొన్నింటిపై అధిక శాతం మేర జీఎస్టీ తగ్గించడం గొప్ప విషయమన్నారు. తాళ్లూరులో సోమవారం పలువురు అధికారులు, సిబ్బందితో కలిసి ఇంటింటా పర్యటించారు. జీఎస్టీ తగ్గింపుల వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా తహసీల్దారు బీవీ.రమణారావు, ఎంపీడీవో పి.అజితలను కూడా కలిసి తహసీల్దారు కార్యాలయంలో ప్రచార పత్రాలు ప్రదర్శించారు. ఏఈవో టి.కిరణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ◗ దర్శి: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ తగ్గింపు ఫలితాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మహేష్ సూచించారు. సోమవారం ఉద్యోగులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. దుకాణాలను సందర్శించి నూతన జీఎస్టీ ధరలు అమలవుతున్నాయా..లేదా అని పరిశీలించారు.

సమస్యలు పరిష్కరించాలని వినతి

పామూరు, న్యూస్‌టుడే: ప్రొబేషన్, ప్రమోషన్, సమస్యలను వెంటనే పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. పెండింగ్ అరియర్స్ మంజూరు చేయాలని, డోర్ టు డోర్ సర్వీసులు వద్దు అంటూ.. సచివాలయ ఉద్యోగులు ఐక్యంగా నినదించారు. ఈ విషయంపై పామూరు డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.

గ్రామ పంచాయతీ కార్యాలయములు,
దేవవరం మరియు పోతవరం, దర్శి మండలం, ప్రకాశం జిల్లా.
టెండర్-కం-బహిరంగ వేలం ప్రకటన

ఆర్.ఓ.సి.నెం. 02/2025 తేది: 29.09.2025

ప్రకాశం జిల్లా, దర్శి మండలం, దేవవరం మరియు పోతవరం గ్రామ పంచాయితీల పరిధిలో ఉమ్మడి చేపల చెరువులో చేపల పిల్లలు వేసి పెంచుకొను లీజు హక్కును 2025-26, 2026-27 మరియు 2027-28 అనగా వరుసగా మూడు సంవత్సరములకు టెండర్ మరియు బహిరంగ వేలం పాటను తేది 18.10.2025న ఉదయం గం. 10.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి వారి సమక్షంలో లేదా వారి అనుమతి పొందిన అధికారుల వారి సమక్షంలో దేవవరం పంచాయితీ కార్యాలయం వద్ద టెండర్-కం-బహిరంగ వేలం పాట పద్ధతి ద్వారా వేలం జరపబడును.

షరతులు: 1. దేవవరం పంచాయితీ కార్యాలయం వద్ద అదే రోజు రూ. 1,000/లు చెల్లించి ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల లోపు టెండర్ ఫారం పొందవలెను. 2. పూర్తి చేసిన టెండర్ షెడ్యూలు ఫారం అదే రోజు మధ్యాహ్నం 1.00 గంటల వరకు మాత్రమే స్వీకరించబడును. 3. సీల్డు టెండర్ కం షెడ్యూలు ఫారంతో రూ. 5,00,000/- తో ఏదైనా బ్యాంక్ నుండి పంచాయతీ కార్యదర్శి, దేవవరం గ్రామ పంచాయతీ పేరు మీద డి.డి. తీసి జతపరచవలెను. 4. బహిరంగ వేలములో పాల్గొనేవారు ధరావత్తు క్రింద రూ.5,00,000/-లు ముందుగా చెల్లించి వేలములో పాల్గొనవలెను. 5. టెండర్-కం వేలములో పాల్గొనువారు రూ. 5,00,000/-లకు సాల్వెన్సీ సర్టిఫికేటు సమర్పించవలెను. 6. ప్రభుత్వ మద్దతు ధర రూ. 18,35,000/- రూపాయలు రాని యెడల టెండరు కం బహిరంగ వేలము వాయిదా వేయుటకు మరియు రద్దు పరచుటకు పంచాయతీకి పూర్తి అధికారము కలదు. 7. టెండరులోగాని లేదా బహిరంగ వేలంలోగాని ఏది హెచ్చు మొత్తము అయినచో దానిని మాత్రమే స్వీకరించబడును. 8. పాటకు చెల్లించు ధరావత్తును చివరి సంవత్సరము కిస్తీలో జమచేసుకొనబడును. 9. టెండరు కం బహిరంగ వేలంపాటలో వచ్చిన హెచ్చు మొత్తమును మూడు సమాన కిస్తీలుగా విభజించి ఏ సంవత్సరము కిస్తీ ఆ సంవత్సరము జులై నెల మొదటి వారంలో చెల్లించి మాత్రమే చెరువులో చేపపిల్లలను వేసుకొనవలెను. అట్లు చెల్లించనిచో వారి టెండరు కం బహిరంగ వేలం రద్దు చేసి తిరిగి వేలం పాటను నిర్వహించబడును. మరల జరుగు వేలం పాటలో తక్కువ మొత్తం వచ్చిన ఎడల నష్టమును మొదటి పాటదారుని నుండి వసూలు చేయబడును. 10. రైతుల ప్రయోజనమునకు ఎటువంటి నష్టము కలిగించరాదు. 11. టెండరు కం బహిరంగ వేలంపాట జరిగిన 15 రోజులలో మొదటి సంవత్సరము కిస్తీ చెల్లించి పంచాయతీ వారికి స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ చట్టము ప్రకారం పంచాయతీ వారికి రిజిష్టర్ చేయించవలెను. 12. ప్రకృతి వైపరీత్యముల వలనకానీ మరియు ఏ ఇతర కారణముల వలనగానీ చెరువులోని చేపలకు నష్టము కలిగినచో ఆ నష్టమునకు పంచాయతీ వారికి ఎటువంటి బాధ్యత లేదు. అన్నియు పాటదారుడే భరించవలెను. 13. ప్రకృతి వైపరీత్యములు వలన నష్టము వాటిల్లినచో వేలం కాలపరిమితి పొడిగించుటకుగాని సదరు మొత్తం వేలంపాట కిస్తీ రద్దుపరుచుటగాని వీలుపడదు. 14. వేలం యొక్క కాలపరిమితి 2025-26, 2026-27 మరియు 2027-28 అనగా తేది 01.07.2025 నుండి 30.06.2028 15. ప్రకృతి వైపరీత్యముల వలన జరిగిన నష్టములకు గ్రామ పంచాయతీ ఎలాంటి నష్టపరిహారం చెల్లించదు. 16. కిస్తీని పూర్తిగా పంచాయతీ షరతుల మేరకు చెల్లించి పంచాయతీ కార్యదర్శిగారి లిఖిత పూర్వకమైన ఉత్తర్వులు పొంది చేపల చెరువులో చేపలు పెంచుకొనవలెను. 17. పంచాయతీకి బకాయిలు ఉన్నవారు వేలం పాటలో పాల్గొనుటకు అనర్హులు. 18. హెచ్చుపాటదారు ఇన్సూరెన్సు చేయించుకొనవలెను. 19. టెండరు షరతులు మిగతా వివరములు కార్యాలయం పనిచేయు వేళలో వచ్చి తెలుసుకొనవచ్చును.

సం/- పంచాయతీ కార్యదర్శి, పోతవరం గ్రామపంచాయతీ, దర్శి మండలం, ప్రకాశం జిల్లా.

సం/- పంచాయతీ కార్యదర్శి, దేవవరం గ్రామపంచాయతీ, దర్శి మండలం, ప్రకాశం జిల్లా.

అరకొర పనులు.. నాసిరకం నిర్మాణాలు!

న్యూస్‌టుడే, దొనకొండ

వైకాపా ప్రభుత్వంలో పలు గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులను నాసిరకంగా చేపట్టడంతో నాలుగేళ్లకే లోపాలు బయట పడుతున్నాయి. మండలంలో 14 సచివాలయాలు ఉండగా అందులో ఇండ్లచెరువు, పెదన్నపాలెం, మల్లంపేట సచివాలయ భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. మిగిలిన వాటిలో మరుగుదొడ్లు, తలుపులు సక్రమంగా లేవు. బోర్లు వేశారు గాని మరమ్మతులకు గురికావడంతో బాగు చేసే వారు లేక నిరుపయోగంగా మారాయి.


మల్లంపేటలో అసంపూర్తిగా సచివాలయ భవనం

ఊరికి దూరంగా ఉండడంతో..

గ్రామాల్లోని ప్రజలకు ఉపయోగపడే ప్రదేశంలో ఎక్కడా సచివాలయాలు నిర్మించలేదు. దూరంగా వైకాపా వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో కట్టడంతో ప్రస్తుతం ప్రజలు అక్కడికి నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. దొనకొండ-2 సచివాలయంలో నేల కుంగి టైల్స్ లేచిపోయి వాన పడినప్పుడు స్లాబు నుంచి నీరు కురుస్తుంది. సచివాలయం-1లో మరుగుదొడ్లు పనిచేయడం లేదు. అక్కడికి పనిమీద వచ్చిన వారికి ఉపయోగపడకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్క నిర్మాణానికి సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టారే తప్ప, అందులో వస్తువులు శూన్యంగా కనిపిస్తున్నాయి. ఆగిన వాటికి నిధులు కేటాయించి పనులు వెంటనే పూర్తిచేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఇన్‌ఛార్జి ఎంపీడీవో దావూద్‌ను వివరణ కోరగా.. పంచాయతీరాజ్ ఏఈతో కలిసి పరిశీలిస్తామన్నారు. పనుల పూర్తికి ఎంత నిధులు కావాలో ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు.

(c) eenadu

ఒంగోలు

•ఒంగోలు •సంతనూతలపాడు

వార్డుల విభజనపై అభ్యంతరాలుంటే చెప్పండి

చీమకుర్తి: చీమకుర్తి పురపాలక సంఘం పరిధిలో వార్డుల పునర్విభజనపై ఏమైనా అభ్యంతరాలుంటే వారం రోజుల్లోగా తెలియజేయాలని కమిషనర్ వై.రామకృష్ణయ్య కోరారు. ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 27కు పెంచుతూ పురపాలక శాఖ డైరెక్టర్ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పునర్విభజన చేసి హద్దులు నిర్ణయిస్తూ ముసాయిదా జాబితా తయారు చేశారు. సోమవారం దీనిని విడుదల చేసి పురపాలక కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలుంటే తెలియజేయాలని పేర్కొన్నారు. మేనేజర్ రాజు, టీపీవో శారద తదితరులు పాల్గొన్నారు.

ముసాయిదా జాబితా విడుదల చేస్తున్న పురపాలక సంఘం అధికారులు

ధ్యాన సాధనతో మనిషిలో పరివర్తన

ఒంగోలు అంజయ్యరోడ్డు, న్యూస్‌టుడే: ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస నిలపడమని శ్రీ సదానందగిరి స్వామి పేర్కొన్నారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా ధ్యాన సంబరాల్లో సోమవారం ఆయన పాల్గొన్నారు. సనాతన ధర్మంలో మానవుడికి అత్యంత విలువైనది ధ్యానమని తెలిపారు. ఆ సాధనతో మనిషిలో పెద్ద పరివర్తనను వివరించారు. ది గ్రూప్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వెలగపూడి లక్ష్మణరావు, శిల్ప సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న సదానందగిరి స్వామి

ఎరువులు అందజేస్తున్న ఎమ్మెల్యే విజయకుమార్

రైతులకు ఎరువుల పంపిణీ

ఒంగోలు అర్బన్, న్యూస్‌టుడే: పేర్నమిట్ట సుందరయ్యకాలనీలోని రైతు సేవా కేంద్రంలో ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ చేతుల మీదుగా రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎరువులకు ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందుకూరి బాబు, ఏఎంసీ డైరెక్టర్ కామేపల్లి శ్రీనివాసరావు, అబ్బూరి శ్రీనివాసరావు, వివరం గోవింద్, కార్పొరేటర్ మస్తానమ్మ ఈశ్వరరావు, నాయకులు వాసు, తైలా శ్రీనివాసరావు, వెంకట్రావు, పెసల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

స్థలం లేకుండానే పట్టాలిచ్చారు!

గత వైకాపా ప్రభుత్వ హయాంలో కొండపికి ఇళ్ల పట్టాలిచ్చినా... అందుకు అవసరమైన స్థలం సేకరించ లేదు. దీంతో లబ్ధిదారులకు ఉత్తుత్తి పట్టాలే మిగిలాయి. నేటికీ సొంతింటి కల నెరవేరలేదు. వివరాల్లోకి వెళ్తే... కొత్తపట్నం మండలం రంగాయపాలెం, పాదర్తి గ్రామాల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంకు రంగాయపాలెంలో ఒకటిన్నర ఎకరాల భూమి సేకరించారు. 65 ప్లాట్లుగా చేసి పాదర్తి వారికి 9, రంగాయపాలెం లబ్ధిదారులకు మిగతా 56 పట్టాలు ఇచ్చారు. కొందరు నాయకుల అభ్యంతరాలతో పాదర్తి లబ్ధిదారులకు వారి గ్రామంలోనే స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటికే ఎంపిక చేసిన తొమ్మిది మందితో పాటు మరి కొందరికి స్థలాలు ఇవ్వకుండా చేయకుండా... చెరువు దారిలోని 75 సెంట్లు గుర్తించారు. ఆ భూమిని రూ.14 లక్షలకు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ సైతం చేశారు. తరువాత నిధులు మంజూరు చేయపోవడంతో లబ్ధిదారులకు ఉత్తి పట్టాలే మిగిలాయి. సొంత గూడు లేక నేటికీ అద్దె ఇళ్లలోనే జీవనం సాగించాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆర్జేటి పాలిని, వెలుగు నాగవేణి వాపోయారు. కూటమి ప్రభుత్వమైనా సొంతింటి కల నెరవేర్చాలని కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, కొత్తపట్నం

గత ప్రభుత్వం కేటాయించిన ఇంటి పట్టా

హృదయం... ఇలా పదిలం

గుండెను ఎలా సంరక్షించుకోవాలో తెలియజేస్తూ ఒంగోలు రిమ్స్‌లోని ఓపీ విభాగం వద్ద తీర్చిదిద్దిన చిత్రమిది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా సోమవారం ఇలా అవగాహన కల్పించారు.
– ఈనాడు, ఒంగోలు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

ఒంగోలు నగరం: 8008574067
ఒంగోలు గ్రామీణం: 8008564455
ఒంగోలు అంజయ్య రోడ్డు: 8247324766
ఒంగోలు కర్నూల్ రోడ్డు: 8464085451
ఎస్.ఎన్.పాడు: 8008552692

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

?: ఒంగోలు కర్నూలు రోడ్డు: సమతానగర్ రెండో లైన్‌లో కాలువలు సరిగా శుభ్రం చేయక సమస్య నెలకొంది.- రంగారావు

✓: ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేయిస్తాం.- బాబ్జీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్

స్తంభం తొలగించరూ...!

పేర్నమిట్టలో కర్నూలు రోడ్డు నుంచి కృష్ణ సాయి పాఠశాల, పరిసర కాలనీలకు మలుపు తిరిగే ప్రాంతంలో పరిస్థితి ఇది. రోడ్డుపైకి స్తంభం రావడంతో సమస్య నెలకొంది. బహుళ అంతస్తుల భవనాలు పెరగడం, కాలనీలు విస్తరించడంతో ఇటుగా రాకపోకలు పెరిగాయి. ఎదురెదురు వాహనాలు తప్పుకొనే వసం కష్టంగా మారింది. పాఠశాల బస్సులు సైతం ఇలానే తిరుగుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి స్తంభం మార్చాలని స్థానికులు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, ఒంగోలు అర్బన్

అధ్వానంగా ఆసుపత్రి ఆవరణ

ఈతముక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి పరిసరాలు అధ్వానంగా తయారయ్యాయి. దోమలతో పాటు విష కీటకాల సంచారం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. స్వచ్ఛతకు ప్రాధాన్యమివ్వాల్సిన ఆసుపత్రిలోనే ఈ పరిస్థితి ఉండడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, కొత్తపట్నం



ఉత్తవ ఆదాయం చెల్లించలేదని వివాదం: కొత్తపట్నం

కొత్తపట్నం, న్యూస్‌టుడే: ఈతముక్కల పంచాయతీ రెంపసాయిపాలెం పట్టపుపాలెంలో ఓ వ్యక్తి... గ్రామ ఉత్తవాల ఆదాయాన్ని తీసుకుని తిరిగి చెల్లించలేదు. ఈ నేపథ్యంలో కొందరు గ్రామస్థులు ఆయన ఇంటికి తాళం వేశారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఎస్సై సుధాకర్... సోమవారం ఆ గ్రామానికి వెళ్లి స్థానికులతో మాట్లాడారు. ఇంటికి వేసిన తాళం తీయించారు.

గృహ నిర్మాణాలకు సాయం పెంచాలి

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: పేదల పక్కా గృహాలకు ప్రభుత్వం రూ.6 లక్షలు చొప్పున కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నెరుసుల వెంకటేశ్వర్లు, కంకణాల ఆంజనేయులు కోరారు. సంతనూతలపాడు, ఎనికపాడు, చండ్రపాలెం తదితర గ్రామాల్లో సోమవారం పర్యటించారు. గత ప్రభుత్వం 11 పంచాయతీల్లో 12 లేఅవుట్‌లు వేసినా చాలా వరకు నివాసయోగ్యంగా లేవన్నారు. ప్రభుత్వ సాయం రూ.1.80 లక్షలకు పునాదులూ పూర్తికావన్నారు. ఈ మొత్తం పెంచి పేదలకు అండగా నిలవాలని కోరారు. సంఘం నాయకులు ఈదర సుబ్బారావు, కోయి సింగయ్య, అంజయ్య పాల్గొన్నారు.

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
(పూర్వపు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్)
రిజిష్టర్డు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
బ్రాంచ్: ఒంగోలు: డి.నెం.37-1-41, 1వ అంతస్థు, వరప్రసాద్ కాంప్లెక్స్, ట్రంక్ రోడ్డు, ఒంగోలు, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్-523001. వెబ్‌సైట్: www.shriramfinance.in

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద డిమాండ్ ప్రకటన

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో 'శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్' గా పిలువబడేది. ఎన్‌సిఎల్‌టి బెంచ్-II చెన్నై, తేదీ.09-11-2022 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తర్వాత (30-11-2022 తేదీ నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వశాఖ లేఖ) ద్వారా **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా** తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉన్నాము మరియు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 మరియు **ఒంగోలు 1 సందు బ్రాంచి ఆఫీస్** కలిగి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిస్టరై ఉన్నాము. (ఇక నుండి మమ్మల్ని కంపెనీ/ఋణదాతగా సూచిస్తారు)

ఋణగ్రహీతలు/ సహ-ఋణగ్రహీత(లు) / హామీదార్లు /దిగువ తెలుపబడిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకున్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు/ హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 3 తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్టువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలకు/ హామీదారులకు/ తనఖాదారులను కోరుతూ సర్ఫేసీ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీచేశారు.

సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) నిబంధనలను గమనించవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత(లు)/ సహ- ఋణగ్రహీత(లు)/ హామీదార్ల యొక్క పేర్లు :
1) చలువాది మోహన్ మణిదీప్, తండ్రి : సిహెచ్ శ్రీనివాసరావు, నివాసము: డి.నెం.12-1218, విరాట్ నగర్, పేర్నమిట్ట (విలేజ్), సంతనూతలపాడు మండలం, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్: 523002.
2) చలువాది సుభాషిణి, భర్త : సిహెచ్ శ్రీనివాసరావు, నివాసము: డి.నెం.46-128-294, విరాట్ నగర్ 4వ లైన్, పేర్నమిట్ట (విలేజ్) సంతనూతలపాడు మండలం, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్: 523002.
3) ముద్దా రామంజనేయులు, తండ్రి : ముద్దా శ్రీనివాసరవు, నివాసము: డి.నెం.2-115, కొత్త కాలని, కనకర్లపూడి, శావల్యాపురం, గుంటూరు జిల్లా - 523646.
లోను అగ్రిమెంట్ నెం. ONGL2TF2304030002

NPA తేది	07-01-2024
డిమాండ్ నోటీసు తేది	08-08-2025
బకాయి మొత్తం	రూ. 44,71,659/- (అక్షరాల నలభై నాలుగు లక్షల డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే)
లోను ఋణం మొత్తం	రూ.30,00,000/-

స్థిరాస్తి వివరములు : షెడ్యూలు ఆస్తి దస్తావేజు నెం. 1285/2023 ప్రకారం **చలువాది సుభాషిణి, భర్త: చలువాది శ్రీనివాసరావు** వారి పేరుతో కలదు.
షెడ్యూల్-1: (దస్తావేజు నెం.131/2004 ప్రకారం) ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు సబ్ జిల్లా, పేర్నమిట్ట గ్రామ పంచాయతీ మరియు గ్రామ అకౌంట్స్, సర్వే నెం.112లో, సర్వే నివేదిక మరియు సంతనూతలపాడు మండల రెవిన్యూ ఆఫీసు ఉప విభజన ఎండార్స్‌మెంట్ నెం.ఎల్.డి.ఎస్/సి/221/2022 తేది.21-03-2022 ప్రకారం ఉప విభజన సర్వే నెం.112/3 నందలి ఎ. 26.43 సెంట్లు అందులోని ఎ.0.97 సెంట్లలోని స్థలము యొక్క కొలతలు తూర్పు నుండి పడమరకు 30 అ॥లు మరియు ఉత్తరం నుండి దక్షిణానికి 72 అ॥లు మొత్తం 2160 చ॥అ॥లు లేదా 240 చ॥గ॥లు [illegible]

ప్రదేశం: ఒంగోలు | సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

మాట్లాడుతున్న జిల్లా జైలు సూపరింటెండెంట్ వరుణారెడ్డి

ముందు జాగ్రత్తలే గుండెకు రక్ష

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జీవనశైలి మార్పు ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చని జిల్లా జైలు సూపరింటెండెంట్ పి.వరుణారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఉపాస్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ముందు జాగ్రత్తలతో గుండెపోటు ముప్పును నివారించవచ్చన్నారు. వైద్యశాల డైరెక్టర్ ఉమాపతి చౌదరి మాట్లాడుతూ... ఛాతీలో మంట, కొద్ది దూరం నడిచినా ఆయాసం రావడం, జీర్ణాశయం పైన, ఎడమచేయి నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ప్రాథమిక పరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు. వైద్యులు ప్రకాష్, అనిల్‌కుమార్, అనపర్తి శ్రీనివాస్, శ్రీధర్ పాల్గొన్నారు.

నిత్యావసరాల ధరలు నియంత్రించాలని వినతి

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరకులను తక్కువ ధరకు అందుబాటులో ఉంచాలని ఐద్వా మండల కమిటీ సభ్యులు కోరారు. పెరుగుతున్న ధరలను నియంత్రించాలని కోరుతూ తహసీల్దార్ నారాయణరెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. రేషన్‌లో 14 రకాల వస్తువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా మండల కార్యదర్శి ఎన్.మాలతి, అధ్యక్షురాలు బి.పద్మ, ఉపాధ్యక్షురాలు ఎస్కే నాగూర్‌బీ, నాయకులు ఎస్కే మస్తాన్, బుజ్జి, అనిత పాల్గొన్నారు.

కాలానుగుణ వ్యాధులపై అప్రమత్తం

కొత్తపట్నం, న్యూస్‌టుడే: కొత్తపట్నం పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ శ్రావ్య, సిబ్బంది ఆధ్వర్యంలో ఆలూరులో సోమవారం ఫీవర్ సర్వే నిర్వహించారు. జిల్లా మలేరియా అధికారి మధుసూదనరావు సర్వే తీరును పరిశీలించారు. డెంగీ, మలేరియా, గన్యాపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో వ్యర్థాలు, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. దోమలు లార్వా వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ఒంగోలు చైతన్య నర్సింగ్ స్కూల్ విద్యార్థులు, జిల్లా సబ్ యూనిట్ అధికారి సాగర్, సీహెచ్‌వో ప్రభాకర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


ఫీవర్ సర్వే కార్యక్రమాని పర్యవేక్షించిన జిల్లా మలేరియా అధికారి (డీఎంఓ) మధుసూదనరావు

వేతన బకాయిలు చెల్లించాలని నిరసన

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కొవిడ్ పారిశుద్ధ్య కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. సంఘం నగర గౌరవ అధ్యక్షుడు టి.మహేష్ మాట్లాడుతూ... వేతనాలు చెల్లించకపోతే వారి కుటుంబాలు ఎలా జీవనం సాగిస్తాయని ప్రశ్నించారు. మరోవైపు పని ఒత్తిడి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో వేతనాలు చెల్లించకపోతే పోరు తప్పదని హెచ్చరించారు. సంఘం నాయకులు కె.శ్రీనివాసరావు, వి.భారతి, కె.వంశీ, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.

2న శ్రీవారి సదనం, కల్యాణకట్ట ప్రారంభం

ఒంగోలు అంజయ్యరోడ్డు, మద్దిపాడు : మల్లవరంలోని శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రంలో నూతనంగా నిర్మించిన శ్రీవారి సదనం, కల్యాణకట్ట, వసతి గదులను వచ్చే నెల 2 (విజయ దశమి) నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు శ్రీవారి వనం కమిటీ గౌరవ అధ్యక్షుడు కావూరి వాసు, అధ్యక్షుడు మార్నేని కృష్ణారావు తెలియజేశారు. ఒంగోలులో సోమవారం నిర్వహించిన సమావేశంలో సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. దాతల సహకారంతో వసతులు కల్పించినట్లు తెలిపారు. దేవతా వృక్షాలతో పాటు గిరి ప్రదక్షణ వలయం, నక్షత్ర వలయం, రాశి వనం అభివృద్ధి చేసినట్లు వివరించారు. ప్రారంభ వేడుకకు భక్తులంతా హాజరై జయప్రదం చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి బోయపాటి రవి, కోశాధికారి మన్నం శ్రీనివాస్ పాల్గొన్నారు.


కరపత్రాలు ఆవిష్కరిస్తున్న కమిటీ సభ్యులు

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
(పూర్వపు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్)
రిజిష్టర్డు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
బ్రాంచ్: డి.నెం.37-1-171, 1వ అంతస్థు, గుప్తాస్ గ్రాండ్, పూర్ణిమా హోటల్ ఎదురు, కర్నూలు రోడ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్-523002. వెబ్‌సైట్: www.shriramfinance.in

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద డిమాండ్ ప్రకటన
[illegible]
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్టువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలకు/ హామీదారులకు/ తనఖాదారులను కోరుతూ సర్ఫేసీ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీచేశారు.

సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) నిబంధనలను గమనించవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత(లు)/ సహ- ఋణగ్రహీత(లు)/ హామీదార్ల యొక్క పేర్లు :
1) **వరదా వీర సుధ చైతన్య బాబు, తండ్రి: ప్రభాకర్ బాబు,** నివాసము: యంఐజి-1-385, హౌసింగ్ బోర్డ్ కాలని, ఒంగోలు, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్- 523001.
2) **వరదా నాగ జ్యోతి, భర్త : వివియస్ చైతన్య బాబు,** నివాసము: యంఐజి-1-385, హౌసింగ్ బోర్డ్ కాలని, ఒంగోలు, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్- 523001.
3) **వరదా అంజనాదేవి, భర్త : ప్రభాకర్ బాబు,** నివాసము: యంఐజి-1-385, హౌసింగ్ బోర్డ్ కాలని, ఒంగోలు, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్- 523001.
4) **తవ్వా సాయి రామ్, తండ్రి : హనుమంతరావు,** నివాసము: యంఐజి-1-384, హౌసింగ్ బోర్డ్ కాలని, ఒంగోలు, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్- 523001.
లోను అగ్రిమెంట్ నెం. ONGL3TF2305100005

NPA తేది	07-11-2024
డిమాండ్ నోటీసు తేది	29-07-2025
బకాయి మొత్తం	రూ. 1,09,39,421/- (అక్షరాల ఒక కోటి తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక రూపాయలు మాత్రమే)
లోను ఋణం మొత్తం	రూ.70,00,000/-

స్థిరాస్తి వివరములు : దస్తావేజు నెం.6140/2023 ప్రకారం వరదా నాగ జ్యోతి, భర్త : వివియస్ చైతన్య బాబు మరియు వరదా అంజనాదేవి, భర్త : ప్రభాకర్ బాబు కు చెందిన ఆస్తి.
ఐటమ్ నెం.1 (దస్తావేజు నెం.238/2023 ప్రకారం) : ప్రకాశం జిల్లా, ఒంగోలు సబ్‌రిజిస్ట్రేషన్, వెంగముక్కపాలెం గ్రామపంచాయతీ, ప్రస్తుతం ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ ఏరియా, మామిడిపాలెం గ్రామము, సర్వే నెం.228-1 నందు మొత్తం ఎ.4-94 సెంట్ల విస్తీర్ణములో ఎ.4-00 సెంట్లు, ప్లాట్ నెం.13 లోని మొత్తం 210 చ॥గ॥ల విస్తీర్ణములో ఉత్తరం వైపునగల ప్లాట్ నెం.13 లోని 168 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : అయినాబత్తిని వెంకటరావు మొ॥ వారి మొక్క ఆస్తి - ఈ వైపున 28 అ॥లు, దక్షిణం : అభ్యర్థి అమ్మిన ప్లాట్ నెం.13 లోని మిగిలిన స్థలము - ఈ వైపున 54 అ॥లు, పడమర : 30 అ॥ల వెడల్పు గల రోడ్డు - ఈ వైపున 28 [illegible]

ప్రదేశం: ఒంగోలు | సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
(పూర్వపు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్)
రిజిష్టర్డు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
బ్రాంచ్: డి.నెం.37-1-171, 1వ అంతస్థు, గుప్తాస్ గ్రాండ్, పూర్ణిమా హోటల్ ఎదురు, కర్నూలు రోడ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్-523002. వెబ్‌సైట్: www.shriramfinance.in

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద డిమాండ్ ప్రకటన
[illegible]
మరియు **ఒంగోలు 2 నందు బ్రాంచి ఆఫీస్** కలిగి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిజినెస్‌ను నడుపుటకు ఆర్‌బిఐ వద్ద కూడా రిజిస్టరై ఉన్నాము. (ఇక నుండి మమ్మల్ని కంపెనీ/ఋణదాతగా సూచిస్తారు)

ఋణగ్రహీతలు/ సహ-ఋణగ్రహీత(లు) / హామీదార్లు /దిగువ తెలుపబడిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఆర్థిక సహాయాన్ని వినియోగించుకున్నారు. ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొన్నప్పటికీ, గడువు తేదీల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలను తిరిగి చెల్లించుటలో అనేక సార్లు ఋణగ్రహీతలు/ హామీదార్లు విఫలమైనారని మేము తెలియజేస్తున్నాము. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 3 తో చదువబడు సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్టువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలకు/ హామీదారులకు/ తనఖాదారులను కోరుతూ సర్ఫేసీ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీచేశారు.

సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) నిబంధనలను గమనించవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

ఋణగ్రహీత(లు)/ సహ- ఋణగ్రహీత(లు)/ హామీదార్ల యొక్క పేర్లు :
1) **వెంకట లాస్య శ్రీ గ్రానైట్స్, తరుపున దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న యజమాని గూడూరి అనురాధ, తండ్రి: వెంకట నరసయ్య,** నివాసము: కారసాల, 304-1, బూదవాడ, చీమకుర్తి (మం), ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్- 523226.
2) **గూడూరి అనురాధ, తండ్రి : వెంకట నరసయ్య,** నివాసము: బూదవాడ, చీమకుర్తి (మం), ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్- 523226.
3) **ఇంటూరి గోపి కృష్ణ, తండ్రి : బుచ్చయ్య,** నివాసము: బూదవాడ, చీమకుర్తి (మం), ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్- 523226.
4) **గోపువరపు నారాయణ, తండ్రి : శ్రీనివాసరావు,** నివాసము: డి.నెం. 8-23/సి, నెహ్రూ నగర్ 2వ లైను, చీమకుర్తి, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్- 523226.
లోను అగ్రిమెంట్ నెం. ONGL3TF2309020004

NPA తేది	07-11-2024
డిమాండ్ నోటీసు తేది	09-08-2025
బకాయి మొత్తం	రూ. 65,17,457/- (అక్షరాల అరవై ఐదు లక్షల పదిహేడు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు మాత్రమే)
లోను ఋణం మొత్తం	రూ.40,00,000/-

[illegible]

ప్రదేశం: ఒంగోలు | సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

పెళ్లూరులో సరస్వతీ దేవిగా జ్వాలాముఖి

ఒంగోలు: కనకదుర్గమ్మ దేవస్థానంలో...

ఎండ్లూరులో...

అచలానంద ఆశ్రమంలో...

చీమకుర్తిలో చిన్నారుల నృత్యం

చదువుల తల్లికి వందనం

విజయదుర్గమ్మ చెంత కుంకుమార్చన

దసరా సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సోమవారం... మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని చదువుల తల్లిగా అలంకరించారు. విద్యార్థులతో పూజలు చేయించి పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. పలు ఆలయాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. నగరంలోని విజయదుర్గ, లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బాలా త్రిపుర సుందరీదేవికి లక్ష కుంకుమార్చన చేపట్టారు.

పేర్నమిట్టలో పెద్దలతో కలిసి పూజలు చేస్తున్న పిల్లలు

సాయంత్రం... నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. - న్యూస్‌టుడే బృందం

కనిగిరి ప్రాంతంలో సాగులో ఉన్న నిమ్మ తోట

నిమ్మ.. జాగ్రత్తలు సుమా!

మీ కోసం

న్యూస్‌టుడే, కనిగిరి

వాతావరణ మార్పుల కారణంగా ఇటీవల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. వానలు పడినప్పుడు నిమ్మ సాగుచేసే రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కనిగిరి ఉద్యాన శాఖ అధికారిణి పి.విష్ణుప్రియ సూచించారు. పాదుల్లో నీళ్లు నిలిచి చెట్లు చనిపోయే ప్రమాదం ఉందని, తెగుళ్లు సోకి కాయ దిగుబడి కూడా తగ్గి పోతుందని ఆమె తెలిపారు. అందుకు తీసుకోవాల్సిన నివారణ చర్యలను ఆమె వివరించారు.

చెట్లు దెబ్బతినకుండా..: ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసిన సమయంలో నిమ్మ తోటల్లో నీరు నిలిచిపోతుంది. అలా చేరిన నీటిని బయటకు పంపాలి. వేరు వ్యవస్థకు ఎండ తగిలేలా ఏర్పాట్లు చేయాలి. పడిపోయిన చెట్లను యథాస్థితికి తెచ్చి ఊతం ఇచ్చి సరిగా నిలబడేలా చూడాలి. బయటకు వచ్చిన వేర్లను మట్టితో కప్పి అదమాలి. విరిగిన కొమ్మలను కత్తిరించి పై భాగాన బోర్డో మిశ్రమం పూయాలి. 8 సంవత్సరాలు పైబడి కాపు ఇస్తున్న తోటల్లోని చెట్లకు 500 గ్రా. యూరియా, లేదంటే 750 గ్రా. పొటాష్ వేయాలి. చెట్టు మొదళ్ల దగ్గర 1 శాతం బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటర్ నీటికి కలిపి పూయాలి. తోటల్లో కాయ ఉన్నప్పుడు 2-4డి మందును 1 గ్రా. 100 లీటర్ల నీటికి కలిపి, లేదా ప్లానోఫిక్ మందును 2.5 మి.లీ 10 లీటర్లలో కలిపి పిచికారీ చేయాలి. పిందెలు, కాయలు రాలకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే నిమ్మలో అధిక దిగుబడులు సాధించవచ్చు.

యూరియా.. ఎప్పుడు.. ఎంత.. ఎలా..!

న్యూస్‌టుడే, దర్శి

పంటల రక్షణలో నత్రజని వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. యూరియా రూపంలో దీనిని చేలకు అందిస్తారు. సక్రమంగా వినియోగించటం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని దర్శి కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ రమేష్ వివరించారు.

▶ ప్రతి మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేయడానికి 17 రకాల మూలకాలను తీసుకుంటుంది. మోతాదును బట్టి ప్రధాన, ద్వితీయ, సూక్ష్మ పోషకాలుగా విభజించవచ్చు. ప్రధాన పోషకాల్లో ముఖ్యమైంది నత్రజని. ఇది మొక్కల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. సరైన రీతిలో దీనిని వినియోగించడం ద్వారా మొక్కలు ఆరోగ్యంగా పెరగటంతో పాటు మంచి దిగుబడులను ఇస్తాయి.

▶ ప్రస్తుతం రైతులు వినియోగిస్తున్న నత్రజనిలో కేవలం 30-35 శాతం మాత్రమే పంటలకు ఉపయోగపడి, మిగిలినదంతా వృథా అవుతుంది. దీనికి ప్రధాన కారణం యూరియాకు తొందరగా ఆవిరయ్యే గుణం ఉండడంతో పాటు నీటిలో తొందరగా కరుగుతుంది.

వరి పొలానికి యూరియా చల్లుతున్న రైతు

▶ యూరియా వినియోగ సామర్థ్యం పెంచాలంటే ఒకేసారి కాకుండా పంట పెరిగే దశలైన దుక్కి, దుబ్బు చేసేటప్పుడు, అంకురం ఏర్పడే సమయంలో సమాన భాగాలుగా విభజించి వేయడం మంచిది. బస్తా యూరియాకు 10 కిలోల వేపపిండి కలపడం వల్ల నేలలో నెమ్మదిగా విడుదల కావడం కారణంగా సామర్థ్యం పెరుగుతుంది. యూరియాను పైపాటుగా వాడే సమయంలో పొలంలో నీరు లేకుండా చేసి, బురద పదునులో వేయడం ద్వారా వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో యూరియా వెయ్యకుండా, ఉదయం లేదా సాయంత్ర సమయంలో చల్లడం ద్వారా ఆవిరయ్యే శాతం తగ్గించవచ్చు.

ఇవీ.. ప్రత్యామ్నాయ ఎరువులు... ప్రధానంగా భూసార పరీక్షలను అనుసరించి ఎరువులు వాడుకుంటే యూరియాను తక్కువగా వాడవచ్చు. పశువుల, వర్మీ కంపోస్టు వంటి సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల నత్రజని వినియోగ శాతం పెరిగి యూరియాను తగ్గించవచ్చు. అజోల్లా విత్తనాలను వరి పొలంలో చల్లి 2-3 వారాలు పెరిగిన అనంతరం కలియదున్నడం వల్ల మనం పంటకు వేసే ఎరువులో నత్రజనిని 12 కిలోల వరకు ఆదా చేయవచ్చు. జీవన ఎరువులైన అజటో బ్యాక్టర్, అజోస్పైరిల్లమ్‌లను ఎకరానికి 500 మి.లీ.పశువుల ఎరువుతో కలిపి వేయటం ద్వారా 8-16 కిలోల యూరియాను ఆదా చేయవచ్చు. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లిపెసర వంటివి పంటకు ముందు కలియదున్నడం వల్ల దాదాపు 20 శాతం వరకు నత్రజని ఆదా చేయవచ్చు.

రైతేరాజు

విభిన్న పైర్లు... నిత్యం పైసలు

మిశ్రమ పంటల సాగుతో ఏడాది పొడవునా ఆదాయం ఆర్జిస్తున్నారు కనిగిరి మండలం దిరిశవంచకు చెందిన మహిళా రైతు పచ్చవ సుజాత. మొదట సంప్రదాయ పంటలు సాగుచేసిన ఆమె, గిట్టుబాటు కాకపోవడంతో ఎక్కువ రకాల పంటల సాగుపై దృష్టిసారించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. తాను అనుసరించిన పద్ధతులు, ఇతర వివరాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

-న్యూస్‌టుడే, కనిగిరి

మహిళారైతు సుజాత సాగు చేసిన బెండ తోట

మా తల్లిదండ్రులు, అత్తమామలది కూడా వ్యవసాయ కుటుంబాలే కావడంతో నాకూ దీనిపై ఆసక్తి కలిగింది. మావారు నరసింహారావు బెంగళూరులో చిరుద్యోగం చేస్తుంటారు. నేను ఇంటి వద్ద ఉంటూనే సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను. మాకు ఉన్న అయిదు ఎకరాల పొలంలో చిక్కుడు, బీర, బెండ, టమాటా, పుచ్చ, సజ్జ తదితర పంటలు పండిస్తున్నాను. తొలుత కంది, మినుము తదితర పంటలు సాగు చేస్తే గిట్టుబాటు కాకపోవడంతో కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి మొక్కల పెంపకం చేపట్టాను. స్థానికంగా దొరికే పశువుల పేడ, ఇతర సేంద్రియ ఎరువులను పొలానికి వాడటం, జీవామృతాన్ని ఉపయోగించడంతో మంచి దిగుబడులు వస్తున్నాయి. ఏటా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెడితే.. ఆదాయం సైతం అదే స్థాయిలో వస్తుంది. దీంతో నేను ఆదర్శ మహిళా రైతుగానూ ఎంపికయ్యాను. సాగులో ఉత్తమ యజమాన్య పద్ధతులు పాటిస్తూ ఖర్చులు తగ్గించుకుంటే మంచి లాభాలు పొందవచ్చు.

సమస్య - పరిష్కారం

▶ **సమస్య:** మా పశువు సరిగా మేత తినడం లేదు. మూత్రం కాఫీ రంగుల్లో పోస్తుంది. నివారణ చర్యలు సూచించండి. - రమణ, కంభం

▶ **సమాధానం:** ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా పశు వైద్యుడితో మాట్లాడి రక్త పరీక్ష చేయించాలి. బెబిసియా సంబంధిత ఏకకణ జీవులు రక్తంలో చేరినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. పరీక్షల ఫలితాలను అనుసరించి చికిత్స అందించాలి.

▶ **సమస్య:** మా పెరటి కోళ్లు ఇటీవల కొన్ని చనిపోయాయి. కారణం ఏమిటి? - రామయ్య, కందులాపురం

▶ **సమాధానం:** క్రమం తప్పకుండా పరాన్న జీవుల నిర్మూలన మందు, కొక్కెర తెగులు నివారణ టీకాలు వేయిస్తే కోళ్ల మరణాలు నివారించే అవకాశం ఉంటుంది.


యోగానంద ప్రసాద్, ఏడీ, కంభం

-న్యూస్‌టుడే, కంభం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రాంతీయ కార్యాలయం, ఒంగోలు,
ఆంజనేయ కాంప్లెక్స్, భాగ్యనగర్, 2వ లేన్, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001.

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002లో రూలు 8 ప్రొవిజన్‌తో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 ప్రకారం స్థిరాస్తుల ఇ-వేలం అమ్మకం ప్రకటన.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి తనఖా పెట్టిన / ఛార్జ్ చేసిన, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత అధికారిచే స్వాధీనం చేసుకున్న దిగువ తెలిపిన స్థిరాస్తులు దిగువ వివరించిన ఋణగ్రహీత(లు)/ హామీదారు(లు) నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్)కు రావల్సిన బకాయి దానిపై తదుపరి వడ్డీ మరియు ఛార్జీలు, వ్యయాలతో కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు "ఎక్కడ ఎలా ఉన్నదో అలాగే" "అక్కడ ఏమి ఉన్నదో అదే" మరియు "అక్కడ ఏది ఉన్నా" పద్ధతిలో తేది. 15.10.2025న ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా విక్రయించబడుతుందని ముఖ్యంగా దిగువ వివరించిన ఋణగ్రహీత(లు) మరియు హామీదారు(లు)కు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలంగా నోటీసు జారీచేస్తూ తెలియజేయడమైనది. ధరావత్తు & రిజర్వు ధర వివరములు దిగువున తెలుపబడినవి.

ఇ-వేలం తేది & సమయం: 15.10.2025, మ॥ 12.00 గం.ల నుండి సా॥ 5.00 గం.ల వరకు
(అమ్మకం ముగిసేవరకు ప్రతి 10 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)

దర్శి బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్: శ్రీ పి వి వి ఎస్ ఎన్ మూర్తి ఫోన్ నెం. 81794 53717

1 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-హామీదారు(లు): 1) మెస్సర్స్ శ్రీ అంజనీపుత్ర ఎడ్యుకేషనల్ సొసైటీ, దర్శి, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు సెక్రటరీ మరియు కరస్పాండెంట్, శ్రీ ఇన్నలమూడి చెన్నారెడ్డి, నత్తం వీధి, దర్శి. 2) శ్రీ ఇన్నలమూడి చెన్నారెడ్డి, తండ్రి : ఇ.బ్రహ్మారెడ్డి - సెక్రటరీ కరస్పాండెంట్ చిరునామా : ఇ.సి.ఆర్. మోడల్ గ్రామం, చింతలపాలెం రోడ్, దర్శి-523247. 3) శ్రీ మూలే గోపాల్ రెడ్డి, తండ్రి : రత్తయ్య, ట్రెజరర్, చిరునామా : 14-215/1, అద్దంకి రోడ్, ఆటో నగర్, దర్శి-523247. 4) శ్రీ ఇన్నలమూడి రాజారామిరెడ్డి, తండ్రి : ఇ.బ్రహ్మారెడ్డి, ప్రెసిడెంట్, చిరునామా : 14-185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 5) శ్రీ ఇన్నలమూడి బ్రహ్మారెడ్డి, తండ్రి : సుబ్బారాయుడు, ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14-185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 6) శ్రీమతి ఇన్నలమూడి రమణమ్మ, భర్త : ఇ.బ్రహ్మారెడ్డి - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14-185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 7) శ్రీమతి మూలే శ్యామల, భర్త : మూలే గోపాల్ రెడ్డి - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14-215/1, అద్దంకి రోడ్, ఆటో నగర్, దర్శి-523247. 8) శ్రీమతి ఇన్నలమూడి రాగలత, భర్త : ఇన్నలమూడి చెన్నారెడ్డి - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : ఇ.సి.ఆర్. మోడల్ గ్రామం, చింతలపాలెం రోడ్, దర్శి-523247. 9) శ్రీ ఇన్నలమూడి చెన్నారెడ్డి, తండ్రి : సుబ్బారాయుడు - ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : ఇ.సి.ఆర్. మోడల్ గ్రామం, ...

రిజర్వు ధర: రూ. 4,42,43,000/- ధరావత్తు: రూ. 44,24,300/- బిడ్ పెంపుదల: రూ. 4,42,430/-

రిజర్వు ధర: రూ. 29,67,000/- ధరావత్తు: రూ. 2,96,700/- బిడ్ పెంపుదల: రూ. 29,670/-

రిజర్వు ధర: రూ. 73,67,000/- ధరావత్తు: రూ. 7,36,700/- బిడ్ పెంపుదల: రూ. 73,670/-

రిజర్వు ధర: రూ. 45,45,000/- ధరావత్తు: రూ. 4,54,500/- బిడ్ పెంపుదల: రూ. 45,450/-

చీమకుర్తి-3 బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్: శ్రీ బత్తుల రంజన్ ఫోన్ నెం. 80887 83495

రిజర్వు ధర: రూ. 20,02,000/- ధరావత్తు: రూ. 2,00,200/- బిడ్ పెంపుదల: రూ. 20,020/-

[illegible] కాలేజ్ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్: శ్రీ ఎమ్. శివకుమార్ రెడ్డి ఫోన్ నెం. 85538 51234

రిజర్వు ధర: రూ. 15,69,000/- ధరావత్తు: రూ. 1,56,900/- బిడ్ పెంపుదల: రూ. 15,690/-

రిజర్వు ధర: రూ. 7,93,000/- ధరావత్తు: రూ. 79,300/- బిడ్ పెంపుదల: రూ. 7,930/-

మేదరమెట్ల బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్: శ్రీ కె. మహేష్ బాబు ఫోన్ నెం. 91609 90991

రిజర్వు ధర: రూ. 23,00,000/- ధరావత్తు: రూ. 2,30,000/- బిడ్ పెంపుదల: రూ. 23,000/-

తేది : 29.09.2025 ప్రదేశం : ఒంగోలు
సం/- అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

ఫిర్యాదులపై చట్టప్రకారం చర్యలు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)లో వచ్చే అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 105 మంది హాజరై తమ సమస్యలు తెలియజేశారు.

జీవనశైలి మార్పులతోనే గుండె భద్రం

సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జనార్దన్

డెయిరీ భూముల్లో పనుల నిలిపివేత

ఒంగోలు అర్బన్: ఒంగోలు డెయిరీ భూముల ఆక్రమణపై సంస్థ సిబ్బంది రాజమోహన్ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ... సంస్థ ఆస్తులకూ రక్షణ లేకుండా పోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

నెక్ సూచించిన కోడిగుడ్డు ధర

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)
... ధర - 120, రిటైల్ లైవ్ - 142, చికెన్ విత్ స్కిన్ - 206, చికెన్ స్కిన్‌లెస్- 234

అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కారం

సమస్యలు తెలుసుకుంటున్న జేసీ గోపాలకృష్ణ

... మాధురి, విజయజ్యోతి పాల్గొన్నారు.

అభివృద్ధి పనులపై చర్చ: చీమకుర్తి, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులు, తెదేపా నాయకులతో ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ సోమవారం చర్చించారు. ప్రధాన మార్గంలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు; గ్రానైట్ కర్మాగారాల ప్రాంతంలో అంతర్గత రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

జీఎస్టీ తగ్గింపుతో అందరికీ ప్రయోజనం

నల్లబర్లీ పొగాకు సాగు చేస్తే చర్యలు

... నిషేధం విధించినందున ఎవరైనా సాగు చేస్తే చర్యలు తీసుకుంటామని ఏవో పి.పావని పేర్కొన్నారు. ఈ మేరకు పేర్నమిట్టలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించాలని సూచించారు. పచ్చిరొట్టతో కలిగే ప్రయోజనాలను వివరించారు. రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉందని తెలిపారు.

బాధిత కుటుంబానికి బీమా సాయం

ఒంగోలు అర్బన్, న్యూస్‌టుడే: పేర్నమిట్టకు చెందిన సిరిపురపు వంశీకృష్ణ గుండెపోటుతో ఇటీవల మృతి చెందారు. ఆయన ఏపీజీబీ ఖాతా ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సభ్యుడు కావడంతో రూ. 2 లక్షల పరిహారం మంజూరైంది. ఆ చెక్కును ఆయన భార్య అనూరాధకు బ్యాంకు మేనేజర్ వెంకట సుబ్బారావు సోమవారం అందజేశారు. ఆర్థిక అక్షరాస్యత ప్రాజెక్టు డైరెక్టర్ వి.ఆంజనేయులు, మేనేజర్ వి.అశోక్‌కుమార్, కౌన్సిలర్లు అమృతరాజు, చిన్నరాజు పాల్గొన్నారు.

జనసేనలో కాంగ్రెస్ నాయకుడి చేరిక

మద్దిపాడు, న్యూస్‌టుడే: వెల్లంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సట్టి వసంతరాయుడు... మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో సోమవారం జనసేన పార్టీలో చేరారు. జనసేన మద్దిపాడు మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు నున్నా బాలసుబ్రమణ్యం, వెంకటేశ్వరావు పాల్గొన్నారు

అత్తింటి వేధింపులపై ఫిర్యాదు

మద్దిపాడు, న్యూస్‌టుడే: మద్దిపాడు స్టేషన్‌లో వేధింపుల కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగన్నపాలేనికి చెందిన పూజితకు చీమకుర్తి మండలం చంద్రపాడుకు చెందిన శ్రీకాంత్‌తో ఇటీవలే వివాహమైంది. దివ్యాంగురాలైన ఆమెను భర్తతో పాటు అత్తమామలు వేధిస్తున్నారు. అదనపు కట్నం తేవాలని హింసిస్తుండడంతో మద్దిపాడు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

కెనరా బ్యాంక్ Canara Bank
ప్రాంతీయ కార్యాలయం ఒంగోలు, ప్రకాశం జిల్లా | బంగారు ఆభరణముల వేలం ప్రకటన

ఇ-వేలం ద్వారా బంగారు ఆభరణములు అమ్మకం
https://bankeauctions.com

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడమేమనగా ఈ క్రింది పేర్కొనబడిన ఖాతాదారులు, దిగువ తెలిపిన కెనరా బ్యాంకు బ్రాంచ్‌లలో బంగారు నగలు తాకట్టు పెట్టి, ఋణం పొందిన క్రింది ఖాతాదారులు గడువు మీరిననూ, ఋణములు చెల్లించాల్సిందిగా బ్యాంకు వారు పలుమార్లు కోరిననూ, వారు తమ బాకీలు చెల్లించలేదు. ఋణము బకాయి అయినందున సదరు బంగారు నగలను https://www.bankeauctions.com ద్వారా 07.10.2025 వ తేదీన ఆన్‌లైన్ ఇ-వేలం వేసి వారి పేరున ఉన్న బకాయిలు జమకట్టుకొనబడును. ఈ ఖాతాదారులలో ఎవరికైననూ బ్యాంకు వారి నోటీసులు అందని యెడల లేదా నోటీసులు తిరస్కరించిన వారికి పత్రికాముఖంగా వివరగా తెలియజేయడమైనది. వేలము వేసినా బకాయిలు రద్దుకాని యెడల వారిపై చట్టరీత్యా తగుచర్యలు తీసుకొని మిగిలిన బకాయిలు వసూలు చేయబడును మరియు వేలము తదితర ఖర్చులు వారి ఖాతాలకు వ్రాయబడును. ఈ దిగువ ఖాతాదారులలో ఎవరైనా మరణించిన యెడల వారి వారసులకు ఈ వేలము నోటీసు వర్తిస్తుంది.

నెం.	ఖాతా నెంబర్లు	ఖాతాదారుల పేర్లు మరియు చిరునామా	స్థూల బరువు
	గుండ్లపల్లి బ్రాంచ్ (13701), ప్రకాశం జిల్లా, ఫోన్: 83283 19941 ధరావత్తు (ఇ.ఎం.డి) సొమ్ము జమచేయవలిసిన అకౌంట్ నెం. 209272434, IFSC: CNRB0013701		
1	180097888699	కుంచాల శ్రీనివాస రావు, C/O వెంకటేశ్వర్లు, 2 89, కొత్తకోట, ప్రకాశం, ఆంధ్ర ప్రదేశ్, పిన్ : 523183	50.7 గ్రా
2	180097888597		38.6 గ్రా
	ఒంగోలు మెయిన్-II బ్రాంచ్ (13640), ప్రకాశం జిల్లా, ఫోన్: 81110 20424 ధరావత్తు (ఇ.ఎం.డి) సొమ్ము జమచేయవలిసిన అకౌంట్ నెం. 209272434, IFSC: CNRB0013640		
3	164009076220	ఉప్పలపాటి గోపీచంద్, తండ్రి: శ్రీనివాసరావు, డి.నెం: 4 79 2, మెయిన్ రోడ్డు, కోణంకి, ఒంగోలు, ప్రకాశం, పిన్: 523260	33.9 గ్రా

వేలం నియమనిబంధనలు: (1) పై ఖాతాదారులలో ఎవరికైనా మా బ్యాంకు నందు ఇంకనూ అప్పులు వున్నచో, వేలం ద్వారా మిగిలిన సొమ్మును ఆ ఖాతాకు సర్దుబాటు చేయబడును. (2) ఖాతాదారులు సదరు గడువులోగా ఋణం చెల్లించి మీ బంగారు నగలను విడిపించుకోవాలని చివరగా మరొకసారి కోరడమైనది. లేని యెడల తేది.07.10.2025 మంగళవారం రోజున మ॥ 12.00 గం.ల నుండి మ॥ 3.00 గం.ల వరకు https://www.bankeauctions.com ద్వారా ఆన్‌లైన్ ఇ-వేలం వేయబడును. (3) వేలంలో పాల్గొనదలచిన వారు రూ. 25,000/- ధరావత్తు సొమ్మును తేది 06.10.2025 సా॥ 4 గం.లోపు పైన తెలిపిన సంబంధిత బ్రాంచ్ కలెక్షన్ అకౌంట్ నెం.కు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చును. (4) వేలంలో పాల్గొన్నవారు పై వస్తువుల విలువ పరిమాణము, నాణ్యత కొరకు ఎటువంటి వివాదములకు బ్యాంకు బాధ్యత వహించదు. (5) హెచ్చుపాటదారుడు మొత్తం పాట సొమ్మును అదేరోజు చెల్లించి వస్తువులను పొందవలెను. లేనియెడల ధరావత్తు సొమ్ము కోల్పోవుదురు. (6) ఏకారణం చూపకుండానే వేలం షరతులు మార్చుటకు, వేలం వాయిదా వేయుటకు, రద్దు చేయుటకు బ్యాంకు వారికి సర్వహక్కులు కలిగియున్నవి. (7) మరిన్ని వివరములకు ఫోన్: 99481 82222 సంప్రదించండి మరియు సవివరమైన నియమనిబంధనల కొరకు https://www.bankeauctions.com చూడండి.

తేది : 29.09.2025, ప్రదేశం : ఒంగోలు సం/- అధీకృత అధికారి, కెనరా బ్యాంక్

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

REAL ESTATE

FLAT FOR SALE

ఒంగోలు, రామ్‌నగర్ 1వలైన్ ELITE టవర్స్, 3వ ఫ్లోర్, ఫ్లాట్ నెం. 201, 2బెడ్‌రూంల తూర్పు ఫేస్ ఫ్లాట్ అమ్మకమునకు కలదు. ✆ 9849862259.

LAND FOR SALE

మెగా అవకాడో ఫామ్‌ల్యాండ్‌లో ★11 సెంట్లు 6 లక్షలకే. ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. Ph: 9133574455.

JOBS

మధుసూదన్ ఆటోఫైనాన్స్ & సేల్స్ ఆఫీసు దర్శి, కనిగిరి నందు పనిచేయుటకు అనుభవం కలిగిన సేల్స్ మేనేజర్స్ కావలెను. Cell: 9885849494.

రామకృష్ణగ్రూప్ (ApNo:1) Hyd, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్‌స్టాఫ్ స్త్రీ/పు కావలెను. బో+వ+జీతం. ఇంటర్వ్యూ, VJA ✆ 9502501122, 9949021122

ప్రముఖ క్యాపి బ్యాంకు నందు పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్, అకౌంటెంట్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కావలెను. జీతం: 8k to15K ✆ 9177653965

AMR India Ltd., నెల్లూరు జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ కావలెను. శాలరీ: 21,000/- & వసతి. అ: 10th పాస్. ఇంటర్వ్యూస్ 29th Sep. to 5th Oct. నెల్లూరు. 91002 79845, 9948298997.

ఒంగోలులో నూతనంగా ప్రారంభింపబడుచున్న స్వప్నఇన్ లాడ్జి, ఫ్లైఓవర్, కర్నూలురోడ్డు నందు పనిచేయుటకు మేనేజర్లు (M) కంప్యూటర్ నాలెడ్జి గల అకౌంటెంట్స్ (M/F) కావలెను. ✆ 9985480944

ఒంగోలులోని స్నేహ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నందు పనిచేయుటకు లేడీ టెలీకాలర్స్ కావలెను. అర్హత: Any Degree. సంప్రదించండి. 9866503355.

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మ రియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఆట.. అకాడమీకి బాట

ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానాన్ని పరిశీలిస్తున్న శాప్ అధికారులు

న్యూస్‌టుడే, నెల్లూరు(క్రీడా విభాగం)

గతంలో జిల్లాలో ఆరు క్రీడా అకాడమీలు ఉండేవి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచేవారు. వైకాపా ప్రభుత్వంలో అకాడమీలు కాస్త మూతపడ్డాయి. తాజాగా కూటమి ప్రభుత్వం క్రీడలపై దృష్టిసారించింది. ఆ క్రమంలోనే సోమవారం శాప్ అధికారులు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానాన్ని పరిశీలించారు. అకాడమీల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు.

నాలుగు వచ్చే అవకాశం

ఉమ్మడి జిల్లాలో చూస్తే.. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, ఖోఖో క్రీడలు, ఓజిలిలో హ్యాండ్‌బాల్, వాలీబాల్ క్రీడలకు సంబంధించిన అకాడమీలు ఉండేవి. గత తెదేపా ప్రభుత్వంలో చేపట్టిన బాలికల అకాడమీ భవనం సైతం సిద్ధంగానే ఉంది. నూతన అకాడమీలు ఏర్పాటు చేస్తే నెల్లూరుకు నాలుగు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వానికి త్వరలో నివేదిక : క్రీడా అకాడమీలను పునః ప్రారంభించి.. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ అందించి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతామని శాప్ డిప్యూటీ డైరెక్టర్, రాష్ట్ర ట్రైబల్ స్పోర్ట్స్ అధికారి ఎస్.వి.రమణి అన్నారు. ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. అకాడమీల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. శాప్ డైరెక్టర్ రజని మాట్లాడుతూ.. శాప్ పరిధిలో పనిచేసే సిబ్బంది ఎవరూ అభద్రతా భావానికి లోనుకావద్దని, సంస్థ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈవీ.. చలో ఈజీ

ఈనాడు, నెల్లూరు

కాలుష్య నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తుండగా- జిల్లాలోనూ అంతకంతకూ పెరుగుతోంది. 2019-20లో జిల్లాలో విద్యుత్తు ద్విచక్ర వాహనాలు 50లోపు ఉండగా.. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు ఈ సంఖ్య 5,500 దాటింది. విద్యుత్తు కార్ల సంఖ్య 350 వరకు పెరిగిందని ఓ కార్ల షోరూం మార్కెటింగ్ నిపుణుడు తెలిపారు. కాగా.. ఛార్జింగ్ స్టేషన్లలో ధరలు ఎక్కువగా ఉండటం భారంగా ఉంటోందన్న మాట వినిపిస్తోంది.

కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలోని ఓ హోటల్ ఎదుట ఏర్పాటు చేసిన ఛార్జింగ్ స్టేషన్

స్టేషన్లు సైతం..

గతంలో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం, విద్యుత్తుశాఖ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే ఛార్జింగ్ స్టేషన్లు ఉండేవి. ఇప్పుడు నెల్లూరుతో పాటు జాతీయ రహదారి సమీపంలో పెట్రోల్ బంకులు, హోటళ్ల రిఫ్రెష్‌మెంట్ సెంటర్ల వద్ద ఈవీ వాహనాల స్టేషన్లు అందుబాటులోకి తెస్తున్నారు. అన్ని రకాల పబ్లిక్, ప్రైవేటు కలిపి 21 ఉన్నట్లు విద్యుత్తు శాఖ లెక్కలు చెబుతుండగా- ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలు 5 మాత్రమే ఉన్నాయి. విక్రయాల వృద్ధికి అనుగుణంగా ఇప్పుడిప్పుడే ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని, కార్ల కంపెనీలతో పాటు ప్రైవేటు సంస్థలు ఆ మేరకు ముందుకొచ్చి విద్యుత్తు సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంటున్నాయని నెడ్‌క్యాప్, విద్యుత్తుశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ సంగతి

కార్లు	: 350
ద్విచక్ర వాహనాలు	: 5,500
బస్సులు (అలిపిరి డిపోవి)	: 12
గూడ్స్ ఆటోలు	: 35
ప్రయాణికులవి	: 52
ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు	: 5
కారు ఛార్జింగ్‌కు వినియోగించే విద్యుత్తు	: 30 యూనిట్లు
ఒక యూనిట్‌కు ఖర్చు (సగటున)	: రూ.21-24

ప్రభుత్వ సహకారం!

- పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద కేంద్రం రాయితీలు ఇస్తోంది. ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు మౌలిక వసతుల వ్యయంలో 80 శాతం చెల్లిస్తోంది.
- జాతీయ రహదారిపై 25 కి.మీ. ఓ ఛార్జింగ్ కేంద్రం అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదట వచ్చిన ప్రతిపాదనలకే రాయితీ వర్తిస్తుందని, అవసరమైన స్థలాన్ని నిర్వాహకులే సమకూర్చుకోవాలని అధికారులు చెబుతున్నారు.
- ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఏపీ నెడ్‌క్యాప్ వద్ద ఇప్పటి వరకు అయిదుగురు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

మృత్యుంజయుడు ఖాజాబేగ్

బోగీ, ప్లాట్‌ఫారం మధ్యనుంచి ఖాజాబేగ్‌ను బయటకు తీస్తున్న రైల్వే ఉద్యోగులు

బిట్రగుంట, న్యూస్‌టుడే: తిరుపతి నుంచి నర్సాపూర్ వెళ్లే 07131 ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే నెల్లూరుకు చెందిన మొగల్ ఖాజాబేగ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. సోమవారం తెల్లవారుజామున 2.45 గంటలకు బిట్రగుంట రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుపతిలో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన మొగల్ ఖాజాబేగ్ నెల్లూరులో దిగాల్సి ఉంది. బిట్రగుంట వచ్చాక ఊరు దాటిపోయిందని తెలుసుకొని రైల్వేస్టేషన్‌లో రైలు నెమ్మదిగా వెళ్లడాన్ని గమనించి దిగారు. ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫారం, రైలు బోగీ మధ్య కంకర రాళ్లపై పడ్డారు. గమనించిన రైల్వే రక్షక దళం సిబ్బంది ఆర్పీఎఫ్ ఏఎస్సై కిరణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో పాయింట్స్ మెన్ సహకారంతో చాకచక్యంగా వెలికితీశారు. లేకుంటే అతని ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. గాయాలు కాగా వైద్యం కోసం 108 వాహనంలో కావలికి తరలించారు.

పరిష్కరించకుండానే.. అయినట్లు!

దృష్టిసారించాలని కోరుతున్న అర్జీదారులు

మేమిచ్చిన వినతులు పరిష్కారం కాకున్నా.. పరిష్కరించినట్లు సందేశం వచ్చిందని చరవాణులు చూపుతున్న ఈ ఇద్దరు కావలి పట్టణం వెంగళరావునగర్‌కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు. రెండున్నరేళ్లుగా చుక్కల భూముల క్రమబద్ధీకరణ విషయమై కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని చెబుతున్నారు.

సర్వే చేయాలని చలానా కట్టి ఏడాదిగా తిరుగుతున్నా కావలి మండల తహసీల్దారు కార్యాలయం నుంచి స్పందన లేదని ఆర్డీవో వద్దకు వచ్చిన మన్నంగిదిన్నె పంచాయతీకి చెందిన రైతు పీవీ సురేష్...

న్యూస్‌టుడే, కావలి

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం పరిహాసంగా మారుతోంది. ప్రజల నుంచి వస్తున్న వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించినట్లు రికార్డుల్లో చూపుతూ.. ఆ మేరకు అర్జీదారుల చరవాణులకు సందేశాలు పంపుతుండగా.. క్షేత్రస్థాయిలో అవి అలాగే ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం ఇక్కడ అందజేసే అర్జీలను 15 రోజుల్లో పరిష్కరించాలి. కావలి ఆర్డీవో కార్యాలయానికి ప్రతి సోమవారం కనీసం 30 వినతులు అందుతుండగా.. వాటిలో పది కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. కానీ, అన్నీ చేశామని, బాధితులకు సంక్షిప్త సందేశాలు రావడంపై చర్చ నడుస్తోంది.

రాష్ట్ర స్థాయిలోనే అలా..
ఎం.సన్నీవంశీకృష్ణ, ఆర్డీవో కావలి

సంక్షిప్త సమాచారంలో భాగంగా అర్జీదారుల చరవాణికి పంపించే లింక్‌ను క్లిక్ చేస్తే సంబంధిత సమాచారం అప్‌డేట్ అయినట్లు తెలుస్తుంది. పైన మాత్రం పరిష్కారమైనట్లు రాసి ఉంటుంది. రాష్ట్ర స్థాయి నుంచే అందరికీ అలా పంపుతున్నారు.

ప్రియభారతి.. జన హారతి

వాగ్దేవిగా జొన్నవాడ కామాక్షితాయి.. దర్గామిట్ట రాజరాజేశ్వరీదేవి

అలరించిన శాస్త్రీయ నృత్యం

రాజరాజేశ్వరి దర్శనానికి కలశాలతో వస్తున్న దీక్షాధారులు

సింహపురిలో జగజ్జననికి జనం నీరాజనం పడుతున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం అమ్మవార్లు సరస్వతీదేవిగా పూజలు అందుకున్నారు. దర్గామిట్ట రాజరాజేశ్వరి, స్టోన్‌హౌస్‌పేట కన్యకాపరమేశ్వరి, మూలాపేటలోని మూలస్థానేశ్వరస్వామి ఆలయాల్లో వీణాపాణిగా అమ్మవారు దర్శనమిచ్చారు. -న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ)

చండీ అలంకరణలో ఇరుకళల పరమేశ్వరి

రైతేరాజు 14లో
అంతర పంట.. గిట్టుబాటంట

పంచాయతీలకు పోటీ.. ప్రగతిలో మేటి

న్యూస్‌టుడే, దుత్తలూరు, ఉదయగిరి

గ్రామ పంచాయతీలను ప్రగతిబాట పట్టించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ అంశాలల్లో వాటి మధ్య పోటీపెట్టి పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాలో 38 మండలాలు ఉండగా- 722 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే అన్నింటికీ 15వ ఆర్థిక సంఘం నిధులను రెండు విడతలుగా విడుదల చేసింది. వాటితో సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణం వంటివాటిపై దృష్టిసారించారు. వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

దుత్తలూరు మండలం తెడ్డుపాడులో నిర్మించిన సీసీ రోడ్డు

తొమ్మిదింటిలో..

ప్రతి పంచాయతీని తొమ్మిది అంశాల్లో ఆదర్శంగా నిలపడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి థీమ్ విలేజ్ అని పేరు పెట్టారు.

పరిగణించే అంశాలివే...

- స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాలు
- పేదరికం లేని మెరుగైన జీవనోపాధి
- బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, వారి భద్రతకు ప్రాధాన్యం
- అందరికీ ఆరోగ్యం
- నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిరక్షణ
- స్వచ్ఛ గ్రామం (పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ)
- మహిళా స్నేహపూర్వక గ్రామం
- సుపరిపాలన, అభివృద్ధి తదితర అంశాల్లోని ప్రగతిని డాక్యుమెంటరీ రూపంలో జిల్లా పంచాయతీ కార్యాలయానికి సమర్పిస్తే.. ఉన్నతాధికారులు పరిశీలించి రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపిక చేస్తారు.

ఎనీవేర్ ఆరోపణలు

రిజిస్ట్రేషన్ శాఖలో దళారుల రాజ్యం

నెల్లూరు నగరంలో ఓ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న దుకాణం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి నకిలీ సర్వే రిపోర్టు పెట్టగా- అధికారులు తిరస్కరించారు. వెంటనే ఆయన బుజబుజ నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎనీవేర్ విధానం ద్వారా అప్లై చేశారు. ఆ డాక్యుమెంట్ తిరిగి నెల్లూరు ఎస్ఆర్ దగ్గరకు వచ్చింది. అందులోని పత్రాలను సర్వే అధికారికి పంపించగా.. వాటిని తాము ఇవ్వలేదని తేల్చి చెప్పారు. దాంతో పెండింగ్ అప్రూవల్ కింద పెట్టారు. తర్వాత ఏమైందో ఏమో రెండు రోజుల్లో అప్రూవల్ ఇవ్వడం.. రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిపోయాయి.'

ఈనాడు, నెల్లూరు

ప్రజల సౌలభ్యం కోసం అమల్లోకి తెచ్చిన 'ఎనీవేర్' రిజిస్ట్రేషన్ విధానాన్ని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించిన డాక్యుమెంట్‌ను మరో కార్యాలయం నుంచి దరఖాస్తు చేస్తుండటం.. దానిపై అప్రూవల్ కోసం మళ్లీ మొదటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికే వచ్చినా.. మేము కాదు కదా రిజిస్ట్రేషన్ చేసేదంటూ నిశిత పరిశీలన చేయకుండానే ముడుపులు తీసుకుని అనుమతి ఇచ్చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు నగర పరిధిలో ఉన్నవారు పక్కనే ఉన్న బుజబుజనెల్లూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనీవేర్ కింద దరఖాస్తు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తర్వాత ఆయా వ్యక్తులు కోర్టుల చుట్టూ తిరగడం సాధారణమైంది.

వారు చెప్పిందే వేదంలా...

ఎనీవేర్ విధానంలో ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్ వివరాలు పంపితే.. సంబధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వారు 48 గంటల్లో సమాధానం ఇవ్వాలి. వైకాపా ప్రభుత్వం ఈ 48 గంటల విధానాన్ని తొలగించి.. డాక్యుమెంట్ వివరాలు పంపిన గంటలోగా తిరుగు సమాధానం ఇవ్వాలన్న నిబంధన తీసుకురావడం అప్పట్లో వివాదాస్పదమైంది. దీని వల్ల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అవకాశం లేని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి సమయాన్ని 48 గంటలకు పెంచినా.. అధికారుల తీరులో మార్పు రాలేదు. దళారులు చెప్పిందే వేదంలా సాగుతోంది. గడిచిన రెండు నెలల్లో ఈ విధానంలో సుమారు 80 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి. ఇదే సమయంలో అనిశా నిష్క్రియాపరత్వం పలు విమర్శలకు తావిస్తోంది.

- దీనిపై ఇన్‌ఛార్జి డీఆర్ బాలాంజనేయులు మాట్లాడుతూ.. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. నెల్లూరు ప్రజలు బుజబుజ నెల్లూరులో చేసుకోవడంలో తప్పేమీ లేదన్నారు. ఫేక్ డాక్యుమెంట్లు పెట్టడం.. ఇతర అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామని, నిర్ధారణ జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు.

పెన్నాలోకి 23వేల క్యూసెక్కుల విడుదల

జలాశయం నుంచి విడుదలవుతున్న వరదనీరు

ఆత్మకూరు, అనంతసాగరం, న్యూస్‌టుడే: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో సోమశిల జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో పెన్నానదికి 23వేల క్యూసెక్కులు విడుదల చేశారు. అన్నమయ్య జిల్లా ఆదినిమ్మాయపల్లి వద్ద 27,300 క్యూసెక్కుల ప్రవాహం నమోదవగా- జలాశయంలోకి 24,486 క్యూసెక్కులు వస్తోంది. దాంతో రెండు క్రస్ట్‌గేట్లు ఎత్తి 23వేల క్యూసెక్కులు విడుదల చేశారు. కండలేరు వరద కాలువకు ఆరు వేల క్యూసెక్కులు వెళుతోంది. మొత్తంగా సోమశిల జలాశయంలో 73.22 టీఎంసీలు, కండలేరులో 57.11 టీఎంసీ నిల్వ ఉంది. సోమశిల జలాశయం నుంచి నీటి విడుదలతో గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోకలు ప్రాజెక్టు వద్ద నిలిచిపోయాయి.

సృజనకు ప్రోత్సాహం

ఇన్‌స్పైర్ మనక్‌కు నేటితో ముగియనున్న గడువు

లక్ష్యం: విద్యార్థులను సైన్స్ పరిశోధనా రంగంలో ముందుకు తీసుకువెళ్లడం. సైన్స్ టెక్నాలజీ ఆధారిత సృజనాత్మకత, ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడం.. వారి ఆలోచనలకు వాస్తవ రూపం ఇవ్వడం.

రూ. 10వేలు.. ఎంపికైన వాటికి ప్రాజెక్టు తయారీ, రవాణా నిమిత్తం విద్యార్థి బ్యాంకు ఖాతాలో రూ. పది వేలు జమ చేస్తారు. అర్హత సాధించిన ప్రాజెక్టులకు మొదట జిల్లా, అనంతరం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం.

నమోదు ఇలా : 6 నుంచి 10 తరగతులు ఉంటే 5 ప్రాజెక్టులు, 6 నుంచి 12 తరగతులుంటే ఏడు ప్రాజెక్టులను విద్యార్థి వ్యక్తిగత, పాఠశాల, బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలతో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, సంక్షిప్త వివరణ జతపరచాలి.

న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య)

పాఠశాల స్థాయిలోనే విద్యార్థులను ప్రయోగాల వైపు మళ్లించి, వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 'ఇన్‌స్పైర్ మనక్' పోటీలు నిర్వహించి.. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అవార్డులు అందజేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఆసక్తి ఉన్న వారినుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ గడువు మంగళవారంతో ముగియనుంది.

సంవత్సరం	నమోదు	జిల్లా ప్రదర్శనకు
2021-22	2,864	302
2022-23	3,024	153
2023-24	3,136	254
2024-25	2,542	-
2025-26	2,850	-

(సోమవారం వరకు)

గత ఏడాదికన్నా.. శివారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి

ఇన్‌స్పైర్ మనక్ నమోదుకు గడువు మంగళవారంతో ఆఖరు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,850 ప్రదర్శనలు జిల్లా స్థాయిలో పోటీపడేందుకు నమోదు చేసుకున్నారు. గత ఏడాదికన్నా నమోదు సంఖ్య పెరిగింది.

(c) eenadu

శాఖల నిస్తేజం.. ప్రమాద సంకేతం

అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్న ఘటనలు

జిల్లాలోని సంగం సమీపంలో పెరమన వద్ద ఇటీవల భారీ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వ్యతిరేక మార్గంలో అధిక లోడుతో వస్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవరును అరెస్టు చేసి చేతులు దులుపుకొన్నారు.

న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం)

ప్రమాదంలో వాహన డ్రైవర్‌ను అరెస్టు చేశారే గానీ.. ప్రమాదం వెనక జరిగిన శాఖల నిర్లక్ష్యంపై ఎవరూ ప్రశ్నించడం లేదు. టిప్పర్ నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన వేగంతో వస్తూ ప్రమాదానికి కారణమైందంటే సంబంధిత ఏడు శాఖలు ఏం చేస్తున్నాయో తెలుసుకోవడం లేదు. సరైన సమయంలో స్పందిస్తే ప్రమాదం జరగదు. పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్, మైనింగ్, నీటిపారుదల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రవాణాశాఖ అధికారుల ఉదాసీనత, నిర్లిప్తత కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే శాఖల మధ్య సమన్వయం ఉండటం లేదు.

తీరు ఇలా..

పోలీసు: అక్రమ రవాణాపై నిత్యం తనిఖీలు చేయాలి. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడంపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయవచ్చు. ● **ఎక్సైజ్:** మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తీసుకోవడంతోపాటు కేసుల నమోదు అధికారం ఉంది. ● **రెవెన్యూ:** అక్రమంగా ఇసుక తరలిస్తున్నా.. ఎక్కడైనా అక్రమంగా తవ్వకాలు జరిపినా.. ఆపే హక్కు రెవెన్యూ అధికారులకు ఉంది. అయినా వారు పట్టించుకోవడం లేదు. ● **మైనింగ్‌శాఖ:** ఇసుక అక్రమంగా తరలిస్తున్నారంటే పరిశీలించాల్సింది మైనింగ్ అధికారులే. ఎక్కడా తనిఖీలు ఉండటం లేదు. ● **విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్:** అక్రమ రవాణాపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేసే అధికారం ఉంది. అనుమతి ఉన్నా ఎంతమేర తరలిస్తున్నారు? బిల్లులు ఉన్నాయా? లేవా? తెలుసుకునేందుకు తనిఖీలు చేయవచ్చు. కానీ అలా జరగడం లేదు. ● **జలవనరులశాఖ:** ఈ శాఖ అనుమతి లేకుండా నదిలో ప్రవేశించకూడదు. మైనింగ్ శాఖకు కూడా నీటి పారుదల శాఖ అధికారులే ఎన్‌వోసీ ఇస్తారు. కానీ ఎక్కడా అమలు కావడం లేదు. ● **రవాణా:** రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేసే అధికారం రవాణా శాఖకు ఉంది. నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? పత్రాలు ఉన్నాయా? లేదా? అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. వారు కూడా అలా చేయడం లేదు. ఫలితంగా పెరమన తరహాలో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అన్నిశాఖల అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది

సంవత్సరం	2023	2024	2025 (ఇప్పటివరకు)
ప్రమాదాలు	894	791	588
మృతులు	433	429	320
క్షతగాత్రులు	1088	320	688

అంతర పంట.. గిట్టుబాటంట

వింజమూరు, న్యూస్‌టుడే

కంది చేలో అంతర పంటగా దోస సాగు చేసి అధిక లాభాలు సాధించారు వింజమూరుకు చెందిన **రావూరు కొండారెడ్డి.** 20 ఎకరాల్లో కంది వేశారు. ఇందులో అంతర పంటగా దోస వేశారు. ఎల్‌ఆర్‌జీ- 52 రకం కంది విత్తనాలతోపాటు సంకర జాతి రకం దోస కలిపి వేశారు. ఒక పైరు పైకి ఎదిగితే మరొకటి నేలకు పాకుతుంది. విత్తనం వేసిన 90 రోజుల్లో దోసకాయలు కోతకు వచ్చాయి. ఎకరానికి రూ. 15 వేల వరకు రైతుకు ఆదాయం వచ్చింది. ధర బాగుంటే ఇంకా ఎక్కువ వచ్చేది. 180 రోజుల్లో కంది పంట వచ్చింది. ఎకరానికి నాలుగున్నర క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. 20 ఎకరాల సాగుకు అన్ని ఖర్చులు పోను రెండు లక్షలు నికరాదాయం వచ్చింది. క్వింటాల్ కందులు రూ. 7550లకు విక్రయించారు. ఖర్చులు పోను రెండు పంటలపై రెండు లక్షల రూపాయలకు పైగా ఆదాయం మిగిలింది. రైతు కొండారెడ్డి మాట్లాడుతూ వర్షాధారంగా సాగు చేసి దిగుబడి సాధించామన్నారు. వింజమూరు వ్యవసాయ సహాయ సంచాలకులు శేషగిరిరావు మాట్లాడుతూ కందిలో అంతర పంటగా దోస సాగుచేసే రైతులు సాళ్ల మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలన్నారు. అంతర సేద్యంతో దిగుబడులు పెరిగి రైతుకు లాభసాటిగా ఉంటుందన్నారు.

రైతేరాజు

సమస్య- సమాధానం

సమస్య : రాయితీపై జీలుగ విత్తనాలు ఇస్తున్నారా? **– శ్రీనివాసులు, అల్లూరు**

సమాధానం : ఉన్నాయి. స్థానిక రైతు సేవా కేంద్రంలో సంప్రదించి తీసుకోవచ్చు.

సమస్య : రాయితీపై వరి విత్తనాలు ఎప్పుడు ఇస్తారు? **–గోపాల్, అల్లూరు**

సమాధానం : ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సమాచారం ఇస్తాం. తీసుకోవచ్చు.

సమస్య: జింక్‌సల్ఫేట్ ఒకసారి వేస్తే ఎన్ని పంటల వరకు ఉపయోగపడుతుంది? **– పవన్, అల్లూరు**

సమాధానం : ఒకసారి పొలంలో వేస్తే మూడు పంటల వరకు వేయనవసరం లేదు.

(రైతుల సందేహాలకు అల్లూరు వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు సమాధానాలు ఇచ్చారు.)

– న్యూస్‌టుడే, అల్లూరు

లాభాల పూబంతి

న్యూస్‌టుడే, గుడ్లూరు

మండలంలోని పోట్లూరుకు చెందిన పి.రమణయ్య బంతిపూల తోటపై లాభాలు గడించారు. సుమారు 80 సెంట్లలో బంతి మొక్కలు నాటారు. సేద్యం, నారు కొనుగోలు, కూలీలకు రూ. 20 వేల వరకు ఖర్చయ్యాయి. 20 రోజుల నుంచి పూలు కోతకు వస్తున్నాయి. వినాయకచవితి, దసరా కారణంగా కేజీ రూ.100 నుంచి రూ.150 వరకు ధర ఉంది. ఇప్పటివరకు 500 కేజీలు విక్రయించగా. రూ.50 వేలు వచ్చాయి. మరో నెల రోజులు పూలు వస్తాయని రైతు తెలిపారు. 500 కేజీల వరకు వస్తాయని చెబుతున్నారు. కొద్దిపాటి పొలంలోనే తక్కువ కాలంలో ఆదాయం వచ్చిందని ఆయన వివరించారు.

కోతలు.. ఇలా చేస్తే సిరులు

న్యూస్‌టుడే, సీతారామపురం

వరి కోతల సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. లేకుంటే నష్టం జరుగుతుందని ఉదయగిరి ఏడీఏ చెన్నారెడ్డి సూచించారు. జిల్లాలో సాగుచేసిన వరి కోతలు మొదలు కానున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో 54 ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. రైతులు తగిన చర్యలు తీసుకుని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.

● వర్షం లేనప్పుడు మాత్రమే కోతలు చేపట్టాలి. ● వరి మడుల్లో నీరు ఎప్పటికప్పుడు తీసివేయాలి. నిల్వ కాకుండా చూసుకోవాలి. ● వరిపైరు పడుతుంటే నాలుగైదు వరిదుబ్బులను కలిపి కట్టగా కడితే మొక్కలు నేలపై పడిపోకుండా ఉంటాయి. ● వర్షానికి తడిస్తే అయిదు శాతం ఉప్పు ద్రావణాన్ని దుబ్బులపై పిచికారీ చేస్తే మొలకలు రాకుండా నివారించుకోవచ్చు. ● ధాన్యాన్ని ఆరబెట్టి 17 నుంచి 18 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. ఆ తరువాతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి. లేకుంటే ప్రభుత్వం ప్రకటించిన మేరకు మద్దతు ధర లభించదు.

మిర్చి.. పండిందిగా

న్యూస్‌టుడే, అల్లూరు

పచ్చిమిర్చి సాగు చేసి ఎకరం నేలలో సుమారు రూ.60 వేల వరకు ఆదాయం పొందారు మండలంలోని నార్తుఆములూరుకు చెందిన సుబ్బయ్య. ఆయనకు రెండు ఎకరాలు ఉండగా.. ఎకరంలో మిర్చి వేశారు. పొలాన్ని రెండుసార్లు దున్నాక, చితికిన పశువుల ఎరువు వేసి సేద్యం చేశారు. మేదరమెట్ల ప్రాంతం నుంచి మొక్క రూ. రెండు చొప్పున కొనుగోలు చేసి తెచ్చి నాటారు. మొక్కలు కొంత ఎదుగుదల వచ్చే వరకు నీరు అందించారు. పూత దశ నుంచి సూక్ష్మ పోషకాలు, రసాయనాలు పిచికారీ చేశారు. ప్రారంభంలో 15 నుంచి 50 కేజీల వరకు పచ్చి మిరపకాయలను స్థానిక మార్కెట్లో అమ్మకాలు చేశారు. కేజీ రూ. 25 చొప్పున విక్రయించారు. నాలుగు క్వింటాళ్ల వరకు అమ్మగా రూ. లక్ష వరకు రాబడి సమకూరింది. పెట్టుబడి రూ. 40 వేలు పోగా, ఆదాయంగా రూ. 60 వేలు పొందారు.

సేంద్రియ విధానం ఆరోగ్య ఫలం

న్యూస్‌టుడే, వరికుంటపాడు

ప్రతికూల పరిస్థితులను అనువుగా మలుచుకొని తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం సంపాదిస్తున్నారు. పైగా సేంద్రియ విధానాన్ని ఆచరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఉత్పత్తులు కావడంతో వీటికి మార్కెట్లో డిమాండ్ కూడా బాగా ఉంటుంది. దీంతో ఆదాయం ఆర్జిస్తున్నారు మండలంలోని తూర్పుబోయమడుగులకు చెందిన అంబటి రమణమ్మ. వీరిది మధ్యతరగతి కుటుంబం. ఆదాయం అంతంతమాత్రమే. దీంతో వీరికున్న 30 సెంట్ల పొలంలో 15 సెంట్లలో కూరగాయల సాగు చేపట్టారు. నేలను సాగుకు అనువుగా మార్చారు. మూడేళ్లుగా వివిధ రకాల కూరగాయలు వేస్తున్నారు. తక్కువ నీటితో బెండ మొటిక, చిక్కుడు, వంగ, మిరప వంటి మొక్కలతోపాటు గోంగూర, తోటకూర, పాలకూర తదితర వాటిని పెంచుతున్నారు. ఏడాది పొడవునా సీజన్ వారీగా పండిస్తున్నారు. సాగుకు దాదాపు రూ. 4 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. పెట్టుబడి పోను ఏడాదికి దాదాపు రూ. 20 వేల వరకు ఆదాయం సంపాదిస్తున్నారు.

డిమాండ్ బాగుంది : అంబటి రమణమ్మ

తక్కువ నీటిని వినియోగించడంతో పాటు పురుగు మందులు వాడడం లేదు. కషాయాలు వాడుతున్నాం. దీంతో సహజ సిద్ధంగా పండుతున్నాయి. కొనుగోలుదారులు కూడా ఎక్కువగా వస్తున్నారు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర:	రూ.11,505
(3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	
సవర ధర:	రూ.88,440
వెండి గ్రాము :	రూ.151.20

వెంకాబ్ కోళ్ల ధరలు

బ్రాయిలర్(రైతుధర)	105
రిటైల్	127
లేయర్	115
బ్రాయిలర్స్	184
బ్రాయిలర్స్ స్కిన్‌లెస్	203
లేయర్ మాంసం	195
నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్	
బ్రాయిలర్	123
లేయర్	110
బ్రాయిలర్స్	224
బ్రాయిలర్స్ స్కిన్‌లెస్	246
లేయర్ మాంసం	187

రెవెన్యూ అంశాలపై దృష్టి: కలెక్టర్

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా, అధికారులు

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: జిల్లా కేంద్రానికి వచ్చే అర్జీదారుల సమస్యలకు న్యాయమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, జడ్పీ సీఈవో మోహన్‌రావు, డ్వామా పీడీ గంగాభవానీతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

90 శాతం వస్తువుల ధరలు తగ్గుదల

నెల్లూరు(కలెక్టరేట్, స్టోన్‌హౌస్‌పేట, పొదలకూరు): జీఎస్టీ 2.0 ఫలాలు ప్రజలందరికీ అందించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్‌పై అవగాహన గోడప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ ఎం.వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, జీఎస్టీ జాయింట్ కమిషనర్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. సంస్కరణలతో ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గుతాయని డీఎంహెచ్‌వో వి.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఉపయోగించే మందులు, వైద్య పరికరాలు, అత్యవసర మందులపై పన్ను 12 నుంచి 5 శాతానికి తగ్గించారని వివరించారు. ఆదాయ పన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రమీల పొదలకూరులోని నాలుగు సచివాలయాల పరిధిలో ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ లిమిటెడ్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
27-1-1565, ఆంధ్రాబ్యాంక్ రోడ్డు, వాసవినగర్,
ఆకు పుండరీకాక్షం వీధి, బాలాజీనగర్, నెల్లూరు.

స్వల్ప కాలిక టెండరు నోటిఫికేషన్

Lr. No. PDS/PACKING/OWS/2025-26 Dated: 29.09.2025

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/ గోదాములలో ఆరు నెలల పాటు అంటే 31.03.2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీ నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.
ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు. మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూప్‌ను ఫోన్ నంబర్లు (+91–22) 48810500/ 99620 59599/ 90324 29420 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్‌లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేది: 05.10.2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

ఎం.వెంకటేశ్వర్లు I.A.S.,
జాయింట్ కలెక్టర్ & ఇ.ఒ.ఇ.డి., శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

కలెక్టరేట్ ఎదుట సచివాలయ ఉద్యోగుల నిరసన

మాతృశాఖలో విలీనం చేయాలి

నెల్లూరు(కలెక్టరేట్) : ఇంటింటి సర్వేలు, వాలంటరీ విధులు అప్పగించవద్దంటూ సచివాలయ ఉద్యోగులు నిరసనగళం విప్పారు. సోమవారం గ్రామ, వార్డు సచివాలయం రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు నెల్లూరులో ఆత్మగౌరవ ర్యాలీ, చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. వీఆర్సీ మైదానం నుంచి ర్యాలీగా వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు సతీష్‌రెడ్డి, బాలు మాట్లాడుతూ ఆర్థిక, న్యాయపరమైన అంశాల్లో రెండు నోషనల్ ఇంక్రిమెంట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలో విలీనం చేయాలన్నారు. తొమ్మిదినెలల అరియర్స్ అందించాలని డిమాండ్ చేశారు. నాయకులు పాండురంగ, చైతన్య, జయశ్రీ, షాహిన, విజయలక్ష్మి, శాంతిప్రియ, కామాక్షి, సహన, గోపాల్, రాజేష్, బాలాజీనాయక్ పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమానికి పెద్దపీట

నూతన కార్యవర్గంతో ఆమంచి వెంకటేశ్వరరావు

బిట్రగుంట, న్యూస్‌టుడే: రైల్వే కార్మికుల సంక్షేమానికి ఎంప్లాయీస్ సంఘ్ పెద్దపీట వేస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజనల్ ఎంప్లాయీస్ సంఘ్ కార్యదర్శి ఆమంచి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. దక్షిణ మధ్య రైల్వే జోనల్ సహాయ జనరల్ సెక్రటరీ వైఎన్ బాబు పర్యవేక్షణలో బిట్రగుంట బ్రాంచి నూతన కార్యవర్గ ఎంపిక జరిగింది. కార్యదర్శిగా తిరుమలశెట్టి రాజశేఖర్, ఛైర్మన్‌గా కొణిదెల రాజ్‌కుమార్, 8 మంది సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో బిట్రగుంట స్టేషన్ ఎస్‌ఎంఆర్ శ్రీనివాస మురళీధర్‌రెడ్డి, రైలు రహదారి శాఖ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ రాజ్‌కుమార్, విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి గోవిందరావు, మాజీ కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.

భూముల రీసర్వే పక్కాగా చేపట్టాలి

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: మూడో విడత రీసర్వే పక్కాగా చేపట్టాలని సర్వే విభాగం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి సూచించారు. తోటపల్లిగూడూరు తహసీల్దారు కార్యాలయంలో మూడో విడత రీసర్వేపై గ్రామ సర్వేయర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని ఈదూరు-1 పరిధిలో అక్టోబరు మూడో తేదీ నుంచి రీసర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. సర్వే వివరాలు, పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ మహబూబ్‌బాషా, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.

EENADU Classifieds

REAL ESTATE

మన దేశంలోనే మైసూర్ శాండిల్ కంపెనీకి అమ్మి మంచి ఆదాయాన్ని అందించే శ్రీ గంధం మొక్కలు మన నెల్లూరు కంపెనీ వారు మన జిల్లాలోనే ఫామ్ ల్యాండ్స్‌గా అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. 99088 22077.

FLAT FOR SALE

2 Bhk flat @ 19 lakhs approved 1099 sft bank loans Sricity TADA Rental income. ✆ 9963029295

Ready to Occupy FLATS FOR SALE
నెల్లూరు చిల్డ్రన్స్‌పార్క్ రోడ్ సాయిబాబా గుడి ఎదురు వీధిలో
3 BHK (లగ్జరీ) ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు.
91777 51401
99892 92211

HOUSE FOR SALE

ఇండిపెండెంట్ హౌస్: నెల్లూరుసిటి, BVనగర్ RTO ఆఫీసురోడ్డు దగ్గర 2 కార్లు పార్కింగ్ కల్గిన 2 ఫ్లోర్లు ఈస్ట్‌ఫేస్ కొత్త ఇల్లు అమ్మబడును. 79954 34866

PLOT FOR SALE

ఇస్కాన్ సిటీలో 100 అం||లు 1అం|| 3లక్షలు, ద్వారకామాయి అం|| 1లక్ష 35వేల నుండి, అంజనీశ్రీకారం అం|| 1లక్ష 20వేలు. ✆ 7702023359

JOBS

Ladies with Computer Knowledge required to work at Kids Indoor play zone, Childrence Park, Main Road, NLR ★ 9392829709

Business Managers & Female Accountant, Solar Technicians, Electricians, Female Telecallers. Qly: MBA, B-Tech/Diploma, Salary+ PF+ ESI. Cell: 9000731560

నెల్లూరు మినిబైపాస్‌రోడ్డు TDP ఆఫీసు ఎదురు HPCL పెట్రోలుబంకులోకి పంపుబాయ్స్ కావలెను. జీతం: 15,000/-. ✆ 8919923469, 8341828889

రామకృష్ణగ్రూప్ (ApNo:1) Hyd, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్‌స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం. ఇంటర్వ్యూ VJA ✆ 9502501122, 9949021122

కావలి రజా హిందుస్తాన్ నిధి లిమిటెడ్ నందు పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కావలెను. మంచి జీతం. ✆ 7330487984

AMR India Ltd., నెల్లూరు జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ కావలెను. శాలరీ: 21,000/- & వసతి. అ: 10th పాస్. ఇంటర్వ్యూ 29th Sep. to 5th Oct. నెల్లూరు. 99855 94717, 96528 64700.

బాలాజీ నగర్ చిన్న హోటల్‌కు రెండు పూటలా దోశ మాస్టర్ (₹36,000) & హెల్పర్స్ (₹21,000) కావలెను. అనుభవం ఉన్నవారు. కాల్: 9963630236

తిరుపతిలో సేవా సంస్థ నందు పనిచేయుటకు రిసెప్షనిస్టు, వంట మనుషులు, నైట్ డ్యూటీ, హౌస్‌కీపింగ్ స్టాఫ్ M/F కావలెను. ✆ 98492 96456.

సెక్యూరిటీ ఏజెన్సీలో పని చేయుటకు అనుభవం గల ఫీల్డ్ ఆఫీసర్ కావలెను. వ.30-40, డిగ్రీ, టూవీలర్ (రిటైర్డ్ ఆర్మీ), జీతం: 20వేలు. ✆ 7288004466

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు...
B/w 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
వివరాలకు..
నెల్లూరు 80080 01790

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.
B&W : రూ. 600
Colour : రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

బెదిరింపులు.. మోసాలపైనే ఫిర్యాదులు

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: 'వేధిస్తున్నారని స్థానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే.. కేసు వాపసు తీసుకోవాలని బెదిరిస్తున్నారు. స్థానిక పోలీసు స్టేషన్లలో న్యాయం జరగడం లేదంటూ సోమవారం పోలీసు కార్యాలయంలో బాధితులు ఫిర్యాదుచేశారు. ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను పోలీసు అధికారులకు విన్నవించుకున్నారు. కార్యక్రమంలో నెల్లూరుగ్రామీణ, మహిళా పోలీసు స్టేషన్, ఎస్‌బీ డీఎస్పీలు శ్రీనివాసరావు, సీహెచ్ రామారావు, శ్రీనివాసరావు, న్యాయ సలహాదారు టి.శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు తెలుసుకుంటున్న మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రామారావు

అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి..

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి పొదలకూరుకు చెందిన శ్రీనివాసులు, హైదరాబాద్‌కు చెందిన రవికుమార్ రూ. 8లక్షలు తీసుకుని ఇవ్వకుండా బెదిరిస్తున్నారని వేదాయపాలెంనకు చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబ సభ్యుల విషయాల్లో జోక్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడగా.. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, ఆ కేసు వాపసు తీసుకోవాలని కలువాయికి చెందిన రామనారాయణ బెదిరిస్తున్నారని అదే గ్రామానికి చెందిన మహిళ తెలిపారు. మోసం చేసిన చేజర్లకు చెందిన దాసరి బాబు అనే వ్యక్తిపై కేసు పోలీసులు నమోదు చేశారని, ప్రస్తుతం నా వెంటపడుతూ వేధిస్తూ కేసు వాపసు తీసుకోవాలని బెదిరిస్తున్నాడని చేజర్లకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. పెద్ద కుమార్తె ఉదయగిరి ఆనకట్టలో పడి మృతి చెందిందని.. మృతిపై అనుమానాలు ఉన్నాయని ఓ వ్యక్తి అధికారులకు తెలిపారు. ఆస్తి మొత్తం తీసుకుని ఇంటి నుంచి గెంటేశారని జలదంకి ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు, దర్గామిట్టకు చెందిన మరో వృద్ధుడు ఫిర్యాదు చేశారు.

ఏపీఈడబ్ల్యూఐడీసీ డైరెక్టర్‌గా ప్రమాణస్వీకారం

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్‌గా పట్టణానికి చెందిన పోకూరి రాంబాబు సోమవారం అమరావతి సమీపంలోని కుంచనపల్లిలో ప్రమాణస్వీకారం చేశారు. నియోజకవర్గంలోని అయిదు మండలాల తెదేపా అధ్యక్షులు, నాయకులు ఆయన్ను సన్మానించారు.

రాంబాబును సన్మానిస్తున్న తెదేపా మండల శాఖ అధ్యక్షులు

ప్రైవేటు ఫైనాన్స్ వేధింపులతో కూలీ ఆత్మహత్య

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన మాలకొండయ్య(53) సోమవారం తిరుపతిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... ఆత్మకూరు పురపాలక పరిధిలోని నరసాపురానికి చెందిన మాలకొండయ్య ఇంటి వద్ద పాడి పనులు చేసుకుంటూ కూలీగా వెళుతున్నారు. ఆర్థిక సమస్యలతో ప్రైవేట్ ఫైనాన్స్‌లో రుణం తీసుకొని నాలుగేళ్లు సకాలంలో చెల్లించారు. మూడు నెలలు సరిగా చెల్లించకపోవడంతో ఇంటికి తాళం వేస్తామని వారు బెదిరించారు. మనస్తాపానికి గురై శనివారం పురుగుల మందు తాగారు. స్థానికులు ఆత్మకూరు వైద్యశాలలో చికిత్స చేసి నెల్లూరుకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యసేవలకు తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లి కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ జిలాని తెలిపారు

బలవంతంగా భూసేకరణ తగదు

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: పరిశ్రమల పేరుతో కూటమి ప్రభుత్వం పచ్చని పొలాలను బలవంతంగా సేకరించడం తగదని వ్య.కా.స. జిల్లా ప్రధాన కార్యదర్శి మంగళ పుల్లయ్య ఆరోపించారు. సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం వలేటివారిపాలెం, ఉలవపాడు మండలాల సమన్వయ కమిటీ మహాసభ చెర్లోపాలెంలో నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు

కోర్టుకు వైకాపా సోషల్ మీడియా యాక్టివిస్ట్

నెల్లూరు(నేర విభాగం): అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన అంజద్ ఖాన్ వైకాపా సోషల్ మీడియా యాక్టివిస్టుగా పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు పెట్టారు. దీనిపై నెల్లూరుగ్రామీణ మండలంలోని గుడిపల్లిపాడుకు చెందిన జనసేన కార్యకర్త నాగేంద్ర బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కదిరి జైలులో ఉన్న అంజద్ ఖాన్‌ను పీటీ వారెంట్ మీద నెల్లూరుగ్రామీణ పోలీసులు సోమవారం నెల్లూరుకు తీసుకువచ్చారు. కోర్టులో హాజరుపరిచి తీసుకెళ్లారు.

దివివారిపాలెంలో చోరీ

కందుకూరు గ్రామీణం: పట్టణంలోని దివివారిపాలెం ఎస్టీ కాలనీలోని ఓ ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. గ్రామీణ ఎస్సై బాలమహేంద్రనాయక్ కథనం మేరకు.. కాలనీకి చెందిన చేవూరి నిరూష ఇంటికి తాళం వేసి పట్టణంలో దుకాణానికి వెళ్లగా.. దుండగులు ఇంటి తలుపులు, బీరువా తాళాలు పగలకొట్టి బంగారం, నగదు అపహరించారు.

ఇవి కావలి మండలం తుమ్మలపెంట సముద్ర తీరంలోని వ్యర్థాలు. గత నెలలో వినాయకచవితి వేడుకల్లో భాగంగా నిమజ్జనం చేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వ్యర్థాలు అలల ధాటికి ఒడ్డుకు ఇలా కొట్టుకొచ్చాయి.

ఇవి కావలి మండలం అన్నగారిపాలెం పంచాయతీ మజరా ఒట్టూరు సమీపంలో తీరం వెంబడి ఉన్న రొయ్యల గుంతలు. ఇటీవల అక్రమంగా తవ్వారు. వీటిలోని వృథా నీరు సముద్రంలోకి వదిలేస్తున్నా అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు.

సాగరమా.. అయ్యో రామా!

న్యూస్‌టుడే, కావలి

ప్రశాంతంగా ఉండే సముద్రం నుంచే వచ్చే గాలులు విషతుల్యంగా మారుతున్నాయి. సందర్శకులు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. విహారానికి వెళ్లే వారు తినుబండారాల వ్యర్థాలు అక్కడే వేస్తున్నారు. తీరం వెంబడి ఉన్న రొయ్యల చెరువులు వృథా నీరు ఇందులోకి వదులుతున్నారు. తీరం కోతకు గురికాకుండా నాటిన చెట్లను అక్రమార్కులు కొట్టేస్తున్నారు. ఫలితంగా తీరం వివిధరకాలుగా దెబ్బతింటోంది.

మాయమవుతున్న మడ అడవులు

జిల్లా పరిధిలో ఒకప్పుడు మూడు వేల హెక్టార్ల వరకు ఉండాల్సిన మడ అడవులు ఇప్పుడు 50 హెక్టార్లలో కూడా లేవు. సముద్రం నుంచి వచ్చే వేడి గాలుల్ని ఈచెట్లు నియంత్రిస్తాయి. తీరం కోతకు గురికాకుండా అడ్డుకుంటాయి. కొన్నేళ్లుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలను ఇందులో కలిపేస్తున్నారు. వాటితో సముద్ర జలాల రంగు మారుతోంది. మత్స్యసంపదకు ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. జీవవైవిధ్యానికి చిహ్నాలైన సముద్ర తాబేళ్ల జాతి కూడా అంతరిస్తోంది. సంతానోత్పత్తికి ఒడ్డుకు వచ్చే తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీనిపై కావలి ఆర్డీవో ఎం.సన్నీవంశీకృష్ణను వివరణ కోరగా.. సిబ్బందిని పంపించి అక్రమ రొయ్యల సాగుపై విచారణ చేయిస్తామన్నారు. సముద్రం పరిరక్షణకు ప్రయత్నిస్తామని వివరించారు.

యథేచ్ఛగా రొయ్యల సాగు

కాకినాడ నుంచి తమిళనాడు వరకు బ్రిటీష్ కాలంలో రవాణా నిమిత్తం తవ్విన బకింగ్‌హాం కాలువ ఆక్రమణలతో మాయమైంది. ఈ కాలువ, తీరం మధ్య ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా చేసి రొయ్యల సాగు యథేచ్ఛగా చేస్తున్నారు. కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు మండలాల్లో ఈ అక్రమ సాగు వేలాది ఎకరాల్లో జరుగుతోంది. వీరి కారణంగా సముద్రం స్వరూపం మారిపోతుంది. నీరు విషతుల్యంగా తయారవుతోంది.

సత్వర న్యాయం అందించాలి

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: నేరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని డీఎస్పీ సుబ్రహ్మణ్యం సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం గ్రామీణ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో స్నేహభావంతో మెలగాలన్నారు. ఆయన వెంట సీఐ అన్వర్‌బాషా, గ్రామీణ ఎస్సై బాలమహేంద్రనాయక్, సిబ్బంది ఉన్నారు.

కూటమి ప్రభుత్వంతోనే రైతుల సంక్షేమం: కాకర్ల

జలదంకి, న్యూస్‌టుడే : రైతులు నష్టపోకుండా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర అందిస్తుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. సోమవారం బ్రాహ్మణక్రాకలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ కె. అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు జయచంద్రారెడ్డి, సోమశిల ప్రాజెక్టు ఉపాధ్యక్షుడు పి. మధురెడ్డి, సొసైటీ డైరెక్టర్ ఎం. మధుసూదన్‌రెడ్డి, తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షుడు పి. రోశిరెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు ఎం. తిరుమలరెడ్డి పాల్గొన్నారు.

జనరల్ నోటీసు

మా క్లయింటు అయిన కందుకూరి శ్రీనివాసులు, తండ్రి ఆదిశేషయ్య, శాంతినగర్, నెల్లూరు వారి సంజాయిషీ మేరకు యావన్మందికి తెలియజేయడం ఏమనగా, సదరు మా క్లయింటు మరియు వారి కుటుంబ సభ్యులతో కలసి వారికి సంబంధించిన పొలం సర్వే నెంబర్లు 172–2B విస్తీర్ణం 0–52 సెంట్లు, 172–4లో 0–59 సెంట్లు, 172–5లో 0–92 సెంట్లు, 172–6లో 0–27 సెంట్లు, 172–8లో 0–95 సెంట్లు మరియు 172–7Bలో ఎ.1–45 సెంట్లు, మొత్తం ఎ.4–70 సెంట్లకు వులవపాళ్ళ గ్రామం, దగదర్తి మండలం, నెల్లూరు జిల్లా ఆస్తికి సంబంధించి మహారాజశ్రీ నెల్లూరు ప్రధాన జిల్లా జడ్జి వారి కోర్టులో పచారి శ్రీనివాస్, తండ్రి వెంకటరమణయ్య మరియు రెయిన్‌బో డెవలపర్స్ వారి మేనేజింగ్ పార్టనర్ కొల్లూరి సతీష్ అనువారిపై O.S.No.91/2025 అను దావాను దాఖలు పరచి, సదరు ఆస్తికి సంబంధించి రెయిన్‌బో డెవలపర్స్ వారు అమ్మకాలు జరుపరాదని I.A.No.775/2025లో తే: 24–09–2025దిన మధ్యంతరపు ఇంజక్షన్ ఉత్తర్వులను పొందివున్నారు. కావున ఎవ్వరునూ సదరు ఆస్తికి సంబంధించి కోర్టువారి ఉత్తర్వులను వుల్లంఘించి సదరు రెయిన్‌బో డెవలపర్స్ వారి నుండి ఎటువంటి కొనుగోళ్ళు జరుపరాదని తెలియజేస్తూ, ఎవ్వరైననూ ఉద్దేశ్యపూర్వకంగా చేయబోవు కొనుగోళ్లు మా క్లయింటును బద్ధగించవని మరియు సదరు వ్యక్తులపై మా క్లయింటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారని తెలుపుచూ జాగ్రుతం చేయడమైనది.

ఇట్లు
వి.శంకరనారాయణ మరియు టి.సాయి శ్రీనివాస్, లాయర్లు
నెల్లూరు సిటీ.

పబ్లిక్ నోటీసు

ఇందుమూలముగా యావన్మందికి నా క్లయింట్స్ సర్రా కోటయ్య కుమార్తె మరియు కోడెల కొండయ్య గారి భార్య 1 లక్ష్మమ్మ వారి కుమార్తె కోడెల తిరుమల అలియాస్ సాధ్వీక ఇచ్చిన సంజాయిషీ మేర ఈ నోటీసు ఇవ్వడమైనది.

ఈ క్రింది షెడ్యూల్ దాఖల ఆస్తులు నా క్లయింట్ ఒకటవ వారి భర్త మరియు తండ్రి మరణానంతరం మరియు రెండవ వారి తండ్రి మరియు తాత మరణానంతరం హక్కు భుక్తములు కలిగియున్నారు. నా క్లయింట్స్‌కు తెలియకుండా వాస్తవములు మభ్యపెట్టి నా మొదటి క్లయింట్ తమ్ముడు మరియు రెండవ క్లయింట్ మేనమామ అయిన సర్రా కొండలరావు మరియు ఒకటవ వారి కుమారుడు మరియు రెండవ వారి అన్నదమ్ములు కోడెల వెంకటేశ్వర్లు, కోడెల శ్రీనివాసులు, కోడెల రమాదేవి వీరి సంతానం వైష్ణవి, విష్ణువర్ధన్ ఇతరులకు అమ్మజూపుతున్నట్లుగా తెలియవస్తున్నది. ఈ క్రింది షెడ్యూలు పరిధిలోని ఆస్తులను గురించి ఎవ్వరైన పై వారి పేర్లతో ఎలాంటి క్రయ, విక్రయములు జరిపిన యెడల అవి నా క్లయింట్స్ హక్కులను భంగపరచజాలవు మరియు సదరు డాక్యుమెంట్లు చట్టరీత్యా చెల్లనేరవు.

షెడ్యూలు:

1. నెల్లూరు జిల్లా, కందుకూరు మునిసిపాలిటీ, మహాదేవపురం గ్రామ రెవెన్యూ.
1) సర్వే నం. 722 AC 3.12 Cents
2) సర్వే నం. 1807/14 AC 0.50 Cents
3) సర్వే నం. 716/3A AC 3.85 Cents
4) సర్వే నం. 1806/7 AC 0.35 Cents
2. నెల్లూరు జిల్లా, కందుకూరు మునిసిపాలిటీ, అనందపురం గ్రామ రెవెన్యూ.
1. సర్వే నం. 1281/2A-AC 0.87 Cents
2. సర్వే నం. 1280/2B-AC 2.55 Cents
3. సర్వే నం. 1691/3A-AC 3.62 Cents
4. సర్వే నం. 1274/1J-AC 0.96 Cents
5. సర్వే నం. 1281/2C-AC 1.45 Cents
6. సర్వే నం. 1281/2B-AC 0.48 Cents
7. సర్వే నం. 1692/9-AC 1.72 Cents
8. సర్వే నం. 1692/8-AC 0.89 Cents
9. సర్వే నం. 1692/5-AC 0.79 Cents
10. సర్వే నం. 1272/1E-AC 0.56 Cents
11. 606/1B, 606/2-40 గడులు, కందుకూరు టౌన్

సం/- పేర్ల మల్లికార్జునరావు, అడ్వకేట్, ఒంగోలు
సెల్: 8500327301

SBI భారతీయ స్టేట్ బ్యాంక్

హెచ్‌యల్‌సి కందుకూర్ బ్రాంచ్-64471, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, కందుకూర్, యస్‌పియస్‌ఆర్ నెల్లూరు-జిల్లా

స్వాధీనత ప్రకటన

(స్థిరాస్తి కొరకు) Appendix IV (క్రింద యున్న రూల్-8(1) మరియు (2)

ఇందుమూలముగా సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం–2002 ప్రకారం భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు, సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క సెక్షన్ 13(2) రూల్ 3 [illegible] సదరు నోటీసు స్వీకరించిన తేది నుండి 60 రోజులలోపు నోటీసులో తెలిపిన బకాయి మొత్తం తేది.07-04-2025 నాటికి బకాయి రూ.13,78,037.71/- (అక్షరాల [illegible]) ఋణగ్రహీత: శ్రీ దామా విజయ భాస్కర్, తండ్రి: వెంకట రమణయ్య, డోర్ నెం.2-1536, మాచవరం [illegible], కందుకూరు మండలం, [illegible] అకౌంట్ నెంబర్: హోమ్ లోన్: 37440470482, సురక్ష: 37440493488, [illegible]: 38158709163 [illegible] తేది:07-04-2025 [illegible] డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించుటలో ఋణగ్రహీత విఫలమైనందున సదరు రూల్ 8 తో [illegible] సెక్షన్ 13(4) [illegible] తేది.29-09-2025 న [illegible] నోటీసు ద్వారా తెలియజేయడం.

[illegible] తేది.07-04-2025 నాటికి రూ.13,78,037.71/- (అక్షరాల పదమూడులక్షల డెబ్బైఎనిమిదివేల ముప్పైఏడు రూపాయల డెబ్బైఒక్క పైసలు మాత్రమే) [illegible]

తనఖా పెట్టబడిన స్థిరాస్తి వివరములు

(ఈ ఆస్తి యొక్క డాక్యుమెంట్ నెం. 4473/2017, తేది: 04.10.2017)

ప్రకాశం జిల్లా, కందుకూర్ సబ్ రిజిస్ట్రేషన్, కందుకూరు మండలం, మాచవరం గ్రామ పంచాయితీ [illegible] ఇంటి నెం. 2-1536, [illegible] డో నెం. 1-105, [illegible] మొత్తం విస్తీర్ణం 1988 చ.అడుగులు [illegible] 184.691 [illegible] 75.41 [illegible] 109.26 [illegible]

ప్రదేశము: కందుకూర్ అధీకృత అధికారి
తేది: 29-09-2025 భారతీయ స్టేట్ బ్యాంక్

వైద్యుల నిరసన

దగదర్తి, న్యూస్‌టుడే: దగదర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు అలేఖ్య, అఖిల సోమవారం రోగులకు ఓపీ సేవలు నిలిపివేసి నిరసన చేపట్టారు. కోరికల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం చేస్తామన్నారు.

కావలి

● కావలి ● ఉదయగిరి ● కందుకూరు

చెరువుల్లో తోడేళ్లు

పరిమితికి మించి తవ్వకాలు

న్యూస్‌టుడే, దుత్తలూరు, ఉదయగిరి

గ్రామ సంపదగా భావించే చెరువుల్లో పరిమితికి మించి మట్టి తవ్వకాలు చేస్తున్నారు. భారీస్థాయిలో గోతులు పడడంతో మృత్యుకూపాలుగా మారుతున్నాయి. అక్రమార్కులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు. దీంతో సర్కారు ఖజానాకు కన్నం పడుతోంది. మరోవైపు ప్రమాదకరంగా మారుతున్నాయి. వర్షాలకు నీరు చేరినా పొలాలకు వెళ్లే పరిస్థితులు కనపడడం లేదని రైతులు వాపోతున్నారు.

ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలుండగా 132 ప్రధాన చెరువులు ఉన్నాయి. వీటిని జలవనరుల శాఖ పర్యవేక్షిస్తోంది. వాటిల్లో తవ్వకాలు చేపట్టాలంటే రెవెన్యూ శాఖ నిరంభ్యతర పత్రం ఇవ్వాలి. మైనింగ్ శాఖకు ఎంత మట్టి కావాలో దానికి సంబంధించిన రుసుము చలానా రూపంలో కడితే అనుమతి ఇస్తారు. ఈ మూడు శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారింది. యథేచ్ఛగా తరలించి విక్రయించి జేబులు నింపుకొంటున్నారు.

దుత్తలూరు మండలం ముత్తరాశిపల్లి చెరువులో మట్టి తీస్తున్న యంత్రం

రూపు కోల్పోయి..

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పరిమితికి మించి మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. నామమాత్రంగా చలానా కట్టి అంతకు మూడు నాలుగింతలు తవ్వకాలు చేస్తున్నారు. నిబంధనల మేరకు ఏ ప్రాంతంలో అయినా ఒకటిన్నర అడుగులు మాత్రమే తవ్వాలి. కానీ అయిదారు అడుగులకు మించి చేస్తున్నారు. భారీగా గుంతలు పడుతున్నాయి. మట్టి తరలించిన తరువాత గుంతల వద్ద చదును చేయాలి. ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావడం లేదు. భారీగా ఏర్పడిన గుంతల్లో పడి మూగజీవాలు మృత్యువాత పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. భారీ వర్షాలు పడితే ప్రజలకు అవగాహన లేక వాటిలో దిగితే ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇటీవల జాతీయ రహదారుల పనులు దక్కించుకున్న గుత్తేదారులు పరిమితికి మించి తవ్వకాలు జరపడంతో పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో గుంతలు పడ్డాయి. ఈవిషయమై జలవనరుల శాఖ డీఈ రమణారావు మాట్లాడుతూ చెరువులు, కుంటల్లో నిబంధనల మేరకే తవ్వకాలు చేయాలన్నారు. పరిమితికి మించి చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా మండలాల అధికారులతో మాట్లాడి నిబంధనల మేరకు తవ్వకాలు జరిగేలా చూస్తామన్నారు.

మరో తిరుమలగా బిలకూటక్షేత్రం: ఎమ్మెల్యే

బిట్రగుంట : బోగోలు మండలంలోని కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మరో తిరుమలగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతుల దాతృత్వంతో చేపట్టిన పుష్కరిణి పనులు, ఆలయ మహాప్రాకార నిర్మాణాన్ని ఈవో రాధాకృష్ణతో కలిసి సోమవారం పరిశీలించారు. అంతకు ముందు కడనూతల, ఉమామహేశ్వరపురం, బోగోలు, నాగులవరం, కొండబిట్రగుంట గ్రామాల్లో జీవీఎల అనారోగ్యానికి గురైన వారిని పరామర్శించారు. ఆయన వెంట కావలి గ్రామీణ సీఐ పాపారావు, సోమశిల ప్రాజెక్టు మాజీ ఛైర్మన్ కె.మధుబాబునాయుడు, తెదేపా మండల అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు, నాగులవరం సింగిల్ విండో అధ్యక్షుడు చిలకపాటి వెంకటేశ్వర్లు, జిల్లా తెలుగు రైతు కార్యదర్శి కోడూరు వెంకటేశ్వర్లురెడ్డి ఉన్నారు. నాగులవరం పాఠశాల ప్రాంగణంలో చిన్నారులు బొంగరాల ఆట ఆడుతుండగా వారి దగ్గరకు వెళ్లారు. బొంగరం తీసుకుని పిల్లలతో పోటీ పడి ఆడారు.

విచారించి ఎంపిక చేశాం

కావలి: సమగ్రంగా విచారణ చేసి నియోజకవర్గ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలు, సహాయకులను ఎంపిక చేశామని ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయా ప్రాంతాల నాయకులతో కలిసి వీరికి నియామకపత్రాలు అందజేశారు. 47 మంది అనారోగ్య బాధిత కుటుంబాలకు రూ.30.5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఉత్సవాలను నిర్వహిస్తున్న పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

కలెక్టర్, ఎస్పీలను కలిసిన ఇంటూరి

కందుకూరు పట్టణం : ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం కలెక్టర్ హిమాన్షుశుక్లా, ఎస్పీ వి.అజితను వారి కార్యాలయాల్లో మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సమస్యలు తదితర వాటిపై కలెక్టర్‌తో చర్చించారు. **లింగసముద్రం :** గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మండలంలోని [illegible] మేదరమెట్లపాలెం పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ [illegible] గుంతలు లేకుండా చూస్తామన్నారు. గురునాథం, మనోహర్, ఎంపీడీవో శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)
కావలి : 80080 51666, 91548 46698
కందుకూరు:70939 81624, ఉదయగిరి : 80085 73944

సమస్య: మా గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీలో పైపులైన్లకు లీకులు పడి నీరు వృథాగా పోతుంది. – మహేష్‌కుమార్, కొండాపురం

సమాధానం: సమస్య మా దృష్టికి రాలేదు. పరిశీలించి పరిష్కరిస్తాం. – ఆదినారాయణ, ఎంపీడీవో – కొండాపురం, న్యూస్‌టుడే

? మా ప్రాంతంలోని ఆరోగ్య కేంద్రం సకాలంలో తెరవడం లేదు. వైద్యులు లేరు. – సమిధి రమణ, వెంకటాపురం

✓ ప్రస్తుతం ఆ ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ వైద్యులు లేరు. కొత్తగా నియమించవచ్చు. అప్పటి వరకు పారామెడికల్ సిబ్బందితో నిర్వహిస్తున్నాం. – ప్రజిత, ఉపవైద్యాధికారి, కావలి డివిజన్ – కావలి, న్యూస్‌టుడే

? కొండారెడ్డిపాలెంలోని ప్రధాన రహదారిలో విద్యుత్తు నియంత్రిక వద్ద వీధి దీపం వెలగడం లేదు. రాత్రిళ్లు అంధకారంగా ఉండడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. – కోటయ్య, స్థానికుడు

✓ విషయం మా దృష్టికి రాలేదు. పరిశీలించి వెలిగేలా చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి – న్యూస్‌టుడే, వలేటివారిపాలెం

? గుడ్లూరు పంచాయతీ కార్యాలయం సమీపంలో తాగునీటి పైపులైన్‌కు రంధ్రం పడటంతో నీరు వృథాగా పోతోంది. – స్థానికులు

✓ పరిశీలించి సరి చేయిస్తాం. వెంకటేశ్వరరావు, ఎంపీడీవో – న్యూస్‌టుడే, గుడ్లూరు

? మా గ్రామంలోని బీసీ కాలనీలో రోడ్లు ప్రమాదకరంగా ఉంది. –కోటేశ్వరరావు, అల్లూరు

✓ సంబంధిత అధికారులకు చెప్పి బాగు చేయిస్తాం. –ఉమామహేశ్వరరావు, కమిషనర్, అలూరు నగర పంచాయతీ – న్యూస్‌టుడే, అల్లూరు

అడిగేవారు లేరని.. అక్రమంగా చెట్లు కొట్టివేత

తరలించగా మిగిలిన కలప

వింజమూరు : మండలంలోని బత్తినవారిపల్లె చెరువు వద్ద వరకాలువ ప్రాంతంలో ఉన్న వేప చెట్లను కొందరు అక్రమంగా సోమవారం నరికివేశారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు వెళ్లి అడ్డుకున్నారు. జలవనరుల శాఖ ఏఈ శ్రీనివాసులకు సమాచారమిచ్చారు. ఆయన వచ్చి చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్థులు మాట్లాడుతూ సుమారు మూడు టన్నుల బరువు ఉండే చెట్టు కొట్టారన్నారు. శ్మశానంలోని రావి చెట్టు తరలించారన్నారు. దేవాలయానికి రూ. 10 వేలు నష్టపరిహారం కింద ఇప్పించారు.

'మా భూములు తీసుకోవద్దు'

కొండాపురం, న్యూస్‌టుడే: అటవీ భూమిని రిలయన్స్ సంస్థ బయోగ్యాస్ ప్లాంటుకు ఇవ్వొద్దని మండలంలోని సత్యవోలు పంచాయతీ ప్రజలు సోమవారం తహసీల్దారు రమేష్‌బాబును కోరారు. ఈ విషయమై తహసీల్దారు మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాలకు ఇబ్బందులు లేకుండా ఉండే భూమిని చూపించామని వివరించారు.

మొండి బకాయిల వసూలుపై దృష్టి

ఉదయగిరి : మొండి బకాయిలు వసూలు చేయాలని కొటాలపల్లి సొసైటీ ఛైర్మన్ గడ్డం వెంకటసామయ్య పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో సోమవారం పర్సన్ ఇన్‌ఛార్జి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన సర్వజన మహాసభ నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజరు రాజశేఖర్, డైరెక్టర్లు ఎన్.రాజా, బి.నరసింహారావు, సీఈవో పొలయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతులకు డ్రోన్లు అందజేత

దుత్తలూరు : రాయితీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దారు నాగరాజు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా సోమవారం బ్రహ్మేశ్వరంలో రైతు మిత్ర గ్రూపు సభ్యులకు రాయితీపై డ్రోన్‌ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి మదన్, పీఏసీఎస్ సీఈవో లోక్‌నాథ్ పాల్గొన్నారు.

రేషన్ దుకాణాలపై జనసేన నాయకుల ఫిర్యాదు

ఉలవపాడు : రేషన్ దుకాణాల్లో బియ్యం సక్రమంగా అందించడం లేదని జనసేన నాయకులు మణికంఠపవన్ ఆరోపించారు. సోమవారం తహసీల్దారు శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.

ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు

న్యూస్‌టుడే, కలిగిరి

అనధికార లేఅవుట్లపై కూటమి ప్రభుత్వం చర్యలకు ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో కళ్లెం పడడం లేదు. వేగంగా విస్తరిస్తున్న, అభివృద్ధి చెందుతున్న కలిగిరిలో ఎవరికివారే ఇష్టానుసారంగా నిర్మాణాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంట కాలువలను ఆక్రమిస్తున్నారని పంచాయతీలోని జిర్రావారిపాలెం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కోర్టుకు వెళ్లేందుకు న్యాయవాదులను తీసుకొచ్చి వారికి విషయాన్ని వివరించారు. దీనిపై అన్ని శాఖల అధికారులకు వినతులు ఇచ్చామని తెలిపారు. పొలాలకు సాగునీరు సరఫరా, బాటలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. కలిగిరికి సమీపంలో వింజమూరు మార్గంలో జాతీయ రహదారి పక్కన, విద్యుత్తు ఉపకేంద్రం ఎదురుగా అనధికార లేఅవుట్లు వేస్తున్నారు. జాతీయ రహదారి పక్కనున్న పొలాల్లో వేసిన లేఅవుట్లలో రోడ్డు నుంచి కింద ఉన్న పొలాలకు వాహనాలను పోనివ్వడం లేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు పంట కాలువను యథేచ్ఛగా ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో పంటలకు సాగునీరు వచ్చే అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఈ లేవుట్‌లో వాణిజ్య పరంగా ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్ నుంచి వచ్చే వృథా జలాలను పక్కన ఉన్న పంట కాలువకు మళ్లించారు. అక్కడి ఇళ్ల నుంచి వచ్చే నీటిని సైతం పంట కాలువలకు మళ్లించడంతో పంటలకు పెట్టడం సమస్యగా మారిందని రైతులు వాపోతున్నారు. ఈ విషయమై జలవనరుల శాఖ ఏఈ శ్రీనాథ్‌ను వివరణ కోరగా పంట కాలువ అధికారికంగా రెవెన్యూ ఎఫ్ఎంబీలో లేదన్నారు. దీంతో సమస్య ఏర్పడిందన్నారు. ఒకసారి సర్వే కూడా చేయించామన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ విధానాలను చూస్తున్నామన్నారు. తహసీల్దారు గిరీష్ మాట్లాడుతూ నుడా పరిధిలోని అంశమని, తాము ఈ విషయమై వారితో మాట్లాడతామని వివరించారు.

పంట కాలువ స్థలంలో చేస్తున్న నిర్మాణం

దుర్గమ్మా.. పాహిమాం!

కందుకూరు: సరస్వతీదేవి అలంకరణలో దుర్గాభవాని

న్యూస్‌టుడే బృందం, కావలి, కందుకూరు, ఉదయగిరి: దసరా నవరాత్రులు వేడుకగా జరుగుతున్నాయి. సోమవారం కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేసి పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మ వారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

కావలి విష్ణాలయంలో సరస్వతిగా..

ఉదయగిరి: బాలాజీనగర్‌లో పూజలు చేస్తున్న భక్తులు, కలిగిరి: పూజల్లో పాల్గొన్న భక్తులు.. వింజమూరు: సరస్వతిగా.. బిట్రగుంట: ప్రత్యేకాలంకారంలో

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వింజమూరు, కలిగిరి, కావలిగ్రామీణం: వింజమూరులోని పీఏసీఎస్ కార్యాలయంలో సొసైటీ ఛైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు, కలిగిరిలో పీఏసీఎస్ అధ్యక్షుడు కదిరి వెంకట రంగారావు, కావలి మండలంలోని కొత్తపల్లిలో పీఏసీఎస్ అధ్యక్షుడు గుంటూరు మల్లికార్జున ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. ఆయా సొసైటీల సీఈవోలు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రాంతీయ కార్యాలయం, ఒంగోలు,
ఆంజనేయ కాంప్లెక్స్, భాగ్యనగర్, 2వ లేన్, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001.

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002లో రూలు 8 ప్రొవిజన్‌తో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 ప్రకారం స్థిరాస్తుల ఇ-వేలం అమ్మకం ప్రకటన.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి తనఖా పెట్టిన / ఛార్జ్ చేసిన, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత అధికారిచే స్వాధీనం చేసుకున్న దిగువ తెలిపిన స్థిరాస్తులు దిగువ వివరించిన ఋణగ్రహీత(లు)/ హామీదారు(లు) నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్)కు రావల్సిన బకాయి దానిపై తదుపరి వడ్డీ మరియు ఛార్జీలు, వ్యయాలతో కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు "ఎక్కడ ఎలా ఉన్నదో ఆలాగే" "అక్కడ ఏమి ఉన్నదో అదే" మరియు "అక్కడ ఏది ఉన్నా" పద్ధతిలో తేది. 15.10.2025న ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా విక్రయించబడుతుందని ముఖ్యంగా దిగువ వివరించిన ఋణగ్రహీత(లు) మరియు హామీదారు(లు)కు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలంగా నోటీసు జారీచేస్తూ తెలియజేయడమైనది. ధరావత్తు & రిజర్వు ధర వివరములు దిగువున తెలుపబడినవి.

ఇ-వేలం తేది & సమయం: 15.10.2025, మ॥ 12.00 గం.ల నుండి సా॥ 5.00 గం.ల వరకు
(అమ్మకం ముగిసేవరకు ప్రతి 10 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)

దర్శి బ్రాంచ్ — బ్రాంచ్ మేనేజర్: శ్రీ పి వి వి ఎస్ ఎన్ మూర్తి — ఫోన్ నెం. 81794 53717

1 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-హామీదారు(లు): 1) మెస్సర్స్ శ్రీ అంజనీపుత్ర ఎడ్యుకేషనల్ సొసైటి, దర్శి, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు సెక్రటరీ మరియు కరస్పాండెంట్, శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి, సత్రం వీధి, దర్శి. 2) శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి, తండ్రి : ఇ.బ్రహ్మారెడ్డి – సెక్రటరీ కరస్పాండెంట్ చిరునామా : ఇ.సి.ఆర్. మోడల్ గ్రామం, చింతలపాలెం రోడ్, దర్శి–523247. 3) శ్రీ మూలే గోపాల్ రెడ్డి, తండ్రి : రత్తయ్య, ట్రెజరర్, చిరునామా : 14–215/1, అద్దంకి రోడ్, ఆటో నగర్, దర్శి–523247. 4) శ్రీ ఇస్తలమూడి రాజారామిరెడ్డి, తండ్రి : ఇ.బ్రహ్మారెడ్డి, ప్రెసిడెంట్, చిరునామా : 14–185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 5) శ్రీ ఇస్తలమూడి బ్రహ్మారెడ్డి, తండ్రి : సుబ్బారాయుడు, ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14–185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 6) శ్రీమతి ఇస్తలమూడి రమణమ్మ, భర్త : ఇ.బ్రహ్మారెడ్డి – ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14–185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 7) శ్రీమతి మూలే శ్యామల, భర్త : మూలే గోపాల్ రెడ్డి – ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14–215/1, అద్దంకి రోడ్, ఆటో నగర్, దర్శి–523247. 8) శ్రీమతి ఇస్తలమూడి రాగలత, భర్త : ఇస్తలమూడి చెన్నారెడ్డి – ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : ఇ.సి.ఆర్. మోడల్ గ్రామం, చింతలపాలెం రోడ్, దర్శి–523247. 9) శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి, తండ్రి : సుబ్బారాయుడు – ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : ఇ.సి.ఆర్. మోడల్ గ్రామం, చింతలపాలెం రోడ్, దర్శి–523247. 10) శ్రీమతి కొమరనేని మాధవి హరిత, భర్త : శ్రీ ఇస్తలమూడి రాజారామిరెడ్డి – ఎగ్జిక్యూటివ్ మెంబర్, చిరునామా : 14–185, పూచలమెట్ల, అద్దంకి రోడ్, దర్శి. 11) శ్రీ రావి సూరిబాబు, తండ్రి : శ్రీ రామారావు, గరికపాలెం గ్రామం, కాకుమాను మండలం, గుంటూరు జిల్లా.

డిమాండ్ నోటీసు తేది : 02.05.2022 — స్వాధీనత నోటీసు తేది : 17.08.2022

బకాయి మొత్తం: రూ.2,52,46,682/- (అక్షరాల రెండు కోట్ల యాభై రెండు లక్షల నలభై ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.

స్థిరాస్తుల వివరములు : ఆస్తి నెం.1: ప్రకాశం జిల్లా, దర్శి మండలం మరియు గ్రామం, పోతవరం రోడ్డు, చలివేంద్రం, సర్వే నెం.216/2 216/3 లలోని 18392 చ.గ.ల విస్తీర్ణం గల భూమి మరియు స్కూల్ భవనము టైటిల్ డీడ్స్ సమాన నిష్పత్తిలో తనఖా ఉంచబడిన మెస్సర్స్ శ్రీ అంజనీపుత్ర ఎడ్యుకేషనల్ సొసైటీ వారికి చెందినది. (దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్ట్రర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.368/2001, తేది.30-03-2001 మరియు దస్తావేజు నెం.369/2001, తేది.30-03-2001 ప్రకారం) హద్దులు : తూర్పు: సర్వే నెం.216/4 లోని దర్శి – అంజనీపుత్ర ఎడ్యుకేషనల్ సొసైటీ, సెక్రటరీ మరియు కరస్పాండెంట్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్తలమూడి చెన్నారెడ్డి గారి స్థలము, దక్షిణం: దారం లక్ష్మీరెడ్డి గారి భూమి, పడమర : వీరం రెడ్డి సుబ్బారెడ్డి గారి భూమి, ఉత్తరం : సావిత్రమ్మ గారి భూమి.

రిజర్వు ధర: రూ. 4,42,43,000/- ధరావత్తు: రూ. 44,24,300/- బిడ్ పెంపుదల: రూ. 4,42,430/-

ఆస్తి నెం.2: ప్రకాశం జిల్లా, దర్శి మండలం మరియు గ్రామం, ఇసిఆర్ వెంచర్‌కు తూర్పు వైపున సమీప డోర్ నెం.14–410, సర్వే నెం.340/3ఎ వద్ద 203.28 చ.గ.ల విస్తీర్ణం గల సెమీ–అర్బన్ రెసిడెన్షియల్ ఖాళీ స్థలము మరియు అందలి రెసిడెన్షియల్ గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ భవనము సమాన నిష్పత్తిలో తనఖా ఉంచిన టైటిల్ డీడ్స్ శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి గారికి చెందిన ఆస్తి.(దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్ట్రర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.1710/2014, తేది.01-07-2014 ప్రకారం) హద్దులు : తూర్పు: రోడ్డు, దక్షిణం: పిచ్చుల లక్ష్మీనారాయణ రెడ్డి మరియు ఇతరుల స్థలము, పడమర: గోగు వెంకయ్య గారి భూమి, ఉత్తరం: ప్లాటు నెం.05 లోని పి.వెంకట రెడ్డి గారి స్థలము.

రిజర్వు ధర: రూ. 29,67,000/- ధరావత్తు: రూ. 2,96,700/- బిడ్ పెంపుదల: రూ. 29,670/-

ఆస్తి నెం.3: ప్రకాశం జిల్లా, దర్శి మండలం, చింతలపాలెం, ఇసిఆర్ మోడల్ గ్రామం, వార్డు నెం.14, సర్వే నెం.726/1, 726/2 వద్ద 4 ప్లాట్ నెం.లు. 36, 37, 73, 74తో (ప్రతి ప్లాట్ విస్తీర్ణం 165 చ॥గ॥లు) 660.00 చ॥గ॥ల విస్తీర్ణంలో సమాన నిష్పత్తిలో తనఖా ఉంచిన టైటిల్ డీడ్స్ సెమీ–అర్బన్ నివాస ఖాళీ స్థలము మరియు అందుగల నివాస క్రింది అంతస్తు భవనం శ్రీ ఇస్తలమూడి చెన్నారెడ్డి గారికి చెందినది.(దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్ట్రర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.4917/2018, తేది.12.07.2018 మరియు రెండవ దస్తావేజు నెం.4928/2018, తేది.12.07.2018 ప్రకారం). హద్దులు: తూర్పు: 33 అ॥ వెడల్పు రోడ్డు–ఈ వైపు 66 అ॥, దక్షిణం : 33 అ॥ వెడల్పు రోడ్డు –ఈ వైపు 90 అ॥, పడమర : 33 అ॥ల వెడల్పు రోడ్డు–ఈ వైపు 66 అ॥, ఉత్తరం : ప్లాట్ నెం.35 మరియు 75 యొక్క స్థలం–ఈ వైపు 90 అ॥.

రిజర్వు ధర: రూ. 73,67,000/- ధరావత్తు: రూ. 7,36,700/- బిడ్ పెంపుదల: రూ. 73,670/-

ఆస్తి నెం.4: చింతలపాలెం గ్రామమునకు దక్షిణ ముఖంగా, దర్శి, ఇసిఆర్ మోడల్ గ్రామం, వార్డు నెం.14, సర్వే నెం.726, సబ్ డివిజన్ చేసిన తరువాత 726/5బి వద్ద ప్లాట్ నెం.లు. 389, 390, 420, 421తో 1215.48 చ॥గ॥ల విస్తీర్ణంతో సమాన నిష్పత్తిలో తనఖా ఉంచిన టైటిల్ డీడ్స్ సెమీ అర్బన్ నివాస డిటిసిపి వారు ఆమోదించిన 4 ఖాళీ ప్లాట్స్ శ్రీమతి మూలే శ్యామల భర్త: మూలే గోపాలరెడ్డి గారికి చెందినది. (దర్శి సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్ట్రర్డు కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.3931/2015, తేది.16.07.2015 ప్రకారం).

ఐటమ్ ఎ: ప్లాట్ నెం.389నకు హద్దులు: తూర్పు : ప్లాట్ నెం.421 యొక్క స్థలం–ఈ వైపు 33 అ॥, దక్షిణం: ప్లాట్ నెం.390 యొక్క స్థలం (ఐటమ్ నెం.బి)–ఈ వైపు 70 అ॥, పడమర: 33 అ॥ల రోడ్డు–ఈ వైపు 33 అ॥, ఉత్తరం: ప్లాట్ నెం.388 యొక్క స్థలం–ఈ వైపు 70 అ॥. ఈ పై హద్దులలో ప్లాట్ నెం.389 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 256.66 చ॥గ॥ల. ఐటమ్ బి: ప్లాట్ నెం.390నకు హద్దులు : తూర్పు: ప్లాట్ నెం.420 యొక్క స్థలం–ఈ వైపు 33 అ॥, దక్షిణం: 33 అ॥ల రోడ్డు –ఈ వైపు 70 అ॥, పడమర: 33 అ॥ల రోడ్డు–ఈ వైపు 33 అ॥, ఉత్తరం: ప్లాట్ నెం.389 యొక్క స్థలం (ఐటమ్ నెం.ఎ) –ఈ వైపు 70 అ॥. ఈ పై హద్దులలో ప్లాట్ నెం. 390 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 256.66 చ॥గ॥ల. ఐటమ్ సి: ప్లాట్ నెం.420నకు హద్దులు: తూర్పు: 40 అ॥ల రోడ్డు–ఈ వైపు 35.90 అ॥, దక్షిణం: 33 అ॥ల రోడ్డు –ఈ వైపు 100.90 అ॥, పడమర: ప్లాట్ నెం.390 యొక్క స్థలం (ఐటమ్ నెం.బి)–ఈ వైపు 33 అ॥, ఉత్తరం: ప్లాట్ నెం.421 యొక్క స్థలం (ఐటమ్ నెం. డి) –ఈ వైపు 87 అ॥. ఈ పై హద్దులలో ప్లాట్ నెం.420 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 358.47 చ॥గ॥ల. ఐటమ్ డి: ప్లాట్ నెం.421నకు హద్దులు: తూర్పు: 40 అ॥ల రోడ్డు–ఈ వైపు 35.90 అ॥, దక్షిణం: ప్లాట్ నెం.420 యొక్క స్థలం (ఐటమ్ నెం. సి)–ఈ వైపు 87 అ॥, పడమర: ప్లాట్ నెం. 389 యొక్క స్థలం (ఐటమ్ నెం. ఎ)–ఈ వైపు 33 అ॥, ఉత్తరం: ప్లాట్ నెం.422 యొక్క స్థలం –ఈ వైపు 73 అ॥. ఈ పై హద్దులలో ప్లాట్ నెం. 421 యొక్క ఖాళీ స్థలం విస్తీర్ణం 343.69 చ॥గ॥ల.

రిజర్వు ధర: రూ. 45,45,000/- ధరావత్తు: రూ. 4,54,500/- బిడ్ పెంపుదల: రూ. 45,450/-

చీమకుర్తి-3 బ్రాంచ్ — బ్రాంచ్ మేనేజర్: శ్రీ బత్తుల రంజన్ — ఫోన్ నెం. 80887 83495

2 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-హామీదారు(లు): 1) M/s. సాయి సూర్య రాడ్ రీకండీషన్ వర్క్స్, ప్రొప్రయిటర్: యస్‌కె. మౌలాలి, గంగా వే బ్రిడ్జ్ ఎదురుగా, కర్నూలు రోడ్డు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా., 523226. 2. శ్రీ యస్‌కె. మౌలాలి (మరణించిన వారు), తండ్రి: బాబుల్‌సాహెబ్, పిడతలపూడి రోడ్డు, చీమకుర్తి, ప్రకాశం జిల్లా., 523226. అతని ప్రాతినిధ్యం వహిస్తున్న చట్టపరమైన వారసులు: 1) శ్రీమతి షేక్ ఖాజాబీ (భార్య), డి.నెం. 7–435/ఎం, గాంధీనగర్, రెవెన్యూ వార్డ్ 7, చీమకుర్తి–523226. 2) శ్రీమతి షేక్ రిజ్వానా (కుమార్తె), ఫ్లాట్: 304, బి బ్లాక్, శ్రీ కల్కి గార్డెన్స్, రామకృష్ణనగర్, ప్రాజెం హాస్పిటల్ లైన్, మదీనా నగర్, హైదరాబాద్, తెలంగాణ–500050. 3) శ్రీమతి షేక్ హసీనా (కుమార్తె), సుమతి శ్రీ నన్షైన్, చర్చి దగ్గర, క్రాంతి సగర్, రోడ్ నెం: 6, మల్లంపేట, బాచుపల్లి – 500090. 3. శ్రీ గొల్లపూడి చిన్నబ్బాయి, తండ్రి: బుల్లి కోటయ్య, డి.నెం. 7–407–3, చీమకుర్తి, ప్రకాశం జిల్లా, 523226.

డిమాండ్ నోటీసు తేది : 28.04.2021, — స్వాధీనత నోటీసు తేది : 27.10.2021

బకాయి మొత్తం: రూ.13,92,033/- (అక్షరాల పదమూడు లక్షల తొంభై రెండు వేల ముప్పై మూడు రూపాయలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.

స్థిరాస్తి వివరములు : ప్రకాశం జిల్లా, చీమకుర్తి, పొదిలి రోడ్, ఒంగోలు, పెట్రోల్ అవుట్‌లెట్ల దగ్గర, ప్లాట్ నెం. 12, డి.నెం. 1–214 (1), అసెస్‌మెంట్ నెం. 6299, సర్వేనెం. 237 లో 3000.00 చ॥అ॥ల లేదా 333.33 చ॥గ॥ల విస్తీర్ణంలో భూమి మరియు యావత్తు ఆస్తి శ్రీ యస్‌కె. మౌలాలి గారికి చెందినది. హద్దులు: తూర్పు: ప్లాట్ నెం. 7 లో చలువాది బద్రి నారాయణ, దక్షిణం: 25 అ॥ల రోడ్డు, పడమర: 30 అ॥ల రోడ్డు, ఉత్తరం: ప్లాట్ నెం: 11. (రిజిస్టర్డ్ డాక్. నెం. 605/2009) (ల్యాటిట్యూడ్: 15.35197N & ల్యాంగిట్యూడ్: 79.50510E).

గమనిక: రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెం. 605/2009 ప్రకారం 333.33 చ॥గ॥, ఆమోదించబడిన ప్లాన్ ప్రకారం 334.88 చ॥గ॥ల, ప్యానెల్ వాల్యుయర్ (EVR తేదీ 08.08.2024)చే భౌతిక కొలతల ప్రకారం 306.47 చ॥గ॥ విస్తీర్ణంలో స్థలం.

రిజర్వు ధర: రూ. 20,02,000/- ధరావత్తు: రూ. 2,00,200/- బిడ్ పెంపుదల: రూ. 20,020/-

సిఎస్ఆర్ శర్మ కాలేజ్ బ్రాంచ్ — బ్రాంచ్ మేనేజర్: శ్రీ ఎమ్. శివకుమార్ రెడ్డి — ఫోన్ నెం. 85538 51234

3 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-హామీదారు(లు): 1) శ్రీ దండె సురేంద్ర, తండ్రి. కృష్ణ, డి.నెం.2-1-192, మూడు విగ్రహాల దగ్గర, గద్దలగుంట, ఒంగోలు, ప్రకాశం జిల్లా–523001. 2) శ్రీమతి దండె శ్రీదేవి, భర్త. సురేంద్ర, డి.నెం. 2-1-192, మూడు విగ్రహాల దగ్గర, గద్దలగుంట, ఒంగోలు, ప్రకాశం జిల్లా–523001.

డిమాండ్ నోటీసు తేది : 05.04.2021, స్వాధీనత నోటీసు తేది : 18.09.2021 బకాయి మొత్తం: రూ.16,34,705/- (అక్షరాల పదహారు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల ఐదు రూపాయలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.

స్థిరాస్తి వివరములు : ప్రకాశం జిల్లా, ఒంగోలు, గద్దలగుంట, డి.నెం.2–1–297, బ్లాక్ నెం.12, వార్డు నెం.1, సర్వే నెం.638 వద్ద గల విస్తీర్ణం 104.88 చ॥గ॥లలోని ప్లింత్ ఏరియా 700 చ॥అ॥లతో భూమి మరియు భవనం శ్రీ దండె సురేంద్ర గారికి చెందినది. హద్దులు : తూర్పు : 15 అ॥ల రోడ్డు, పడమర : తోట కోటయ్య గారి ఇల్లు, ఉత్తరం : ఒగిరాల లక్ష్మమ్మ గారి ఆస్తి, దక్షిణం : దండె అంకబాబు గారి ఆస్తి. (దస్తావేజు నెం.3377/2016, తేది.04.05.2006) లాటిట్యూడ్ : 15.50068, లాంగిట్యూడ్ : 80.03420).

రిజర్వు ధర: రూ. 15,69,000/- ధరావత్తు: రూ. 1,56,900/- బిడ్ పెంపుదల: రూ. 15,690/-

4 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-హామీదారు(లు): 1) మెస్సర్స్ కరుణశ్రీ సైంటిఫిక్ కెమికల్స్ కో., ప్రొప్రయిటర్ : శ్రీ ఇుట్టి రమేష్ బాబు, షాప్ నెం.7, రత్నం గోల్డెన్ టవర్స్, నార్త్ బైపాస్ రోడ్డు, ఒంగోలు, ప్రకాశం జిల్లా–523001. 2) శ్రీ ఇుట్టి రమేష్ బాబు, తండ్రి. సుబ్బయ్య, ఇంటి నెం.10–65, పమిడిపాడు గ్రామం, కొరిసెపాడు మండలం, ప్రకాశం జిల్లా–523213. 3) శ్రీ మురికిపూడి వెంకటేశ్వర్లు, తండ్రి. చంద్రయ్య, ఇంటి నెం.6–69, రావపూడి గ్రామం, కొరిసెపాడు మండలం, ప్రకాశం జిల్లా–523286.

డిమాండ్ నోటీసు తేది : 05.04.2021, — స్వాధీనత నోటీసు తేది : 18.09.2021

బకాయి మొత్తం: రూ.29,76,417/- (అక్షరాల ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల పదిహేడు రూపాయలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.

స్థిరాస్తి వివరములు : ప్రకాశం జిల్లా, ఒంగోలు, శ్రీ నగర్, నార్త్ బైపాస్ రోడ్డు, రత్నం గోల్డెన్ టవర్స్, డి.నెం.6–27(38) ఓఆర్ఎస్ నెం.389/1బి1, 389/1బి2 వద్ద గల విస్తీర్ణం 26.66 చ॥గ॥లలోని అర్బన్ ఆస్తి – స్థలం షాప్ (కమర్షియల్ కాంప్లెక్స్‌లోని షాప్) శ్రీ ఇుట్టి రమేష్ బాబు, తండ్రి. సుబ్బయ్య గారికి చెందినది. హద్దులు : ఉత్తరం : బాల్కనీ కొరకు 4' వెడల్పు దారి, దక్షిణం : పెనుబోతు కమలాకర్ గారికి అమ్మిన ఆస్తి, తూర్పు : ఎన్‌హెచ్–5 సర్వీస్ రోడ్డు, పడమర : గట్టిబోయిన నరసింహారావు గారి స్థలం. (దస్తావేజు నెం.726/2016, తేది.29.01.2016) లాటిట్యూడ్ : 15.51787, లాంగిట్యూడ్ : 80.03884)

రిజర్వు ధర: రూ. 7,93,000/- ధరావత్తు: రూ. 79,300/- బిడ్ పెంపుదల: రూ. 7,930/-

మేదరమెట్ల బ్రాంచ్ — బ్రాంచ్ మేనేజర్: శ్రీ కె. మహేష్ బాబు — ఫోన్ నెం. 91609 90991

5 ఋణగ్రహీత(లు)/తనఖాదారు(లు)/హామీదారు(లు)/సహ-హామీదారు(లు): 1) శ్రీ అడుసుమల్లి వెంకట సరసయ్య (ఋణగ్రహీత), తండ్రి: సుబ్బారావు, ఇంటి డి.నెం. 9–12, 9వ వార్డు, మేదరమెట్ల, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్–523212. (2). శ్రీమతి అడుసుమల్లి శివ నాగ మల్లేశ్వరి(సహ-ఋణగ్రహీత), భర్త: వెంకట సరసయ్య, ఇంటి డి.నెం. 9–12, 9వ వార్డు, మేదరమెట్ల, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్–523212.

డిమాండ్ నోటీసు తేది : 25.09.2024, — స్వాధీనత నోటీసు తేది : 11.12.2024

బకాయి మొత్తం: రూ.21,18,567/- (అక్షరాల ఇరవై ఒక్క లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు మాత్రమే) + తదుపరి జమకూడు వడ్డీ, కాస్ట్స్ మరియు వ్యయాలతో సహా.

స్థిరాస్తి వివరములు : బాపట్ల జిల్లా, కొరిసపాడు మండలం, మేదరమెట్ల, బొడ్డువానిపాలెం, మేదరమెట్ల గ్రామ సర్వే నెం. 595, పాత డోర్ నెం. 9–147, కొత్త డోర్ నెం. 16–102, శ్రీ అడుసుమల్లి వెంకట సరసయ్య మరియు శ్రీ అడుసుమల్లి శివ నాగ మల్లేశ్వరి గారికి చెందిన 50 చ॥గ॥ లేదా 41.80 చ॥మీ॥ స్థలం మరియు అందులోని ఆర్‌సిసి రూఫ్డ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ (క్రింద & మొదటి అంతస్తు) యావత్తు ఆస్తికి హద్దులు: ఉత్తరం: గంధంశెట్టి వెంకటేశ్వర్లుతో గల ఉమ్మడి ప్రహరీ గోడ, తూర్పు: కర్నాటి పార్థసారథి యొక్క ఇల్లు, పడమర: పల్లేటి సుజాత గారి ఇల్లు, దక్షిణం: బజారు.

గమనిక:– తేది.13.06.2003 నాటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెం.694/2023 ప్రకారం భూమి & భవనం విస్తీర్ణం 50.00 చ॥గ॥లు లేదా తేది.17.06.2020 నాటి MODT 1816/2020 & భౌతిక కొలతల ప్రకారం స్థలం విస్తీర్ణం 70.83 చ॥గ॥లు (ఇప్పటికే పేపర్ ప్రచురణ ద్వారా తెలియజేయబడింది (ఈనాడు & ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్) ప్రచురణ సవరణ తేది.24.09.2025).

రిజర్వు ధర: రూ. 23,00,000/- ధరావత్తు: రూ. 2,30,000/- బిడ్ పెంపుదల: రూ. 23,000/-

బ్యాంకుకు తెలిసినంతవరకు ఆస్తిపై ఎటువంటి తాకట్టు ఋణభారాలు లేవు. (1) ఆన్‌లైన్ ఇ-వేలం వెబ్‌పోర్టల్ / వెబ్‌సైట్ https://baanknet.com ద్వారా నిర్వహించబడును. (2) రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ మరియు బిడ్డింగ్ రూల్స్ కొరకు మరియు అమ్మకం నియమ నిబంధనల కొరకు https://baanknet.com దర్శించండి మరియు లాగిన్ & రిజిస్ట్రేషన్ కొరకు వెబ్‌సైట్ హోమ్‌పేజీలో "బయ్యర్ రిజిస్ట్రేషన్" లింక్‌ను దయచేసి క్లిక్ చేయండి. (3) ఇ-వేలం అమ్మకం యొక్క నియమ నిబంధనల కొరకు బ్యాంకు వారి వెబ్‌సైట్: www.unionbankofindia.co.in లో లభిస్తాయి.

తేది : 29.09.2025 — సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, ఒంగోలు
స్థలం: ఒంగోలు

కోవూరు
• కోవూరు • సర్వేపల్లి • ఆత్మకూరు

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) కోవూరు :79950 67034, సర్వేపల్లి :80085 73980, ఆత్మకూరు: 8008573949

సమస్య : పొదలకూరు-మనుబోలు మార్గంలో ఆర్అండ్‌బి ప్రధాన రోడ్డుపై ట్రాక్టర్లకు కేజ్ వీల్స్ తగిలించుకొని నడుపుతుండటంతో రోడ్డు దారుణంగా దెబ్బతింటోంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. **-ప్రసాద్, స్థానికుడు**

సమాధానం: నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. **-శ్రీనివాసులు, ర.భ ఏఈ**

? సంగం మండలం జెండాదిబ్బ పంచాయతీ అనుబంధ గ్రామమైన అరవపాళెం వద్ద సదరన్ ఛానల్ రెగ్యులేటర్ దెబ్బతినడంతో రాకపోకలకు ప్రమాదకరంగాఉంది. **-నరేశ్, అరవపాళెం**

✓ పరిశీలించి మరమ్మతులకు ప్రతిపాదిస్తాం. **- పెంచలయ్య, జలవనరుల శాఖ డీఈఈ**

? పొదలకూరు రూరల్ పరిధిలోని లింగంపల్లి తోపు రోడ్డు వద్ద చెత్త గుట్టలుగా పేరుకుపోయాయి. కొన్నిరోజులుగా దుర్వాసనతో సతమతమవుతున్నాం. **- మహేశ్, స్థానికుడు**

✓ సిబ్బందికి చెప్పి శుభ్రం చేయిస్తాం. **- యశ్వంత్ సింగ్, పంచాయతీ కార్యదర్శి**

? బుచ్చి పరిధిలోని ఐదో వార్డు మూడో వీధిలో వీధిదీపం వెలగడం లేదు. **-రాజమ్మ, స్థానికురాలు**

✓ పరిశీలించి వీధిదీపం వేయిస్తాం. **- బాలకృష్ణ, పురపాలక కమిషనర్**

? కొడవలూరు మండలం రైల్వేగేటు వద్ద ఉన్న గిరిజన కాలనీలో వీధిదీపాలు సక్రమంగా వెలగడం లేదు. **- లక్ష్మయ్య, స్థానికుడు**

✓ వేయిస్తాం. **- వెంకటసుబ్బారావు, ఎంపీడీవో**

? తోటపల్లిగూడూరు మండలం ముంగలదొరువు గ్రామం వద్ద కోడూరు రోడ్డుపై వ్యర్థాలు పడేస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. **- వెంకటేశ్వర్లు, స్థానికుడు**

✓ రోడ్డుపై వ్యర్థాలు వేయకుండా చూస్తాం. **- ప్రదీప్, పంచాయతీ కార్యదర్శి**

? తోటపల్లిగూడూరు మండలం చింతోపు వద్ద విద్యుత్తు స్తంభానికి పిచ్చి మొక్కలు అల్లుకుపోయాయి. సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. **- శ్రీనివాసులు, స్థానికుడు**

✓ పరిశీలించి మొక్కల తొలగింపునకు చర్యలు తీసుంటాం. **- సునీల్‌కుమార్, డిస్కం ఏఈ**

? మనుబోలు మండలం జట్లకొండూరు పంచాయతీ గోవిందరాజుపురంలో పగలు వీధిదీపాలు వెలుగుతున్నాయి. **-వెంకటేశ్వర్లు, స్థానికుడు**

✓మరమ్మతులుచేయిస్తాం. **- తులసీరామ్, ఉపసర్పంచి**

పీహెచ్‌సీలో దస్త్రాల తనిఖీ

అనంతసాగరం, న్యూస్‌టుడే: అనంతసాగరం పీహెచ్‌సీని సోమవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో ఖాదర్‌వలి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో జరుగుతున్న టీబీ ముక్త్‌భారత్ వంద రోజుల కార్యక్రమం వివరాలను వైద్యాధికారులు శ్రీకాంత్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, శ్రావణిలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీహెచ్‌సీలోని రికార్డులు, లేబర్ రూమ్ వార్డులను పరిశీలించారు. రేవూరు, మినగల్లులోని గ్రామ ఆరోగ్య కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.

అధికారుల గైర్హాజరు.. తగ్గిన వినతులు

పీజీఆర్ఎస్‌లో విన్నవిస్తున్నా పరిష్కారం కాని సమస్యలు

తోటపల్లిగూడూరు, విడవలూరు, పొదలకూరు, మనుబోలు సైదాపురం, న్యూస్‌టుడే

ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ప్రతి సోమవారం ఈ కార్యక్రమానికి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు హాజరు కావాలి. కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో వారు పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎంపీడీవో, తహసీల్దారును మినహాయిస్తే మిగిలిన శాఖల వారు లేకపోవడంతో వినతులిచ్చేందుకు ప్రజలు రావడం లేదు. సమస్యలు ఎవరికి విన్నవించాలని వాపోతున్నారు. కోవూరు, బుచ్చి, కొడవలూరు, రాపూరు, కలువాయి, ఇందుకూరుపేట మండలాల పరిధిలో వినతులను పట్టించుకోకపోవడంతో జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్దకెళ్లి ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నారు.

పరిశీలన

విడవలూరు తహసీల్దారు కార్యాలయంలో అధికారులు లేక ఇలా..

తోటపల్లిగూడూరులో నిల్..

❐ సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లిగూడూరులో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ముగ్గురు అధికారులు మాత్రమే హాజరయ్యారు. ప్రజల నుంచి వినతులు రాలేదని తహసీల్దారు శివయ్య తెలిపారు. కలెక్టరు కార్యాలయం నుంచి ఆరు దరఖాస్తులు ఇక్కడికి రిఫర్ చేశారు. స్థానిక అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంతో ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. మండల కార్యాలయాల్లో స్పందన లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

❐ మనుబోలు తహసీల్దారు కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌కు నాలుగు అర్జీలు వచ్చాయని తహసీల్దారు రమాదేవి తెలిపారు. ఆరు శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు.

విడవలూరులో మూడు..

❐ కోవూరు నియోజకవర్గం విడవలూరు తహసీల్దారు కార్యాలయంలో మూడు వినతులు వచ్చాయి. పొలాలకు సంబంధించి మ్యుటేషన్ కోసం రెండు వినతులు, ఒకటి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం విన్నవించారు. కొందరు అధికారులు ఆలస్యంగా వచ్చారు.

పదకొండు శాఖలకు నలుగురే హాజరు

❐ పొదలకూరు మండలంలో నలుగురు అధికారులు తప్ప మిగతా వారు హాజరు కాలేదు. రెవెన్యూ, ఎంపీడీవో, వ్యవసాయశాఖ, ఐసీడీఎస్, విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఉపాధిహామీ పథకం, ఇరిగేషన్, ట్రాన్స్‌కో, ఆర్అండ్‌బి వంటి శాఖల అధికారులు కచ్చితంగా హాజరు కావాలన్న నిబంధ నలున్నా పట్టించుకోవడం లేదు. కొందరు గుట్టు చప్పుడు కాకుండా హాజరు పుస్తకంలో సంతకం పెట్టి వెళుతున్నారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని అర్జీదారులు కోరుతున్నారు. రెవెన్యూ సమస్యలపై నాలుగు వినతులు వచ్చినట్లు తహసీల్దారు శివకృష్ణయ్య తెలిపారు. ❐ సైదాపురంలో రెండు అర్జీలు వచ్చాయని తహసీల్దారు సుభద్ర తెలిపారు. మిగతాశాఖల అధికారులు రాలేదు. గ్రామాల్లో భూసమస్యలకు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు విసుగుచెంది, అధికారులకు అర్జీలను అందించేందుకు విముఖత చూపుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హడలెత్తించిన వర్షం.. తడిసిన ధాన్యం

చేజర్ల, న్యూస్‌టుడే: పంట కోతల వేళ మొదలైన కుండపోత వర్షం రైతులను హడలెత్తించింది. సోమవారం రాత్రి మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురవటంతో పొలాల్లోని ధాన్యపు రాశులు తడిసిపోయాయి. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటంతో గిట్టుబాటు ధర వస్తుందనుకొన్న అన్నదాతల ఆశలపై జల్లులు నీళ్లు చల్లాయి. ధాన్యాన్ని భద్రపరచుకునే స్థాయిలో రైతుల వద్ద టార్పాలిన్లు గ్రామాల్లో కల్లాలు, గోదాములు లేక పోవటంతో అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం దళారులు పుట్టి ధాన్యాన్ని రూ.15500కు కొనుగోలు చేస్తున్నారు. తేమశాతాన్ని 22 నుంచి 17 శాతానికి తగ్గిస్తే పుట్టికి రూ.20308 వంతున లభిస్తోంది. కోతల సమయంలో మొదలైన వానలు రావడంతో పచ్చిధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సి పరిస్థితి నెలకొంది. తేమ శాతానికి ధర లెక్క కట్టి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించాలని, పంట తడవకుండా ప్రభుత్వం నాణ్యమైన టార్పాలిన్లు అందజేయాలని అన్నదాతలు అధికారులను విన్నవిస్తున్నారు.

అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

మనుబోలు, న్యూస్‌టుడే: కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అందుకే తెదేపాలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరు వేదాయపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో వెంకటరమణయ్య, రాజాగౌడ్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలు తెదేపాలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, తెదేపా మండలాధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వండి

మాట్లాడుతున్న రాష్ట్ర కౌలు రైతు సంఘం అధ్యక్షుడు రాధాకృష్ణ

కోవూరు, న్యూస్‌టుడే: కౌలు రైతులందరికి ప్రభుత్వం గుర్తింపు కార్డులివ్వాలని, బ్యాంకులో రుణాలు, ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కోవూరు మండలం పడుగుపాడులోని పుచ్చలపల్లి సుందరయ్య కల్యాణ మండపంలో కౌలు రైతు సంఘం నాలుగో మహాసభలు సోమవారం నిర్వహించారు. అనంతరం కౌలు రైతు సంఘం 27 మందితో నూతన కమిటీ ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా గురునాథం, టి.గోపాల్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు శేషయ్య, తదితరులు పాల్గొన్నారు.

రామమందిరం పునర్నిర్మాణానికి ఆహ్వానం

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: తోటపల్లిగూడూరు మండలం కోడూరు పంచాయతీ పాతపాళెం గ్రామంలో శ్రీరామ మందిరం పునర్నిర్మాణ కార్యక్రమం అక్టోబరు మూడో తేదీన జరుగుతుందని మత్స్యకార నేతలు తెలిపారు. కోడూరులో సోమవారం మత్స్యకార నాయకులు మాట్లాడుతూ పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. టీడీపీ నేత చినబాబురెడ్డితో పాటు పులువురు నేతలను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికలు అందజేసినట్లు తెలిపారు.

జొన్నవాడ ఆలయ భూముల ఆక్రమణలపై ఫిర్యాదు

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి ఆలయ భూములు ఆక్రమిస్తున్నారని మాజీ ఛైర్మన్ శ్రీనివాసులు రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. పాతపూలతోట భూములు కాపాడాలని కోరారు. ఆయన వెంట వైకాపా నాయకులు ఉన్నారు.

బుచ్చిలో పెరిగిన వార్డులు

బుచ్చిరెడ్డిపాళెం : బుచ్చి నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీ హోదా వచ్చాక 20 వార్డుల నుంచి 27 వార్డులు చేశామని కమిషనర్ బాలకృష్ణ తెలిపారు. వార్డుల రూట్ మ్యాప్, అన్నీ రూపొందించి నగర పంచాయతీలో ప్రచురించామని ఎవరికైనా అభ్యంతరాలుంటే అక్టోబర్ 6 సాయంత్రం లోగా రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. మున్సిపాలిటీలో ఎంపీడీవో కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్, తహసీల్దారు, విద్యుత్తు శాఖ, తదితర కార్యాలయాల వద్ద ప్రతులు అందుబాటులో ఉంచారు. గతంతో పోలిస్తే ఏడు వార్డులు పెరిగాయి.

1072 పొగాకు బేళ్ల అమ్మకం

మర్రిపాడు : డీసీపల్లి వేలం కేంద్రంలో సోమవారం జరిగిన పొగాకు వేలంలో 1072 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. వేలం కేంద్రానికి రైతులు 1290 బేళ్లను అమ్మకానికితీసుకువచ్చారు. 218 బేళ్లను వ్యాపారులు వివిధ కారణాలతో తిరస్కరించారు. గరిష్ఠ ధర కిలోరూ. 335 కాగా, కనిష్ఠ ధర కిలో రూ. 80 పలికింది.

గుంతలమయం.. ప్రమాదకరం

పొదలకూరు-మనుబోలు మార్గంలోని గొట్లపాలెం నుంచి కుసుమూరు వెళ్లే కూడలి రోడ్డుపై గుంత ప్రమాదకరంగా మారింది. మనుబోలు నుంచి పొదలకూరుకు ప్రయాణించే ద్విచక్ర వాహనాలు, కుసుమూరు నుంచి వచ్చే వాహనాలు గమనించక పోవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాత్కాలికంగా మట్టితోనైనా పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్**

జ్వాలాముఖి ఆలయానికి విరాళం

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ఆత్మకూరులోని బలిజవీధికి చెందిన కొలగాని సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం ఆయన ధర్మపత్ని అమ్మణమ్మ, జ్వాలాముఖి ఆలయ అభివృద్ధికి లక్ష రూపాయల విరాళం అందజేశారు. కుమార్తెలు సునందలక్ష్మి, సునీత, అల్లుళ్లు దేవస్థాన కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

చిన్నపాటి వర్షానికే జలమయం

కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో చిన్నపాటి వర్షానికే రోడ్డుపక్కన నీరు నిలుస్తోంది. దీంతో బాగున్న రోడ్డు దెబ్బతింటోంది. సమస్య పరిష్కారానికి రోడ్డుపక్కన గ్రావెల్ వేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. లేక పోతే కోట్లరూపాయలు ఖర్చుపెట్టి వేసిన రోడ్డు దెబ్బతింటుందని తెలిపారు. **- న్యూస్‌టుడే, కొడవలూరు**

దోమలకు నెలవు

బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడలో రోడ్డుపక్కన మురుగు ప్రవహిస్తుండంతో పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. డ్రెయిన్లు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. సమస్య పరిష్కరించాలని విన్నవిస్తున్నారు. **-న్యూస్‌టుడే, బుచ్చి**

కొనుగోలు కేంద్రం ప్రారంభం

చేజర్ల : చేజర్ల పీఏసీఎస్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ అధ్యక్షులు వీరరామిరెడ్డి సోమవారం ప్రారంభించారు. రైతులంతా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు.

IN THE COURT OF THE I ADDL. JUNIOR CIVIL JUDGE : NELLORE
I.A. No. 595/ 2024
O.S. No. 863 / 2021
Yellasiri Priyanka @ Sara Priyanka Rep. by G.P.A. Yellasiri Daniel
... Petitioner/ Plaintiff
Vs.
1. Shaik Ahmed Basha (died)
2. Dwarakamai Real Estates, Nellore Rep. by its Managing Partner A.Hazarathiah, Nellore.
3. The District Registrar, Stamps and Registration Department, Nellore.
... Respondents/ Defendants 1 to 3
4. Shaik Safia
5. Shaik Ramija
6. Shaik Jameela
7. Shaik Sharmila
... Respondents/ Proposed Defendants 4 to 7
Notice
To
R4. Shaik Safia, W/o. Late Ahmed Basha, R/o. Near Grama Panchayat Office, Pothireddy palem village, Kovuru Mandal, SPSR Nellore Dist.
R6. Shaik Jameela D/o. Late Ahmed Basha, R/o. Near Grama Panchayat Office, Pothireddy palem village, Kovuru Mandal, SPSR Nellore Dist.
పై నెంబరున కేసులో ... set aside the abatement ... తేది 8-10-2025న వాయిదా వేసియున్నారు. ఆరోజు ఉదయం 10.30 గంటలకు మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోవలసినది. లేనియెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.
గోడా సురేష్, M.A., M.L., అడ్వకేట్, నెల్లూరు.

IN THE COURT OF THE I ADDL. JUNIOR CIVIL JUDGE : NELLORE
I.A. No. 593/ 2024
O.S. No. 863 / 2021
Yellasiri Priyanka @ Sara Priyanka Rep. by G.P.A. Yellasiri Daniel
... Petitioner/ Plaintiff
Vs.
1. Shaik Ahmed Basha (died)
2. Dwarakamai Real Estates, Nellore Rep. by its Managing Partner A.Hazarathiah, Nellore.
3. The District Registrar, Stamps and Registration Department, Nellore.
... Respondents/ Defendants 1 to 3
4. Shaik Safia
5. Shaik Ramija
6. Shaik Jameela
7. Shaik Sharmila
... Respondents/ Proposed Defendants 4 to 7
Notice
To.
R4. Shaik Safia, W/o. Late Ahmed Basha, R/o. Near Grama Panchayat Office, Pothireddy palem village, Kovuru Mandal, SPSR Nellore Dist.
R6. Shaik Jameela D/o. Late Ahmed Basha, R/o. Near Grama Panchayat Office, Pothireddy palem village, Kovuru Mandal, SPSR Nellore Dist.
... మన్నించమని I.A.No. 593/2024 పిటిషన్ దాఖలు చేసియున్నారు. సదరు పిటిషన్‌లో మీకు నోటీసు నిమిత్తం తేది 8-10-2025న వాయిదా వేసియున్నారు. ఆరోజు ఉదయం 10.30 గంటలకు మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోవలసినది. లేనియెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.
గోడా సురేష్, M.A., M.L., అడ్వకేట్, నెల్లూరు.

IN THE COURT OF THE I ADDL. JUNIOR CIVIL JUDGE : NELLORE
I.A. No. 594/ 2024
O.S. No. 863 / 2021
Yellasiri Priyanka @ Sara Priyanka Rep. by G.P.A. Yellasiri Daniel
... Petitioner/ Plaintiff
Vs.
1. Shaik Ahmed Basha (died)
2. Dwarakamai Real Estates, Nellore Rep. by its Managing Partner A.Hazarathiah, Nellore.
3. The District Registrar, Stamps and Registration Department, Nellore.
... Respondents/ Defendants 1 to 3
4. Shaik Safia
5. Shaik Ramija
6. Shaik Jameela
7. Shaik Sharmila
... Respondents/ Proposed Defendants 4 to 7
Notice
To.
R4. Shaik Safia, W/o. Late Ahmed Basha, R/o. Near Grama Panchayat Office, Pothireddy palem village, Kovuru Mandal, SPSR Nellore Dist.
R6. Shaik Jameela D/o. Late Ahmed Basha, R/o. Near Grama Panchayat Office, Pothireddy palem village, Kovuru Mandal, SPSR Nellore Dist.
పై నెంబరున కేసులో షేక్ అహ్మద్ బాషా గారు చనిపోయినందున మిమ్ములను వారసులుగా చేర్చమని పైవారి కోర్టులో పిటిషన్ దాఖలు చేసియున్నారు. సదరు పిటిషన్‌లో మీకు నోటీసు నిమిత్తం తేది 8-10-2025న వాయిదా వేసియున్నారు. ఆరోజు ఉదయం 10.30 గంటలకు మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారాగానీ హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోవలసినది. లేనియెడల కేసు మీ పరోక్షమున తీర్మానించ బడును.
గోడా సురేష్, M.A., M.L., అడ్వకేట్, నెల్లూరు.

సరస్వతీ నమస్తుభ్యం

సంగంలో.. బుచ్చిలో.. విడవలూరులో..

కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు, వెంకటగిరి బృందం, న్యూస్‌టుడే: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగంలోని కామాక్షిదేవి సమేత సంగమేశ్వరాలయంలో సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవిగా కామాక్షిదేవి దర్శనమివ్వగా, బుచ్చిలో కన్యకాపరమేశ్వరి అమ్మవారికి భక్తులు కరెన్సీనోట్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. పెద్దూరులో కోదండరామస్వామి ఆలయంలో సరస్వతీదేవి అలంకారంలో, విడవలూరులో అంకమ్మ తల్లిని సరస్వతీ దేవిగా, ఏఎస్ పేటలోని కృష్ణమందిరంలో కన్యకాపరమేశ్వరి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో, బోడిపాడులోని మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిని విద్యాలక్ష్మిగా అలంకరించి అర్చించారు. మనుబోలులోని కోదండరామాలయంలో [illegible] వీధిలో వెలసిన పోలేరమ్మ ఆలయంలో సరస్వతీదేవిగా, రాపూరు మండలం పోతుకొండ అంకమ్మతల్లి ఆలయంలో సరస్వతీ అలంకారంలో, ఆత్మకూరులోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు సర్వలక్ష్మి దేవి అలంకారంలో భక్తులు తిలకించి, నైవేద్యాలు సమర్పించి ప్రసాదాలు స్వీకరించారు. పొదలకూరు శివాలయ ప్రాంగణంలోని కామాక్షితాయి, రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి కుంకుమ పూజల్లో భక్తులు పాల్గొన్నారు.

చేజర్లలో.. రాపూరులో.. ఆత్మకూరులో.. మనుబోలులో..

పొదలకూరు: కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులు

హద్దులు చూపాలని వినతి

అనుమసముద్రంపేట : ఏఎస్ పేట మండలం గుడిపాడులో 16.45 ఎకరాల భూమికి హద్దులు చూపించాలని కోరుతూ సోమవారం తహసీల్దారు అనిల్‌కుమార్‌కు గ్రామస్థులు వినతిపత్రం అందచేశారు. వేణుగోపాల్‌రెడ్డి, బుజ్జి రెడ్డి, రావమ్మ, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

రమేశ్‌నాయుడు ప్రమాణస్వీకారం

అనుమసముద్రంపేట : ఏఎస్ పేటమండలం హసనాపురం గ్రామానికి చెందిన తెదేపా మండల అధ్యక్షులు రమేశ్‌నాయుడును రాష్ట్ర ప్రభుత్వం ఏపీఈడబ్ల్యూఐడీసీ డైరక్టర్‌గా నియమించింది. సోమవారం విజయవాడలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.

నాలుగేళ్లుగా నిరుపయోగంగా..!

మండల కార్యాలయ ఆవరణలో మూలనపడిన వాహనం

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: ప్రజలకు చౌక దుకాణాల ద్వారా సరకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అందజేసిన రేషన్ సరకుల పంపిణీ వాహనం నాలుగేళ్లుగా మండలం కార్యాలయంలోనే ఉంది. లబ్ధిదారుడు వినియోగించకుండా వదిలేశారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు వాహనాలు మంజూరు చేశారు. దీనివల్ల ఉపయోగం లేదంటూ ఒక వ్యక్తి మండల కార్యాలయం వద్ద పెట్టి వదిలేశారు. తహసీల్దారు కార్యాలయం పక్కనే వాహనం ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఉపాధి కల్పనకు ఉపయోగపడాల్సి వాహనం నిరుపయోగంగా మారింది. అధికారులు పరిశీలించి ఉపయోగంలోకి తెస్తే మరొకరికి ఉపాధి కల్పించే అవకాశముంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

యువకుడిపై పోక్సో కేసు నమోదు

ఇందుకూరుపేట : ఇందుకూరుపేట మండలం ఇప్పిలి హరీశ్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలమేరకు విజయనగరం జిల్లాకు చెందిన బాలికకు యువకుడు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కేసు నమోదు చేసి హరీశ్‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై నాగార్జున్‌రెడ్డి తెలిపారు.

విద్యుదాఘాతంతో గాయాలు

సైదాపురం : కొమ్మిపాడు సమీపంలో భవనానికి సున్నం వేస్తున్న క్రమంలో విద్యుదాఘాతంతో సంతోష్ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. భవనానికి పైవైపున 33 కేవీ విద్యుత్తు తీగలు ఉండడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గూడూరుకు.. అక్కడి నుంచి నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. దీనిపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి..

మర్రిపాడు : నందవరం సమీపంలో నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై సోమవారం ద్విచక్రవాహనదారుడుఅదుపు తప్పి కిందపడటంతో గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మర్రిపాడు వైపు నుంచి నందవరం వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

జూద స్థావరంపై దాడి

మర్రిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని నాగినేనిగుంట పంచాయతీ బాట గ్రామంలో జూదస్థావరంపై ఎస్సై శ్రీనివాసరావు తన సిబ్బందితో సోమవారం దాడి చేశారు. జూదం ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 4 చరవాణులు, రూ.4600 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

యువతి మెడలో బంగారు గొలుసు చోరీ

మనుబోలు, న్యూస్‌టుడే : పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న యువతి మెడలోని బంగారు గొలుసు చోరీ జరిగింది. ఈ ఘటన స్థానిక కోదండరామపురంలో సోమవారం రాత్రి చోటుచేసుకొంది. వివరాలమేరకు... విజయలక్ష్మి అనే యువతి స్థానికంగా ఒక మార్టులో పనిచేస్తుంది. పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనం ఎదురుగా వచ్చి యువతి మెడలోని సుమారు ఒకటిన్నర సవర బంగారు దండను లాక్కొని ఉడాయించారు. బాధితురాలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెగచర్లలో గ్రామసభ

రాపూరు, న్యూస్‌టుడే: మండలంలోని తెగచెర్ల పంచాయతీ నుంచి వేరుచేసి గరిమెనపెంటను ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. సోమవారం తెగచెర్ల సచివాలయం వద్ద గ్రామ సభ నిర్వహించి పంచాయతీ కార్యదర్శి ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ఎక్కువ మంది ప్రత్యేక పంచాయతీ కావాలని కోరారని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

కూడలి వద్ద ప్రమాదం.. తప్పిన ముప్పు

సంగం, న్యూస్‌టుడే: సంగం కొండ కూడలి వద్ద సోమవారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో అదృష్టవశాత్తు ఎటువంటి ముప్పు వాటిల్లలేదు. ఆత్మకూరు వైపు నుంచి నెల్లూరుకు వెళుతున్న కారు కొండ మీద నుంచి దిగుతూ కూడలి దాటే క్రమంలో వేగనిరోధకాల వద్ద నెమ్మదిగా దాటుతుండగా, వెనక నుంచి వచ్చిన మరొక కారు దాన్ని ఢీకొట్టి పెట్రోల్ బంకు వద్దకు నెట్టుకొచ్చింది. అప్పుడు అక్కడ కూడలి దాటే వాహనాలు లేనందున పెనుప్రమాదం తప్పింది. కార్లలో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

డాక్యుమెంట్ పోయినది

కనుపర్తి రంగయ్య S/o. కనుపర్తి మస్తానయ్య H.No. 21-2-409, కుసుమ హరిజనవాడ, నవాబ్‌పేట, నెల్లూరు వారికి సంబంధించిన డాక్యుమెంట్ నెం. 4963/1987 రిజిస్టర్డ్ సేల్‌డీడ్ ఒరిజినల్ డాక్యుమెంట్ వెంకటాచలం నుండి చెముడుగుంట పోవు మార్గంలో పోయినది. దొరికిన వారు క్రింది నెంబరుకు తెలపగలరు.

కె.రంగయ్య
Ph: 99894 41152

సంరక్షణ.. పర్యవేక్షణ

మాతాశిశు మరణాల అడ్డుకట్టకు చర్యలు

న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు

మహిళ ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. పుట్టే ప్రతి బిడ్డా ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో పోషకాహారంతో పాటు, సకాలంలో వైద్యసేవలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే వారికి ఆర్థిక ప్రోత్సాహం తదితర సౌకర్యాలు కల్పించింది. మాతాశిశు మరణాలు ఒక్కటి కూడా నమోదు కాకుండేందుకు గర్భిణులు పూర్తి వివరాలు సేకరించి, వారిపై పూర్తి పర్యవేక్షణ అవసరమని భావించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కార్డులను అందజేసి సంరక్షణకు చర్యలు తీసుకుంటుంది. ◗ సర్వేపల్లి నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. తీర ప్రాంత గ్రామాలు కావడంతో పోషకాహార లోపం, సక్రమంగా వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం తదితర కారణాలతో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. పనులపై వలస వెళ్లిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం ప్రసవానికి వేరే ఆసుపత్రికి వెళ్లడం వల్ల అంతకముందు ఏ మందులు వాడాలనే పూర్తి వివరాలు తెలియని పరిస్థితి ఎదురవుతోంది. సమయానికి సరైన చికిత్స అందక ప్రాణాల మీదకు వస్తోంది. గర్భిణిగా ఉన్నప్పటి నుంచి అందిన వైద్యం వివరాలు అందుబాటులో ఉంటే చికిత్స చేయడానికి వైద్యులకు సులభతరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాల్లోనూ మాతాశిశు సంరక్షణ కార్డులు అందజేస్తున్నారు.

గర్భిణులకు సేవలందిస్తున్న వైద్యులు

క్రమం తప్పకుండా పాటించేలా...

గర్భిణిగా నమోదైన వెంటనే దగ్గరలోని పీహెచ్‌సీ ద్వారా కార్డును అందజేస్తారు. గర్భిణి పేరు, నివాసం, చరవాణి సంఖ్య, బ్యాంకు ఖాతా, ఇతర వివరాలు, పుట్టిన శిశువు వివరాలు, ఆసుపత్రి, సంబంధిత అంగన్‌వాడీ కేంద్రం, ఆశా కార్యకర్త, ఏఎన్ఎం, ఉపకేంద్రం వివరాలు కార్డులో పొందుపరుస్తారు. గర్భిణులు క్రమం తప్పకుండా పాటించాల్సిన అవసరముంది.

◗ వరిగొండ వైద్యాధికారిణి రాధిక మాట్లాడుతూ.... మాతా శిశుసంరక్షణ కార్డుల వల్ల చాలా ప్రయోజనాలున్నాయని, ప్రముఖ వైద్య నిపుణుల సలహాలతో కార్డులను ముద్రించారన్నారు. సరైన వయసులో మాటలు రాకపోయినా, సక్రమంగా స్పందించకపోయినా సకాలంలో గుర్తించి చికిత్స అందించడానికి కార్డులో వివరాలు తోడ్పడతాయన్నారు.

రైతుల అనుమతి లేకుండా బోర్లు వేయొద్దు

పొదలకూరు : అనుమతి లేకుండా మా పట్టా భూముల్లో బోర్లు ఎలా వేస్తారని సోమవారం రైతులు తహసీల్దారు శివకృష్ణయ్యకు ఫిర్యాదు చేశారు. పొదలకూరు మండలం పార్లపల్లిలో గత నాలుగు రోజులుగా ఓఎన్‌జీసీ అధికారులు సర్వే చేసిన చోట సిబ్బంది బోర్లు వేస్తున్నారు. దీనిపై రైతులు శ్రీనివాసులు, ఉదయ్‌కుమార్, గాయత్రి దేవి మాట్లాడుతూ తమ పొలాల్లో రాత్రివేళల్లో బోర్లువేసి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. అదేమని అడిగితే కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల అనుమతులున్నాయని చెబుతున్నారు. గ్రామంలో 32 బోర్లు వేయాల్సి ఉందని పేర్కొన్నారు. మా పట్టాభూముల్లో సమాచారం లేకుండా ఎలా వేస్తారని రైతులు ప్రశ్నించారు. దీనిపై తహసీల్దారు ఓఎన్‌జీసీ అధికారులతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తామని పేర్కొన్నారు.

తహసీల్దారుకు వినతిపత్రం ఇస్తున్న పార్లపల్లి రైతులు

నెల్లూరు

•నెల్లూరు •నెల్లూరు గ్రామీణం

రోడ్డుపై ఇసుక తొలగింపు

స్పందనకు వందనం

నెల్లూరు(పద్మావతి సెంటర్): నగరంలోని జిల్లా కాలనీ మొదటి వీధిలో రోడ్డుపైనే ఇసుక వేయడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఈ సమస్యపై ఈ నెల 29వ తేదీన 'ఈనాడు'లో 'రోడ్డంతా ఇసుక.. వాహనదారులకు అవస్థ' శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన కార్పొరేషన్ అధికారులు దానిని తొలగించారు. స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు

నెల్లూరు(నగరపాలకసంస్థ): నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా సోమవారం 20వ డివిజన్ ఇస్కాన్ సిటీ ప్రాంతంలో పర్యటించారు. హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో యాచకవృత్తిలో ఉన్న ఓ బాలుడిని గమనించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్బంధ విద్య అమలులో భాగంగా టీవీఆర్ మున్సిపల్ హైస్కూలులో చేర్పించేందుకు బాలుని తల్లిదండ్రులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పేదరికం.. ఆపై వైకల్యం

ఆమెది పేద కుటుంబం. ఆపై అంగవైకల్యం.. అనారోగ్యం.. వచ్చే కొద్దిపాటి పింఛను సరిపోక.. సాయం చేయమని అధికారులను వేడుకొంది. నెల్లూరు నగరం ఎన్టీఆర్‌నగర్ చెరుకు తోటకు చెందిన దేవరపల్లి లక్ష్మి దివ్యాంగురాలు. పోలియో కారణంగా రెండు కాళ్లు, చేతులు పని చేయవు. ఎక్కడికెళ్లాలన్నా.. ఎవరో ఒకరు చేతుల్లో పట్టుకుని తీసుకెళ్లాలి. ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే పింఛను రూ.6వేలు అందిస్తోంది. అవి మందులకే సరిపోతున్నాయి. సోమవారం బంధువుల సహాయంతో కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె.. రూ.15వేల పింఛను ఇప్పించి ఆదుకోవాలని కలెక్టరును వేడుకున్న ఆశతో వెనుదిరిగింది.
–న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్)

డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగాచైర్‌పర్సన్ ఎం.సుగుణమ్మ హాజరయ్యారు. అనంతరం డైరెక్టర్లు కె.గంగాధర్(నెల్లూరు రూరల్), ప్రమాణ స్వీకారం చేశారు.

భూ ఆక్రమణలపైనే వినతులు అధికం!

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: నెల్లూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి బాధితులు భారీగా తరలివచ్చారు.. భూ సమస్యలపై అధికంగా అర్జీలు అందించారు. గత వైకాపా ప్రభుత్వంలో నిర్వహించిన భూ సర్వే లోపాలను కలెక్టరుకు వివరించారు.

ప్రత్యామ్నాయం చూపండి

పొదలకూరు మండలం కసుపర్తి మజరా నరసింహకొండగిరిలోని సర్వే నంబర్లు 265, 314లో రైతులకు పొలాలు ఉన్నాయి. ఎన్‌హెచ్ 67 జాతీయ రహదారిలో తొమ్మిది మంది రైతుల పొలాలు పోతున్నాయి. రెండేళ్ల క్రితం కొందరికి ఎకరాకు రూ.7.80 లక్షల వంతున పరిహారం అందించారు. ప్రస్తుతం రూ.5.80 లక్షలే ఇస్తామంటున్నారని రైతులు పెంచలయ్య, సుందరయ్య, కిష్టయ్య, నారాయణ వాపోయారు. పొలాలకు ప్రత్యామ్నాయం చూపాలని కోరారు.

సర్వేలో అవకతవకలు

అనుమసముద్రంపేట మండలం పంది పాడుకు చెందిన రైతు పి.వెంకట కొండారెడ్డికి సర్వే నంబరు 87లో 7.40 ఎకరాల భూమి పూర్వీకుల నుంచి సంక్రమించింది. ఇటీవల జరిగిన రీ సర్వేలో అధికారులు సర్వే నంబరు 67, 86ను సంబంధించి 87లోకి జరిపి తమ భూమి సర్వే నంబరు 66గా చూపించారని వాపోయారు. సర్వేలో జరిగిన అవకతవకలు సరిచేయాలని కోరారు.

పట్టా ఉన్నా షెడ్డు ఏర్పాటు

సీతారామపురం మండలం చెన్నపలేపల్లెకు చెందిన మద్దిసేన నారాయణకు సర్వే నంబరు 91-4లో 1.28 ఎకరాల పొలం ఉంది. ఎవిహెచ్ రహదారి గుత్తేదారు ఆక్రమించి రేకుల షెడ్డు, ఇనుము ఇతర వస్తువులు వేసుకున్నారు. షెడ్డును తొలగించాలని కోరితే.. పట్టించుకోవడం లేదు. స్థానిక తహసీల్దార్, పోలీసు స్టేషన్‌లో అర్జీలు పెట్టుకున్నా స్పందించలేదు. న్యాయం చేయాలని ఆయన కోరారు.

రూ.5 కోట్ల విలువైన పొలంపై కన్ను

బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ కామాక్షితాయి దేవస్థానానికి చెందిన భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుని ఆలయానికి అప్పగించాలని **ఎం.శ్రీనివాసులురెడ్డి, రమేష్‌బాబు, సాగర్** తదితరులు కోరారు. జొన్నవాడలో 90 సెంట్ల భూమిలో పురాతనం నుంచి శ్రీ స్వామి అమ్మవార్లకు నిత్య అలంకార పూజలకు పూల మొక్కలను సాగుచేసేవారన్నారు. దాని విలువ రూ.5కోట్లు ఉంటుందని తెలిపారు.

అర్జీలు స్వీకరిస్తున్న కమిషనర్ నందన్, అధికారులు

ఇళ్ల నిర్మాణాలకు అదనపు సాయం

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: సొంత స్థలం కలిగిన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం ద్వారా రూ.2.5 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని నగరపాలకసంస్థ కమిషనర్ వైవో నందన్ తెలిపారు. సోమవారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడ్కో గృహ సముదాయాల్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందిస్తామన్నారు. ఎన్టీఆర్ కాలనీల్లో నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి బీసీ వర్గాలకు రూ.50వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.75వేల అదనపు ఆర్థిక సహాయాన్ని అందించి ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మొత్తం 49 వినతులు అందాయని, నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నయ్య, ఎస్‌ఈ రామమోహనరావు, సిటీప్లానర్ హిమబిందు, ఆరోగ్యాధికారి డాక్టర్ కనకాద్రి పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) నెల్లూరు, గ్రామీణం 80085 50332 80085 74001

సమస్య: గాంధీ రోశయ్య నగర్‌లో కాలువలు పూడికతో నిండిపోయి మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. చెత్తను తొలగించడం లేదు. – అనిల్‌కుమార్, స్థానికుడు

? హరనాథపురం మొదటిలైన్ కల్వర్ట్ సెంటర్ సమీపంలో ఇళ్ల మధ్య మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. –స్థానికులు

సమాధానం: మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటాం. కాలువల్లో పూడిక తీయిస్తాం. ప్రతిరోజూ చెత్తను తొలగించేలా చర్యలు చేపడతాం. – డాక్టర్ కనకాద్రి, ఆరోగ్యాధికారి

? బారాషహీద్ దర్గా ఆవరణలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. గుంపులుగా తిరుగుతుండటంతో భక్తులు, పర్యాటకులు భయాందోళన చెందుతున్నారు. – నజీర్‌బాషా

✓ కుక్కలను పట్టించేందుకు చర్యలు చేపడతాం. – డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి

? నగరంలోని ఎన్జీవోస్ కాలనీ జెవిఆర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్ ఎదుట అండర్ డ్రైనేజీ లేదు. దుర్వాసన వస్తోంది. – సూర్యప్రకాష్‌రావు

✓ సమస్య పరిశీలించి చర్యలు చేపడతాం. – డాక్టర్ కనకాద్రి, ఆరోగ్యాధికారి

– న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్, నవాబుపేట)

ప్రభుత్వ బడులు బలోపేతం చేయాలి

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయ వృత్తి చేపట్టనున్న అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ అన్నారు. నూతనంగా ఉపాధ్యాయ వృత్తి చేపట్టనున్న అభ్యర్థులను సోమవారం నగరంలోని ఐఎంఎ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, ఉపాధ్యాయుల కోసం ఆపస్ ఎన్నో ఉద్యమాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, రాష్ట్ర సహాధ్యక్షులు చక్రపాణి, రామకృష్ణ, రమేష్‌బాబు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ

పగలగొట్టారు.. మరిచారు

పొదలకూరు రోడ్డులోని నెల్లూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పైలాన్‌ను.. రోడ్డు విస్తరణకు కొంత మేర ధ్వంసం చేశారు. తిరిగి మరమ్మతులు చేయకపోవడంతో అధ్వానంగా దర్శనమిస్తోంది. పట్టించుకోక పిచ్చిమొక్కలకు నిలయంగా మారింది. అధికారులు దృష్టి సారించి సరి చేయించాలని నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
– న్యూస్‌టుడే, నెల్లూరు(పద్మావతి సెంటర్)

తొలగని చెత్త.. స్థానికుల అవస్థ

నగరంలోని ట్రంకురోడ్డులో టీవీఎస్ కల్యాణ్ సదన్ వీధిలో చెత్తా చెదారాలు పేరుకుపోయాయి. తొలగించక పోవడంతో కుండీ నిండి.. వ్యర్థాలు రోడ్డుపై చేరుతున్నాయి. వర్షం నీరు చేరి దుర్గంధంగా మారుతోంది.
– న్యూస్‌టుడే, నెల్లూరు(మార్కెట్ సెంటర్)

అర్జీదారులకు ప్రత్యేక సౌకర్యాలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చే అర్జీదారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ప్రజలు అధికంగా వచ్చినప్పుడు కూర్చునేందుకు సౌకర్యాలు లేక ఎండలో అవస్థలు పడేవారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా అర్జీదారులకు వీలుగా క్లాత్ పందిళ్లు, కుర్చీలను ఏర్పాటు చేశారు.
–న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్)

రోడ్డు మధ్యలో గుంత.. చింత

నగరంలోని మద్రాసు బస్టాండు నుంచి చిన్నబజారుకు వెళ్లే దారిలో రోడ్డు మీద ప్రమాదకరంగా గుంత ఉంది. దీంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ కనిపించక అదుపు తప్పి పడి గాయపడుతున్నారు. అధికారులు గుంతను పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, నెల్లూరు(బృందావనం)

వర్షపు నీటిలో ఏసీ బస్‌షెల్టర్

నెల్లూరు నగరం కూరగాయ మార్కెట్ సమీపంలోని ఏసీ బస్ షెల్టర్ చుట్టూ వర్షపు నీరు చేరింది. చిన్నపాటి వర్షం వస్తే ఇదే పరిస్థితి. నాలుగైదు రోజులు నిల్వ ఉండటంతో షెల్టర్‌లోకి వెళ్లాలంటే అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, నెల్లూరు(మార్కెట్ సెంటర్)

నకిలీ బంగారం విక్రయాలకు అడ్డుకట్ట పడేనా.?

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: ఒకరు రూ.60 లక్షలు.. మరొకరు రూ.40 లక్షలు.. ఇంకొకరు రూ.80లక్షలు.. బంగారం పేరుతో జరిగిన మోసాల్లో బాధితుల వీరు. జిల్లాలో నకిలీ బంగారం మోసాలు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. గతంలో కావలి వ్యవహారాన్ని పోలీసులు వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో పలు ముఠా స్వైర విహారం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో వారిని అరికట్టలేకపోతున్నారు. ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాలకు చెందిన వారు సైతం జిల్లా ప్రజలను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు.

ఉక్కుపాదం మోపితేనే..: ఇటీవల కాలంలో రౌడీ షీటర్లపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. పోలీసు స్టేషన్ల వారీగా షీటర్లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. దీంతో జిల్లా ప్రశాంతంగా మారింది. నేరం చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో నకిలీ బంగారం ముఠాపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాధితుల నుంచి వివరాలు తెలుసుకుని కూపీ లాగితే డొంక కదిలే అవకాశం ఉంది. దీని వెనక ఎవరెవరు ఉన్నారో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నేడు పనిచేయనున్న విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు 30వ తేదీ యథావిధిగా పనిచేస్తాయని ఎస్‌ఈ కె.రాఘవేంద్ర సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. దుర్గాష్టమి సందర్భంగా సెలవైనా వినియోగదారులు బిల్లులను చెల్లించవచ్చని తెలిపారు. అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

మెడికవర్‌లో వాస్కులర్ సేవలు ప్రారంభం

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: నెల్లూరు మెడికవర్ హాస్పిటల్‌లో సోమవారం ఎండోవాస్కులర్ సర్జరీ డిపార్టుమెంట్ సేవలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వాస్కులర్ సర్జరీ సేవలు అవసరం ఉందని అన్నారు. మెడికవర్ వాస్కులర్ సర్జన్ సువర్షన్ రెడ్డి మాట్లాడుతూ రక్తప్రసరణ, షుగర్ రోగులు, బైపాస్ సర్జరీ, యాంజియోప్లాస్టి, డయాలసిస్ రోగులకు వాస్కులర్ చికిత్స ఉపయోగపడుతుందని తెలిపారు. డాక్టర్లు రాజేశ్వరి, ప్రకాష్, చంద్రశేఖర్, అమరేంద్రరెడ్డి, రాహుల్‌బాబు, రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు

గుండెను కాపాడుకుందాం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకర ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడంతో చిన్న వయసులో గుండె సమస్యలు తలెత్తుతున్నాయని కిమ్స్ హాస్పిటల్స్ హెచ్‌వోడీ, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరాజు తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా సోమవారం నగరంలోని గాంధీ బొమ్మ కూడలి నుంచి కిమ్స్ హాస్పిటల్స్ వరకు 3కె రన్ జరిగింది. హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.సతీష్‌కుమార్, సీనియర్ కార్డియాలజిస్టులు డాక్టర్ సాహెబ్, డాక్టర్ హెచ్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ● **నెల్లూరు(గ్రామీణం):** నగరంలోని నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ హృదయ దినోత్సవం జరిగింది. నారాయణ వైద్య విద్యాసంస్థల డీన్ డాక్టర్ పి.శ్రీనివాసులురెడ్డి, వైద్యులు కె.తిలక్‌కుమార్‌రెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీ ప్రారంభిస్తున్న కిమ్స్ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరాజు..

నారాయణ మెడికల్ కళాశాలలో అవగాహన కార్యక్రమంలో వైద్యులు

చదువుల తల్లికి నీరాజనం

నరసింహకొండపై చదువుల తల్లిగా.. నవాబుపేట కుమ్మరివీధిలో.. బాలాజీనగర్‌లో సీతారామ మందిరంలో..

నెల్లూరు(జడ్పీ, మార్కెట్‌సెంటర్), న్యూస్‌టుడే: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లు సోమవారం సరస్వతీ అలంకరణలో దర్శనమిస్తున్నారు. మూలాపేట కంచి కామాక్షమ్మ ఆలయంలో మహా సరస్వతిగా, టక్కేమిట్ట మహాలక్ష్మి ఆలయం, విరాట్ నగర్‌లోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో చదువుల తల్లిగా అమ్మవారు పూజలందుకున్నారు. మూలాపేట అన్నపూర్ణా సమేత నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో, బ్రాహ్మణవీధిలో దుర్గాదేవిగా అలంకరించారు. నవాబుపేటలోని కుమ్మరివీధిలో శంకరయ్య స్వామి ఆధ్వర్యంలో విద్యార్థుల పూజలు చేశారు.

కన్యకాపరమేశ్వరి ఆలయంలో మూల విగ్రహానికి పెన్నులతో అలంకరణ..

రక్షణ కల్పించండి..

భాజపా నాయకురాలు

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని భాజపా నాయకురాలు కె.రాజేశ్వరి పోలీసులను కోరారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జరిగిన అన్యాయాన్ని వివరించారు. పొదలకూరు మండలం మరుపూరులోని తన పొలంలోని టేకు చెట్లను కొందరు గత నెల 26న నరికి తీసుకెళ్లారన్నారు. అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.

దొంగ ఓట్లు తొలగించాలంటూ సంతకాల సేకరణ

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించి దొంగ ఓట్లు తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్‌కుమార్ రెడ్డి కోరారు. దొంగ ఓట్లు తొలగించాలని కోరుతూ సోమవారం నెల్లూరు జనార్దన్‌రెడ్డి కాలనీలో సంతకాల సేకరణ చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓట్లపై అవగాహన కల్పించి సంతకాలు తీసుకున్నారు. పార్టీ నాయకులు సంజయ్‌కుమార్, సుధీర్, అష్రఫ్, మీరామొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు బాల్యం నుంచే అలవర్చుకోవాలని నెల్లూరు అర్బన్ సీడీపీవో అరుణ అన్నారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం, బోడిగాడితోట ప్రాంతాల్లోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో సోమవారం జరిగిన 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచి ఆహారపు అలవాట్లు శారీరక, మానసికంగా దోహదం చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు, ఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, స్థానికులు పాల్గొన్నారు.

అర్బన్ హెల్త్ సెంటర్‌లో పోషణ మసోత్సవాల్లో సీడీపీవో అరుణ

వంతెన నిర్మాణంతోనే సమస్యలు దూరం

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: కొండాయపాలెం రైల్వేగేటు వద్ద వంతెన వెంటనే నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న ప్రాంతంలో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తున్నాయని, అరగంట వరకు రైల్వేగేటు మూసి వేస్తున్నారన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, నాగేశ్వరరావు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

ధర్నా నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు

ఇలా వెళ్లడం ప్రమాదమే!

నగరంలోని రైల్వే గేట్ల వద్ద వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. రంగనాయకులపేట రైల్వే గేటు వద్ద సోమవారం ఒకవైపు రైలు వస్తుండగా.. మరోవైపు నుంచి ద్విచక్రవాహనదారులు పరుగెత్తుకుంటూ వచ్చి రైలు గేటు కింది నుంచి దూరి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా వెళ్లడం ప్రమాదం కదా అంటూ తోటి వాహనదారులు అతన్ని వారించారు. – ఈనాడు, నెల్లూరు

అగ్నిప్రమాద బాధితులను చేయూత

నెల్లూరు(టౌన్), న్యూస్‌టుడే: సంతపేట పాత వస్త్ర దుకాణాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పేదలు ఎంతో నష్టపోయారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సోమవారం సంతపేటలోని పాత వస్త్ర మార్కెట్‌ను పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. బాధిత 30 కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలు అందించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

● **నెల్లూరు(కలెక్టరేట్):** సంతపేట పాత వస్త్రాల మార్కెట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన చిరు వ్యాపారులకు ప్రభుత్వం రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం, సీపీఐ నాయకులు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందించారు.

రైలు ఢీకొని వృద్ధుడి మృతి

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వృద్ధుడిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సౌత్ రైల్వే స్టేషన్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సుమారు 75 నుంచి 80 ఏళ్ల వయసు కలిగి ఉండి బులుగు రంగు పుల్‌హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా తయారైంది.

చీకటి కార్యకలాపాలపై పోలీసుల దాడులు

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: ఇళ్ల మధ్య గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న చీకటి కార్యకలాపాలపై దర్గామిట్ట పోలీసులు దాడులు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన మహిళ, ఓ వ్యక్తి పోస్టల్ కాలనీలో ఓ ఇంటిని రెండు నెలల క్రితం అద్దెకు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సోమవారం దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ రోశయ్యకు సమాచారం అందింది. ఆయన సిబ్బందితో ఇంటిపై దాడి చేశారు. విటుడుని అరెస్టు చేసి.. ఇద్దరు యువతులను హోంకు తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఎం.I సినిమాస్: స్క్రీన్. 1. ఓజి (తెలుగు) స్క్రీన్ .2. ఓజి (తెలుగు) స్క్రీన్..3. మిరాయి (తెలుగు) **స్పైస్.సినిమాస్:** స్క్రీన్ 1. ఓజి (తెలుగు) స్క్రీన్..2 షిన్‌చాన్ (తెలుగు), చైన్‌సా మాన్ (జపనీస్) స్క్రీన్..3 మిరాయి (తెలుగు) స్క్రీన్. 4..ఓజి (తెలుగు) స్క్రీన్. 5. ఓజి (తెలుగు)

వంతెన మార్గం భయం.. భయం..

పాచిపట్టిన వంతెన మలుపు మార్గం

న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ)

నిత్యం వేలాది మంది ప్రయాణించే బాక్స్‌టైపు వంతెన నిర్వహణను అధికారులు విస్మరించారు. నగరంలోని విజయమహల్ రైల్వే గేటు వద్ద దీన్ని నిర్మించారు. 80 ఏళ్ల క్రితం విజయమహల్ సినిమా హాలుకు దగ్గర రైల్వే గేటు ఉంది. గేటు అవతల ఉండే తూర్పు ప్రాంతంలో బాలాజీనగర్, సరస్వతి నగర్, ఏసీ నగర్, పద్మావతీనగర్, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాల్లో నివాసం ఉండే వేలాది కుటుంబాలు నగరంలోకి ప్రవేశించాలంటే అవస్థలు పడేవారు. ప్రత్యామ్నాయంగా బాక్సు ఆకారంలో వంతెన నిర్మించారు. వంతెన కింద చీకటిగా ఉంటోంది. సరిపడా దీపాలు లేవు. వంతెన మధ్యలో వర్షం నీరు పోయేందుకు ఏర్పాటు చేసిన కవచాలు లోపాల మయంగా మారాయి. వర్షం నీరు బయట పంపే పైపుల వద్ద భారీగా మట్టి పేరుకుపోయింది. అక్కడికి రాగానే పలువురు పడిపోతున్నారు. చిన్నపాటి వర్షం పడినా.. ఇక్కడ నీరు నిలిచిపోయి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని నగర ప్రజలు కోరుతున్నారు.

(c) eenadu

చెరువులను మింగేస్తున్న భూదాహం

■ యథేచ్ఛగా ఆక్రమణలు

★ ధర్మవరం చెరువు విస్తీర్ణం 1,741 ఎకరాలు కాగా ఆయకట్టు విస్తీర్ణం 1,922 ఎకరాలు. ధర్మవరం చెరువులో ఆక్రమణలు తారస్థాయికి చేరాయి. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డు నుంచి ప్రియాంకానగర్ వరకు కి.మీ పరిధిలో ఒకట్రెండు నివాసాలు తప్ప ఎలాంటి నిర్మాణాలు లేవు. బస్టాండ్ సమీపంలో జోగోని కుంట ఐదెకరాల్లో ఉండేది. చెరువులోని రహదారి కల్వర్టు కింద వెళ్లే నీరు చెరువు కుంటను కలిపేది. కుంటపై ప్రాంతంలో నివాసాలు ఉండేవి. ఆక్రమణలతో కుంట కనుమరుగైంది.

ధర్మవరం: చెరువును ఆక్రమించి నిర్మించిన పునాది

★ చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం చెరువు విస్తీర్ణం 501.76 ఎకరాలు కాగా ఆయకట్టు విస్తీర్ణం 249 ఎకరాలు. అందులో 20 నుంచి 30 ఎకరాలు ఆక్రమణకు గురైంది. నాగసముద్రం చెరువు విస్తీర్ణం 704 ఎకరాలు కాగా ఆయకట్టు విస్తీర్ణం 364 ఎకరాలు. ఇందులో 20 ఎకరాలు ఆక్రమణకు గురైంది.

కబ్జాకు గురైన నాగసముద్రం చెరువు

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: చెరువులు ఉన్నన్ని రోజులే రైతులకు మనుగడ. గ్రామ సంపదగా భావించే చెరువులను కొందరు అక్రమార్కులు చెరబడుతున్నారు. పెద్ద గట్లు వేసి ఆక్రమిస్తున్నారు. ఆక్రమణల కారణంగా రెండు పంటలకు నీరివ్వాల్సిన చెరువులు ఒక పంటకూ అందించలేని దుస్థితికి వచ్చాయి.

★ బుక్కరాయసముద్రం చెరువు విస్తీర్ణం 2,100 ఎకరాలు కాగా 500 ఎకరాల వరకు ఆక్రమణల పాలైంది.

★ రాయలసీమలోనే పెద్దదైన బుక్కపట్నం చెరువు నీటి నిల్వసామర్థ్యం అర టీఎంసీ. ఆయకట్టు విస్తీర్ణం 8,200 ఎకరాలు. ఇందులో 20 ఎకరాల మేరకు ఆక్రమణలకు గురైంది.

ఏక్‌సాల్ పట్టాతో..

చెరువుల్లో నీరు లేనప్పుడు వ్యవసాయానికి అనువుగా ఉంటే సాగుకు ఏడాది కాలానికి ఏక్‌సాల్ పట్టాలు ఇస్తారు. కొందరు రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతూ ఇబ్బడి ముబ్బడిగా మంజూరు చేస్తున్నారు. ఈ పట్టాల ముసుగులో కొందరు స్థిరాస్తి వెంచర్లు వేస్తున్నా పట్టించుకోవడం లేదు.

1497	ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెరువులు
1,22,529	వాటి కింద ఉన్న ఆయకట్టు (ఎకరాలు)
22	నీటి నిల్వ సామర్థ్యం (టీఎంసీలు)

అరికట్టేందుకు చర్యలు - విశ్వనాథరెడ్డి, జిల్లా నీటి పారుదల పర్యవేక్షణ అధికారి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన చెరువులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. పర్యవేక్షణకు కమిటీలు ఉన్నాయి. పోలీసుల సహకారంతో ఆక్రమణలను తొలగించే ప్రక్రియ వేగవంతం చేస్తాం.

ధర్మవరంలోని సేపేటలో..

సరస్వతీ నమస్తుభ్యం

జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం వివిధ ప్రాంతాల్లో అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించి కొలువుదీర్చారు. భారీగా తరలివచ్చిన భక్తులు.. చదువుల తల్లిని దర్శించుకుని పరవశించిపోయారు.
-న్యూస్‌టుడే, ధర్మవరం

ఆదర్శం.. ఆచరణీయం

● ప్లాస్టిక్ వద్దు... స్టీల్ సీసాలే ముద్దు

హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని కమిషనర్ మల్లికార్జున నిర్ణయించారు. గాంధీ జయంతి నాటికి ప్లాస్టిక్ రహిత కార్యాలయంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికీ స్టెయిన్ లెస్ స్టీల్ సీసాల్లో నీటిని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. - న్యూస్‌టుడే, హిందూపురం పట్టణం

ప్రశాంతి నిలయంలో ప్రపంచ హృదయ దినోత్సవం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: యువత చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ, ఒత్తిడిని జయించేలా ఆధ్యాత్మికత, సేవాతత్వాన్ని అలవర్చుకోవాలని ప్రముఖ వైద్యులు పిలుపునిచ్చారు. సోమవారం సత్యసాయి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ప్రశాంతి నిలయంలో ఘనంగా నిర్వహించారు. మందిరం నుంచి హిల్‌వ్యూ స్టేడియం వరకు కార్డియాలజీ వైద్యులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక దుస్తులు ధరించి స్టేడియంలో హృదయ ఫెడరేషన్ బ్యాండం.. గుండె పరిరక్షణ, ఆరోగ్యకర ఆహార అలవాట్లపై ప్రదర్శనతో అవగాహన కల్పించారు. హృదయం, బాబా శతజయంతి నేపథ్యంలో 100 ఆకారంలో కూర్చొని అలరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

పుట్టపర్తిలోని స్టేడియంలో హృదయం, 100 ఆకృతిలో విద్యార్థులు

ప్రదర్శనగా వెళుతున్న వైద్యులు, విద్యార్థులు

సొమ్ము పోయే.. ఇళ్లు రాకపాయే

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: జగన్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు సామాన్యులకు కలిగించిన కష్టాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తీరడం లేదు. వారి వేదన అరణ్య రోదనగానే మిగులుతోంది. పేదల సొంతింటి కలను నిజం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం 2017లో టిడ్కో ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇంటి నిర్మాణానికి వారి వాటా సొమ్ముగా 300 చదరపు అడుగుల ఇంటికి రూ.500, 365 చదరపు అడుగులకు రూ.50వేలు, 430 చదరపు అడుగులకు రూ.లక్ష చెల్లించాలని కోరింది. పేదలు ఒకేసారి చెల్లించలేరని భావించి విడుతల వారీగా రూ.12,500, రూ.25వేల చొప్పున చెల్లించడానికి అవకాశం కల్పించింది. ప్రభుత్వ వాటా, లబ్ధిదారులు చెల్లించిన సొమ్ముతో కలిపి జిల్లాలో హిందూపురం, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి పట్టణాల్లో వేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న సమయంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

టిడ్కో కష్టాలు అన్నీ ఇన్నీ కావు

అర్ధాంతరంగా ఆగిన టిడ్కో ఇళ్లు

వైకాపా ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపేసి..

టిడ్కో ఇళ్లను వైకాపా ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపేసింది. లబ్ధిదారులకు వారు చెల్లించిన సొమ్మును వాపసు ఇస్తామని, జగనన్న కాలనీల్లో ఉచితంగా స్థలాన్ని ఇచ్చి ఇళ్లు ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని ప్రకటించింది. అయితే ఐదేళ్ల పాలన పూర్తయినా వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు. వారు చెల్లించిన సొమ్ము వాపసు ఇవ్వలేదు. జగనన్న కాలనీల్లో స్థలాలు కేటాయించి చేతులు దులుపుకొంది.

పదివేల మందికి రూ.3.74 కోట్లు

జిల్లాలోని నాలుగు పట్టణాలకు సంబంధించి 10 వేల మంది లబ్ధిదారులు తమ వాటా సొమ్ముగా రూ.3.74 కోట్ల సొమ్మును 2017 సంవత్సరంలో చెల్లించారు. అప్పు చేసి చెల్లించి వడ్డీలు కడుతున్నారు. జగన్ ప్రభుత్వం నిర్వాకం కారణంగా పేదలు అప్పుల పాలయ్యారు. ఆదుకోవాల్సిన కూటమి అదిగో ఇదిగో అంటూ పొద్దు పుచ్చుతోంది.

పట్టణం..	చెల్లించిన వారు	సొమ్ము (రూ.లక్షల్లో)
హిందూపురం	1800	200
కదిరి	1000	92
ధర్మవరం	6600	60
పుట్టపర్తి	600	22

వివరాలు సేకరిస్తున్నాం

-మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్

టిడ్కో ఇళ్లకు తమ వాటా సొమ్ము చెల్లించిన వారికి బకాయిలు ఉన్న మాట నిజమే. వారి వివరాలు, చెల్లించిన సొమ్ము ఎంత, ఎవరెవరికి జగనన్న కాలనీల్లో ఇంటి స్థలాలు ఇచ్చారు తదితర వివరాలను సేకరించాలని ఉన్నతాధికారుల నుంచి మున్సిపాలిటీలకు ఆదేశాలు వచ్చాయి. దీంతో వివరాల సేకరణ చేస్తున్నాం. త్వరలో బకాయిలు చెల్లించే అవకాశం ఉంది.

అతివల దర్శనం.. ఖాద్రీశుడికి ఆదాయం

● స్త్రీశక్తి పథక ప్రభావం

కదిరి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో భాగంగా స్త్రీశక్తి పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేసింది. దీంతో ఉచిత బస్సు ప్రయాణ పథకానికి విశేష స్పందన వస్తోంది. అతివలు ఆలయాల బాట పట్టారు. ఇందుకు కదిరిలోని శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి చెంతకు వస్తున్నవారే నిదర్శనం. భక్తుల రద్దీ కావడంతో ఆదాయం గణనీయంగా పెరిగింది. స్త్రీశక్తి పథకం అమలుకు ముందు, తర్వాతి నెలలో ఆదాయాన్ని పరిశీలిస్తే.. రూ. 26.21 లక్షల అదనంగా సమకూరడం విశేషం. జులైలో దర్శనాలు, ప్రసాదాలు, వసతిగదుల ద్వారా రూ.37.30 లక్షలు రాగా ఆగస్టులో రూ.63.52 లక్షలకు పెరిగింది. హుండీల్లో వేసే కానుకలు పెరిగాయి. ఇందుకు కారణం భక్తుల్లో మహిళల సంఖ్య పెరగటం కారణమని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి అయితే రద్దీకి అనుగుణంగా సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా భక్తుల స్నానాలు, దుస్తులు మార్పు వంటి వసతులు పెంచితే సౌకర్యంగా ఉంటుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు

గత రెండు నెల్లలో ఆదాయం (రూ.లో) ఇలా..

అంశం	జులై	ఆగస్టు
శీఘ్రదర్శనం	9,90,500	19,40,000
అభిషేకాలు	9,48,400	13,92,100
లడ్డు	12,97,605	19,70,615
పులిహోర	91,920	1,08,280
కేశఖండన	19,160	4,18,400
వసతి గదులు	3,33,200	4,30,020
ఇతర సేవలు	50,130	93,250

ఆలయాల ముట్టడి.. ఎలా చోరుల కట్టడి?

పనిచేయని సీసీ కెమెరాలు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని దేవాలయాల్లో రక్షణ కొరవడింది. భద్రతా లోపాలను అనుకూలంగా మలుచుకుంటున్న దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల బుక్కరాయసముద్రం మండలం ముసలమ్మ దేవాలయంలో హుండీలను పగలగొట్టి రూ.రెండు లక్షలుపైగా దోచుకెళ్లారు. కొన్నిరోజుల తర్వాత దొంగలు ఆలయం వద్ద నగదు పడేసి వెళ్లడం చర్చనీయాంశమైంది.

● ఉమ్మడి జిల్లాలోని ఆలయాల నుంచి ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. రక్షణ చర్యలు తీసుకోవడంలేదు. భక్తుల తాకిడి అధికంగా ఉండే పుణ్యక్షేత్రాల్లోనూ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

● కుందిర్పి మండలం కరిగానిపల్లి సమీపాన శశిమాకులమ్మ దేవాలయంలో ఈనెల 7న అర్ధరాత్రి దొంగలుపడి 3 తులాల బంగారు మాంగళ్యం గొలుసు, ఆరు తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఎర్రగుంట మారెమ్మ ఆలయంలో ఈనెల 9న దొంగలు ఐదు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు.

● దుండగులు చోరీలకు లక్ష్యంగా చేసుకుంటున్న ఆలయాలు గ్రామ శివారు ప్రాంతాల్లో ఉంటున్నా కొన్ని మాత్రం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. నిఘా లేకపోవడం, అర్చకులు స్థానికంగా లేకపోవడం దొంగలకు కలిసివస్తోంది.

● జులై 27న కంబదూరు మండల పరిధి తిమ్మాపురం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దుండగులు హుండీ ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లారు.

నలబై గుడుల్లోనే..

ఉమ్మడి జిల్లాలో గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రధాన ఆలయాలన్నింటిలో సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘా ఉండేవి. 170 ఆలయాల్లో సీసీ కెమెరాలను అప్పట్లో ఏర్పాటు చేశారు. తర్వాత వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో ప్రస్తుతం కేవలం నలబై ఆలయాల్లో మాత్రమే సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి.

★ఉమ్మడి జిల్లాలోని పురాతన ఆలయాల్లో గుప్త నిధుల తవ్వకాలు రహస్యంగా జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఏటా కేసులు నమోదవుతున్నా.. నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు. మడకశిర, పెనుకొండ, ఉరవకొండ, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, హిందూపురం, గుత్తి, గుంతకల్లు, రాయదుర్గం ప్రాంతాల్లోని పాత దేవాలయాలను లక్ష్యంగా చేసుకుంటున్న దుండగులు గుప్తనిధుల కోసం ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. పలుచోట్ల విగ్రహాలను ఎత్తుకెళ్తున్నారు.

భద్రతా చర్యలు చేపట్టాం..

పి.జగదీశ్, ఎస్పీ, అనంతపురం

ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఉండాలి. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో మరమ్మతులు చేయించాం. పనిచేయని వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

పుట్టపర్తి, న్యూస్‌టుడే: అర్జీదారు సంతృప్తిచెందేలా సమస్యలు వేగవంతంగా పరిష్కరించాలి.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయద్దని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జేసీ అభిషేక్‌కుమార్, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్యతో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు భూసమస్యలు, రేషన్‌కార్డులు, ఇంటి పట్టాలు, పింఛన్ల మంజూరు.. తదితరాలపై వినతులు అందజేశారు.

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్

ఎస్‌ఐ దాడి చేశారని ఫిర్యాదు

ఓబుళదేవరచెరువు మండలం నల్లగొట్లపల్లికి చెందిన జెరిపిటి అక్కులమ్మ, వెంకటరమణ కలెక్టరేట్‌కు వచ్చారు. ఓడీసీ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ తమను దుర్భాషలాడుతూ దాడి చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులను ఎస్పీ వద్దకు తీసుకెళ్లాలని అక్కడే ఉన్న కానిస్టేబుళ్లను కలెక్టర్ ఆదేశించారు. ఎస్పీని కలిసిన వృద్ధులు.. తాము తిట్టినట్లు ఈనెల 25న కోడలు ఓడీసీ పోలీసుస్టేషన్‌లో మౌఖికంగా ఫిర్యాదు చేసింది. దీంతో హెడ్‌కానిస్టేబుల్, ఎస్ఐ స్టేషన్‌కు పిలిపించి కొడుకు, కోడలు ఎదుటే బూతులు తిట్టారని, బెల్టుతో కొట్టారని ఆరోపించారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు.

వృద్ధులు అక్కులమ్మ, వెంకటరమణ

కార్డు స్మార్టే.. జిల్లా పాతది

కదిరి, బుక్కపట్నం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా ఏర్పడి మూడేళ్లయినా స్మార్ట్ రేషన్ కార్డుల్లో అనంత పేరునే ముద్రించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పంపిణీ చేపట్టి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. అయితే కార్డులోని వివరాల్లో పాతజిల్లా పేరే ఉండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. రేషన్ పొందటం సమస్య కాదని, ధ్రువీకరణ పత్రాల కోసం చేసే దరఖాస్తులోని జిల్లా పేరుకు, ఆన్‌లైన్‌లోని జిల్లాకు సరిపోలకపోతే సమస్య అవుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్‌కార్డులో జిల్లా మార్చుకోవడానికి ఎన్ని వ్యయప్రయాసలు పడాలోనని వాపోతున్నారు. ఎలాంటి సమస్య తలెత్తకుండా కొత్తజిల్లా పేరుతో కార్డులివ్వాలని కోరుతున్నారు.


లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్‌కార్డు

జిల్లా:	శ్రీసత్యసాయి
చౌకదుకాణాలు:	1,367
కార్డులు:	57,1631
కొత్తకార్డులు:	17,611

అక్టోబరు 31 దాకా అవకాశం

- వంశీకృష్ణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి

ఆధార్ కార్డులోని సమాచారం మేరకే స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చాయి. జిల్లా పేరునే కాకుండా ఇంకేదైనా మార్పు చేసుకోవాలంటే సరైన వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు అక్టోబరు 31 వరకు సమయం ఉంది. ఎలాంటి రుసుం లేకుండా కొత్తకార్డులు పొందొచ్చు. దీనికి కుటుంబ సభ్యులంతా సచివాలయానికి వెళ్లి ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

పట్టణవాసులకు అమృత ధారలు!

● త్వరలోనే పట్టాలెక్కనున్న పథకం పనులు

ఈనాడు, అనంతపురం: ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఐదేళ్ల వైకాపా పాలనలో పెండింగ్‌లో ఉన్న పనుల్ని పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. పాత ధరలకు పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో అధికారులు 2025-26 లెక్కల ప్రకారం అంచనాలను సవరించి ప్రభుత్వానికి నివేదించారు. 2016లో అమృత్ పథకానికి శ్రీకారం చుట్టారు. అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం మున్సిపాలిటీల్లో తాగునీటి సౌకర్యం, మురుగు శుద్ధికి సంబంధించిన పనులు చేపట్టి 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాగునీటి ప్రాజెక్టులు అనంతపురం, గుంతకల్లు మున్సిపాలిటీల్లో 100 శాతం, తాడిపత్రిలో 60 శాతం పూర్తయ్యాయి. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కూటమి సర్కారు రాగానే పెండింగ్ పనులకు టెండర్లు పిలిచారు. పాత ధరలకు గిట్టుబాటు కాదని ఎవరూ ముందుకు రాలేదు. అమృత్ 2.0 పథకం కింద మున్సిపాలిటీల వాటా తగ్గించి.. రూ.570 కోట్లతో అంచనాలు రూపొందించారు.

పురపాలికల వారీగా ప్రతిపాదిత నిధులు ఇలా..

మున్సిపాలిటీ	అంచనా వ్యయం (రూ.కోట్లలో)
అనంతపురం	107.71
హిందూపురం	103.91
పెనుకొండ	100.69
రాయదుర్గం	78.42
తాడిపత్రి	77.35
గుంతకల్లు	42.12
ధర్మవరం	36.21
కదిరి	23.19
మడకశిర	1.18

ఏఐఐబీ సహకారంతో..

నాన్ అమృత్ కింద గుత్తి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర మున్సిపాలిటీల్లో ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు సహకారంతో తాగునీటి ప్రాజెక్టులను 2018లోనే చేపట్టారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వాటా ఇవ్వకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. కళ్యాణదుర్గం, గుత్తి, పుట్టపర్తిల్లో పనులు పునాదులకే పరిమితమయ్యాయి.

పారిశ్రామిక ప్రగతి.. యువతకు ఉపాధి

ఈనాడు, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లాలో ప్రగతి ఊపందుకుంటోంది. తెదేపా హయాంలో పెనుకొండ మండలంలోని ఎర్రమంచి గ్రామ పరిధిలో కియా కార్ల పరిశ్రమ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా 2019 నుంచి 2024 వరకు పరిశ్రమల ఏర్పాటును విస్మరించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో మళ్లీ పారిశ్రామిక కళ ఉట్టిపడుతోంది. పలు పరిశ్రమలు వస్తున్నాయి. రూ.21,168 కోట్లతో 30 భారీ పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా 35,126 మందికి ఉపాధి కల్పించేలా జిల్లా ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల, పెనుకొండ మండలం అమ్మవరిపల్లి, గుడిపల్లి వద్ద పరిశ్రమలు త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.

గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నిర్మాణంలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ

అప్పుడు బెదిరింపు.. ఇప్పుడు పెద్దపీట

నాడు వైకాపా ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు వచ్చే వారికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదు. భూముల కేటాయింపు, అనుమతుల మంజూరు గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎవరూ ఇటువైపు రాలేదు. కొన్నిటికి అనుమతులు వచ్చినా.. యజమానులను బెదిరింపులకు గురిచేయడంతో వారు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంపద సృష్టికి పెద్దపీట వేయడంతో పారిశ్రామికవేత్తలను ఉత్తమ విధానాల ద్వారా ఆకట్టుకుంటోంది. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి సింగిల్ డెస్క్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. పెండిగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తోంది. దీంతో పరిశ్రమలు వరుసకడుతున్నాయి.

వైకాపా విస్మరించింది.. కూటమి సర్కారు చక్కదిద్దింది

సీజీ ప్రాజెక్టు మరమ్మతులకు నిధుల మంజూరు

తనకల్లు, న్యూస్‌టుడే: తనకల్లు, నల్లచెరువు మండలాలకు ప్రధాన నీటి వనరులైన చెన్నరాయస్వామిగుడి (సీజీ ప్రాజెక్టు)ని వైకాపా ప్రభుత్వం విస్మరించింది. కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని సీజీ ప్రాజెక్టు మరమ్మతులకు రూ. 34 లక్షల నిధులు మంజూరు చేయడంతో పలు మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. కుడి, ఎడమ సాగునీటి కాలువల్లో పది కిలోమీటర్ల మేర ఏపుగా పెరిగిన ముళ్ల పొదలను తొలగించి శుభ్రం చేయించారు. గేట్లకు పాత గ్రీజ్‌ను తొలగించి కొత్తగా వేశారు. కొన్నేళ్లుగా పేరుకున్న విద్యుత్తు బకాయిలు, ప్రాజెక్టు మరమ్మతులకు ఈ నిధులు వెచ్చించనున్నట్లు ఇరిగేషన్ ఏఈ బయప్ప తెలిపారు. గత వైకాపా పాలనలో ఆయకట్టు రైతులే సాగునీటి కాలువలను శుభ్రం చేసుకునే పరిస్థితి ఉండేది. గేట్లు తదితర మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేయాలని అనేక మార్లు అధికారులు నివేదికలు పంపినా స్పందించిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాలువ పనులు చేస్తున్న పొక్లెయిన్

12 టన్నుల టమాటా ఎగుమతి

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అనంతపురం గ్రామీణం కక్కలపల్లి మార్కెట్‌లో నుంచి 12 టన్నుల టమాటాను కొనుగోలు చేశారు. మేలు రకం టామాటా కిలో రూ.15 చొప్పున కొన్నారు. ఈ సరకులో విశాఖపట్నానికి 7 టన్నులు, విజయనగరానికి 5 టన్నుల చొప్పున లారీల్లో పంపారు. ఇటీవల విశాఖపట్నానికి 40 మెట్రిక్ టన్నులు ఎగుమతి చేసినట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. కొద్దిమేరకు పంటను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయడంతో రైతులకు కాస్త ఊరట కలిగినట్లయింది.

వేరుసెనగ పంటకోత ప్రయోగాలు

నంబులపూలకుంట(గాండ్లపెంట), న్యూస్‌టుడే : మండల పరిధిలోని వంకమద్ది గ్రామానికి చెందిన రైతు ఉత్తయ్య పొలంలో వాతావరణ బీమా కింద వేరుసెనగ పంట కోత ప్రయోగాలు నిర్వహించినట్లు ఏఓ లోకేశ్వరరెడ్డి తెలిపారు. సహాయ గణాంక అధికారి గంగాద్రి ఆధ్వర్యంలో పంటకోత కొలతల ప్రకారం ప్రయోగాలు చేయగా దిగుబడి 5.5 కిలోలు వచ్చినట్లు తెలిపారు. ఖరీఫ్ 2025కు సంబంధించి మండలంలోని వెలిచెలమల, గౌకనపల్లి, మరికొమ్మదిన్నె, ఎదురుదోన, పెడబల్లి గ్రామాల్లో పంటకోత ప్రయోగాలు పూర్తి చేసినట్లు చెప్పారు. ఎకరాకు 15 బస్తాలు దిగుబడి వచ్చినట్లు అంచనా వేశారు. ఎంపీఈఓ సునీత, మాజీ సర్పంచి నరసింహులు, రైతులు పాల్గొన్నారు.

(c) eenadu

ఆధ్యాత్మిక సమాచారం

కదిరి: శ్రీఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం దసరా వేడుకల్లో భాగంగా స్వామివారు మోహినీ అలంకారంలో దర్శనమిస్తారు. రాత్రి ఏడున్నర గంటలకు ఖాద్రీశునికి వెండి రథ ప్రాకారోత్సవం ఉంటుంది. నిత్య పూజా కైంకర్యాల్లో ఉదయం ఆరుగంటలకు సాధారణ దర్శనం. 7 నుంచి 9 గంటల మధ్య అభిషేక, స్వర్ణకవచ సేవలు. 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, సాయంత్రం ఐదు నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు స్వామివారి సర్వదర్శనం ఉంటుంది.

EENADU Classifieds

BUSINESS SERVICES

FOR SALE

For Sale 12.50 సెంట్లు స్థలము బిల్డింగ్ ఫ్రూట్ జ్యూస్ ఫ్యాక్టరి వాటర్ ప్లాంట్ 1Ltr, 2Ltrs జీరామిషనరీ రన్నింగ్‌లో ఉన్న ఫ్యాక్టరి అమ్మబడును.RTO ఆఫీసుకి దగ్గర అనంతపురం. 9014241439

EDUCATION

DMLT 2సం॥ల కోర్సునకు అడ్మిషన్లు జరుగుచున్నవి అర్హులైనవారికి స్కాలర్‌షిప్ కలదు. ఇంటర్‌పాస్ (ఏగ్రూపైనా) SEEDS కాలేజ్ ATP చివరి తేది:4-10-25. 9440255034

REAL ESTATE

PLOT FOR SALE

For Sale అనంతపురంటౌన్ NH-44కి ఆనుకొని కార్పస్ సిటి ప్రక్కన నల్లపరెడ్డి గార్డెన్స్‌లో 4 ప్లాట్లు 16.5 సెంట్లు అమ్మకమునకు కలదు. 9014241439

LEASE

కళ్యాణదుర్గం నుండి 15 KM దూరంలో 5 ఎకరాల మామిడితోట 3 లేదా 5 సం॥ Leaseకు ఇవ్వబడును. చుట్టూ ఫెన్సింగ్, రెండు బోర్లు, బావి ఉన్నది. 24x7 కరెంట్ కలదు. సెల్: 9441471096

JOBS

రామకృష్ణ గ్రూప్ (APNO:1) Hyd, VJA సెక్యూరిటీ గార్డులు, ఫీల్డ్ ఆఫీసర్లు, ఆఫీస్ స్టాఫ్ కావలెను. బో+వ సౌకర్యం. జీతం. ఇంటర్వ్యూ: VJA 9676191122, 9676901122

Lady Hostel Warden Age Above 40 Years S.V Degree & P.G College, Ananthapuramu. 8639405388

HIV/ AIDS Prevention Project APSACS / RIDS-PU Kambaduru నందు ANM గా పనిచేయుటకు అర్హత కలవారు. అర్హత ANM/GNM ఉండాలి. ఆసక్తిగలవారు 30-09-2025 నుండి 4-10-2025 లోపు క్రింది Email Addressకు Resume పంపవలెను. ridskmb@gmail.com. address APSACS-RIDS, కంబదూరు, ATP (Dt.)

టెలికాలింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ / ఆఫీసులో చేయుటకు M/F కావలెను. 10th పైన, Age: 18-35, జీతం: 18.25K. 8464016870, 6305186209

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

గమనిక

[illegible]

రూ. 395/-

8008709784

పేదల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్

మంత్రి సత్యకుమార్‌ను సన్మానించి జ్ఞాపిక అందిస్తున్న ఆసుపత్రి అధికారులు, కలెక్టర్ ఆనంద్

అనంతపురం (కమలానగర్), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే పేదల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. అనంతపురంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, జిల్లా కలెక్టర్ ఆనంద్, డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపల్ విజయశ్రీ పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే 1 లక్ష 42 వేల మందికి ఎన్టీఆర్ వైద్యసేవల ద్వారా గుండె జబ్బులకు సంబంధించి చికిత్సలు అందించామన్నారు. కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో 100 ఇమేజ్ గైడెడ్ పీసీఐలు, 500 యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేయటం అభినందనీయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య 20శాతం ఉందని, అయితే జీవనశైలిలో మార్పుతో 80శాతం నివారించవచ్చన్నారు. గుండె జబ్బులపై అవగాహనతోపాటు ప్రజలను ఆదుకోవటం కోసం క్యాథ్ ల్యాబ్‌లను పటిష్ఠపరచటం చేస్తున్నామన్నారు. కొత్తగా ఒంగోలు, కడపలో క్యాథ్ ల్యాబ్‌లను ప్రారంభించామన్నారు. గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు పోకుండా ఉండేందుకు 175 సీహెచ్‌సీలలో, 54 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో రూ.45 వేలు విలువ చేసే ఇంజక్షన్‌ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. 3,450 మంది ప్రాణాలను గోల్డెన్ అవర్‌లో కాపాడామని, ఇందుకోసం రూ.7 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌లో లేని ఆధునాతన పరికరాలు అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉన్నాయన్నారు. ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆసుపత్రులలో క్యాన్సర్ నియంత్రణ వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమం మొదలుపెట్టామన్నారు.

వైద్య కళాశాలలను ఎందుకు గాలికొదిలేశారు? : మంత్రి

పెనుకొండలోని తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్‌రేషన్‌కార్డులు అందజేస్తున్న మంత్రి సవిత, అధికారులు

పెనుకొండ, న్యూస్‌టుడే: గత ఐదేళ్ల జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నా వైద్యకళాశాలల నిర్మాణం పూర్తిచేయకుండా ఎందుకు గాలికొదిలేశారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రశ్నించారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ఆపలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కార్యాలయాలకు రంగులు వేయడం, సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మలు వేసుకోవడం, ప్యాలెస్‌లు నిర్మించుకోవడానికి డబ్బులున్నాయికానీ, వైద్యకళాశాలు నిర్మించడానికి నిధులేవా అని ప్రశ్నించారు. జగన్ గుత్తేదారులను బెదిరించినా, అభివృద్ధిపై విషం కక్కినా పీపీపీ పద్ధతిలో 10 కళాశాలలు నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. జగన్‌రెడ్డి ఎన్నిఅడ్డంకులు సృష్టించినా మెగాడీఎస్సీ ద్వారా 150రోజుల్లోనే 16వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. అక్టోబరు 4న రాష్ట్రవ్యాప్తంగా 3.12లక్షల ఆటోడ్రైవర్లుకు రూ.15వేల చొప్పన అందజేస్తామన్నారు. అనంతరం పట్టణ పరిధిలోని వెంకటరెడ్డిపల్లిలో శ్మశానవాటిక కోసం ఎకరం భూమి మంజూరు చేసి పత్రాలు కౌన్సిలర్ శోభన్‌సప్తగిరి, గ్రామస్థులకు అందజేశారు. కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్‌కుమార్, తహసీల్దార్‌స్వాతి, ఎంపీడీవో నరేశ్‌కృష్ణ, రాష్ట్ర సగర కార్పొరేషన్ ఛైర్మన్ వెంకటరమణ, యాదవ, కురబ కార్పొరేషన్ డైరెక్టర్లు కేశవయ్య, శ్రీనివాసులు, మండల కన్వీనర్ ఈశ్వర్‌ప్రసాద్, నాయకులు నారాయణస్వామి పాల్గొన్నారు.

రైతులకు ఫలితాలు వివరించి చెప్పండి

ఉపకులపతి శారదజయలక్ష్మి

టార్పాలిన్లు పంపిణీ చేస్తున్న ఉపకులపతి శారదజయలక్ష్మి, సమన్వయకర్త చంద్రాయుడు, శాస్త్రవేత్తలు

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉత్పత్తి అయిన వేరుసెనగ వంగడాల సేద్యంతో వచ్చిన ఫలితాలను అధికారులు రైతులకు వివరించి వారు అనుసరించేలా అవగాహన కల్పించాలని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి శారదజయలక్ష్మి సూచించారు. సోమవారం స్థానిక కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆర్ఏఆర్ఎస్ సహ పరిశోధన సంచాలకులు జాన్సన్‌తో కలిసి ఆమె సందర్శించారు. బోధన, బోధనేతర సిబ్బంది నియమ నిబద్ధతతో పనిచేయాలన్నారు. కేవీకే పరిధిలోని గ్రామాల్లో సిబ్బంది రైతులకు తప్పనిసరి అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం కాలువపల్లి గ్రామానికి చెందిన రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీకే సమన్వయకర్త చంద్రాయుడు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

మల్లెసాగుతో లాభాల గుబాళింపు

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ముదిగుబ్బ మండలంలోని కొడవండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు శివారెడ్డి మల్లెసాగుతో లాభాలు గడిస్తున్నారు. రెండు ఎకరాల్లో గుండు మల్లె సాగు చేపట్టి రూ.లక్షల్లో లాభాలు గడిస్తున్నారు.

తమిళనాడు నుంచి మొక్కలు

ముదిగుబ్బలోని కొడవండ్లపల్లి, బూదనాంపల్లి, బుక్కపట్నం మండలంలోని పామిదుర్తి గ్రామాల్లో గుండుమల్లె సాగు అధికంగా ఉంది. స్నేహితుల తోటలను పరిశీలించి వారి ద్వారా తమిళనాడులోని రామేశ్వరం నుంచి గుండు మల్లె మొక్కలు కొనుగోలు చేశారు. మొక్క రూ.2తో 45 వేల మొక్కలు కొనుగోలు చేశారు. అంతకు ముందు భూమిని ఒక మడకతో దున్నించి పది ట్రాక్టర్ల పేడ ఎరువులు చల్లి, రోటవేటర్‌తో చదును చేయించారు.

సాగులో ఉన్న మల్లెతోట

రైతు శివారెడ్డి

సాగు విధానం..

ఎకరానికి 2,250 గుంతలు చొప్పున 5X5 దూరంతో రెండెకరాల్లో 4,500 గుంతలు తీయించారు. ఒక గుంతకు పది మొక్కలు చొప్పున 45 వేల మొక్కలు నాటించారు. డ్రిప్పు ఏర్పాటు చేసి సాగు చేశారు. సాగు చేసిన ఏడాదికి మొగ్గలు వచ్చాయి.

తెగుళ్ల నివారణ ఇలా..

మల్లెతోటలో ఎక్కువగా నల్లి వ్యాపించడంతో ఆకు పసుపురంగులోకి మారాయి. మొగ్గతొలుచు పురుగు, ఆకు ఎండుతెగులు వ్యాపించింది. నల్లి నివారణకు క్లోరోపెనిపిల్ 2 గ్రాములు లీటరు నీటికి, మొగ్గతొలుచు పురుగు నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి, ఎండు తెగులుకు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేశారు. జింకు సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, అనేక దఫాలుగా పిచికారీ చేయడంతో తెగుళ్లు తగ్గి దిగుబడి పెరిగింది. మందులు, కూలీలు, ఇతర ఖర్చులన్నీ కలిపి మూడేళ్లలో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారు.

ఏడాదికి దిగుబడులు

ఏడాది తర్వాత పంట దిగుబడి రావడంతో మొదటి కోతకు 50 కిలోలు, తర్వాత 80 కిలోలు, 100 కిలోలు వచ్చాయి. రోజూ పూలు కోయగా 100 నుంచి 250 కిలోల వరకు దిగుబడి వచ్చింది. ఇలా ఏడాదిలో డిసెంబరు నుంచి సెప్టెంబరు వరకు పూలు కోసి కదిరి పూలమండీలో విక్రయించారు. కిలో రూ.150 నుంచి 500 వరకు ఉండగా, పండగల సమయంలో కిలో రూ.వెయ్యి వరకు ధర పలికింది. ఒక్కోసారి కిలో వెయ్యితో ప్రకారం వంద కిలోలకు రోజుకి రూ.లక్ష వచ్చింది. ఇలా మొదటి ఏడాదిలో రూ.7 లక్షలు, తర్వాత రూ.12 లక్షలు, రూ.20 లక్షలు వచ్చింది. మూడేళ్లలో రూ.40 లక్షలు రాగా పెట్టుబడిపోను రూ.30 లక్షలు లాభం వచ్చింది.

రైతేరాజు

సమస్య సమాధానం

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: ఉమ్మడి అనంతపురం జిల్లాలో వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు పంటల సాగులో ఎలాంటి సందేహాలున్నా రేకులకుంట వ్యవసాయ శాస్త్రవేత్త నారాయణస్వామి **నంబరు: 62812 84235**కు ఫోన్ చేసి తగిన సలహాలు, సూచనలు పొందవచ్చు.

సమస్య: రెండు ఎకరాల్లో బెండ సాగు చేస్తున్నాం. పంటకు పల్లాకు తెగులు వ్యాపించి, ఆకులు పసుపు రంగులో మారుతున్నాయి. నివారణకు మార్గం తెలపండి. - **రమేష్, ఆకులేడు**

సమాధానం: తెల్లదోమల కారణంగా బెండ తోటకు పల్లాకు తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు నివారణకు రైతులు పిప్రొనిల్ 2 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది.

సమస్య: పత్తిపంటలో పూతరాలుతోంది. తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి. -**నాగభూషణ, రేగడికొత్తూరు**

సమాధానం: పత్తిపంటలో పూత రాలకుండా రైతులు ప్లానోఫిక్స్ 4 మి.లీ చొప్పున 20 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తూ పూత రాలిపోవడం ఆగుతోంది.

వరిలో చీడపీడలను కట్టడి చేద్దామిలా!

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: రైతులు వరి పంట సాగు సమయం నుంచి పంట తొలగింపు వరకు అప్రమత్తంగా ఉండాలని కళ్యాణదుర్గం వ్యవసాయశాఖ ఏడీఏ యల్లప్ప పేర్కొన్నారు. ముందుగానే తెగుళ్ల గుర్తించి జాగ్రత్తలు పాటిస్తే చీడపీడలను నివారించుకొని అధిక దిగుబడులు సాధించవచ్చని చెబుతున్నారు.

వరికి ఆశించిన పురుగు

పురుగు బెడద : పంటకు కాండం తొలిచే పురుగు నారుమడి నుంచి ఈనిక దశ వరకు ఆశిస్తుంది. గుడ్ల సముదాయం ఆకులు, కాండంపై కనిపిస్తుంది. పురుగు కాండంలోకి ప్రవేశించి గుజ్జును తినడం వల్ల పిలక దశలో మువ్వు ఎండిపోతుంది. పూత దశలో తెల్లకంకులు వస్తాయి. చీడల వల్ల పంట దెబ్బతింటుంది.

నివారణ : వరిలో కాండం తొలిచే పురుగు నివారణకు నారు తొలగించే వారం రోజుల ముందు 160 గ్రాములు కార్బోఫ్యూరాన్ మూడు గుళికలు వేయాలి.

- అదే విధంగా నారు కొనలను తుంచేయాలి. 5 శాతం వేపగింజల కషాయం లేదా వేప నూనెను 5 మిల్లీలీటర్ల నీటిలో కలిపి ప్రతి 10 రోజులకోసారి పిచికారీ చేయాలి.
- కాండం తొలుచు పురుగు నివారణకు ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలి.
- కార్బోఫ్యూరాన్ 3-జి 10 కిలోల గుళికలు లేదా ఫిప్రోనిల్ గుళికలు పాయింట్ 0.3 శాతం ఎకరా పంటకు వేయాలి.
- 5 శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనె 10 వేల పీపీఎం రెండు మి.లీ లేదా వేప నూనె 5 వేల పీపీఎం 3 మి.లీ లేదా, వేపనూనె 1,500 పీపీఎం 5 మి.లీ నీమాస్త్రం ప్రతి పది రోజులకోసారి పిచికారీ చేయాలి. తర్వాత దశల్లో వరి పంటకు ఆశించే కాండం తొలుచు పురుగు నివారణకు బుప్రోజెన్ 1.6 మి.లీ లేదా హితోఫెన్‌ప్రాక్స్ 2 మి.లీ లేదా, ఇమిడా క్లోప్రిడ్ 0.25 మి.లీ లేదా ఫైమెట్రోజన్ 0.6 గ్రాముల లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

యల్లప్ప, ఏడీఏ, కళ్యాణదుర్గం

అరటిలో యాజమాన్య పద్ధతులు భేష్

నార్పల : అరటి సాగులో తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని రెడ్డిపల్లి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త మల్లీశ్వరి తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున పొలంలో వర్షం నీరు నిల్వ ఉండకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. చెట్టుకు 100 గ్రాముల యూరియా, 30 గ్రాముల పొటాష్ వేస్తే గెల నాణ్యతగా వస్తుందన్నారు. కురుస్తున్న వర్షాలకు అరటి చెట్లకు సిగటోక తెగులు వ్యాపించే అవకాశం ఉందని, ఈ తెగులు నివారణకు ప్రొపికొనజోల్ 1 మి.లీ, మాంకోజెబ్ 2.5 గ్రాములు చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఫలితం ఉంటుందని శాస్త్రవేత్త తెలిపారు.

చిట్కా



తెగుళ్ల బారిన పడిన అరటి చెట్టు

బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ సతీష్‌కుమార్

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ సతీష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 70 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖీ నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీసీఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి వేడుకలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిద్దాం

రూ.12 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తున్న మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జేరత్నాకర్, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ప్రపంచ మానవాళికి ఆధ్యాత్మిక, ప్రేమ, శాంతి, సేవాతత్వాన్ని అందించిన మానవతామూర్తి సత్యసాయి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జేరత్నాకర్, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తి మున్సిపాలిటీలో రూ.12 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ప్రశాంతి నిలయం పడమర ద్వారం, నాలుగులైన్లు, బ్రహ్మణపల్లి రహదారితో పాటు పట్టణంలోని సీసీ రహదారి పనులు ప్రారంభించారు. వేడుకలకు తరలివచ్చే దేశ, విదేశీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్తు దీపాలు, రహదారులు, తదితర వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారుల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పెళ్లింట విషాదం

- సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు కర్ణాటక యువకుల మృతి
- మడకశిరలో ఘటన

బాబాజాన్

మున్నా

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: మడకశిర పట్టణంలో ఆదివారం జరిగిన ఓ పెళ్లి కార్యక్రమానికి పెళ్లి కూతురు తరుపున కర్ణాటక రాష్ట్రం హాసన్‌కు చెందిన బాబాజాన్(35), మున్నా(28) వచ్చారు. ఇద్దరు యువకులు పెళ్లి కార్యక్రమాన్ని బంధువులతో కలిసి సంతోషంగా ముగించారు. సోమవారం మడకశిర పట్టణ శివారులోని ఓ తోటలో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌కు స్థానిక బంధువుతో కలిసి సరదాగా ఈతకెళ్లారు. వెళ్లిన వ్యక్తికి ఈత రాకపోవడంతో బయట ఉండగా వీరి ఇద్దరు అందులో దూకారు. బాబాజాన్ బయటకు వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. మున్నా ఎంతసేపటికీ పైకి రాకపోవడంతో వారి వెంట వెళ్లిన వ్యక్తి బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి సహాయక చర్యలు చేపట్టి అతడిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సందడిగా ఉన్న పెళ్లింట విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాబాజాన్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మున్నాకు ఇంకా పెళ్లి కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సచివాలయాల్లో గౌరవం లేదంటూ వైకాపా వాకౌట్

హిందూపురం పురపాలిక సమావేశం రసాభాస

వాగ్వాదానికి దిగిన వైకాపా తెదేపా కౌన్సిలర్లు

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలను సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్దామంటే అక్కడ ఎవరూ ఉండటం లేదు.. దీనికి తోడు మా వార్డుల్లో ఓడిపోయిన తెదేపా నాయకులు, సచివాలయ అధికారులు కలిసి పర్యటిస్తున్నారు.. మాకు కనీస గౌరవం దక్కడం లేదని ఆరోపించారు. సోమవారం హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని సోమవారం ఛైర్మన్ రమేశ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ఛైర్మన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవతో పట్టణాభివృద్ధికి భారీగా నిధులు మంజూరవుతున్నాయని వివరించారు. రూ.92.5 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతోందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మున్సిపల్ కార్యాలయాన్ని రూ.18 కోట్లతో నిర్మిస్తామని ప్రకటించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.2 కోట్లతో ఎస్సీ కాలనీల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. అనంతరం అజెండాలోని అంశాలపై చర్చించారు. మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి డీపీఆర్ రూపొందించే నిపుణులకు రూ.51 లక్షలు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, వైకాపా సభ్యులు మున్సిపల్ ఛైర్మన్, కమిషనర్‌లకు నోటీసును అందజేశారు. తమకు సచివాలయాల్లో గౌరవం లేకుండా పోయిందని వైకాపా కౌన్సిలర్లు బలరామిరెడ్డి, ఆసిపుల్లా, జబివుల్లా, నాగేంద్ర తదితరులు నిరసన తెలిపారు. వారి వాదనను తెదేపా కౌన్సిలర్లు రాఘవేంద్ర, సతీష్‌లు వ్యతిరేకించారు. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు మరిచిపోయారా అని ప్రశ్నించారు. దీంతో వైకాపా, తెదేపా కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. వైకాపా కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. తన వార్డులో రెండు ఎస్సీ కాలనీలు ఉంటే, కేవలం రూ.8 లక్షలు కేటాయించారని, నిధులు పెంచాలని సీనియర్ కౌన్సిలర్ మల్లికార్జున డిమాండ్ చేశారు. వైకాపా కౌన్సిలర్లు వెళ్లి పోయిన అనంతరం టేబుల్ అజెండాలోని అంశాలపై చర్చించారు.

కలప ట్రాక్టర్ పట్టివేత

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రంలోని రావి, మామిడి చెట్లను కొట్టి ఆ కలపను ట్రాక్టర్‌లో ముదిగల్లు గ్రామ సమీపం నుంచి కళ్యాణదుర్గానికి తరలిస్తుండగా బైపాస్ వద్ద సోమవారం పోలీసులు పట్టుకొన్నారు. వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. సెక్షన్ అధికారి షాన్‌వాజ్ సిబ్బందితో అక్కడికి వెళ్లి కలపను పరిశీలించి రూ.5 వేలు జరిమానా విధించారు. నిబంధనలను అతిక్రమించి చెట్లను కొట్టినా, కలప తరలించినా వాహనం సీజ్‌తోపాటు కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

పోలీసుల అదుపులో పశువుల రవాణా వాహనం

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: కాశేపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద సోమవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్నట్లు పశువుల రవాణా కంటైనర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు కోస్తా ప్రాంతం పార్వతీపురం నుంచి కంటైనర్‌లో సుమారు 50 ఆవులను తరలిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న గుత్తికి ప్రాంతానికి చెందిన భాజపా నాయకుడు తిమ్మారెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు టోల్ ప్లాజా వద్దకు చేరుకుని కంటైనర్‌ను తనిఖీ చేశారు. అందులో పశువులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని పామిడి సమీపంలో ఉన్న గోశాలకు తరలించి వాటికి చికిత్సలు చేయించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

ANDHRA PRADESH STATE CIVIL SUPPLIES CORPORATION LIMITED

District office:: C/o Music Hall, Collectorate Compound, 2nd Floor, C-7,9, Puttaparthy.

Head Office: 4th & 5th Floor, D.No. 10-152/1, Sri Sai Towers, Ashok Nagar, Kanuru, Vijayawada 520007

స్వల్ప కాలిక టెండరు నోటిఫికేషన్

Lr. No. PDS/PACKING/OWS/2025-26 Date: 30-09-2025

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/ గోదాములలో ఆరు నెలలపాటు అంటే 31-03-2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది. ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూప్‌ను ఫోన్ నంబర్లు (+91-22) - 48810500/9962059599/9032429420 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్‌లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేదీ 05-10-2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

సం/- జాయింట్ కలెక్టర్ & EOED, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, శ్రీసత్యసాయి జిల్లా

ఆటో నుంచి పడి మహిళా కూలీ దుర్మరణం

నందిని

రొద్దం, న్యూస్‌టుడే : రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది.. భార్యాభర్తలు కూలి పనులకు వెళ్లి పిల్లలను పోషించుకుంటున్నారు. అలాంటి కుటుంబాన్ని ఆటో ప్రమాదం విషాదంలో ముంచింది. మండలంలోని పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన నందిని(28) తాడింగిపల్లిలోని ఓ రైతు తోటలోకి కూలి పనులకు ఆటోలో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో డ్రైవర్ పక్కన కూర్చున నందిని స్థానిక సుబ్బరాయప్ప కొట్టాల సమీపంలోని స్పీడ్‌బ్రేకర్ వద్ద కిందకు పడిపోయింది. వెనుక చక్రాలు ఎక్కడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆటోలు ఉన్నవారు, స్థానికులు స్పందించి రొద్దం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉంటున్న భార్య మృతితో భర్త పోతన్న, పిల్లలు బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేంద్ర పేర్కొన్నారు.

గోడ కూలి వృద్ధుడి మృతి

వెంకటరమణ

అమడగూరు (ఓబుళదేవరచెరువు), న్యూస్‌టుడే: అమడగూరు మండలంలోని ఏ.కొత్తపల్లికి చెందిన వెంకటరమణ(65) గోడ కూలి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఏ.కొత్తపల్లి గ్రామంలోని పాత ఇల్లు కూల్చేందుకు వెళ్లిన రమణపై ప్రమాదవశాత్తు గోడ పడటంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ప్రైవేటు వాహనంలో కదిరి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. మృతుడికి భార్య నాగమ్మ, కుమార్తె ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృత్యువాత

అశోక్

రొళ్ల, న్యూస్‌టుడే: రొళ్ల మండలం మల్లసముద్రం గ్రామానికి చెందిన శ్రీదేవి, బాబుల కుమారుడు అశోక్(22) రోడ్డు ప్రమాదంలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో దుర్మరణం చెందాడు. పండగకు అశోక్ బెంగళూరు నుంచి గ్రామానికి ద్విచక్రవాహనంలో వస్తున్నాడు. ఈ తరుణంలో రొళ్ల వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా మడకశిర వైపు నుంచి కోళ్ల లోడుతో వేగంగా వచ్చిన ఐచర్ వాహనం ఢీకొట్టడంతో చక్రాల కింద ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఐచర్ వాహన చోదకుడు, మరొకరు పరారయ్యారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు సోకసంద్రంలో మునిగిపోయారు. వారి వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై హిదాయతుల్లా తెలిపారు.

(c) eenadu

హిందూపురం
• హిందూపురం • పెనుకొండ • మడకశిర

వడ్డెర సమస్యలపై పోరాటం చేస్తాం

చిలమత్తూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్‌గా కొడికొండ చెక్‌పోస్టుకు చెందిన శ్రీదేవి సోమవారం విజయవాడలో ప్రమాణస్వీకారం చేశారు. వడ్డెర సమస్యలపై పోరాటం చేసి పరిష్కారదిశగా తీసుకెళ్తానని ఆమె తెలిపారు. తనపై నమ్మకం ఉంచి డైరెక్టర్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

సంతకం చేస్తున్న రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీదేవి

ఘనంగా కలశస్థాపన

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలోని కన్యకాపరమేశ్వరి వీధిలో ఉన్న కొల్హాపుర మహాలక్ష్మి ఆలయంలో సోమవారం దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారికి పుష్పార్చన, అభిషేకార్చనలు చేశారు. రాత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో కలశపూజ చేశారు.

పూజలు నిర్వహిస్తున్న వేదపండితులు, పాల్గొన్న భక్తులు

మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం : 91548 46650
పెనుకొండ : 91000 20922
మడకశిర : 76759 19016

సమస్య: వజ్రహట్టిలో వీధి దీపాలు లేక అంధకారంలో ఉంటున్నాం. **-దుర్గప్ప**
సమాధానం: వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం. **-అమరీశ్, పంచాయతీ కార్యదర్శి, మద్దనకుంట**

సమస్య: శంకగల్లులో తాగునీటి సమస్య నెలకొంది. **-హనుమంతరాయుడు**
సమాధానం: సత్వరమే పరిష్కరిస్తాం. **-జయమ్మ, సర్పంచి, శంకరగల్లు**

సమస్య: ముద్దిరెడ్డిపల్లిలోని విజయనగర్‌కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. **-శ్రీనివాసులు**
సమాధానం: పరిశీలించి వెలిగేలా చూస్తాం. **-తిప్పన్న, మున్సిపల్ లైటింగ్ సూపర్‌వైజర్, హిందూపురం.**
-న్యూస్‌టుడే, గుడిబండ, హిందూపురం అర్బన్

సమస్య: కె.బ్యాడిగెరలోని రోడ్డుపై గుంత ఏర్పడి వర్షపు నీరు నిలుస్తోంది. **-మంజునాథ్**
సమాధానం: మట్టిని వేసి పూడ్చిస్తాం. **-లక్ష్మమ్మ, సర్పంచి, కాకి.**

సమస్య: హెచ్‌టీహళ్లిలో ట్యాంకు కుళాయికి బిరడా లేక నీరు వృథా అవుతోంది. **-రంగనాథ**
సమాధానం: బిరడాలు పగిలిపోయాయి వెంటనే ఏర్పాటు చేయిస్తాం. **-శ్రీనాథ్, ఈవోఆర్డీ.** -న్యూస్‌టుడే, రొళ్ల

సమస్య: కె.గొల్లహట్టి గ్రామంలో ట్యాంకు చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగాయి. **-రంగప్ప**
సమాధానం: రెండు రోజుల్లో శుభ్రం చేయిస్తాం. **-నాగమణి, కార్యదర్శి, కె.శివరం.**

సమస్య: బుల్లేపల్లిలో కాలువలు లేక నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. **-చిక్కన్న**
సమాధానం: ప్రతిపాదనలు పంపాం. **-భాగ్యమ్మ, సర్పంచి, బసవనపల్లి.**
–న్యూస్‌టుడే, అమరాపురం

కొట్నూరు కాలువ.. సమస్యల వెల్లువ

పట్టణ సమీపంలో అపరిశుభ్రత రోగాల బారిన ప్రజలు

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పెన్నార్ కుముద్వతీ ప్రాజెక్టు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొట్నూరు చెరువుకు గతంలో నిర్మించిన కుడి కాలువకు భద్రత లేదు. పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తే ప్రాజెక్టు నుంచి చెరువులకు కాలువ ద్వారా నీరు చేరుతుంది. వృథాకాకుండా సజావుగా నీరు వెళ్లేందుకు ఏడెనిమిది చోట్ల మాత్రమే సిమెంటు గోడలు ఏళ్ల కిందట నిర్మించారు. పదేళ్లుగా నిర్వహణ కొరవడటంతో కంపచెట్లు విపరీతంగా పెరిగాయి. దీనికితోడు నింకంపల్లి నుంచి పట్టణ సమీపంలోని కొట్నూరు చెరువుకు వచ్చే ఒక కిలోమీటరు దూరం కాలువలో అపరిశుభ్రం పేరుకుపోయింది. సమీప నివాసితులు దుర్వాసన భరించలేక అనారోగ్యాలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ప్రజల్లో విమర్శలున్నాయి.

పట్టణంలోని పరిగి రోడ్డు సమీపంలో కాలువలో నిల్వున్న మురుగునీరు, చెత్తకుప్పలు

చర్యలు తీసుకుంటాం

కాలువ భద్రత, వ్యర్థపదార్థాల తొలగింపు, మరమ్మతులు చేపట్టడంపై చర్యలు తీసుకుంటాం. పట్టణ సమీపంలోని కాలువలో అపరిశుభ్రానికి కారకులైన వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలని తహసీల్దార్‌ను కోరుతాం. గతంలో వచ్చిన నిధులు సరిపోలేదు. నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపుతాం. **-శైలేశ్వర్, డీఈఈ, చిన్ననీటిపారుదలశాఖ**

అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలివే...

- నింకంపల్లి వద్ద రుద్రభూమి పక్కన వెళ్లే కాలువలో కంప, ఇతరత్రా చెట్లు పెరిగి, చెత్తతో పూడుకుపోయింది.
- పరిగి రోడ్డు సమీపంలో సాయినగర్, అహ్మద్‌నగర్, శ్రీనివాస నగర్, హస్నాబాద్ కాలనీల సమీపంలో వెళ్లే కాలువలో వ్యర్థపదార్థాలు, చెత్త, పడేస్తున్నారు.
- పెనుకొండ రోడ్డులో ఉన్న సమీప కాలనీ, నివాసగృహాల సమీపంలో వెళ్లే ఈ కాలువలో మురుగు చేరుతోంది.
- దీనికితోడు పందుల స్వైరవిహారం చేస్తున్నందున పట్టణంలోని పలు ప్రాంతాల్లో అపరిశుభ్రత నెలకొంటోంది.

సకల దేవతలకు పుష్పార్చన

హిందూపురం అర్బన్: పట్టణంలోని సత్యనారాయణస్వామి ఆలయంలో 121మంది ఆర్యవైశ్యమహిళలు సకల దేవతలకు కుంకుమార్చన, పుష్పార్చన నిర్వహించారు. అనంతరం 'పురం' ఆవోపా ఆధ్వర్యంలో లక్కీడిప్ ద్వారా గెలుపొందిన ఐదుగురి మహిళలకు అమ్మవారి పట్టుచీరలను ఆలయ అధ్యక్షుడు ఆదినారాయణ గుప్త, ఆవోపా అధ్యక్షుడు ద్వారకనాథ్ అందజేశారు..

అలరించిన నవదుర్గల నృత్యం

హిందూపురం పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో సోమవారం రాత్రి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నవదుర్గావతారాల నృత్యం ఆకట్టుకుంది. స్థానిక కంసలపేటకు చెందిన గతిస్వం నృత్య కళామందిరం నిర్వాహకురాలు విద్యాధరి శిష్యబృందం పాల్గొన్నారు.
-న్యూస్‌టుడే, హిందూపురం అర్బన్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భూమిపూజ

పరిగి, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఊటకూరులో రూ.1.94 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన సముదాయ నిర్మాణానికి సోమవారం మంత్రి సవిత భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఎస్.ఎన్.గోవిందరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణ, నాయకులు బాలాజీ, పలువురు పార్టీ శ్రేణులు, వైద్యులు పాల్గొన్నారు.

కల్యాణమండపానికి స్థలం కేటాయించాలని వినతి

పెనుకొండ : బోయ వాల్మీకి కులస్తులకు కల్యాణ మండపం నిర్మించేందుకు సోమందేపల్లిలో ఎకరం భూమి కేటాయించాలని, ఆ స్థలంలో సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి ఆలయం, భజనమందిరం, కమ్యూనిటీ భవనం నిర్మాణానికి సహాయ సహకారం అందించాలని సోమవారం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బోయ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డీవీ ఆంజనేయులు, హిందూపురం పార్లమెంటు తెదేపా కార్యదర్శి నీరగంటి చంద్రశేఖర్, రాష్ట్ర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ వెంకటరమణ, సోమందేపల్లి వాల్మీకి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

భూమి పూజలో పాల్గొన్న మంత్రి సవిత, నాయకులు

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

హిందూపురం పట్టణం, అర్బన్, న్యూస్‌టుడే: యువత క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, మద్యం, మత్తుపదార్థాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వన్‌టౌన్ సీఐ కరీం ముల్లా సూచించారు. పట్టణంలోని ఎంజీఎం క్రీడామైదానంలో మనోజ్ జూలియట్ మింటూ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి వాలీబాల్ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం చివరి రోజు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్టుకు సీఐ ట్రోఫీ, బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్సై లోకేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు చిన్న కొండప్ప, వెంకటేశ్, బ్రహ్మయ్య, మహేష్ పాల్గొన్నారు.

క్రీడాకారులకు ట్రోఫీని అందిస్తున్న వన్‌టౌన్ సీఐ

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించండి

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: భక్తరపల్లి లక్ష్మీ నరసింహస్వామి, జిల్లడగుంట ఆంజనేయస్వామి వారి ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. సోమవారం ఈ సముదాయ దేవాలయాల కమిటీ ఛైర్మన్, సభ్యుల ఎన్నిక నిర్వహించారు. ఛైర్మన్‌గా నర్సేగౌడును ఎన్నుకున్నారు. ఛైర్మన్, సభ్యుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారిని సన్మానించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, రాష్ట్ర కుంచిటిగ వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, మండల కన్వీనర్ నాగరాజు, దేవాదాయశాఖ ఈఓ నరసింహరాజు, ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఆలయ కమిటీ ఛైర్మన్ నర్సేగౌడును అభినందిస్తున్న మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి

చట్టాలపై అవగాహన అవసరం

లేపాక్షి, న్యూస్‌టుడే: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తహసీల్దార్ సౌజన్యలక్ష్మి సూచించారు. మండలంలోని నాయనిపల్లి పంచాయతీ ఉప్పరపల్లిలో సోమవారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎక్కడైనా కులవివక్ష ఉండటం, పౌరహక్కులకు భంగం కలిగినట్లైతే వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. పలు రకాల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంపీడీవో నరసింహమూర్తి, హిందూపురం గ్రామీణ మండల సీఐ జనార్దన్, ఆర్ఐ ప్రమీల, పంచాయతీ కార్యదర్శి రమేష్, తెదేపా నాయకులు వీరశేఖర్, లక్ష్మీనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

భూ వివాదాలు సృష్టిస్తున్నారని ఫిర్యాదు

గోరంట్ల : పాలసముద్రం ప్రాంతంలో న్యాయవాదిగా చెప్పుకొంటూ భూవివాదాలు సృష్టిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ సహాయకుడు ప్రదీప్‌కు గ్రామస్థులు వినతి అందజేశారు. నకిలీ దస్త్రాలతో బెదిరిస్తున్నాడని అందులో పేర్కొన్నారు.

బాలేపల్లిలో స్వస్థనారీ సశక్త్ పరివార్

గుడిబండ, న్యూస్‌టుడే: మండలంలోని బాలేపల్లిలో సోమవారం స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పౌష్టికాహారాల స్టాల్ ఆకట్టుకుంది. ఎంఎల్‌హెచ్‌పీ శ్వేత, ఎంపీహెచ్‌ఏ మునిరత్నం, ఏఎన్ఎం నాగమ్మ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుడి మృతికి సంతాపం

లేపాక్షి, న్యూస్‌టుడే: మండలంలోని సి.వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)గా విధులు నిర్వహిస్తున్న షేక్ ముస్తఫా(45) కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎంఈవోలు నాగరాజునాయక్, కుల్లాయప్ప, ఉపాధ్యాయ సంఘం నేతలు మృతదేహాన్ని సందర్శించి పులమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరపున అంత్యక్రియలకు రూ.25వేలు అందించారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలి

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని, దీన్ని ఆపాలని సోమవారం హిందూపురం ఎస్‌యూసీఐ కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ పార్టీల ఐక్యవేదిక సమావేశంలో నాయకులు నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగంలోనే వైద్య, విద్య, ప్రజాఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్పీ కార్యదర్శి శ్రీనివాసులు, కాంగ్రెస్ నేత శ్యామ్‌కిరణ్, జలసాధనసమితి ప్రతినిధి గంగిరెడ్డి, దళిత సమైక్య అధ్యక్షుడు నారాయణ, ఎంఐఎం నాయకుడు మున్నా, జై భారత్ భీమ్ పార్టీ నాయకుడు నాగరాజు, నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధి నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

నినాదాలు చేస్తున్న రాజకీయ ఐక్యవేదిక నాయకులు

ఆగిన నిర్మాణం.. అందని వైద్యం

పెనుకొండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూర్తయ్యేనా?

పెనుకొండ, న్యూస్‌టుడే: ప్రజల ఆరోగ్య భద్రత కోసం గత వైకాపా పాలనలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేశారు. పెనుకొండ పట్టణంలోని ఆర్బన్‌కాలనీలో రూ.80లక్షలతో యూపీహెచ్‌సీ(అర్బన్ ప్రైమరీ హెల్త్‌సెంటర్) నిర్మాణం ప్రారంభించారు. ఇంతవరకు బాగున్నా నిధులు సకాలంలో మంజూరు చేయకపోవడంతో నిర్మాణం నత్తనడకన సాగింది. గుత్తేదారు చేసేదిలేక 75 శాతం మేర భవన నిర్మాణం పూర్తిచేసి వదిలేశారు. అర్ధాంతరంగా నిలిచిన యూపీహెచ్‌సీ భవనం వద్ద ముళ్లపొదలు ఏపుగా పెరిగిపోయాయి. కాలనీవాసులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ముళ్లపొదల్లోకి వెళుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐదేళ్లుగా అద్దె భవనంలోనే..

మంజూరైన భవన నిర్మాణం పూర్తికకపోవడంతో యూపీహెచ్‌సీని పట్టణంలోని జీపీసీ కాలనీలో ఓ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. కేంద్రానికి మంజూరైన పరికరాలు, మంచాలు, ఓగదిలో నిల్వచేశారు. పట్టణవాసులు యూపీహెచ్‌సీలో వైద్యం చేయించుకోవాడానికి అనుకూలంగా లేకపోవడంతో సీహెచ్‌సీలో వైద్యచికిత్స పొందుతున్నారు. భవన నిర్మాణం పూర్తయితే పట్టణ పేదలకు మెరుగైన వైద్యం అందుతుంది. కూటమి ప్రభుత్వంలోనైనా యూపీహెచ్‌సీ నిర్మాణం పూర్తవుతుందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

పెనుకొండలో నిలిచిన యూపీహెచ్‌సీ భవనం

గుత్తేదారుతో చర్చించి పరిష్కరిస్తాం

వివిధ సమస్యలతో యూపీహెచ్‌సీ అర్ధాంతరంగా నిలిచింది. 75శాతం నిర్మాణం పూర్తయింది. గుత్తేదారును పిలిపించి చర్చిస్తాం. మిగిలిన 25శాతం పనులు పూర్తిచేయించి సమస్యను పరిష్కరిస్తాం. **-సతీశ్‌కుమార్, కమిషనర్, నగరపంచాయతీ, పెనుకొండ**

స్మార్ట్ కార్డుతో సులభంగా నిత్యావసరాలు

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: ప్రతి వ్యక్తి చౌక దుకాణాల్లో ప్రతి నెలా ఇచ్చే నిత్యావసర వస్తువులు ఇక నుంచి సులభంగా తీసుకోవచ్చని మున్సిపల్ ఛైర్మన్ రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. స్మార్ట్ కార్డులో క్యూర్ కోడ్ ఉండడం వల్ల ఎటువంటి మోసాలు జరిగే అవకాశం లేదని తెలిపారు. సోమవారం పట్టణంలోని బోయపేట, ఇందిరానగర్‌లలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సతీష్, శివ, సచివాలయ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

స్మార్ట్‌కార్డులు పంపిణీ చేస్తున్న మున్సిపల్ ఛైర్మన్

కూరగాయల అలంకరణలో చౌడమ్మ

రొద్దంలో కన్యకాపరమేశ్వరి

గోరంట్లలో సరస్వతీ మాతగా..

రత్నగిరిలో కాళికాంభకమఠేశ్వరస్వామి

పరిగిలోని కాళికామాతకు పత్తితో అలంకరణ

అదనపు భవన నిర్మాణం ఆగింది

చిగతుర్పి ప్రాథమిక పాఠశాలలో అదనపు భవనం అర్ధాంతరంగా ఆగింది. వైకాపా ప్రభుత్వ హయాంలో నాడు-నేడు కింద నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా ఆగిపోయింది. ఇప్పటికైనా పూర్తి చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంఈఓ-2 రవి చంద్రకుమార్ మాట్లాడుతూ భవనం పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. **-న్యూస్‌టుడే, గుడిబండ**

పిచ్చిమొక్కల్లో కనిపించని చేతిపంపు

సోమందేపల్లిలోని స్నేహలతానగర్ కాలనీలో గ్రామ సచివాలయం పక్కనే ఒక చేతి పంపు మరమ్మతుకు గురై నిరుపయోగంగా ఉంది. ఏళ్లు గడిచినా పట్టించుకోకపోవడంతో అది పిచ్చిమొక్కల నడుమ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. విషయంపై గ్రామీణ నీటి సరఫరా ఏఈ మహేశ్ మాట్లాడుతూ పరిశీలించి అవకాశం ఉంటే మరమ్మతులు చేయిస్తామన్నారు. **-న్యూస్‌టుడే, సోమందేపల్లి.**

జగన్మాత దర్శనం.. తన్మయ శోభితం

ఏడు రోజులుగా వైభవంగా జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయాల్లో అమ్మవార్లు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. సోమవారం మూలా నక్షత్రం కావడంతో ఎక్కువ చోట్ల సరస్వతీమాత అలంకరణ చేశారు. ఆలయాల్లో కుంకుమార్చన, మహిళలు విష్ణు, లలితా సహస్రనామ పారాయణం ప్రత్యేకతను సంతరించుకుంది.
-న్యూస్‌టుడే బృందం

మహేశ్వరిగా కొల్హాపుర మహాలక్ష్మి

లేపాక్షిలో సరస్వతిదేవిగా దుర్గామాత

హంద్రీనీవా.. రైతన్నకు చేరువ

మడకశిర చెరువులకు చేరుతున్న కృష్ణా జలాలు

మణూరు చెరువుకు చేరుతున్న హంద్రీనీవా నీరు

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో మారుమూల ప్రాంతమైన మడకశిర నియోజకవర్గంలో 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దశాబ్దాల కాలంగా సరైన వర్షాలు లేక బోర్లలో నీటిమట్టం అడుగంటి తోటలు ఎండుముఖం పట్టాయి. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు మడకశిరకు నీరందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

16,840 ఎకరాల ఆయకట్టుకు నీరు

నియోజకవర్గ వ్యాప్తంగా 125 మైనర్ ఇరిగేషన్ చెరువులున్నాయి. వీటి కింద దాదాపు 16,840 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. రెండు దశాబ్దాలుగా చెరువులకు సక్రమంగా నీరు చేరక బీటలు వారాయి. ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు గత ఏడాది మడకశిర పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీరు నింపి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం చెరువులకు నీరు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

శాశ్వత పనుల కోసం ప్రతిపాదనలు

56, 57, 58 ప్యాకేజీలలో పెండింగు, అభివృద్ధి పనుల కోసం నాలుగు నెలల క్రితం రూ.337 కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగింది. నిధులు మంజూరైన వెంటనే చేపట్టడం జరుగుతుంది. అప్పటివరకు అవసరమున్న చెరువులకు తాత్కాలికంగా పైపులైన్ ఏర్పాటు చేసి నీరందించడం జరుగుతుంది.
-నాగార్జున, హెచ్ఎన్ఎస్ ఇంజినీరు, మడకశిర

120 కిలోమీటర్లు దాటుకుని..

గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి దాదాపు 120 కిలోమీటర్లు దాటుకుని హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణానది జలాలు మడకశిర ప్రాంత చెరువులకు చేరుకుంటున్నాయి. తొలుత మణూరు చెరువు, అనంతరం హరేసముద్రం చెరువుకు నీరు నింపనున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చే కృష్ణానది జలాల కోసం ఎదరు చూసిన రైతన్నల్లో ఆనందం వెల్లు విరుస్తోంది.

తాత్కాలిక పైపులైన్ ఏర్పాటు చేసి సరఫరా

ఇప్పటికే హంద్రీనీవా కాలువ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. మూడు ప్యాకేజీలలో అక్కడక్కడ పనులు చేపట్టాల్సి ఉంది. అటువంటి చోట్ల పైపులైన్ ఏర్పాటు చేసి నీటిని ముందుకు తీసుకెళ్లి చెరువులు నింపనున్నారు.

కంకర పోసిన ఆరేళ్లకు మోక్షం

☛ నేడు బీటీ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న మంత్రి

సోమందేపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని బుస్సయ్యగారిపల్లి-పొప్పనపల్లి తండా వరకు బీటీ రహదారి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. 2019లోనే ఈ గ్రామాల మధ్య దారి నిర్మాణానికి అప్పటి తెదేపా ఎమ్మెల్యే బీకే పార్థసారథి భూమి పూజ చేపట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం బుస్సయ్యగారిపల్లి గ్రామానికి వెళ్లడానికి ఇటు కిలో మీటరుకు పైగా, అటు బుస్సయ్యగారిపల్లి నుంచి గోరంట్ల మండలం పొప్పనపల్లి తండా దగ్గర వరకు సుమారు రెండు కిలో మీటర్ల మేర కంకర పరిచి ఐదేళ్లుగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. నాటి నుంచి నేటివరకు రాకపోకలకు వాహన చోదకులు, పాదచారులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులపై 'ఈనాడు'లో పలుమార్లు కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. గ్రామస్థులు పడుతున్న తీవ్ర ఇబ్బందుల గురించి తెలుసుకొన్న బీసీ సంక్షేమ ,చేనేత-జౌళి శాఖల మంత్రి సవిత మొత్తం రూ. 3 కోట్ల నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించింది. మంగళవారం నాగినాయనిచెరువు సమీపంలో బీటీ రహదారి నిర్మాణ పనులకు ఆమె భూమి పూజ చేయనున్నట్లు వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ఆంజనేయులు, మాజీ సర్పంచులు అశ్వర్థప్ప, బీలానాయక్, నాయకులు చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చివరకు తమ గ్రామానికి బీటీ రహదారికి మోక్షం లభించడం పట్ల బుస్సయ్యగారిపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ.. మంత్రి, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కంకర పరిచి నిర్లక్ష్యంగా వదిలేసిన బుస్సయ్యగారిపల్లి రహదారి దుస్థితి

(c) eenadu

పుట్టపర్తి

•పుట్టపర్తి •ధర్మవరం •కదిరి •రాప్తాడు

స్మార్ట్ రేషన్ కార్డులతో పారదర్శకత

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే కందికుంట, ఛైర్‌పర్సన్ దిల్షాదున్నీసా, తదితరులు

కదిరి: పారదర్శకతలో భాగంగా కూటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మున్సిపల్ మూడోవార్డు సైదాపురం చౌకధాన్యం డిపో పరిధి వినియోగదారులకు సోమవారం స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ దిల్షాదున్నీసా, వైస్ ఛైర్మన్ రాజశేఖరాచారి, కౌన్సిలర్ శివమ్మ, కార్పొరేషన్ డైరెక్టర్ మనోహర్‌నాయుడు, పార్టీ..., మార్కెట్ యార్డు వైస్‌ఛైర్మన్ గంగయ్యనాయుడు, జనసేన ఇన్‌ఛార్జి భైరవప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బిందెసేవ

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: దేవీశరన్నవ రాత్రి వేడుకల్లో భాగంగా సోమవారం కదిరి కన్యకాపరమేశ్వరీదేవికి అవివాహిత యువకులు బిందెసేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుంచి యువకులు బిందెసేవతో తిరువీధుల్లో ఊరేగింపుగా వెళ్లి, అమ్మవారిని దర్శించుకున్నారు.

బిందెసేవ కోసం వెళ్తున్న యువకులు

మేమున్నాం.. మీకు తోడుగా

పుట్టపర్తి: 80085 73039
కదిరి: 80085 73033
ధర్మవరం: 99596 98222

సమస్య: చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రానికి జీవీలు సీసీదారితోపాటు తారు రోడ్డు నిర్మించారు. చెరువు కట్టకింద దారి ఉండటంతో వచ్చే ఊటనీరు వల్ల దారికి ఇబ్బంది కలుగుతోంది. - నరసింహులు, స్థానికుడు

సమాధానం: రోడ్డు పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటాం - బాలకృష్ణుడు, ఎంపీడీవో

సమస్య: నాగసముద్రం చెరువు కట్టపై కంప చెట్లు విస్తరించి ఉన్నాయి. వాటి వల్ల కట్టకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. - రామాంజనేయులు, స్థానిక రైతు

సమాధానం: కొమ్మలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. - మురళి, మండల ఇరిగేషన్ ఏఈ - న్యూస్‌టుడే, చెన్నేకొత్తపల్లి

సమస్య: మండల పరిధిలోని ముత్యాలచెరువు పంచాయతీ గట్టు ఆర్అండర్ కాలనీలో తాగు నీటిని సరఫరా చేసే మోటారు మరమ్మతులకు గురవడంతో 4 రోజులుగా నీటి సరఫరా కావడం లేదు. - గంగాధర్ నాయుడు

సమస్య: ముత్యాలచెరువు పంచాయతీ గట్టు ఆర్అండర్ కాలనీలోని టిడ్కో సముదాయాల కాలనీలో వీధిదీపాలు వెలగడం లేదు. - శ్రీనివాసులు

సమాధానం: తాగు నీటి మోటారు మరమ్మతులతోపాటు, వీధిదీపాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. (పై ప్రశ్నలకు ముత్యాలచెరువు ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి మహేష్ నాయక్ సమాధానం ఇచ్చారు.) - న్యూస్‌టుడే, కదిరి గ్రామీణం

కోట్లు పెడుతున్నా..
ర్యాంకుల్లో వెనుకబడిన పురపాలికలు
పురోగతి సున్నా

కదిరి డంపింగ్‌యార్డులో పేరుకున్న చెత్త

ధర్మవరం పట్టణం, కదిరి న్యూస్‌టుడే: జిల్లాలోని ధర్మవరం, కదిరి పురపాలికలు పనితీరులో పూర్తిగా వెనకబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల్లో ధర్మవరం, కదిరి మున్సిపాలిటీలు చెరో 4 పాయింట్లతో 94, 100 స్థానాల్లో నిలిచి అట్టడుగున ఉన్నాయి. రూ. కోట్ల నిధులు అందుబాటులో ఉన్నా ప్రజలకు కల్పించాల్సిన సేవలు నామమాత్రంగానే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పట్టణ ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపర్చడంలో అధికారుల బాధ్యతారాహిత్యానికి ఈ ర్యాంకులే నిదర్శనం. జీవీలు అధికారులు, పాలకులు పట్టణాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కార చర్యలు లోపించాయి. దీంతో పట్టణ ప్రజలు పడుతున్న అవస్థలు తీర్చేవారు కరవయ్యారు.

చెత్త సేకరణ అధ్వానం..

★ పట్టణంలోని 40 వార్డుల్లో 1,65,00 జనాభా ఉంది. రోజూ పట్టణంలో 73 టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. కానీ శివారుకాలనీల్లో వారానికి ఒక్కరోజే చేస్తున్నారు. దీంతో కాలనీల్లో చెత్త పేరుకుని దుర్వాసన వస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ధర్మవరం పురపాలిక చెత్తసేకరణలో 10కి 3 పాయింట్లే సాధించింది.

★ ఇందిరమ్మకాలనీ, కేతిరెడ్డి ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3, శ్రీలక్ష్మీచెన్నకేశవపురం, పోతుకుంటకాలనీలు ఏర్పడి ఏళ్లు దాటినా నేటికీ మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం గుంతల దారుల్లో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల నిర్వహణలో 10కి 1 పాయింట్, వీధిదీపాలకు 6, మురుగు నిర్వహణలో 0 వచ్చింది. పచ్చదన పనులలో 1 పాయింట్ దక్కింది.

నిధులు మంజూరయ్యాయి..
- సాయికృష్ణ, పురపాలక ఇన్‌ఛార్జి

పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మిగతా వాటిపై ప్రత్యేక దృష్టిసారించి వసతులు కల్పిస్తాం. ఉత్తమ పనితీరుకు కనబర్చేలా చర్యలు చేపడతాం.

రోడ్ల నిర్వహణలో..

★ కదిరి పట్టణంలో 36 వార్డుల్లో 1,10,000కు జనాభా ఉంది. రోడ్ల నిర్వహణలో 10కి 0 పాయింట్లు రావడం గమనార్హం. దశాబ్దకాలం కిందట ఏర్పడిన వెలుగు, పిల్లవంక, విశాలాంగన్, కుటాగుళ్ల, నారాయణమ్మ, ఇందిరమ్మ కాలనీలతో పాటు పట్టణంలోని ప్రధాన వీధుల్లో సరైన రోడ్లు లేవు.

★ పట్టణంలో చెత్త సేకరణ జరుగుతున్నా సకాలంలో డంపింగ్‌యార్డుకు తరలించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో తడి, పొడి చెత్త, మురుగు నిర్వహణ అధ్వానంగా ఉండటంతో సున్నా పాయింట్లు లభించాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తరచూ మోటారు కాలిపోతూ తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది.

రహదారి పనులకు భూమి పూజ

కొత్తచెరువు, న్యూస్‌టుడే: కొత్తచెరువు కూడలి రూ.1.70 కోట్లతో చేపట్టిన తారురోడ్డు పనులకు ఎమ్మెల్యే పల్లె సింధూర సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సంజీవయ్య హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విస్తరణతో నాలుగు రోడ్ల కూడలి వాణిజ్య పరంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ధర్మవరం రోడ్డులో మార్కెట్‌యార్డు నుంచి పుట్టపర్తి రోడ్డులోని సండే హోటల్ బంక్ దాకా కిలోమీటరు మేర 15 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసల రహదారి నిర్మిస్తామని చెప్పారు. వివిధ రోడ్ల పూర్తికి రూ.7.50 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. మాజీ మంత్రి మాట్లాడుతూ వేగంగా పనులు పూర్తి చేయాలని గుత్తేదారును సూచించారు. వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే పల్లె సింధూర

మట్టి అక్రమ తరలింపుపై ఆరా

కొత్తచెరువు, న్యూస్‌టుడే: కొత్తచెరువులో అనుమతి లేకుండా తవ్వి తరలిస్తున్న దాసరిపాము గుట్టను తహసీల్దార్ బాలాంజనేయులు సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు. 'తవ్వేసి... దోచేస్తూ' శీర్షిక సోమవారం 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. వీఆర్వో నసీర్‌తో కలిసి దాసరిపాము గుట్టకు చేరుకుని జేసీబీ యంత్రం, మూడు టిప్పర్లతో యథేచ్ఛగా జరుగుతున్న మట్టి తరలింపును నిలిపివేశారు. అనుమతి లేకుండా తరలించకూడదని అక్రమార్కులను హెచ్చరించారు.

మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: మహిళలు, చిన్నారులు రక్షణే మొదటి కర్తవ్యంగా పోలీసులు పనిచేస్తున్నారని ఎస్పీ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. పోక్సో కేసుల వ్యవహారంలో బాధితుల నుండి ఫిర్యాదు అందిన వెంటనే కేసులు నమోదు చేసి, ముద్దాయిలను జైలుకు పంపుతున్నామని సోమవారం ఎస్పీ తెలిపారు.

'మున్సిపల్ ప్రగతిపై కౌన్సిలర్లుగా సిగ్గుపడుతున్నాం'

కదిరి, న్యూస్‌టుడే: అధ్వానంగా తయారైన మున్సిపాలిటీ పరిస్థితితో కౌన్సిలర్లుగా తాము ఎంతో సిగ్గు పడుతున్నామని కౌన్సిల్ సభ్యుడు కిన్నెర కల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో కదిరి మున్సిపాలిటీ చివరి వరుసలో రావడం సభ్యులు అందరికీ అవమానమని వ్యక్తం చేశారు. కదిరి మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం ఛైర్‌పర్సన్ దిల్షాదున్నీసా అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. కల్యాణ్ మాట్లాడుతూ.. అక్రమాలకు పాల్పడుతున్న పారిశుద్ధ్య కార్యదర్శి పరమేశ్‌ను తొలగించాలని ఎమ్మెల్యే సమక్షంలో చెప్పినా కొనసాగిస్తున్నారన్నారు. బదులుగా కార్యదర్శిని 15 రోజులకు తొలగిస్తామని కమిషనర్ కిరణ్‌కుమార్ తెలిపారు. అజెండాలోని 29 అంశాల్లో 12 తిరస్కరించారు. సుమారు రూ.64 లక్షలతో తలపెట్టిన నీటిసరఫరా పనులకు అభ్యంతరం తెలిపారు. సమావేశంలో కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

అమడగూరులో మహాగౌరిగా

కొత్తచెరువులో..

కదిరిలో..

ముదిగుబ్బలో..

తనకల్లులో..

విద్యామాత.. జ్ఞానప్రదాత

పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల్లో ఎనిమిదో రోజు అమ్మవారి శరన్నవరాత్రులు ఘనంగా జరిగాయి. దేవి వివిధ ప్రత్యేక అలంకరణల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్దఎత్తున హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. - న్యూస్‌టుడే బృందం

ధర్మవరంలో..

ఉద్యాన పంటలతో రైతులకు ఊరట

బుక్కపట్నం: ఉద్యాన తోటలతో రైతులకు ఎంతో ఊరట లభిస్తుందని ఏపీఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా సోమవారం మండలంలోని చెర్లోపల్లిలో రైతు చంద్రశేఖర్‌కు జామ మొక్కలు అందించి, నాటారు. ప్రతి మొక్కకు నెలకు నీటికి, సంరక్షణ కోసం రూ.18 అందిస్తామన్నారు. ఎరువులకు రూ.25, దున్నకానికి ఎకరానికి రూ.800 ఇస్తున్నట్లు చెప్పారు. ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులు అర్హులని వివరించారు. ఈసీ మంజునాథ్, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

మూడు నియంత్రికల్ని పగలగొట్టిన దుండగులు

తలుపుల, న్యూస్‌టుడే: తలుపులకు కిలోమీటర్ దూరంలోని జగనన్న కాలనీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు సింగిల్ ఫేజ్ విద్యుత్తు నియంత్రికలను గత రాత్రి దుండగులు పగలగొట్టి అందులోని రాగి తీగలను దొంగలించినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణకు డిమాండ్

బత్తలపల్లి: పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సేవలందిస్తున్న ఆర్డీటీకి విదేశీ నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం బాధాకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సోమవారం బత్తలపల్లిలోని ఆర్డీటీని ఆ సంఘం నాయకులతో కలిసి సందర్శించారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు.

మౌలిక వసతులు కల్పించాలి

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని రెండేళ్లుగా నివసిస్తున్నా మౌలిక వసతులు కల్పించలేదంటూ ఆర్పీపీఐ నాయకులు సోమవారం కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఆర్పీపీఐ నాయకులు నాగన్న, శేఖర్, సుగుణమ్మ, అరుణ్, కాలనీవాసులు పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్య భద్రత నా బాధ్యత: మంత్రి

చెక్కులు అందుకున్న లబ్ధిదారులతో మంత్రి సత్యకుమార్ యాదవ్

ధర్మవరం, న్యూస్‌టుడే: ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ వ్యాఖ్యానించారు. సోమవారం ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో 102 మందికి రూ.67 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులు మంత్రి సత్యకుమార్‌యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రజలు అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా సతమతమవుతున్నప్పుడు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థికసాయం అందించి ఆదుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.6.31కోట్లు సీఎం సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు ఇచ్చామన్నారు. ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడం తన బాధ్యతని మంత్రి అన్నారు. మంత్రి కార్యాలయ ఇన్‌ఛార్జి హరీష్, భాజపా జాతీయ కౌన్సిల్ సభ్యుడు సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబిలేసు, పట్టణ, గ్రామీణ అధ్యక్షులు జింకా చంద్రశేఖర్, సాకే చంద్రశేఖర్, భాజపా నాయకులు శంకరచంద్ర, వీరనారప్ప, గుండా పుల్లయ్య పాల్గొన్నారు.

మంత్రిని కలిసిన ఏపీఐఐసీ డైరెక్టర్

తాడిమర్రి : మండల పరిధిలోని నిడిగల్లు గ్రామానికి చెందిన ఏపీఐఐసీ డైరెక్టర్ చల్లా లక్ష్మీప్రసాద్ సోమవారం మంత్రి సత్యకుమార్‌ను అనంతపురంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గానికి ఉపయోగపడేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డైరెక్టర్‌కు మంత్రి సూచించారు. ఉమ్మడి జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యంతో పనిచేయండి: మంత్రి

ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను సూచించారు. సోమవారం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో విద్యుత్తు, ఇరిగేషన్, గృహనిర్మాణం, నీటి పారుదల, మైనింగ్ అధికారులతో సమీక్షించారు. విద్యుత్తుశాఖ ఎస్ఈ సంపత్‌కుమార్, ఆర్డీవో మహేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నియోజకవర్గ పురోగతికి సహకరించండి

కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌తో చర్చిస్తున్న ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కందికుంట ప్రసాద్

పుట్టపర్తి, న్యూస్‌టుడే: రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్‌ను, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు. ★ కలెక్టరేట్లో కలెక్టర్‌ను ఎంపీ బీకే పార్థసారథి మర్యాదపూర్వంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించారు. రొద్దంలో రూ.6.50 కోట్లతో చేపట్టిన ఆరోగ్య కేంద్రం, పురోగతి పనులు, నిధుల వినియోగం తదితర అంశాలపై కలెక్టర్‌తో చర్చించారు.

కదిరి అభివృద్ధికి నిర్మాణాత్మక కృషి

కదిరి, న్యూస్‌టుడే: కదిరి అభివృద్ధికి నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు అంశాలను సంబంధిత మంత్రులు, సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బలిజ సంఘ నాయకులతో కలిసి రాయల విగ్రహావిష్కరణతో పాటు నరసింహస్వామి ఆలయ సందర్శనకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానించినట్లు చెప్పారు. 2004-09లో గృహనిర్మాణాల్లో కుటాగుళ్ల, తలుపుల మండలాల్లో భారీ అవినీతి జరిగిందని, ఇల్లు కట్టని పేదల పేరుతో దళారులు బిల్లులు దోచుకున్న, పరిస్థితిని మంత్రి పార్థసారధికి వివరించినట్లు పేర్కొన్నారు. మోసపోయిన బాధితులు వివరాలు తెలిపితే విచారణ జరిపి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో నాయకులు ఇర్ఫాన్, చంద్రశేఖర్, నాగప్ప, తదితరులు పాల్గొన్నారు.

అక్రమాలకు తావులేకుండా రేషన్ పంపిణీ

రామగిరి: కూటమి ప్రభుత్వం అక్రమాలకు తావులేకుండా రేషన్ పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. రామగిరి మండలంలోని వెంకటాపురంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గత వైకాపా పాలనలో ఎక్కడ చూసినా అక్రమంగా రేషన్ బియ్యం అమ్ముకున్నారని మండిపడ్డారు. నేడు స్మార్ట్ కార్డుల పంపిణీ సాయంతో అక్రమాలకు అడ్డు లేకుండా లబ్ధిదారులకు రేషన్ అందుతుందన్నారు.

మూణ్నాళ్లకే మరమ్మతులకు!

పెనుకొండ రోడ్డులోని లోచర్ల మరవ, పాఠశాల ఎదురుగా, గ్రామ సచివాలయం దగ్గర, బుక్కపట్నం రోడ్డు చిత్రావతి వంతెన దాటిన తరవాత, చెరువుకట్టపై నడిమికొండ వద్ద మరమ్మతులు చేసిన చోట మూడు నెలలకే తారురోడ్డు చెదిరి భారీ గుంతలు ఏర్పడ్డాయి. సమస్యను ఆర్అండ్‌బీ జేఈ ఉన్నూరుస్వామి దృష్టికి తీసుకెళ్లగా కొన్ని ప్రదేశాల్లో పదేపదే రోడ్లు దెబ్బతింటున్నాయన్నారు. మళ్లీ మరమ్మతులు చేపట్టాలని గుత్తేదారును ఆదేశించామని తెలిపారు. - న్యూస్‌టుడే, కొత్తచెరువు

వర్షం పడితే.. నీటికుంటలే!

గ్రామంలోని కుమ్మరవీధిలో చిన్నపాటి వర్షానికి వీధులు నీటికుంటలను తలపిస్తున్నాయి. గుంతల్లో నీరు నిల్వ చేరి పిల్లలు, వృద్ధులు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి సాధిక్ వలిని వివరణ కోరగా ఆ ప్రాంతాన్ని పరిశీలించామన్నారు. సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించామని చెప్పారు. మంజూరు కాగానే పనులు చేపడతామని తెలిపారు. - న్యూస్‌టుడే, బుక్కపట్నం

లోపించిన పారిశుద్ధ్యం

మండల పరిధిలోని నల్లగుట్టపల్లిలో పారిశుద్ధ్యం లోపించింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలు రోడ్లపై పారుతున్నాయి. ఫలితంగా రోడ్లన్నీ మురుగు కాలువలను తలపిస్తున్నాయి. తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విషయం పంచాయతీ కార్యదర్శి ఓంప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా వీధుల్లోకి వ్యర్థనీరు వదలకుండా స్థానికులకు అవగాహన కల్పిస్తామన్నారు. పారిశుద్ధ్య చర్యలు మెరుగు పరుస్తామని తెలిపారు. - న్యూస్‌టుడే, బుక్కపట్నం

బాధితురాలికి ఆర్థిక సాయం

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే : పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన షబీనా కాలేయం సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైంది. విషయం తెలుసుకున్న మదీనా మసీదు కమిటీ ముతవల్లి నాగూర్ హుస్సేన్, పలువురు సోమవారం బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.41,600ల నగదు అందజేశారు. దాతలు అల్తాఫ్, అయూబ్‌ఖాన్, సలీంఖాన్, ఈనాయతుల్లా, షేక్షావలి పాల్గొన్నారు.

ఎస్సీ చట్టాలపై అవగాహన

నల్లచెరువు, న్యూస్‌టుడే: రాజ్యాంగంలో ఎస్సీలకు ఉన్న చట్టాలపై తహసీల్దార్ జమనుల్లాఖాన్ ఆధ్వర్యంలో ఎస్సై మగ్బుల్‌బాషా అవగాహన కల్పించారు. సోమవారం మండల పరిధిలోని కె.పూలకుంట గ్రామంలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి పోరుబాట

కొత్తచెరువు: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం పోరుబాట చేపట్టనున్నట్లు ఫ్యాప్టో నాయకులు పేర్కొన్నారు. కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఫ్యాప్టో ఛైర్మన్ హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య సమావేశం నిర్వహించారు. పీఆర్సీ, మధ్యంతర భృతి, సీపీఎస్ రద్దు వంటి హామీలతో అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా అమలు చేయలేదని విమర్శించారు. పరిశీలకులు రఘునాథరెడ్డి, ఫ్యాప్టో నాయకులు ఆర్. చంద్ర, హరిప్రసాదరెడ్డి, షమీఉల్లా, హెచ్ఎంల సంఘం ప్రధాన కార్యదర్శి గోపాల్ పాల్గొన్నారు.

వైకాపా కార్యకర్త బైండోవర్

కదిరి పట్టణం, న్యూస్‌టుడే : వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ముందస్తు అనుమతి తీసుకోకుండా కదిరిలో ర్యాలీ నిర్వహించారు. రద్దీ సమయంలో అంబేడ్కర్ కూడలిలో కుటాగుళ్లకు చెందిన వైకాపా కార్యకర్త బాణసంచా కాల్చి ప్రజలకు ఇబ్బంది కలిగించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి తహసీల్దార్ మురళీకృష్ణ వద్ద బైండోవర్ చేశారు. పోలీసుల హెచ్చరికను బేఖాతరు చేస్తూ అనుమతి తీసుకోకుండా ర్యాలీ చేసిన వైకాపా నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీసింది.

రావులచెరువులో కేబుల్ తీగల చోరీ

ధర్మవరం, న్యూస్‌టుడే: ధర్మవరం మండలం రావులచెరువు గ్రామంలో 16 మంది రైతులకు చెందిన బోరుబావుల కేబుల్ తీగలను ఆదివారం రాత్రి చోరులు అపహరించారు. సోమవారం విద్యుత్తు మోటార్లు పనిచేయకపోవడంతో బోరుబావుల వద్దకు వెళ్లి గమనించగా రైతులకు విషయం తెలిసింది. ధర్మవరం గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. రూ.1లక్ష వరకు రైతులకు నష్టం వాటిల్లిందని వారు పేర్కొన్నారు.

స్థల వివాదంలో ముగ్గురిపై కేసు

నంబులపూలకుంట(గాండ్లపెంట), న్యూస్‌టుడే : మండల పరిధిలోని రంగానివారిపల్లికి చెందిన అన్నదమ్ములు నారాయణ, రమణప్ప మధ్య స్థల వివాదంలో గొడవ పడినట్లు ఎస్సై వలిబాషా తెలిపారు. నారాయణ, చెన్నమ్మ, రెడ్డెప్పలు, రమణప్పతో ఘర్షణకు దిగి, స్థలాన్ని దున్నేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

'ప్రభుత్వం కులగణన చేపట్టాలి'

మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, పక్కన ఎంపీ బీకే పార్థసారథి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం కులగణన త్వరితగతిన పూర్తి చేసి, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం సాయిఆరామంలో సీపీఐ ఆధ్వర్యంలో వివిధ పార్టీల కుల సంఘాల నాయకులతో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జనగణన చేయడం వల్ల ప్రభుత్వం ఆయా కులాల వారికి ఏం చేయాలి, ఏ విధంగా వారిని ఆర్థికాభివృద్ధిలోకి తీసుకురావాలన్నది తెలుస్తుందన్నారు. ఎంపీ బీకే సార్థసారథి మాట్లాడుతూ.. మొట్టమొదట బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. తెదేపా బీసీల పక్షపాతి అని, కుల, జనగణన చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు కేటీశ్రీధర్, ఆదినారాయణ, జగదీష్, కొట్టాల శ్రీరాములు, చంద్రమోహన్ పాల్గొన్నారు.

పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు
వైకాపా సోషల్ మీడియా కార్యకర్తను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన అంజద్ ఖాన్ వైకాపా సోషల్ మీడియా యాక్టివిస్టుగా పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు పెట్టారు. దీనిపై నెల్లూరుగ్రామీణ మండలంలోని గుడిపల్లిపాడుకు చెందిన జనసేన కార్యకర్త నాగేంద్ర బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కదిరి జైలులో ఉన్న అంజద్ ఖాన్‌ను పీటీ వారెంట్ మీద నెల్లూరుగ్రామీణ పోలీసులు సోమవారం నెల్లూరుకు తీసుకువచ్చారు. కోర్టులో హాజరుపరిచి అనంతరం కదిరి సబ్ జైలుకు తరలించారు.

DRAFT PAPER CITATION
P & SC 2/2025
IN THE COURT OF SENIOR CIVIL JUDGE AND J.M.F.C., AT: KUSHTAGI

Petitioners: Smt.Drakshayani W/o Late D.Raghavendra, Aged about 27 years, occp: Household , R/o. Oananthapura State, Andhra Pradesh State, Now at Tavaragera, Tq: Kushtagi, Dist: Koppal.

Vs

Respondent: 1) D. Tippeswamy, Aged about 67yrs, R/o Geetha Nagar, Dharmavaramu, Post: Dharmavaramu, Dist: Ananthpuram, State: Andhra Pradesh

NOTICE TO APPEAR U/O V RULE 20(1-A) OF CPC

To,
Whomsoever.

Whereas, the above petitioners has instituted the above Suit/filed an application U/sec. 372 of Indian Succession Act, against whomsoever concerned for claiming Succession certificate claiming death benefit of deceased D.Raghavendra who was working as a Asst. Manager in Department of Informatioin of Technology and his Employeee Code APL30865 and the said Death Benefit In respect of Appolo Pharmacies Ltd total value of Rs. 12,02,000/- and other benefits.

you are hereby summoned to appear in this Court in person or by a pleader on the day of 22/11/2025 of 11.00 at O'clock, to answer the same, failing which the suit/application will be disposed of ex parte.

Given under may hand and the seal of the Court, this 27th day of September, 2025.

BOC

Sheristedar
Senior Civil Judge & J.M.F.C. Court, Kushtagi
Through
Prashanth Kulkarni, Adv, Koppal.

కౌన్సిల్ హాల్‌లో నిరసన తెలుపుతున్న కౌన్సిలర్లు

'అజెండా కాపీ ఇవ్వకుండానే సమావేశమెలా నిర్వహిస్తారు'

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే : కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అజెండా కాపీని సభ్యులకు ముందుగా ఇవ్వకపోతే సమావేశంలో ఏం మాట్లాడాలంటూ పలువురు కౌన్సిలర్లు పురపాలిక శాఖాధికారులపై ధ్వజమెత్తారు. దీంతో సోమవారం జరగాల్సిన కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా నిలిచిపోయింది. పురపాలక శాఖాధికారుల తీరుకు నిరసనగా కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. పురపాలిక ఛైర్‌పర్సన్ లక్ష్మి జోక్యం చేసుకుని అధికారులు వివరణ ఇవ్వాలని అడుగుతున్నా.. కౌన్సిలర్లు సభ నుంచి వెళ్లిపోయారు. ఇన్‌ఛార్జి కమిషనర్ సాయికృష్ణ మాట్లాడుతూ అత్యవసర సమావేశం కాబట్టి ఒక రోజు ముందుగానే అజెండా కాపీని అందజేశామన్నారు.

జాతీయ రహదారిపై కారు బోల్తా..

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ముదిగుబ్బ నుంచి అనంతపురానికి వెళ్లే 42వ జాతీయ రహదారిలో బీఎస్ఎన్ఎల్ టవర్ సమీపాన సోమవారం కారు బోల్తాపడింది. మదనపల్లెకు చెందిన పట్టుచీరల వ్యాపారి శివానంద కారులో ధర్మవరానికి వెళ్తుండగా వాహనం అదుపు తప్పింది. ఘటనలో ఎవ్వరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ముదిగుబ్బ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదంలో రైతుకు గాయాలు

కనగానపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని మామిళ్లపల్లిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు గాయపడినట్లు స్థానికులు పేర్కొన్నారు. మామిళ్లపల్లికి చెందిన మంజునాథరెడ్డి ద్విచక్ర వాహనంలో పొలం పనులకు వెళుతున్నాడు. అదే రహదారి వెంబడి వెళుతున్న ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ధర్మవరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.

జనసేనలో పలువురి చేరిక

ధర్మవరం, న్యూస్‌టుడే: ధర్మవరం పట్టణంలోని బలిజ కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకుడు జరీ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు జనసేన పార్టీలోకి చేరారు. ముఖ్య అతిథులుగా హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ డా.హరిప్రసాద్, అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి హాజరయ్యారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమని జనసేన పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు.

సుబ్రహ్మణ్యానికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న టీసీ వరుణ్, మధుసూదన్‌రెడ్డి, డా.హరిప్రసాద్

(c) eenadu

సరస్వతీ నమస్తుభ్యం

దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం మూలానక్షత్రం పురస్కరించుకుని దుర్గమ్మ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాలు, మండపాలు, దేవీ పీఠాలు చిన్నారులు, వారి తల్లిదండ్రులతో కిక్కిరిశాయి. సరస్వతి హోమం, సామూహిక అక్షరాభ్యాసాలు పెద్దఎత్తున నిర్వహించారు. కలాలు, పుస్తకాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. – న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

రామలక్ష్మణ కూడలి వద్ద సరస్వతీదేవి అలంకరణలో దుర్గామహాలక్ష్మి

బలగ కాలభైరవాలయంలో సామూహిక అక్షరాభ్యాసాల్లో పాల్గొన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు

దొరికినంత తోడేయ్‌..!

నాగావళి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు

– న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం, పొందూరు

ఇసుక ర్యాంపులకు అనుమతులు లేనప్పటికీ అక్రమార్కులు ఆమదాలవలస మండలంలో నాగావళి నది నుంచి ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. సమీపంలోనైతే ట్రాక్టర్లు, దూర ప్రాంతాలకు లారీల్లో తరలిస్తున్నారు. అధికారులు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.

◆ ఆమదాలవలస మండలం తొగరాం, దూసి, దూసిపేట, జీకే వలస, బెలమాం, పాతూరు, సీపానపేట, కొరపాం, తోటాడ, అక్కివరం, గోపీనగరం గ్రామాల్లో ఈ దందా జరుగుతోంది. పొందూరు మండలం చిన్నబొడ్డేపల్లి, పెద్ద పెట్టేపల్లి, సింగూరు ప్రాంతాల నుంచి ఇసుక తీసుకొచ్చి మొదలవలస తోటల్లో, కింతలి, కనిమెట్ట రహదారులపై నిల్వ చేస్తున్నారు. లారీ ఇసుక రూ.25 వేలకు విక్రయిస్తున్నారు.

ఆమదాలవలస మండలం కలివరం వద్ద రహదారి పక్కన నిల్వ చేసిన ఇసుక

◆ రోడ్డుకు ఇరువైపులా ఇసుక కుప్పలు వేసేస్తుండటంతో వాటిని పొక్లెయిన్ సాయంతో లారీలకు ఎక్కిస్తున్నారు. దీంతో వాహనాలు వెళ్లేందుకు కనీసం దారి కూడా ఇవ్వడం లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై అనధికార ఇసుక నిల్వల వల్ల వాహనాలు జారిపడి గాయాలైన ఘటనలున్నాయని వాపోతున్నారు. అనుమతులు లేకుండా బహిరంగంగా తవ్వకాలు జరుపుతుంటే అధికారులు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. చర్యలు తీసుకుని అక్రమ దందా ఆపాలని కోరుతున్నారు. 'ఇసుక అక్రమంగా తరలించినా.. నిల్వ చేసినా.. చర్యలు తీసుకుంటాం. వాహనాలు సీజ్ చేసి అపరాధ రుసుం విధిస్తాం' అని ఆమదాలవలస, పొందూరు తహసీల్దార్లు రాంబాబు, వెంకటేశ్ అన్నారు.

సేతువు.. ప్రమాద హేతువు

హిరమండలంలోని కిట్టాలపాడు వద్ద వంశధార ఎడమ ప్రధాన కాలువపై వంతెన ఇది.. దశాబ్దాల కిందట నిర్మించిన వారధి ఇరువైపులా రక్షణ గోడలు కూలి ప్రమాదకరంగా మారింది. కింద భాగంలో ఇనుప ఊచలు కనిపించడంతో బిక్కుబిక్కుమంటూ జనం రాకపోకలు సాగిస్తున్నారు. కిట్టాలపాడు, పూనుపేట, అంతకాపల్లి, కూర్మ గ్రామంతో పాటు సారవకోట మండలానికి వెళ్లాలంటే ఈ సేతువే దిక్కు. వంశధార ఇంజినీర్లతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే ఎం.గోవిందరావు తెలిపారు. – న్యూస్‌టుడే, హిరమండలం

రైతేరాజు 8లో

2 నెలల్లో 350 కిలోల గంజాయి స్వాధీనం

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో పోలీసు శాఖ సమర్థంగా పని చేస్తోందని, గత రెండు నెలల్లో 350 కిలోల సరకు స్వాధీనం చేసుకుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ గంజాయి కేసుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, ఒడిశా, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌కు చెందినవారు నిందితులుగా ఉన్నారని తెలిపారు. జిల్లాలో 740 మంది ఈవ్‌టీజర్లపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు 524 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 178 మంది మృతి చెందారన్నారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సహాయ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.

వానకు తడవాలి.. ఎండ భరించాలి

శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాంలపై పైకప్పులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండైనా, వానైనా అక్కడే నిల్చుని రైలు ఎక్కాల్సిందే.. మరుగుదొడ్లు, ఒకవైపు నుంచి రెండో వైపు వెళ్లే మార్గం లేదు. అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెబుతున్నా అసౌకర్యాలే వెంటాడుతున్నాయి. జిల్లాలో కీలకమైన స్టేషన్ కావడం, వేలాది మంది ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తారు. రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వరావును వివరణ కోరగా పనులు జరుగుతున్నాయని, మరికొన్ని రోజుల్లో అన్ని వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. – న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

బిల్లులే ఆటంకం..!

నిధుల సమస్యలతో నిలిచిన కోడిరామ్మూర్తి క్రీడా మైదాన పనులు

న్యూస్‌టుడే, పాతబస్టాండ్

అసంపూర్తిగా కోడిరామ్మూర్తి క్రీడా మైదానం

జిల్లా క్రీడాకారులు ఆశగా ఎదురుచూస్తున్న కోడిరామ్మూర్తి క్రీడా మైదానం పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే గతేడాది జులైలో వీటిని పట్టాలెక్కించిన విషయం విదితమే. కొలిక్కి వస్తున్నాయనుకుంటున్న క్రమంలో అనివార్య కారణాలతో ఆరు నెలలుగా నిలిచిపోయాయి. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పాలకులు, కలెక్టరు చొరవ తీసుకుంటేనే సమయానికి మైదానం అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం..

కోడిరామ్మూర్తి క్రీడామైదానం పనులు నిలిచిపోయిన విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు నిధుల మంజూరుకు ప్రయత్నిస్తున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి.

- గొండు శంకర్, ఎమ్మెల్యే, శ్రీకాకుళం

బిల్లుల చెల్లింపునకు చర్యలు

కోడి రామ్మూర్తి క్రీడామైదానం పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బకాయిల విడుదలకు శాప్ ప్రయత్నిస్తోంది. త్వరలోనే పూర్తిస్థాయిలో ఆధునికీకరణ చేపట్టి వినియోగంలోకి తీసుకొస్తాం.

- కె.శ్రీధర్‌రావు, జిల్లా క్రీడల అధికారి, శ్రీకాకుళం

వైకాపా పాలనలో నిర్లక్ష్యం

- 2017లో తెదేపా ప్రభుత్వం జిల్లాకు అధునాతన క్రీడామైదానం ఉండాలనే సంకల్పంతో జిల్లా కేంద్రంలో రూ.15 కోట్లతో నిర్మాణం తలపెట్టింది.
- వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాటికి రూ.7.53 కోట్ల పనులు పూర్తయ్యాయి. రూ.4.90 కోట్లు బిల్లులు అప్పటికే చెల్లించారు. గత పాలకులు రూ.12 కోట్లతో తిరిగి చేపట్టడానికి ఆర్అండ్‌బీ శాఖకు బాధ్యత అప్పగించినా ముందుకు కదల్లేదు.
- కూటమి ప్రభుత్వం ఏర్పడే సమయానికి రూ.2.63 కోట్ల మేర బకాయిలున్నాయి. గుత్తేదారు సంస్థను ఒప్పించి పనులు ప్రారంభమయ్యేలా చొరవ చూపింది. రూ.2.89 కోట్ల మేర అభివృద్ధి చేశారు.
- రూ.5.52 కోట్ల పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి.
- రూ.3 కోట్ల మేర బిల్లులు చెల్లించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే పనులు ముందుకెళ్లే అవకాశముంది.

తనిఖీల్లేవ్.. రైట్.. రైట్..!

- ఒడిశా సరిహద్దులో వాణిజ్య ఉత్పత్తుల రవాణాపై మొక్కుబడి పర్యవేక్షణ
- ఆదాయం కోల్పోతున్న పాతపట్నం ఏఎంసీ

– న్యూస్‌టుడే, మెళియాపుట్టి

ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వాణిజ్య ఉత్పత్తుల రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఉత్పత్తులకు వసూలు చేయాల్సిన సుంకానికి తూట్లు పడుతోంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ సిబ్బంది మొక్కుబడి తనిఖీలతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఇందుకు ఉదాహరణ పాతపట్నం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ పరిధిలో జరుగుతున్న నిర్లక్ష్యమే..

★ పాతపట్నం మార్కెట్ కమిటీ పరిధిలో మెళియాపుట్టి, పాతపట్నం మండలాలున్నాయి. ఒడిశా రాష్ట్రం నుంచి జిల్లాలోకి ఈ ప్రాంతం మీదుగానే వాణిజ్య పంటల ఉత్పత్తులు రవాణా జరుగుతోంది. పాతపట్నం, మెళియాపుట్టి, తెంబూరు, సీది గ్రామాల కూడళ్ల వద్ద తనిఖీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా ఒడిశా, ఆంధ్రా వైపు వచ్చే ఉత్పత్తులకు సుంకం చెల్లించేలా చూడాలి. కానీ పర్యవేక్షణ లోపం వ్యాపారులకు వరంగా మారుతోంది. ఎలాంటి పన్నులు చెల్లించకుండానే అంతా సాగిపోతోంది.

మెళియాపుట్టిలో ఏఎంసీ కేంద్రం

అంతా ఒప్పంద కార్మికులే..

◆ పాతపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో శాశ్వత ప్రాతిపదికగా ఎనిమిది మంది ఉద్యోగులు ఉండాలి. కానీ ఒక్కరూ లేరు. అందరూ ఒప్పంద ప్రాతిపదికనే పనిచేస్తున్నారు. ◆ గత మూడు నెలలుగా ఉన్న కార్యదర్శి కూడా అదనపు బాధ్యతలతో విధులు నిర్వహిస్తున్నారు. ◆ రోజులో 8 గంటల చొప్పున విధులు నిర్వహించే గార్డులతో కలిపి 16 మంది ఉండాల్సి ఉంది. కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సహాయకులు, సహాయకులు, ఇద్దరు రాత్రి కాపలాదారులు ఉండాలి. ఆరుగురు గార్డులు, ఒక డేటా ఆపరేటర్, కాపలాదారు, సహాయకుడు మాత్రమే ఉన్నారు. ◆ అరకొర సిబ్బందితోనే తనిఖీలు మొక్కుబడిగానే మారుతున్నాయి.

ఆదాయానికి గండి..

ఒడిశా నుంచి దిగుమతి అవుతున్న వాణిజ్య పంటలపై రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. రాత్రివేళ నిఘా కొరవడటం, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మార్కెట్ పరిధిలో 2025-26 వార్షిక ఆదాయం రూ.1.30 కోట్లు లక్ష్యం కాగా ఆగస్టు నెలాఖరుకు రూ.20 లక్షలే వసూలైంది. 'శాశ్వత ప్రాతిపదిక సిబ్బంది లేరు. ఒప్పంద సిబ్బంది అరకొరగానే ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తాం' అని ఏఎంసీ ఛైర్‌పర్సన్ చిన్నింటి గౌరమ్మ తెలిపారు.

బీఈడీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఎస్.ఉదయ్‌భాస్కర్ సోమవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 1,035 మంది విద్యార్థులు హాజరుకాగా 969 మంది ఉత్తీర్ణులయ్యారు. సందేహాలుంటే 15 రోజుల్లోగా పునర్మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫలితాలు వర్సిటీ వెబ్‌సైట్, జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచామన్నారు.



పిడుగుల వాన..

ఇచ్ఛాపురంలో స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ దారిలో నిలిచిన ట్రాఫిక్

జిల్లాలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. కొత్తూరు మండలం సిరుసువాడ గ్రామానికి చెందిన కోటిలింగాల హరిశ్చంద్ర అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందారు. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోపక్క దసరా వేడుకల నేపథ్యంలో స్వగ్రామాలకు వచ్చేవారితో రహదారులు రద్దీగా మారాయి. ఇదే సమయంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం, కొత్తూరు

(c) eenadu

గుర్రపుడెక్క..అందదు నీటిచుక్క

శ్రీకాకుళం గ్రామీణ మండలం గూడెంలోని రెండు చెరువుల్లో భారీగా గుర్రపుడెక్క పేరుకుపోయింది. దిగువ ప్రాంతాల్లో పొలాలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువుల పక్కనే రహదారి ఉండటంతో రాత్రి వేళ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై పంచాయతీ అధికారి ఎల్.సునీత మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. - న్యూస్‌టుడే, శ్రీకాకుళం గ్రామీణం

బాల్‌బ్యాడ్మింటన్‌లో అదరహో

జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. తమిళనాడులో ఈ నెల 29 వరకు సీనియర్, 44వ జూనియర్ జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ బాలుర జట్టు సబ్ జూనియర్ విభాగం క్రీడాకారులు ఎన్.ప్రవీణ్, అఖిల్ ద్వితీయ స్థానం సాధించారు. బాలికల జూనియర్ జట్టులో బి.జ్యోత్స్న, సీహెచ్ ప్రవణి, సీనియర్ మహిళా విభాగంలో ఎం.గాయత్రి తృతీయ స్థానంలో నిలిచారు. విజేతలను జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పీవీజీ కృష్ణంరాజు, అధ్యక్షుడు కోత పూర్ణచంద్రరావు, ఛైర్మన్ సూర శ్రీనివాసరావు అభినందించారు. - న్యూస్‌టుడే, పాతబస్టాండ్

జగన్నాథ సేవలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి

శ్రీకాకుళం నగర పరిధి బలగ వద్ద బాలాత్రిపుర కాలభైరవ ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం చేపట్టిన పూజల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పాల్గొన్నారు. సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ... గణేష్ స్వామి బీజాక్షరాలు రాశారు. - న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

వేదన వినండి..వెతలు తీర్చండి

'మీకోసం'లో వినతుల వెల్లువ

పాతబస్టాండ్, శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: 'అడవి కోతుల దాడులతో పంటలు, ఇళ్లు నాశనం అవుతున్నాయి' అని మెళియాపుట్టి మండలం టి.రామచంద్రాపురం పంచాయతీకి చెందిన గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన 'మీకోసం' కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జీవనాధారమైన జీడి, మామిడి, అరటి తోటల్లో బీభత్సం సృష్టిస్తున్నాయని.. చర్యలు తీసుకోవాలని గతంలో డీఎఫ్‌వోకు వినతిపత్రం అందజేసినా ప్రయోజనం లేదని వాపోయారు. వాటిని పట్టుకునేలా ఆదేశాలు జారీ చేయాలని అర్జీ అందజేశారు.

- ఎచ్చెర్ల మండలం తోటపాలెం నుంచి కొత్తపేట మీదుగా అంబేడ్కర్ నగర్ వరకు 6 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని మాజీ సర్పంచి తవిటినాయుడు ఆధ్వర్యంలో పలువురు వినతిపత్రం అందజేశారు. మూడు నెలల కిందట గుత్తేదారుకు అప్పగించినా పనులు ప్రారంభించలేదన్నారు. 8 గ్రామాల ప్రజల రాకపోకలకు ఈ రహదారి కీలకమని తెలిపారు.
- శ్రీకాకుళం నగరపాలక సంస్థ ప్రతిపాదించిన బృహత్తర ప్రణాళికలో భాగంగా 150 అడుగుల రహదారి నిర్మాణం విరమించుకోవాలని పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను వినతిపత్రం అందజేశారు. పొన్నాడ నుంచి సాయి శ్రీనివాసనగర్ లేఅవుట్ మీదుగా రహదారి నిర్మాణంతో పెద్దమ్మతల్లి ఆలయం, రామ మందిరం, పలు ఇళ్లు తొలగించాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వివరించారు. 93 వినతులు అందాయని అధికారులు తెలిపారు.

- జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పలువురి నుంచి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వినతులు స్వీకరించారు. 44 అర్జీలు అందాయని అధికారులు తెలిపారు.

వినతిపత్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, చిత్రంలో ఇతర అధికారులు

రైతేరాజు

పూత దశ వరకు 'కంది'కి పెట్టుబడి ఉండదు

పూత దశలోని కంది పంటకు వేలాడిన కాయలు

న్యూస్‌టుడే, జలుమూరు, సారవకోట: ఆరుతడి పంటల్లో ఒకటైన 'కంది'ని పండిస్తూ.. లాభాలు గడిస్తున్నారు సారవకోట మండలం గోబరిగూడ గ్రామానికి చెందిన రైతు ఎం.షణ్ముఖరావు. 30 సెంట్ల విస్తీర్ణంలో నాలుగేళ్లుగా సాగు చేస్తున్నారు. పంట చేతికి అందే వరకు రూ.4 వేల వరకు ఖర్చు అవుతుందన్నారు. 200 కిలోల వరకు గింజలు వస్తాయని, రూ.14 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. ఎకరాకు 3 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తనశుద్ధి చేసుకుని మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు, వరుసకు వరుసకు 1 మీటరు దూరం ఉండేలా చూడాలి. దుక్కిలో 15 కిలోల యూరియా, 20 కిలోల డీఏపీ వేసుకోవాలి. అధికంగా పురుగు ఆశిస్తే నివారణకు క్లోరోపైరిఫాస్ ఒక లీటరు నీటికి 2 మి.లీ మందు కలిపి పిచికారీ చేయాలి. పూత, పిందె దశలో కాయతొలుచు పురుగు కనిపిస్తే ఎసిఫేట్ పొడిని ఒక లీటరు నీటికి 2 గ్రాములు, క్లోరోపైరిఫాస్ ఒక లీటరు నీటికి 2 మి.లీ. కలిపి పిచికారీ చేస్తే మంచిది. ప్రతి ఏటా పంట మార్పిడి చేస్తే ఎలాంటి చీడ పీడలు దరి చేరవని వ్యవసాయాధికారి కె.రవికుమార్ తెలిపారు.

పెట్టుబడి తక్కువ

విత్తనం వేసినప్పటి నుంచి పూత దశ వరకు పెట్టుబడి ఉండదు. కాయలు తొలగించి ఆరబెట్టి గింజలను తీయవచ్చు. కంపలు వంట చెరకుగా వినియోగిస్తాం. ఇంటికి ఏడాదిపాటు అవసరమైన గింజలు ఉంచుకుంటాం.

- ఎం.షణ్ముఖరావు, రైతు గోబరిగూడ, సారవకోట మండలం

ప్రాణవాయువు అందక చేపలు మృత్యువాత

వాతావరణ మార్పులతో ఆక్సిజన్ అందక చెరువుల్లో ప్రాణవాయువు స్థాయి తగ్గి రొయ్యలు, చేపలు తీవ్ర ఒత్తిడికి గురై మృత్యువాత పడుతున్నాయని మత్స్యశాఖ ఏడీ పి.సంతోష్ కుమార్ తెలిపారు. పగలు ఎండ, రాత్రి వర్షం వల్ల ఆక్సిజన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయన్నారు. రొయ్యలు, చేపలు నీటి పైభాగానికి వచ్చి ఈదుతుంటే ప్రాణవాయువు లేదని గుర్తించాలి. చెరువు అడుగులో వ్యర్థాల నుంచి వెలువడే అమ్మోనియా, నైట్రైట్, హైడ్రోజన్ సల్ఫైడ్ విషవాయువుల మృతికి కారణమవుతున్నాయన్నారు. నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గకుండా ఏరియేటర్లు తిరిగేలా చూడాలి. అవసరమైతే పెరిగేందుకు డీవో ఏఎస్‌హెన్స్ వంటి పలుకులను నీటిలో చల్లాలి. - న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

కత్తెర పురుగుకు ఇదే మందు

సరుబుజ్జిలి, న్యూస్‌టుడే

గ్రామాల్లో రైతులు పండించే పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే పురుగులు, తెగుళ్లను నివారించాలని తొగరాం పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ **ఎస్.నీలవేణి** తెలిపారు. రైతులు చరవాణిలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ప్రశ్న: మొక్క జొన్నలో కత్తెర పురుగుతో పంట నష్టం బాగా కనిపిస్తోంది. - వి.సూర్యారావు, వంజంగి

సమాధానం: కత్తెర పురుగు కనిపించిన వెంటనే తొలి దశలో గొంగళి పురుగులను ఏరివేయాలి. ఎక్కువగా పురుగులు ఉంటే రసాయనాలను ఉపయోగించుకోవాలి. ఎకరానికి నాలుగు నుంచి అయిదు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేస్తే ఉనికిని గుర్తిస్తాం. ఎకరానికి 500 మి.లీ. క్లోరీఫై లేదా 400 మి.లీ. వినాల్‌పాస్ పిచికారీ చేసుకుంటే నివారించొచ్చు.

ప్రశ్న: చోడి పంటలో అగ్గి తెగులు నివారణకు రైస్ పిచికారీ చేసిన వెంటనే వర్షం పడింది. మందు ఏ మేరకు పనిచేస్తుంది. - ఎ.రాజశేఖర్, పాలవలస, సరుబుజ్జిలి మండలం.

సమాధానం: చోడి(రాగి)లో అగ్గి తెగులుకు ట్రైసైక్లోజోల్ అనే మందును లీటరు నీటికి 5 మిల్లీ గ్రాములు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మందు కొట్టిన రెండు గంటల తరువాత వర్షం కురవకపోతే పూర్తి స్థాయిలో పనిచేస్తుంది.

ప్రశ్న: వంగ మొక్కల చివర్లు, ఆకులు ఎండిపోతున్నాయి. నివారణకు చర్యలు తెలపండి. -కె.మోహనరావు, ఎస్.టి.వాడ, ఆమదాలవలస

సమాధానం: వంగ మొక్కలకు కాండం తొలిచే పురుగు ఆశించినప్పుడు ఎండిపోతుంటాయి. లీటరు నీటికి కోరజెన్ మందు 3 మి.లీ. చొప్పున మొక్కలపై పిచికారీ చేస్తే పురుగును పూర్తిగా నివారించొచ్చు.

ఫోన్ కొట్టు.. సలహా పొందు

సాగులో చీడపీడల నివారణ, కొత్త వంగడాలు ఇతర సమస్యలపై ఆమదాలవలస కేవీకే వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్... జి.చిట్టిబాబు.. 9849035068 చరవాణిని నంబరును సంప్రదించ గలరు.

పురుగు నివారణకు బ్రహ్మాస్త్ర కషాయం

సారవకోట, న్యూస్‌టుడే: పంటలకు ఆశించే పురుగు నివారణకు, ఆకులు వినియోగించి తయారుచేసే బ్రహ్మాస్త్రం పనిచేస్తుందని ప్రకృతి వ్యవసాయ నరసన్నపేట నియోజకవర్గ మాస్టర్ శిక్షకుడు తోట రమణ తెలిపారు. సారవకోట మండలంలోని పద్మాపురానికి చెందిన రావాడ అప్పలనాయుడు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పలు రకాల కూరగాయలు సాగు చేస్తుండటంతో బ్రహ్మాస్త్ర కషాయం తయారీపై అవగాహన కల్పించారు.

తయారీ విధానం: వేపాకులు 3 కిలోలు, సీతాఫలం, కానుగ (కాము), బొప్పాయి, జామాకులు 2 కిలోల చొప్పున సేకరించి, వాటిని గుండగా దంచాలి. 20 లీటర్ల నీటిలో వేసి, 4 సార్లు పొంగు వచ్చేవిధంగా మరగనివ్వాలి. చల్లారిన తరువాత 15 లీటర్ల ఆవు మూత్రాన్ని కలిపి 48 గంటల పాటు అలాగే ఉంచితే బ్రహ్మాస్త్ర కషాయం తయారవుతుంది. పురుగుల ఉద్ధృతి తక్కువగా ఉంటే 3 లీటర్ల ద్రావణం 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరా విస్తీర్ణంలో పిచికారీ చేయాలి. అధికంగా ఉంటే 5 లీటర్ల ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి కొట్టాలి. 15 రోజుల వ్యవధిలో 2 సార్లు ఈ పద్ధతి పాటించాలి. కాయ, కాండం తొలిచే పురుగులతోపాటు ఇతర పెద్ద పురుగుల నాశనమై మంచి దిగుబడి సాధ్యపడుతుందన్నారు. కషాయం 6 నెలల పాటు నిల్వ ఉంచి వినియోగించ వచ్చన్నారు.

బ్రహ్మాస్త్ర కషాయం తయారీపై అవగాహన కల్పిస్తున్న మాస్టర్ శిక్షకుడు రమణ

తూటాకుల ద్రావణం పంటకు మేలు

వరిలో వచ్చే తెల్లదోమ, సుడిదోమ నివారణకు తూటాకుల కషాయం ఎంతో మేలు చేస్తుందని ప్రకృతి వ్యవసాయం ఐసీఆర్‌పీ కోఆర్డినేటర్ చెంచల పాపారావు అన్నారు. యలమంచిలిలో కషాయం తయారీపై రైతులకు అవగాహన కల్పించారు. 10 కిలోల తూటాకు(బలరాసి), 15 లీటర్లు ఆవు మూత్రంలో వేసి 10 లీటర్లు ద్రావణం వచ్చేవరకు మరిగించాలి. 48 గంటల పాటు చల్లని ప్రదేశంలో ఉంచాలి. అనంతరం 150 లీటర్ల నీటిలో ద్రావణాన్ని కలిపి పిచికారీ చేస్తే సుడిదోమ, తెల్లదోమ వంటివి నివారించొచ్చు. - న్యూస్‌టుడే, జలుమూరు

కొట్లాట కేసులో రెండేళ్ల జైలు

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: కొట్లాట కేసులో ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం గ్రామానికి చెందిన కె.అసిరయ్యకు రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ జిల్లా అదనపు న్యాయమూర్తి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి ఎస్ఎం ఫణికుమార్ సోమవారం తీర్పు ఇచ్చారని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో 4 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. గతేడాది జనవరి 12న ఎస్ఎంపురానికి చెందిన లింగాల రామారావుపై అదే గ్రామానికి చెందిన కె.అసిరయ్య కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈమేరకు అందిన ఫిర్యాదు ప్రకారం అప్పటి ఎచ్చెర్ల ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని ఎస్పీ వివరించారు.

మత్స్యలేశంలో చోరీ

బాధితులతో మాట్లాడుతున్న ఎస్సై గంగరాజు

గార(మత్స్యలేశం), న్యూస్‌టుడే: గార మండలం కళింగపట్నం-మత్స్యలేశంలో ఆదివారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పుక్కళ్ల పద్మావతి, పప్పు దీపక్, శంకరభగవాన్‌దాస్ నివాసాల్లో బంగారు ఆభరణాలు, నగదు కాజేశారు. పద్మావతి ఇంట్లో 50 తులాల బంగారం, రూ.లక్ష నగదు, శంకరభగవాన్‌దాస్ ఇంట్లో 15 తులాలు, దీపక్ ఇంట్లో 4 తులాలు చోరీ చేశారని బాధితులు తెలిపారు. ఇళ్లకు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లామని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ బృందం పరిశీలించింది. శ్రీకాకుళం సీఐ కె.పైడపునాయుడిని 'న్యూస్‌టుడే' సంప్రదించగా ఎంత సొత్తు చోరీకి గురైందనే విషయమంపై స్పష్టత లేదని తెలిపారు. సమీపంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఫిర్యాదు అందాల్సి ఉందన్నారు.

గంజాయితో ఇద్దరి అరెస్టు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: కాశీబుగ్గలో గంజాయితో వేర్వేరు కేసుల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరిని సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. ఒడిశా పర్లాఖెముండికి చెందిన ఎస్.కుమారస్వామి 10.155 కిలోల గంజాయి తీసుకుని రైలులో కోల్‌కతా వెళ్లేందుకు కాశీబుగ్గ రాగా అరెస్టు చేశామన్నారు. ఒడిశా ఆర్.ఉదయ్‌గిరి ప్రాంతానికి చెందిన రాజేష్ బిరా పర్లాఖెముండి నుంచి 15.105 కిలోల గంజాయిని బెంగళూరు తీసుకెళ్లేందుకు పలాస రైలు నిలయానికి వస్తుండగా అదుపులోకి తీసుకున్నామని సీఐ వెల్లడించారు.

హత్యాయత్నం కేసులో నలుగురు..

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో జూన్‌లో జరిగిన ఇరు వర్గాల కొట్లాట కేసులో ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేయగా సోమవారం నలుగురిని అరెస్టు చేసినట్లు గ్రామీణ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఒక వ్యక్తిని తలపై గాయపరిచి పరారైనట్లు గతంలో హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం గాయపరిచిన వ్యక్తితోపాటు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం ఏ2 దాసరి నాగరాజు, ఏ3 మద్దిలి జగన్నాథ్, ఏ4 దాసరి రాజయ్య, ఏ5 మద్దిలి నవీన్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఏ1 నర్తు రాజాతోపాటు తలగాన ఆనంద్, నర్తు సత్యం కోసం గాలిస్తున్నామన్నారు. అరెస్టు అయిన వారిని అంపోల్ జైలుకు తరలించామని ఎస్సై వివరించారు.

ప్రాణం తీసిన పిడుగు

కొత్తూరు, న్యూస్‌టుడే: సిరుసువాడ గ్రామానికి చెందిన **కోటిలింగాల హరిశ్చంద్ర** (50) అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందారు. ఇంట్లో ఉండగా ఒక్కసారిగా వర్షం కురవడంతో పాటు పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే కొత్తూరు సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. హరిశ్చంద్రకు భార్య అనసూయ, కుమారుడు ఖగేశ్వరావు, కుమార్తె భవాని ఉన్నారు. మరో కుమార్తె లక్ష్మికి వివాహమైంది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

నవంబరు 11 నుంచి సిక్కోలు పుస్తక మహోత్సవం

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరపాలక సంస్థ క్రీడా మైదానంలో నవంబరు 11 నుంచి 20 వరకు సిక్కోలు పుస్తక మహోత్సవం నిర్వహించనున్నట్లు కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 100 ప్రచురణ సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేస్తాయని పేర్కొన్నారు. రోజూ పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు, విజ్ఞాన ప్రదర్శనలు, ఆహారోత్సవం, జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా జానపద కళారూపాల ప్రదర్శనలు, నాటికలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు. విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.

తీరప్రాంత సంరక్షణలో తాటిచెట్ల పాత్ర ప్రధానం

సోంపేట: విపత్తుల నుంచి తీరప్రాంతాన్ని కాపాడేందుకు తాటిచెట్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని అటవీ చీఫ్ వైల్డ్ ఆఫ్ వార్డెన్ శాంతిప్రియ పాండే సూచించారు. 'గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్'లో భాగంగా బట్టిగళ్లూరులో చేపడుతున్న తాటివనాల సంరక్షణ, ఆలివ్‌రిడ్లే తాబేళ్ల సంరక్షణ చర్యలను ఆమె సోమవారం పరిశీలించారు. శ్రీకాకుళం డీఎఫ్‌వో ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఇంటికీ జీఎస్టీ సవరణ ఫలాలు

కరపత్రం ఆవిష్కరిస్తున్న సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జీఎస్టీ అధికారులు

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: ప్రతి ఇంటికీ జీఎస్టీ సవరణ ఫలాలు చేరేలా ప్రభుత్వ విభాగాలు పని చేస్తాయని సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జీఎస్టీ 2.0 ద్వారా సవరించిన ధరల పట్టికతో రూపొందించిన కరపత్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. 'సూపర్ సేవింగ్స్' కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 19 వరకు కరపత్రాల పంపిణీ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ ఎం.స్వప్నదేవి, ఏఎన్వీ ప్రసాద్, వి.చంద్రకళ, అధికారులు పాల్గొన్నారు.

తెలుగు ప్రజల్ని రాష్ట్ర జాబితాలో చేర్చాలి

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో జీవనోపాధి నిమిత్తం దశాబ్దాలుగా నివసిస్తున్న తెలుగు ప్రజల్ని రాష్ట్ర జాబితాలో చేర్చాలని తెలుగు మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి డిమాండ్ చేశారు. రాయపూర్‌లో సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రవాస తెలుగు ప్రజల్ని రాష్ట్ర జాబితాలో చేర్చకపోవడంతో ధ్రువపత్రాలు మంజూరు చేయడం లేదన్నారు. విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికతో సమస్యల పరిష్కారానికి ముందుకు తీసుకెళ్లనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ప్రతినిధులు బాబూరావు, గణేష్, తులసీరావు, స్వామి, జోగారావు, రమణమూర్తి పాల్గొన్నారు.

ANDHRA PRADESH STATE CIVIL SUPPLIES CORPORATION LIMITED
District Office: Plot No. 06, Visakha B Colony, Near Shirdi Sai Baba Temple, SRIKAKULAM
Head Office:10-152/1, Sri Sai Towers, Bandar Road, Kanuru, Vijayawada-520007

SHORT TERM TENDER NOTIFICATION
Lr. No.PDS/Packing/OWS/2025-26 తేదీ: 29.09.2025

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/ గోదాములలో ఆరు నెలల పాటు అంటే 31.03.2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.
ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూపును ఫోన్ నంబర్లు (+91-22) 48810500/ 9962059599/ 9032429420 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తిచేయడానికి చివరి తేదీ 05.10.2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.
సం/- ఫర్మాన్ అహమ్మద్ ఖాన్, IAS
జాయింట్ కలెక్టర్ & EOED
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, శ్రీకాకుళం జిల్లా

వీడియో, ఫొటోగ్రఫీ, చరవాణి సర్వీసింగ్ శిక్షణలో చేరండి

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: ఎచ్చెర్ల మండల కేంద్రంలోని స్థానిక యూనియన్‌బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో వచ్చే నెల 6 నుంచి వీడియో, ఫొటోగ్రఫీ, సెల్‌ఫోన్ సర్వీసింగ్ విభాగాల్లో ప్రారంభం కానున్న ఉచిత శిక్షణలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ఎన్.రామ్‌జీ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఫొటో ఎడిటింగ్, వీడియో మిక్సింగ్, ఆల్బమ్ తయారీ, డ్రోన్ ఆపరేటింగ్‌ల్లో తర్ఫీదు ఇస్తామన్నారు. ఉచిత వసతి భోజన సౌకర్యాలతో నెల రోజులపాటు ఈ శిక్షణ ఉంటుందన్నారు. పది చదువుకుని 19 నుంచి 45 ఏళ్ల వయసు యువకులు అర్హులన్నారు. అదనపు సమాచారం కోసం 95534 10809, 77021 80537 నంబర్లకు సంప్రదించాలన్నారు.

హార్డ్‌వేర్ దుకాణంలో అగ్నిప్రమాదం

మంటలు అదుపు చేస్తున్న సిబ్బంది

కొత్తూరు, న్యూస్‌టుడే: కొత్తూరులోని బత్తిలి రహదారిలో కమల్ హార్డ్‌వేర్ దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. దుకాణంలో రంగులు, మోటార్లు, విద్యుత్తు వస్తువులు, ఇతర సామగ్రి విక్రయిస్తుంటారు. రాత్రి 2 గంటలకు ప్రమాదం జరిగింది. అగ్ని కీలలు ఎగసి పడటంతో వాటిని ఆర్పేందుకు ఉదయం 8 గంటల వరకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వజ్రం తెలిపారు.

నిర్లక్ష్యంతో పెరిగిన తీవ్రత

ప్రమాదం జరిగిన స్థలానికి అగ్నిమాపక కేంద్రానికి 50 మీటర్ల దూరం ఉంటుంది. మంటలను గమనించిన వారు సమాచారం చేరవేశారు. ప్రమాద స్థలికి చేరుకున్న సిబ్బంది కొంతసేపు మంటలను ఆర్పే ప్రయత్నం చేసి, నీరు లేదని వెళ్లిపోయారు. నీటిని నింపే యంత్రం మొరాయించడంతో ఉండిపోయారు. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని స్థానికులు వారితో వాగ్వాదానికి దిగారు. పాలకొండ నుంచి అగ్నిమాపకం వాహనం వచ్చినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆమదాలవలస నుంచి మరో దాన్ని రప్పించి, పూర్తిగా మంటలు ఆర్పారు. ప్రమాదంలో రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు కొత్తూరు ఇన్‌ఛార్జి అగ్నిమాపకాధికారి శంకరరావు తెలిపారు. ఆర్ఐ గిరీశ్ పట్నాయక్ వివరాలు నమోదు చేసుకున్నారు. పక్కనే ఉన్న మందుల దుకాణంలోని సామగ్రి సైతం అగ్ని తీవ్రతకు దగ్ధమైనట్లు షాపు యజమాని కె.చంద్రశేఖరరావు తెలిపారు.

రుణ సృష్టి..ఆర్థిక పుష్టి!

డీఆర్‌డీఏ, మెప్మా క్షేత్ర స్థాయి సర్వే

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్

డీఆర్‌డీఏ రుణంతో యూనిట్ నిర్వహిస్తున్న సభ్యురాలు

పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడేలా చేయూత ఇవ్వాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా జీవనోపాధికి అర్హత మేరకు రుణాలు మంజూరు చేయనున్నారు. గతంలో యూనిట్ లేకున్నా బ్యాంకు లింకేజీతో ఇచ్చేవారు. ఆ విధానానికి ముగింపు పలికి కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. యూనిట్లు నెలకొల్పడమే ప్రామాణికంగా డీఆర్‌డీఏ, మెప్మా వార్షిక, జీవనోపాధుల రుణ ప్రణాళిక సర్వే చేపట్టాయి. వారి పరిశీలన తర్వాతే రుణం మంజూరవుతుంది.

అభిప్రాయ సేకరణ

- గ్రామీణ ప్రాంతాల్లో 5.28 లక్షల మంది, పట్టణ ప్రాంతాల్లో 50 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సభ్యుల అవసరం మేరకు కావాల్సిన రుణం, వారికి ఎప్పుడు అవసరం, నెలకొల్పిన యూనిట్ తదితర అంశాలు ఆరా తీసి పథకాన్ని అమలు చేయనున్నారు.
- గతంలో నేరుగా వీవోఏలు, సీఎఫ్‌ల ఆధ్వర్యంలో రుణాలిచ్చేవారు. ఇదే అదనుగా వైకాపా పాలనలో కొందరు రూ.కోట్ల మేర పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. సభ్యుల పేరిట బోగస్ రుణాలు పొందారని గుర్తించారు.
- ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా సభ్యుల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. యూనిట్ నెలకొల్పిన తర్వాత రూ.20 లక్షల వరకు రుణం అందిస్తారు.
- యూనిట్ ఏర్పాటు, నిర్వహణపై బ్యాంకర్ల పర్యవేక్షణ ఉంటుంది.

రెండు విభాగాల్లో ప్రక్రియ

- స్వయంశక్తి సంఘాలకు, సభ్యులకు రుణాల మంజూరు ప్రక్రియ రెండు విధానాల్లో జరగనుంది. ఇందులో ఎంసీపీ (మైక్రో క్రెడిట్‌ప్లాన్-1) ద్వారా జీవనోపాధులను మాత్రమే ప్రోత్సహిస్తారు.
- ఎంసీపీ-2లో సభ్యురాలి వ్యక్తిగత అవసరాలు, వ్యవసాయం, స్త్రీనిధి, ఉన్నతి, సీఐఎఫ్, అంతర్గత పొదుపు పథకాల ద్వారా రుణం మంజూరు చేస్తారు.
- ఎంసీపీ-1 కి 11 శాతం వడ్డీ కాగా రెండో విధానంలో 9 నుంచి 11 శాతం వడ్డీ వసూలు చేస్తారు.

నిబంధనల మేరకు అమలు... ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 విధానం ప్రకారం బీపీఎల్ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు కొత్త నిబంధనలు రూపొందించాం. తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకునేలా పర్యవేక్షిస్తాం. యూనిట్లు నెలకొల్పడం, వ్యక్తిగత అవసరాలకు వేర్వేరుగా ఆర్థిక సాయం పొందడానికి వీలు కల్పిస్తున్నాం. - పి.కిరణ్‌కుమార్, పీడీ, డీఆర్‌డీఏ, శ్రీకాకుళం

4న దివ్యాంగ క్రీడాకారులకు ఈత పోటీలు

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో వచ్చే నెల 4న జిల్లా స్థాయి దివ్యాంగ క్రీడాకారులకు ఈత పోటీలు నిర్వహించనున్నారని జిల్లా స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాము, అచ్యుతరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడి జీవీఎంసీ ఆక్వా స్పోర్ట్స్ ఈతకొలనులో పోటీలకు ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన వారు అదే నెల 12న ఏలూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు 93813 68209, 88081 62432, 91776 93836కు ఫోన్ చేయాలని కోరారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	155	275	295

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

EENADU Classifieds

REAL ESTATE

FLAT FOR SALE
RERA- approved 2BHK and 3BHK flats for sale in Lakshmi Nagar Colony, 5th Lane, near Sri Chaitanya Techo School, Srikakulam. Contact us at: 8106184408, 9177278078.

PLOT FOR SALE
దసర ఆఫర్: Reg. ఫ్రీ. భోగాపురం- నాతవలస టోల్‌గేట్ @ 10999/- & పూసపాటిరేగ- 5500 & 6500, రణస్థలం- 3500/-. ✆ 9100926640.

JOBS
Wanted- Ex-Servicemen Para-Military Personnel Age Limit-Below 45Yrs. Central Govt Rates and Free Accommodation Facility available. 8925801859, 8939815415.

రామకృష్ణ గ్రూప్ (AP NO:1) HYD, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం.ఇంటర్వ్యూ VJA ✆ 9502591122, 9573691122

Gunman (Ex. సర్వీస్మెన్, Gun & Licence must) శ్రీకాకుళంలో ప్రముఖ జ్యూవెలరీ షాపులో పనిచేయుటకు కావలెను. జీ: 40,000/- PF&ESI డ్యూ 12 గం. 55 సంలోపు 30/31 రో. 9989617278.

MARKETING/ SALES
Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

పలాస

● పలాస ● ఇచ్ఛాపురం

ఘనంగా సరస్వతీదేవి పూజలు

పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సోమవారం సరస్వతీదేవి పూజలు ఘనంగా నిర్వహించారు. విద్యాలయాల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం/గ్రామీణం, పలాస, వజ్రపుకొత్తూరు గ్రామీణం, కవిటి గ్రామీణం

ఇచ్ఛాపురం గ్రామీణం: సామూహిక కుంకుమ పూజలు

స్వేచ్ఛావతి ఆలయ ప్రాంగణంలో సామూహిక అక్షరాభ్యాసం

పలాస రైల్వేకాలనీ సీతారామాలయ ప్రాంగణంలో..

దుర్గమ్మా.. కరుణించమ్మా..

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇచ్ఛాపురం స్వేచ్ఛావతి అమ్మవారు మహాగౌరీదేవి రూపాన భక్తులకు దర్శనమిచ్చారు. సోంపేట సోమపోలమాంబను సరస్వతీదేవిగా పూజలందుకున్నారు. ఇచ్ఛాపురం మండలం పాయితారి, కొళిగాం, కీర్తిపురం గ్రామాల్లో నిర్వహిస్తున్న పూజల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, సోంపేట వజ్రపుకొత్తూరు గ్రామీణం, ఇచ్ఛాపురం/గ్రామీణం, కంచిలి

మహాగౌరీదేవిగా స్వేచ్ఛావతి అమ్మవారు

సరస్వతీదేవిగా సోమపోలమాంబ

కంచమ్మతల్లి..

స్వేచ్ఛావతి అమ్మవారికి భక్తులు సమర్పించిన నైవేద్యాలు

గుంత.. చింత..

మందస నుంచి సింగుపురం వెళ్లే రహదారి ఇది. సాబకోట సమీపంలో రహదారిపై తారు ఊడి రాళ్లు తేలి పెద్ద గుంత ఏర్పడింది. అది వర్షపు నీటితో నిండటంతో లోతు తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కాలినడకన వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపై ఐటీడీఏ డీఈఈ కృష్ణకుమార్‌ను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, మందస

వరద పోటు.. బెల్లుపడకు చేటు

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

బాహుదానదికి భారీగా వరదనీరు చేరితే.. బెల్లుపడ దక్షిణ ప్రాంతానికి ముంపు భయం తప్పడం లేదు. గతంలోనే భారీ వర్షాలకు వరదనీరు బెల్లుపడ రోడ్డును దాటి శివారు నివాసాలను చుట్టుముట్టింది. పంట భూములూ ముంపునకు గురయ్యాయి.

● 2018 తుపాను తర్వాత నుంచి ఈ పరిస్థితి. దీనికి ఎప్పుడు మోక్షం కలుగుతుందా అని బెల్లుపడ రైతులు, స్థానికులు ఎదురుచూస్తున్నారు. వరద నీరు గ్రామం వైపు రాకుండా రక్షణ గోడను నిర్మించాలని, నీరు మళ్లింపు గ్రోయిన్లు, రాతికట్టు ఉండేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

● అతి భారీ వర్షానికి తప్ప, ఎగువ ఒడిశా భగలట్టి రిజర్వాయర్ నుంచి ఒడిశా వారు దిగువ ఆంధ్రాకు నీరు వదలడం

రక్షణ గోడ నిర్మించాల్సిన ప్రాంతం

లేదు. లేకుంటే మరింత వరద జలాలు చేరి కొన్ని ఇళ్లు నీటిలో చిక్కుకునే ప్రమాదముంది.

● బాహుదా వంతెన భాగం 2023లో కూలిన తర్వాత పట్టణానికి, జాతీయ రహదారికి అనుసంధానంగా బెల్లుపడ రోడ్డును వినియోగిస్తున్నారు. ఈ రోడ్డు కూడా స్తంభిస్తే.. ఒక రకంగా ఆంధ్రా ప్రాంతంతో ఇచ్ఛాపురానికి సంబంధాలు తెగినట్లే.

● అక్టోబరు, నవంబరు నెలల్లో తుపాను గండాలు ఉన్నట్లు స్పష్టమవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టి, తాత్కాలిక పనులతో అయినా ముంపు సమస్యను తప్పించాలని స్థానికులు కోరుతున్నారు.

● సమస్యను ఉన్నతాధికారులకు నివేదించి వారి సూచనల మేరకు చర్యలు చేపడతామని జలవనరుల శాఖ ఏఈ మధుసూదన్ పాణిగ్రాహి తెలిపారు.

బాహుదానదీ జలాలు ఆంధ్రాలో సుమారు 1,800 ఎకరాల పంటభూమి సాగవుతోంది. అందుకు బెల్లుపడ చానల్ కీలకం. బాహుదా జలాలు.. పాతశ్రీశ్వరాలయం సమీపంలో రాతికట్టు నుంచి ఈ చానల్ లోకి చేరుతున్నాయి.

బెల్లుపడ ముసకకు సంబంధించిన గోడ నిర్మాణం చేపట్టకపోవడంతో నీరు ప్రవాహం తోడు ముంపు తప్పడం లేదు. దీంతో భారీ వర్షాలు పడుతున్నా యంటే చాలు రైతులకు కంటి మీద కునుకు ఉండటం లేదు.

నది కొత్త, పాత వంతెనల నడుమ ఉన్న ఉత్తరంవైపు 2018 తుపానుకు కొంత మేర కొట్టుకుపోయింది. దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్మాణం చేయడంతో సమస్య మరింత జటిలమైంది.

కొట్టిసిన గట్టు మీదుగా జాతీయ రహదారి, బెల్లుపడ రోడ్డు, బెల్లుపడ శివారు ప్రాంతాల వరకు వరదనీరు చేరుతోంది.

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

పలాస : 80085 74279 ఇచ్ఛాపురం : 90631 44707

? స్వేచ్ఛావతి అమ్మవారి గుడివీధి నుంచి పొందరవీధి వరకు రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండటంతో భక్తుల ఇబ్బంది పడుతున్నారు. – సుభాషిణి సాహు, ఇచ్ఛాపురం

● పరిశీలించి, శుభ్రం చేయిస్తాం. – పి.ఉపేంద్రకుమార్, ఎంఎస్ఐ, ఇచ్ఛాపురం

? బ్రాహ్మణతర్లాలో శివాలయానికి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కనే చెత్త వేస్తున్నారు. – స్థానికులు

● చెత్తంతా సోమవారం కాల్చి వేశాం. ఇకపై చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి, బ్రాహ్మణతర్లా

? పూండి-ఎంఎస్‌పేట రోడ్డులో తిర్లంగి నుంచి కంబాలరాయుడుపేట ప్రధాన రహదారిలో మలుపుల వద్ద చెట్ల కొమ్మలు రోడ్డుపైకి వచ్చి ప్రమాదకరంగా ఉంది. – కాంతారావు, నారాయణరావుపేట

● కేఆర్‌పేట రోడ్డుపై పొదలు తొలగించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. – జగదీశ్, జేఈ, రహదారి భవనాల శాఖ, పలాస – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం, పలాస గ్రామీణం, వజ్రపుకొత్తూరు గ్రామీణం

మరమ్మతులు చేశారు

స్పందనకు వందనం

పలాస మండలం జగన్నాథపురంలో 10 వీధి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉండటంపై సోమవారం 'మేమున్నాం మీకు తోడుగా' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు 'పెదంచల' పంచాయతీ కార్యదర్శి జగేశ్వరరావు స్పందించారు. సిబ్బందితో వీధి దీపాలకు మరమ్మతులు చేసి రాత్రి వేళ మాత్రమే వెలిగేలా చర్యలు తీసుకున్నారు. – న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

రోడ్డు మీదే నీరు

పలాస మండలం లక్ష్మీపురం ప్రధాన వీధిలో కాలువలు లేకపోవడంతో గ్రామస్థులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా రోడ్డు మీదే నీరు నిల్వ ఉంటోంది. దీంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి సాయి దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

అమ్మో పొదలు.. ఉంటాయేమో పాములు

ఇచ్ఛాపురం పురపాలకసంఘం పాత జాతీయరహదారి నుంచి స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం వరకు రహదారి అధ్వానంగా ఉంది. దీనికితోడు రహదారికి పక్కన పనికిరాని మొక్కలు, పొదలు పెరుగుతున్నాయి. విషకీటకాలు ఉండే ప్రమాదం ఉందని, వీటిని తొలగించాలని భక్తులు కోరుతున్నారు. సమస్యను ఎంఎస్ఐ పి.ఉపేంద్రకుమార్ వద్ద ప్రస్తావించగా పొదలు తొలగిస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ఒకటి అమర్చి.. ఇంకొకటి మరిచి..

వజ్రపుకొత్తూరు-నువ్వలరేవు మధ్య రహదారి కూడలిలో ఒక దిమ్మెపై రెండు విద్యుత్తు నియంత్రికలు దర్శనమిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట ఒక విద్యుత్తు నియంత్రిక పని చేయకపోవడంతో వాటి స్థానంలో ఇంకొకటి అమర్చి సరఫరా అందించారు. కానీ పాతది తీసుకెళ్లకుండా అక్కడే వదిలేశారు. పాడైన నియంత్రికను తరలిస్తామని విద్యుత్తు శాఖ ఏఈ వెంకటరమణ తెలిపారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

మలుపు.. ప్రమాదానికి పిలుపు..

జాతీయ రహదారి నుంచి కత్తివరం మీదుగా కవిటిరోడ్డుకు వెళ్లే ఆర్అండ్‌బీ రహదారిలో కొన్నిచోట్ల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ముఖ్యంగా కత్తివరం నుంచి పెద్దశ్రీరాంపురం వరకు ఉన్న మలుపుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. వేగనియంత్రికలు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై ఆర్అండ్‌బీ ఏఈ విశ్వనాథ్‌ను వివరణ కోరగా చర్యలు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

కల్వర్టు శిథిలం.. రాకపోకలకు కష్టం..

ఇచ్ఛాపురం పుర పరిధి 9వ వార్డు పంజావీధి నుంచి చిన్నాకుల వీధికి వెళ్లే మార్గంలోని కల్వర్టుపై పలకలు శిథిలమయ్యాయి. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టును పూర్తిగా తొలగించి, కొత్తది నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యను పరిశీలించి అవసరమైన చర్యలు చేపడతామని కమిషనర్ రమేష్ తెలిపారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

వన సంరక్షణ అందరి బాధ్యత

మర్రి చెట్టును సందర్శించిన విద్యార్థులు

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: మానవ మనుగడకు మొక్కలు అవసరం ఎంతైనా ఉందని, వన సంరక్షణను అందరూ బాధ్యతగా తీసుకోవాలని హరితదళ జీల్ సొసైటీ సమన్వయకర్త, సైన్సు ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు అన్నారు. నగరంపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి సోమవారం ఉద్దానం రామకృష్ణాపురంలో దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన మర్రిచెట్టును సందర్శించారు. చెట్టు విశిష్టతను వివరించారు. ● గొల్లజగన్నాథపురంలో స్థానిక ఉద్దానం హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో రహదారికి ఇరువైపులా ఉన్న మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టారు. సంఘం అధ్యక్షుడు తిరుపతి, రాహుల్, ధనంజయ్, దినేష్, వినయ్, నాని తదితరులు పాల్గొన్నారు.

పురాభివృద్ధి చిరస్మరణీయంగా ఉండాలి

పలాస-కాశీబుగ్గ పురాధ్యక్షుడు గిరిబాబు

పలాస, న్యూస్‌టుడే: పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పాలకవర్గం చేసిన అభివృద్ధి చిరస్మరణీయంగా ఉండాలని పురాధ్యక్షుడు బళ్ల గిరిబాబు అన్నారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం సాధారణ సమావేశం సోమవారం నిర్వహించారు. పాలకవర్గం ఏర్పడి నాలుగేళ్లు, ఏడు నెలలు అవుతున్నా ఈ కాలంలో కాశీబుగ్గలో కేటీ రోడ్డు విస్తరణ, ఉద్దానం ప్రాజెక్టు ద్వారా తాగునీరు తెచ్చుకోగలిగామన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించే ప్రక్రియ పూర్తిచేసేందుకు అందరూ సహకరించాలని కోరారు.

● తెదేపా కౌన్సిలర్ ఆశారాణి మాట్లాడుతూ తన వార్డులో కామాక్షమ్మ ఆలయం వద్ద కల్వర్టు మరమ్మతులకు గురైందని, తన వార్డులో అభివృద్ధి పనులు చేయనందుకు నిరసనగా వాకౌట్ చేశారు. శర్మ మాదవరావు మాట్లాడుతూ అక్కుపల్లి రహదారి అధ్వానంగా తయారైందన్నారు.

● ప్రభుత్వ సమావేశాలకు మహిళల రాకపోకే గ్రూపుల నుంచి భర్తలు, సోదరులు హాజరవుతున్నారని, చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ శర్మాస్ గీత కోరారు. శనీశ్వర ఆలయానికి వెళ్లే రహదారిలో ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోఆప్షన్ సభ్యుడు బమ్మిడి, సంతోష్ కోరారు. రెవెన్యూ అధికారులతో సర్వే చేపట్టామని నిర్మాణం జిరాయితీలో ఉందని కమిషనర్ తెలిపారు. ఉపాధ్యక్షుడు సురేష్ బాబు, కౌన్సిలర్లు శ్రీకాంత్, సోమేశ్వరరావు, సూర్యనారాయణ, సింహాచలం, డీఈఈ కనకరాజు, ఏఈ కిరణ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టెండర్లకు కౌన్సిల్ ఆమోదం

మాట్లాడుతున్న పురాధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, పక్కన కమిషనర్ రమేష్

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం పురపాలకసంఘంలో 15వ ఆర్థికసంఘ నిధులు రెండోవిడత మొత్తంతో వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. పురాధ్యక్షురాలు పిలక రాజ్యలక్ష్మి అధ్యక్షతన సోమవారం జరిగిన సాధారణ సమావేశంలో టెండర్ల వివరాలు కౌన్సిల్ ఎదుట పెట్టి సమస్యలపై చర్చించారు. తొలుత అజెండాలోని అంశాలు ఆమోదించారు. మూడోవార్డులో సిమెంటు కాలువ, కల్వర్టు నిర్మాణం, జీవీనాయుడ్రాహ్మణ కాలనీలో, రత్తకన్న 19, 20 వార్డుల పరిధిలో, 14వ వార్డు కాళీమాత ఆలయం వద్ద కాలువల నిర్మాణం, 10, 13వార్డుల్లో సీసీ రోడ్డు నిర్మాణంతోపాటు పంప్‌హౌస్ వద్ద మరమ్మతులకు టెండర్లు ఆమోదించారు. పుర సాధారణ నిధుల నుంచి చిన్నాకుల వీధి కల్వర్టు నిర్మాణానికి రూ.55వేలు కేటాయించి, టెండరును ఖరారు చేశారు. బస్టాండు వద్ద గుంతలు పూడ్చాలని పుర ఉపాధ్యక్షురాలు స్వర్ణమణి కోరారు. కమిషనర్ రమేష్, ఉపాధ్యక్షురాలు భారతీదివ్య, కౌన్సిలర్లు, పుర అధికారులు పాల్గొన్నారు.

పీఎం స్వానిధితో మూడు విడతల రుణ సౌకర్యం

సమావేశంలో మాట్లాడుతున్న మెప్మా ఐబీ రాము

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: తోపుడుబండ్లు, చిరు వ్యాపారుల ప్రోత్సాహం కోసం ప్రధానమంత్రి స్వానిధి 2.0 రుణాలు మూడు విడతలుగా అందిస్తారని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఐబీ నిపుణులు బి.రాము అన్నారు. ఇచ్ఛాపురం డీసీసీ బ్యాంకు కార్యాలయ ఆవరణలో సోమవారం లోక్ కల్యాణ్ మేళాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీసీ బ్యాంకు మేనేజర్ అనితపండా బీమా పథకాలపై అవగాహన కల్పించారు. మెప్మా టౌన్‌మిషన్ కో ఆర్డినేటర్ బాస్కరరావు మాట్లాడుతూ పట్టణ వ్యాప్తంగా 1300 రుణాలు అందిస్తామన్నారు. మెప్మా సిటీమిషన్ మేనేజర్ మోహనరావు, ఎస్‌బీఐ మేనేజర్ మనోజ్‌వర్మ, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్

పలాస గ్రామీణం, సోంపేట: గ్రీన్, స్టాండర్డ్ పరికరాలపై 12 శాతమున్న జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 5 శాతానికి తగ్గించిందని, ఆ ఐదు శాతంలో మరో రెండున్నర శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిందని కూటమి నాయకులు పేర్కొన్నారు. కిష్టుపురంలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా సోమవారం జీఎస్టీపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి సాయి పాల్గొన్నారు. ● సోంపేటలో సెర్ప్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఏపీఎం ఎస్.ప్రసాదరావు, సీసీలు పాల్గొన్నారు.

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న సెర్ప్ సిబ్బంది

పూర్వ విద్యార్థుల సందడి

గురువులను సత్కరించిన పూర్వ విద్యార్థులు

ఇచ్ఛాపురం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2013-16 విద్యాసంవత్సరంలో డిగ్రీ పూర్తిచేసి, వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన విద్యార్థులంతా సందడి చేశారు. సోమవారం వీరంతా కళాశాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. అప్పటి గురువులను శాలువలతో సత్కరించి, జ్ఞాపికలు అందించారు. కళాశాలలో గడిపిన మధుర క్షణాలు, చేసిన అల్లరి, సాధించిన విద్యాప్రగతిని నెమరు వేసుకున్నారు. కార్యక్రమం చేసేందుకు ముందుకొచ్చిన తోటి విద్యార్థులు పండిట్ శివప్రసాద్, ఆశి ప్రశాంత్, కె.శివ, బి.లోహిత్, రోహిత్, ధర్మరాజు, నిర్మల, కల్పన తదితరులను సహచరులు అభినందించారు.

ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంతత

న్యాయమూర్తి షణ్ముఖరావు దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని గాజువాక జిల్లా కోర్టు జడ్జి గొనప షణ్ముఖరావు దంపతులు అన్నారు. వారు కవిటి చింతామణి అమ్మవారిని సోమవారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మధు, వేణు, బాల, శ్రీను, గోపి, రమేష్, శేఖర్ వారికి అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి అభినందించారు.

డిజిటల్ బుక్ ఆవిష్కరణ

కంచిలి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఆ పార్టీ ఎంపీపీ పైల దేవదాసురెడ్డి డిజిటల్ బుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మండలాధ్యక్షుడు వజ్జ మృత్యుంజయం, సీనియర్ నాయకుడు ఇప్పిలి కృష్ణారావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విజ్ఞానం పునాదులకే పరిమితం

● ఇచ్ఛాపురం నియోజకవర్గంలో డిజిటల్ గ్రంథాలయాల దుస్థితి

– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం, సోంపేట

నిరుద్యోగ యువతకు అండగా ఉంటాం. వారికి అన్ని విధాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.. పోటీ పరీక్షలకు స్థానికంగా సన్నద్ధమయ్యేందుకు ప్రతి పంచాయతీలో డిజిటల్ గ్రంథాలయాలు నిర్మిస్తాం.. అని గత వైకాపా పాలకులు ఊదరగొట్టారు. ఆ హామీలన్నీ పునాదులకే పరిమితమయ్యాయి. పనులు చేపట్టిన గుత్తేదారులకూ బిల్లులు మంజూరు కాలేదు.

● ఒక్కో గ్రంథాలయ నిర్మాణానికి రూ.16 లక్షల నిర్మాణ వ్యయంతో నియోజకవర్గంలో 25 భవనాలు మంజూరు కాగా ఇప్పటి వరకు ఒక్కటీ పూర్తి కాలేదు.

కవిటి మండలం మాణిక్యపురంలో పునాది దశలో నిలిచిన డిజిటల్ గ్రంథాలయం

కంప్యూటర్లతోపాటు మౌలిక వసతులు

డిజిటల్ గ్రంథాలయాల్లో వార్తా పత్రికలు, వివిధ రకాల మ్యాగజైన్లు, నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి మూడు కంప్యూటర్లు ఉండాలని గత వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. కుర్చీలు, బల్లలతోపాటు ఇతర మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నా కార్యరూపం దాల్చలేదు.

నియోజకవర్గ వివరాలు

మండలం	మంజూరు	పూర్తయినవి
కవిటి	6	0
ఇచ్ఛాపురం	6	0
కంచిలి	7	0
సోంపేట	6	0

నివేదిక పంపించాం

గ్రామ పంచాయతీల్లో వివిధ దశల్లో నిలిచిన డిజిటల్ గ్రంథాలయాల నిర్మాణాల వివరాలను ఉన్నతాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాం. అనుమతులు రాగానే వాటి నిర్మాణాలకు చర్యలు చేపడతాం.

– ప్రవీణ్‌కుమార్, పంచాయతీరాజ్ రాజ్ ఏఈ, కవిటి

విజేతలకు బహుమతుల ప్రదానం

బహుమతి అందజేస్తున్న ఎమ్మెల్సీ రామారావు

సోంపేట, న్యూస్‌టుడే: విద్యార్థులు పాఠశాల దశ నుంచే పోటీతత్వం అలవరుచుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. లక్కవరంలో సరస్వతీదేవి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా సోమవారం నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజయనగరం, గోకర్ణపురం, బి.కేశుపురం తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. విజేతలకు ఎమ్మెల్సీ జ్ఞాపికలతోపాటు నగదు బహుమతులు అందజేశారు.

పలాస గ్రామీణం, సోంపేట, న్యూస్‌టుడే: పలాస మండలం రంగోయిలో సరస్వతీ పూజా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఇందులో మందస మండలం హరిపురానికి చెందిన గీతం హైస్కూల్ జట్టు ప్రథమస్థానంలో నిలిచింది. మందస మండలం లోహరిబంద హైస్కూల్, వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్ర హైస్కూల్ జట్లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.5016, రూ.4016, రూ.3016 చొప్పున నగదు అందజేశారు. లక్ష్మణ్, జోగారావు, లోకేశ్, మన్మథ, అప్పలస్వామి, హేమారావు పాల్గొన్నారు. ● ఇసకలపాలెంలో ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు జిల్లాస్థాయి ప్రతిభా పోటీల్లో నిర్వహించారు. ఇందులో 216 మంది పాల్గొనగా.. హరిపురం విద్యార్థి ఎం.యశ్వంత్, గొల్లవూరుకు చెందిన వంకల శ్రీవిద్య, లోహరిబందకు చెందిన టి.వికాస్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వీరికి రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బైపల్లి వాసులు, సీహెచ్.శ్రీనివాస్, ఈశ్వరరావు, అప్పన్న, రమేష్ నగదుతోపాటు బహుమతులు అందజేశారు.

పుర కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం

పురపాలక సంఘ స్వచ్ఛతకు నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు పుర కమిషనర్ నల్లి రమేష్ తెలిపారు. స్వచ్ఛోత్సవాల్లో భాగంగా పుర పారిశుద్ధ్య విభాగ మస్తరు కేంద్రం వద్ద సోమవారం శిబిరాన్ని ఏర్పాటుచేయగా, బెల్లుపడ పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు డా.అఖిల్ మనోహర్ పర్యవేక్షణలో సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. ఎంఎస్ఐ పి.ఉపేంద్రకుమార్, సచివాలయ, పుర సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ధర్మాన్ని పరిరక్షించాలి

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పరిరక్షించాలని విశ్వహిందూ పరిషత్తు ప్రాంత సేవా ప్రముఖ్ వక్త గుంటుకు సాయిరాం మార్గదర్శనం చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం కొత్తపాలెంలో సంఘ కార్యకర్తలకు హితబోధ చేశారు. మోహనరావు, సొసైటీ అధ్యక్షుడు దుర్వాసులు, లచ్చయ్య, వాసు, దేవారావు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న స్వయం సేవక్ సంఘ్ సభ్యులు

వృత్తివిద్యపై అవగాహనకు శిక్షణ

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు వివిధ కేంద్రాల్లో వృత్తివిద్యపై అవగాహన కల్పిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు కె.సూర్యారావు తెలిపారు. ఐటీ, ఐటీఈఎస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారన్నారు. బెల్లుపడ సచివాలయంలో సోమవారం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయులు ఎన్.జోగేష్, టి.గణేష్, వృత్తివిద్య బోధకులు మల్లేష్, ప్రశాంత్‌సాహు, జ్యోతి పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతం చేయండి

పలాస, న్యూస్‌టుడే: ప్రజాసమస్యలు, వ్యక్తిగత సమస్యలపై వచ్చే వినతుల పరిష్కారం వేగవంతం చేయాలని పలాస-కాశీబుగ్గ పుర కమిషనర్ ఎన్.రామారావు అన్నారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జనన, మరణ ధ్రువపత్రాలు 6, టిడ్కో ఇళ్లకు 4, ఖాళీ స్థలాల పన్నుకు 3 దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. ఆర్ఐ అమర్‌నాథ్, విజయలక్ష్మి, ఎం.వెంకటరమణ పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు స్వీకరిస్తున్న కమిషనర్ రామారావు

(c) eenadu

టెక్కలి

•టెక్కలి •నరసన్నపేట •పాతపట్నం

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 9441426248 8374620852

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలు, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. లేదా ఫోన్లో వివరించొచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

?: నందిగాం వల్లయ్య ఖానా నుంచి పోలవరం, బెజ్జిపల్లి, పోతులూరు, చిన్నతామరాపల్లి మీదుగా మాలపేట వరకు బీటీ రహదారి నిర్మాణానికి కంకర వేసి వదిలేశారు. ప్రస్తుతం రోడ్డు గోతులమయంగా మారింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. **- రంది ఢిల్లేశ్వరరావు, చిన్నతామరాపల్లి**

★ ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదలైతే పనులు చేయిస్తాం. **- మోహన్, ఏఈ, పీఐయూ శాఖ, నందిగాం** – న్యూస్‌టుడే, నందిగాం

శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ.2,13,803

జలుమూరు, న్యూస్‌టుడే: శ్రీముఖలింగేశ్వరస్వామి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఈవో టి.వాసుదేవరావు, మందస దేవాలయాల ఈవో నాగేశ్వరరావు పర్యవేక్షణలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 90 రోజులకు గానూ రూ.2,13,803 వచ్చినట్లు తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని స్వామి పేరున బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అర్చక సంఘం అధ్యక్షుడు శేషాద్రి వెంకటాచలం, శ్రీసత్యసాయి భజన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

హుండీ ఆదాయం లెక్కింపులో పాల్గొన్న దేవాదాయశాఖ అధికారులు, భక్తులు

ఉత్తమ సేవలందించాలి

మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శేషగిరిరావు, చిత్రంలో మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: ప్రజలకు ఉత్తమ సేవలందించేందుకు కృషి చేయాలని కోటబొమ్మాళి మార్కెట్ కమిటీ సభ్యులకు రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. సోమవారం ఆయన సమక్షంలో పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఛైర్మన్‌గా టెక్కలి తెదేపా అధ్యక్షుడు బగాది శేషగిరిరావు, వైస్ ఛైర్మన్‌గా బాడాన రమణమ్మ, ఇతర సభ్యులు బాధ్యతలు చేపట్టారు. వారిని మంత్రి సత్కరించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కింజరాపు హరివరప్రసాద్, కామేశ్వరరావు, సింహాచలం, బోయిన రమేష్, అజయ్, భీమారావు, రామారావు పాల్గొన్నారు.

ఆరోగ్యకర సమాజమే ప్రభుత్వ లక్ష్యం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

సారవకోట, న్యూస్‌టుడే: ఆరోగ్యకర సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం అందజేస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. బుడితి సీహెచ్‌సీలో సోమవారం డీసీహెచ్ఎస్ కల్యాణ్ బాబు అధ్యక్షతన జరిగిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 2047 నాటికి బలమైన దేశంగా భారత్ ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం వినూత్న పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. శిబిరంలో రక్తదానం చేసిన వారిని అభినందించారు. అనంతరం జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో ప్రసూతి వైద్యుల్లేక కాన్పులు జరగడం లేదని, జనరేటర్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. ఆసుపత్రి ముఖ్య పర్యవేక్షకురాలు చల్ల చైతన్య, సర్పంచులు పి.శంకరరావు, కృష్ణారావు, ఎంపీటీసీ సభ్యుడు మురళీకృష్ణ పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్టాండు అభివృద్ధికి అడుగులు

– న్యూస్‌టుడే, టెక్కలి, టెక్కలి పట్టణం

టెక్కలి ఆర్టీసీ బస్టాండు అభివృద్ధి వాణిజ్య రంగ దిశ మారుస్తుందని ఆయా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పట్టణ నడిబొడ్డున 3.13 ఎకరాల్లో ఉన్న ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించు.. నిర్వహించు.. బదిలీచేయు (బీవోటీ) ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి.

బీవోటీ ప్రాతిపదికన పనులు

మారిన పరిణామాలు

పనుల కోసం 2017, డిసెంబరు 12న ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. గుత్తేదారు ఏడాదికి రూ.13,34,799 చెల్లించేందుకు.. 49 ఏళ్ల లీజు కేటాయిస్తూ 2019, ఫిబ్రవరి 27న ఒప్పందం జరిగింది. నిబంధనల ప్రకారం రెండేళ్లలో నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉంది. అయితే ఎన్నికల అనంతరం మారిన పరిణామాలతో 2019 నుంచి 2024 వరకు ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024, జులైలో బస్టాండు ఆవరణలోని దుకాణాలను ఆర్టీసీ యాజమాన్యం ఖాళీ చేయించింది.

తాజాగా కదలిక

ఆర్టీసీ బస్టాండుపై గుత్తేదారుకు, యాజమాన్యానికి జరిగిన ఒప్పందంపై ఇటీవల చర్చలు జరిగాయి. నిబంధనల ప్రకారం

టెక్కలి ప్రయాణ ప్రాంగణం

ప్రస్తుతం ఉన్న బస్టాండును తొలగించి కొంచెం వెనుక భాగంలో నిర్మిస్తారు. ఎనిమిది ప్లాట్‌ఫాంల బదులు 12 ఏర్పాటు చేయాలి. ప్రయాణికుల రాకపోకలకు నిర్ణీతమార్గం, బస్సుల నిలుపుదలకు స్థలం కేటాయించాలి. కంట్రోలు రూం, మరుగుదొడ్లతో పాటు బస్టాండు పైభాగంలో కార్యాలయాల నిర్వహణకు పనులు చేపట్టాలి. పాత జాతీయ రహదారి అభిముఖంగా రెండు భవన సముదాయాలను గుత్తేదారు నిర్మించుకుని వినియోగించుకునే విధంగా ఒప్పందం జరిగింది. ఆర్టీసీ ఇంజినీర్ల అనుమతితో ఐదు అంతస్తుల్లో భవన సముదాయాలు ఉండొచ్చు.

దుకాణాలపై అభ్యంతరం

ఆర్టీసీ బస్టాండు పరిధిలో ఉన్న 11 దుకాణాలు, సైకిల్ స్టాండ్‌లను నిలిపేశారు. పాత జాతీయ రహదారికి, బస్టాండుకు మధ్యలో ఉన్న 18 బడ్డీలను అధికారులే తొలగించాలని గుత్తేదారు చెబుతున్నట్లు ఆర్టీసీ అధికారులు ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడికి వివరించారు. అవి తాము లీజుకిచ్చిన పరిధిలో లేవని, దీంతో ఒత్తిడి చేయలేమని ఆర్టీసీ అధికారులు చేతులెత్తేశారు. రెవెన్యూ, గ్రామపంచాయతీ, ఆర్అండ్‌బీ అధికారులు వీటిని ఆక్రమణలుగా గుర్తించారు. నిర్ణీత గడువులో వాటిని తొలగించేందుకు మార్గం సుగమం చేశారు.

చర్యలు చేపడుతున్నాం

ఆర్టీసీ బస్టాండు అభివృద్ధికి గుత్తేదారుతో జరిగిన బీవోటీ ఒప్పందం మేరకు పూర్తిగా సహకరిస్తాం. ఇప్పటికే బస్టాండు పరిధిలోని దుకాణాలన్నీ ఖాళీ చేయించాం. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నాం.

– నక్క శ్రీనివాసరావు, ఆర్టీసీ డీఎం, టెక్కలి

మౌలిక వసతులు కల్పించాలి

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం పంచాయతీలో మౌలిక వసతులు కల్పించాలని ఉత్తరాంధ్ర చెరువుల అభివృద్ధి కమిటీ జిల్లా అధ్యక్షుడు బి.నారాయణమూర్తి అన్నారు. సోమవారం తహసీల్దార్ ఎన్.ప్రసాదరావుకు గ్రామ సమస్యలు తెలియజేస్తూ వినతి పత్రం అందించారు. తాగునీరందించాలని, కాలువలు శుభ్రం చేయడంతో పాటు, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.

రాష్ట్రస్థాయిలో పెద్దమడి విద్యార్థి ప్రతిభ

లాంగ్‌జంప్‌లో ద్వితీయ స్థానం సాధించిన కృపాసింధు

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పెద్దమడి విద్యార్థి ప్రతిభ చాటాడు. ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో 18 ఏళ్ల విభాగంలో ఎం.కృపాసింధు లాంగ్ జంప్‌లో ద్వితీయస్థానం కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దమడి కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మునాయుడు, వ్యాయామోపాధ్యాయుడు లక్ష్మణమూర్తి అభినందించారు. అక్టోబరులో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు కృపాసింధు ఎంపికైనట్లు పేర్కొన్నారు.

వాన కురిసింది.. వాస్తవం తెలిసింది

నరసన్నపేట నుంచి సారవకోట మీదుగా పాతపట్నం వైపునకు 326ఏ జాతీయ రహదారి నిర్మించి సుమారు 4 ఏళ్లు అయ్యింది. అలుదు పంచాయతీ మాకివలస కూడలిలో కాలువ, కల్వర్టు ఏర్పాటు చేయలేదు. పొలాల నుంచి దిగువ వెళ్లాల్సిన వర్షం నీరు రహదారి మీదుగా ప్రవహిస్తోంది. దీంతో వాహనచోదకులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. గుత్తేదారుతో మాట్లాడి నీరు నిల్వ ఉండకుండా చూస్తామని డీఈఈ సత్యబాస్కర్ తెలిపారు. – న్యూస్‌టుడే, సారవకోట

తాగునీరు.. శుభ్రత కనుమరుగు

కొత్తూరు మండలం మదన పంచాయతీలో తాగునీరందించే రక్షిత మంచినీటి పథకం సంపు వద్ద నాచు, పరిసరాల్లో మొక్కలు పేరుకుపోయాయి. ఇక్కడ నుంచే కుళాయిల ద్వారా ఇళ్లకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అలాంటి చోట పరిస్థితి అధ్వానంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సాగర్ వద్ద ప్రస్తావించగా.. శుభ్రం చేయిస్తామన్నారు. – న్యూస్‌టుడే, కొత్తూరు

అస్తవ్యస్త పనులతో అవస్థలు

కోటబొమ్మాళి పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, అగ్నిమాపక కేంద్రం ప్రాంతాలకు వెళ్లే మార్గంలో కాలువ అసంపూర్తిగా వదిలేయడంతో ఆ మార్గంలో రాకపోకలు చేసే వారు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కేజీబీవీ నుంచి ప్రధాన రహదారి వైపు వెళ్లే కాలువ అసంపూర్తిగా ఉండడంతో ముందుకు కదలలేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని ఏఈ అంజలికుమార్ పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

నిర్వహణ గాలికి.. వాహనం మూలకు

పోలాకి పంచాయతీలో చెత్త తరలించే వాహనం నిరుపయోగంగా మూలకు చేరింది. పంచాయతీ ఆధీనంలో తప్పనిసరిగా ఉండటం, తరచూ మరమ్మతులకు గురవడం, ట్రాక్టర్ వినియోగిస్తుండటంతో దీని గురించి కనీసం పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో ప్రజాధనం వృథాగా మారింది. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి కె.చంద్రరావును వివరణ కోరగా.. పంచాయతీ పాలకవర్గం సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. – న్యూస్‌టుడే, పోలాకి

వ్యర్థాల గుట్టలు.. వ్యాధుల పుట్టలు

నరసన్నపేట మండలం ఉర్లాంలో రక్షిత నీటి పథకం ట్యాంకు వద్ద, సచివాలయం సమీపంలో వ్యర్థాలు పేరుకు పోవడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గతంలో పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శులు ఉన్నప్పుడు చెత్తను సేకరించి కేంద్రానికి తరలించే వారని, ప్రస్తుతం ఇన్‌ఛార్జుల పాలనతో చెత్తను వదిలేస్తున్నారని వాపోతున్నారు. తక్షణమే చెత్త తరలిస్తామని ఈవోపీఆర్డీ ప్రవీణ అన్నారు. – న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం

చీడిపూడిలో కలములతో అమ్మవారికి అలంకరణ

టెక్కలి పట్టణం: సత్యసాయి మందిరంలో సరస్వతి పూజలో పాల్గొన్న విద్యార్థులు

చదువుల తల్లికి జేజేలు

టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గాల వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. సోమవారం అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పలుచోట్ల చిన్నారులు దసరా గేయాలు పాడుతూ సందడి చేశారు. సామూహిక కుంకుమార్చనలు, సరస్వతి పూజలు జరిగాయి. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. – న్యూస్‌టుడే బృందం

కోటబొమ్మాళి: కొత్తపల్లిలో దసరా గేయాలు పాడుతూ చిన్నారుల సందడి

సరస్వతిదేవిగా దర్శనమిస్తున్న నీలమణిదుర్గమ్మ

బ్రహ్మోత్సవాల్లో పేట కళాకారుల ప్రదర్శన

నరసన్నపేట, న్యూస్‌టుడే: తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నరసన్నపేట మండలం అడవినారాయణవలస కళాకారుల తప్పెటగుళ్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వెంకటరమణ బృందం ఈ నెల 28న తిరుమల మాడ వీధుల్లో ప్రదర్శన ఇచ్చారు. ఏటా బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నట్లు బృంద నిర్వాహకుడు శిమ్మ లక్ష్మణరావు తెలిపారు.

ప్రదర్శనలో పాల్గొన్న తప్పెటగుళ్లు కళాకారులు

ఎమ్మెల్యేకు సత్కారం

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్న న్యాయవాదులు

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావును పలువురు సత్కరించారు. నీలమణి దుర్గ ఆలయ కమిటీ నియామకంపై ఛైర్మన్‌తోపాటు సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని శాసనసభలో ప్రస్తావించినందుకు పాతపట్నం, కొత్తూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలోని బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఆయన్ను సన్మానించారు.

యూరియా కొరత తీర్చాలి

కొత్తూరు, న్యూస్‌టుడే: మండలంలోని రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ సావిత్రి, వైకాపా మండలాధ్యక్షుడు గండివలస ఆనందరావు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు చింతాడ సూర్యనారాయణ అన్నారు. స్థానిక మండల వ్యవసాయాధికారి స్వర్ణలతను సోమవారం కలిసి, యూరియా కొరతపై వినతి పత్రం సమర్పించారు. నాయకులు పాల్గొన్నారు.

కాలేజీ రోడ్డును విస్తరించాలి

నరసన్నపేట: కాలేజీ రోడ్డులో రాకపోకలు సులభతరం చేసేందుకు విస్తరించాలని నరసన్నపేట వ్యాపారులు కోరారు. ఈ మేరకు జిల్లా కళింగ వైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి జామి వెంకటరావును సోమవారం కలిసి సమస్యను వివరించారు. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.

కొల్లిపాడు విద్యార్థుల ప్రతిభ

సంతబొమ్మాళి: కొల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపారు. పొందూరు యంగ్ స్టార్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో 12 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మెట్ట రామారావు, వ్యాయామోపాధ్యాయుడు పిలకా ధనంజయ కుమార్ అభినందించారు

సహకార సంఘ అభివృద్ధికి కృషి

పోలాకి: అందరి సహకారంతో పీఏసీఎస్ అభివృద్ధికి కృషి చేస్తామని పోలాకి ఏపీసీఎస్ అధ్యక్షుడు బైరి భాస్కరరావు అన్నారు. సోమవారం సంఘ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థిక సాయం అందించేందుకు ముందడుగు వేస్తున్నామని చెప్పారు.

వైద్యవిద్య ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం

టెక్కలి పట్టణం: వైద్యవిద్య ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దామని కుల నిర్మూలన పోరాటసమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బెలమర ప్రభాకరరావు, ఎస్వీ జగన్నాథం అన్నారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ భవన్ వద్ద జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్క కృష్ణయ్య, రాంబాబు, కాళిదాసు, రమేష్ పాల్గొన్నారు.

గ్రానైట్ క్వారీకి అనుమతులివ్వొద్దు

మెళియాపుట్టి: సుర్జిని సమీపంలో ఏర్పాటు చేయనున్న గ్రానైట్ క్వారీ నిర్వాహణకు అనుమతులివ్వొద్దంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్పంచి చంద్రరావు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు వినతిపత్రం అందించారు.

డిమాండ్లు పరిష్కరించండి

జలుమూరు: ఇంటింటి సర్వే బాధ్యతలు అప్పగించొద్దని, తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గ్రామ సచివాలయ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఈమేరకు మండల పరిషత్తు కార్యాలయంలో ఈవోపీఆర్డీ పి.ఉమామహేశ్వరరావుకు సోమవారం సమ్మె నోటీసు అందజేశారు.

మూగజీవాల పట్టివేత

నందిగాం, న్యూస్‌టుడే: స్థానిక అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో జాతీయ రహదారిపై ఒడిశా నుంచి తెలంగాణకు అక్రమంగా వ్యాన్‌లో తరలిస్తున్న 12 మూగజీవాలను సోమవారం పట్టుకున్నట్లు ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ తెలిపారు. పశువులను విజయనగరం జిల్లా గుర్ల గోశాలకు తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

డీఏ విడుదల చేయాలి.. ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: దసరా సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్(బీటీఏ) సభ్యులు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావును కోరారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు సీర రమేష్‌బాబు, నాయకులు పాల్గొన్నారు.

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: మండలంలోని తురకపేట, ఎల్ఎన్‌పేట కూడలిలో ఉన్న ఎరువుల దుకాణాలను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ డీవీ సతీష్‌కుమార్ తనిఖీ చేశారు. రైతులకు ఏ మేరకు ఎరువులు అవసరం తదితర అంశాలపై వ్యాపారులతో మాట్లాడారు. నివేదికలను జిల్లా అధికారులకు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. మండల వ్యవసాయ అధికారి సింహాచలం, సిబ్బంది పాల్గొన్నారు.

అంగన్‌వాడీల్లో పోషణ సంబరాలు

ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ సంబరాలు నిర్వహించారు. బసవరాజుపేట అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో బాలిక రూపంలో కూరగాయలు, పోషక వస్తువులను అమర్చారు. ముంగెన్నపాడు గ్రామంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఐసీడీఎస్ పర్యవేక్షకులు నవభారతి, జ్యోతిలక్ష్మి పోషణ అభియాన్ పథకం ఆవశ్యకత వివరించారు. ఎంపీటీసీ సభ్యుడు శిమ్మ మోహనరావు, మాజీ సర్పంచి రామకృష్ణ పాల్గొన్నారు.

ముంగెన్నపాడులో సామూహిక సీమంతాలు

పచ్చదనం.. చల్లదనం..!

– న్యూస్‌టుడే, సారవకోట

రహదారులకు ఆనుకుని ఉన్న మెట్ట భూముల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం.. మట్టితో ఎత్తు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటం.. కొండల్లో తవ్వకాలు రోజురోజుకూ పెరగడం, వివిధ అవసరాలకు చెట్లు నరికేస్తుండటంతో పచ్చదనం కనుమరుగవుతోంది. దీంతో ఓజోన్ పొర దెబ్బతింటోంది. అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమిపై పడుతుండటంతో చర్మ, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉపాధి నిధులు వెచ్చించి చెట్లు పెంచాలని నిర్ణయించింది.

నాడు మొక్కలు.. నేడు చెట్లు

★ ఇందిరమ్మ పచ్చతోరణం పథకం కింద 2013లో రోడ్లకు ఇరువైపులా, కాలువ గట్లపై కొబ్బరి, మామిడి, ఇతర నీడనిచ్చే మొక్కలను ప్రభుత్వం నాటించింది. తరువాత రోజుల్లోనూ ఎవెన్యూ ప్లాంటేషన్ పేరుతో మొక్కలు విరివిగా నాటారు. నేడు అవి ఏపుగా పెరిగి పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

★ సారవకోట మండలం బద్రి- బుడితి రోడ్డుకు ఇరువైపులా సుమారు 200 కొబ్బరి మొక్కలు నాటారు. నేడు అవి నీడతో పాటు ఫలసాయం అందిస్తున్నాయి. కొమ్ముసరియాపల్లి, లక్ష్మీపురం, బద్రి, గుమ్మపాడు, సారవకోట గ్రామాల పరిధిలో చెరువు గట్లపై నాటిన కొబ్బరి, మామిడి మొక్కలు పెరిగి ఆదాయాన్నిస్తున్నాయి.

★ అర్లి రోడ్డులో 2022లో నాటిన 800 మొక్కల్లో 790 వరకు బతికి నీడనిస్తున్నాయి. అంగూరు నుంచి వెంకటాపురం వరకు వేప మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. జలుమూరు- వెంకటాపురం మార్గంలో కొబ్బరిచెట్లు, గొటివాడ- కూర్మనాథపురం రోడ్డు, జలుమూరు, చల్లవానిపేట, యలమంచిలి, కృష్ణాపురం, పెద్దదూగాం చెరువు గట్లపై మామిడి, జీడి, కొబ్బరి చెట్లు ఏపుగా పెరిగాయి.

బద్రి- బుడితి రోడ్డులో ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు

ప్రజలు వినియోగించుకోవాలి

ప్రభుత్వాలు మొక్కలు నాటేందుకు వివిధ పథకాలు అమలు చేస్తున్నాయి. వీటి గురించి ప్రజలు తెలుసుకుని వినియోగించుకోవాలి. మామిడి, మునగ, కొబ్బరి, జీడి వంటి మొక్కలతో మంచి ఫలితాలు వస్తున్నాయి.

– నారాయణరావు, శేఖర్, సారవకోట, జలుమూరు ఏపీవోలు

దేవస్థానాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: కొత్తమ్మతల్లి, రావివలస దేవస్థానాల అభివృద్ధికి రూ.పది కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని దేవాదాయశాఖ మంత్రిని కోరినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు విజయవంతమైన నేపథ్యంలో ధర్మకర్తల మండలి ఛైర్మన్ కోరాడ గోవిందరావు, ఇతర సభ్యులను సోమవారం ఆయన సత్కరించారు. నాయకులు రమేష్, గోవిందరావు పాల్గొన్నారు. ★ కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ మృతి చెందిన డి.కోటి కుటుంబానికి సిబ్బంది రూ.50 వేలు అందించారు. ఈ మొత్తాన్ని మంత్రి ఇచ్చారు. సూపరింటెండెంట్ పొన్నాడ గణేష్ ఉన్నారు. ప్రజాదర్బార్‌లో మంత్రికి సమస్యలు విన్నవించేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. కొత్తపేటలో డంపింగుయార్డుకు అవసరమైన స్థలాన్ని సత్వరమే గుర్తించాలని తహసీల్దార్ అప్పలరాజును అచ్చెన్న ఆదేశించారు. సాంకేతికతను ఉపయోగించి ఎరువులు పంపిణీ చేయాలని వ్యవసాయాధికారులకు సూచించారు.

కళింగ వైశ్య సంఘం ఎన్నిక

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం మేజరు పంచాయతీ కళింగ వైశ్య సంఘం ఎన్నిక సోమవారం ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షుడిగా కలివరపు మధు, గౌరవాధ్యక్షుడిగా మధుబాబుతో పాటు ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.

(c) eenadu

శ్రీకాకుళం

•శ్రీకాకుళం •ఆమదాలవలస •ఎచ్చెర్ల

మొండేటివీధి లలితా సమేత శివకామేశ్వరి ఆలయంలో వీణాపాణిగా అమ్మవారు

పొందూరు: విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందిస్తున్న శ్రీనివాసనందసరస్వతి

లావేరు మండల కేంద్రంలో కనకదుర్గాదేవికి సరస్వతిదేవిగా అలంకారం

శ్రీకాకుళం నగర పరిధి పీఎన్ కాలనీ వరసిద్ధి వినాయక ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస పూజలు

సరస్వతీ నమో నమామి..

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు చేయగా, విద్యార్థులకు పలు చోట్ల పుస్తకాలు, పెన్నులు అందించారు. చిన్నారులకు అక్షభ్యాసం చేయించారు. అమ్మవారికి ప్రత్యేకాభిషేకాలు జరిగాయి. – న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి

ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మను సరస్వతీ దేవిగా అలంకరించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన దుర్గగుడి ఆలయ ఈవో శీనానాయక్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

-న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

తెరపై ఈనాడు

• మారుతి : ఓజీ • కిన్నెర : ఓజీ • కీర్తన : లిటిల్‌హార్ట్స్ • ఎస్‌వీసీ(రామలక్ష్మణ): ఓజీ • సరస్వతి : ఓజీ • సూర్య మహల్: మిరాయ్ • సన్ మ్యాక్స్: కిష్కింధపురి

– న్యూస్‌టుడే, పాతబస్టాండ్

చోరీ కేసు ఛేదన

లావేరు, న్యూస్‌టుడే: లావేరు మండలం బుడుమూరు సంత కూడలిలోని బంగారం దుకాణంలో ఈ నెల 26న చోరీ జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు మూడు రోజుల్లో ఛేదించారు. ముగ్గురు మహిళలను సోమవారం విశాఖలో అదుపులోకి తీసుకుని, మూడు జతల పట్టీలు, మూడు ముక్కుపుడకలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు లక్ష్మి, సూరీడు, అప్పలనరసమ్మలను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై జి.లక్ష్మణరావు తెలిపారు. వీరిపై విజయనగరం, రాజాం, విశాఖ, గజపతినగరం ఇతర స్టేషన్లలో కేసులు నమోదయ్యాయన్నారు.

అక్రమంగా పాగా.. అడగరా..

–న్యూస్‌టుడే, సరుబుజ్జిలి, ఆమదాలవలస గ్రామీణం: ఆమదాలవలస నియోజకవర్గంలోని ఆర్అండ్‌బీ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. ప్రధాన రహదారులకు ఇరువైపులా దుకాణాలు, మరికొంత మంది ఇళ్లు సైతం నిర్మించుకున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రొట్టవలస, సవలాపురం, కొత్తకోట కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటోంది.

రొట్టవలస కూడలిలో ఆర్అండ్‌బీ స్థలాల్లో నిర్మించిన ఇళ్లు, దుకాణాలు

❖ రెవెన్యూ అధికారుల ద్వారా తొలుత నోటీసులు జారీ చేయించి, స్పందించని పక్షంలో చర్యలు తీసుకుంటాం. ఆక్రమించి కట్టడం నేరం అని ఆర్అండ్‌బీ శాఖ డీఈ గణపతిరావు తెలిపారు.

❖ ఆమదాలవలస మండలంలో జొన్నవలస, మండల పరిషత్తు కార్యాలయం ప్రధాన రహదారి, పార్వతీశంపేట, కొర్లకోట కూడలి, శ్రీహరిపురం, బొడ్డేపల్లిపేట, వైఎస్ఆర్‌కూడలి, కొత్తరోడ్డు కూడళ్లు, బూర్జ మండలంలో ఆమదాలవలస-పాలకొండకి మధ్య వైకుంఠపురం, ఉప్పినివలస, కొల్లివలస, టి.ఆర్.రాజుపేట, మదనాపురం, రామన్నపేట, అప్పలపేట కూడళ్లు, పొందూరు మండల కేంద్రంలో ప్రధాన బజారు, ఆఫీషియల్‌కాలనీ, ఎంపీడీవో కార్యాలయం రహదారి ఆక్రమణలకు గురి కావడంతో జోరుగా పాగా వేస్తున్నారు.

❖ ఆక్రమించిన స్థలాల్లో సెంటు భూమి విలువ రూ.10 లక్షల నుంచి 15 లక్షల వరకు పలుకుతోంది. ఆర్అండ్‌బీ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఆక్రమణలు పెచ్చుమీరుతున్నాయి. ముందుగా చిన్న దుకాణం కట్టి తర్వాత ఇళ్లు నిర్మించేస్తున్నారు.

❖ రొట్టవలస, సవలాపురం కూడళ్లలో ఇళ్లు, దుకాణాలు నిర్మించడంతో ఇరుకుగా మారి వాహనచోదకులకు అవస్థలు తప్పడం లేదు.

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9502198883 8008552704

?: మోస్తరు వర్షం పడినా.. కొత్తకంద్రపేటలోకి మురుగునీరు చేరుతోంది. లక్ష్మి, స్థానికురాలు ★ పరిశీలన చేసి తగు చర్యలు తీసుకుంటాం. - టి.రవి, మున్సిపల్ కమిషనర్, ఆమదాలవలస

?: కుద్దిరాంకు వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. -శివ, స్థానికుడు ★ సమస్య పరిష్కరిస్తాం. - జాన్సన్, మున్సిపల్ ఏఈ, ఆమదాలవలస – న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు మేలు

జి.సిగడాంలో అవగాహన కల్పిస్తున్న అధికారులు

జి.సిగడాం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తువులపై తగ్గించిన జీఎస్టీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మండల ప్రత్యేకాధికారి చంద్రజీవన్ అన్నారు. జి.సిగడాం మండల కేంద్రంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నుంచి అమలు చేస్తున్న జీఎస్టీపై ఇంటింటికి వెళ్లి సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీగా వెళ్లి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, సచివాలయ సిబ్బంది, ఏపీవో సత్యనారాయణ, ఏపీఎం రెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పని చేయని నియంత్రిక

ఎచ్చెర్ల మండలం ధర్మవరం పంచాయతీలోని రామజోగిపేట గ్రామంలో నియంత్రిక మరమ్మతులకు గురి కావడంతో గడిచిన మూడు రోజులనుంచి గృహాల్లో ఎలక్ట్రిక్ పరికరాలు, రక్షిత తాగునీటి పథకం పని చేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. విద్యుత్తుశాఖ ఏఈ హరికృష్ణ దృష్టికి తీసుకెళ్లగా చర్యలు తీసుకుంటామన్నారు. –న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

అంధకారం.. ఆందోళన

బూర్జ కూడలిలో రెండు విద్యుత్తు దీపాలు మరమ్మతులకు గురి కావడంతో రాత్రి అంధకారం నెలకొంది. పాలకొండ-శ్రీకాకుళం నుంచి రాకపోకలు చేసే బస్సులు, ప్రైవేటు వాహనాలు ఇక్కడ ఆగుతాయి. నిరీక్షించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీడీవో ఆర్.తిరుపతిరావు వద్ద ప్రస్తావించగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. –న్యూస్‌టుడే, బూర్జ

పడకేసిన పారిశుద్ధ్యం

పొందూరు మండలం రెడ్డిపేట గ్రామంలో పారిశుద్ధ్యం దిగజారింది. మంచినీటి కి సమీపంలో వ్యర్థాలు పడేయడంతో దుర్వాసన, దోమల బెడద ఎక్కువైందని గ్రామస్థులు తెలిపారు. పారిశుద్ధ్యం కార్మికులు రావడం లేదన్నారు. ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా సమస్య పరిష్కరిస్తామన్నారు.

–పొందూరు గ్రామీణం

రాకపోకలకు ఇక్కట్లు..!

జేఆర్‌పురం ప్రశాంతనగర్ కాలనీ ప్రధాన రహదారికి మురుగునీరు పోయే పైపు వద్ద గొయ్యి ఏర్పడడంతో కాలనీ వాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్రవాహనాలు, కార్లు మరమ్మతులకు గురవుతున్నాయి. నిత్య రద్దీగా ఉండే ప్రాంతంలో గొయ్యి పూడ్చాలని కాలనీ వాసులు కోరుతున్నారు. డిప్యూటీ ఎంపీడీవో ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా సమస్య పరిష్కరిస్తామన్నారు.

– న్యూస్‌టుడే, రణస్థలం

రోజుల తరబడి చెత్త నిల్వ

శ్రీకాకుళం నగరంలోని శ్రీ లక్ష్మీనగర్ కాలనీలో ఓ ప్రైవేటు కళాశాలకు వెళ్లే రహదారిలో ఇళ్ల మధ్య పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరణ సక్రమంగా చేపట్టం లేదు. రోజుల తరబడి ఉండిపోవడంతో స్థానికులకు దుర్వాసన, దోమల బెడద తప్పడం లేదు. నగరపాలక సంస్థ కమిషనర్ పీవీవీడీ ప్రసాదరావు వివరణ కోరగా చర్యలు తీసుకుంటామన్నారు. –న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

డిజిటల్ పుస్తకంలో ఫిర్యాదు చేయండి

లావేరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, భౌతికదాడులు, కేసులు ఇతర ఫిర్యాదులు చేసుకునేందుకు మాజీ సీఎం ప్రవేశపెట్టిన జగనన్న డిజిటల్ బుక్‌ను సోమవారం లావేరు మండల కేంద్రం వద్ద మండలాధ్యక్షుడు రాజినాయుడు, జడ్పీటీసీ సీతంనాయుడు ప్రారంభించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు.

బకాయిలు వసూలు చేయాలి

రణస్థలం, న్యూస్‌టుడే: రైతులకు ఇచ్చిన సొసైటీ రుణాలను వసూలు చేయాలని పలువురు అన్నదాతలు కోరారు. సోమవారం రణస్థలం రైతు సేవా సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. 242 మంది సుమారు కోటి రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. చర్యలు తీసుకుంటామని సొసైటీ అధ్యక్షుడు బి.విజయకృష్ణ అన్నారు.

ఆమదాలవలసలో భారీ వర్షం

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఆమదాలవలస మండలం, పట్టణ ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పగలంతా ఎండ తీవ్రంగా ఉండి సాయంత్రం వాతావరణంలో మార్పులు వచ్చింది. దీంతో స్థానికులకు ఉపశమనం లభించింది. చిరువ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.

ఘనంగా యూత్‌క్లబ్ స్వర్ణోత్సవం

పొందూరు, పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పొందూరు పట్టణంలో యంగ్‌స్టార్ యూత్‌క్లబ్ స్వర్ణోత్సవం ఘనంగా జరిగింది. జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.

నిర్మాణం ప్రారంభం

స్పందనకు వందనం

బూర్జ మండలం తోటవాడ బస్ షెల్టరు వద్ద కాలువల్లేక సమీప వీధి నుంచి నిత్యం మురుగు ప్రవహించి స్థానికులు ఇబ్బంది పడేవారు. దీనిపై గత నెల 31న 'ఈనాడు'లో 'రోడ్డుపైకి మురుగు' శీర్షికతో వచ్చిన వార్తకు అధికారులు స్పందించి రూ.లక్షలతో శాశ్వత నిర్మాణ పనులు చేపట్టారు. – న్యూస్‌టుడే, బూర్జ

వైద్య శిబిరానికి స్పందన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు పురస్కరించుకుని గార మండలం కళింగపట్నం-మత్స్యలేశంలో సోమవారం భాజపా మండల అధ్యక్షురాలు మైలపల్లి లక్ష్మీజనార్దన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో శ్రీకాకుళం నగరంలోని కిమ్స్, సింధూర, త్రినేత్ర, వి.డెంటల్ ఆసుపత్రుల నుంచి వైద్యులు వచ్చి పరీక్షలు చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం, నాయకులు శవ్వాన ఉమామహేశ్వరి, పండి యోగేశ్వరరావు, బడే తాతారావు, బైపల్లి రాజేశ్వరి, పి.సింహాచలం, డా.పైడి సింధూర, ఆరంగి తిరుపతిరావు, పూజారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, గార (కె.మత్స్యలేశం)

సచివాలయ ఉద్యోగుల ఆందోళన విరమణ

ధర్నా చేస్తున్న సచివాలయ ఉద్యోగులు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: వేతన బకాయిలు చెల్లించాలని, సర్వీసుకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని శ్రీకాకుళం నగరంలోని వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సర్వే విధుల నుంచి తప్పించాలని.. ఇంక్రిమెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నగరపాలక సంస్థ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు మధుబాబు, ఎస్.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

నిత్య వెలుగులు

పొందూరు మండలం లోలుగు గ్రామంలో పగలు, రాత్రి తేడా లేకుండా దీపాలు వెలుగుతాయి. సిబ్బంది ఆపడం లేదని గ్రామస్థులు తెలిపారు. ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. –న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

లక్షమందితో విష్ణు సహస్రనామ పారాయణం

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో నారాయణ తిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో లక్షమంది భక్తులతో విరాట్ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించనున్నట్లు పీఎన్‌కాలనీలో నారాయణ తిరుమల వెంకటేశ్వరస్వామి అర్చకులు జి.శ్రీనివాసులు తెలిపారు. నగరంలో పీఎన్‌కాలనీలో నారాయణ తిరుమలలో ఆదివారం వెంకటరామానుజ సేవాదళం సభ్యులు, భక్తుల సన్నాహక సమావేశం నిర్వహించి మాట్లాడారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లక్ష మంది భక్తులతో పారాయణం, శ్రీవారి పుష్కరిణి ప్రతిష్ఠ, బంగారువాకిలి సమర్పణ, 10 మంది దంపతులతో శ్రీవారికి బంగారు పుష్పాభిషేకం ఉంటుందన్నారు. సమావేశంలో విశాఖకు చెందిన వైభవ వెంకటేశ్వరస్వామి ఆలయ అర్చకులు శేషాచలాచార్యులు, సుడా ఈఈ డా.పొగిరి సుగుణాకరరావు, ధర్మారావు, వెంకటేశ్ మాస్టారు, శ్రీరామానుజ సేవాదళం సభ్యులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు.

ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపరా?

తిలక్‌నగర్‌లో పర్యటిస్తున్న సీపీఎం నాయకులు

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరపాలకసంస్థ పరిధిలో వర్షం పడితే కాలనీలన్నీ జలమయమవుతున్నాయని.. ఎక్కడికక్కడ మురుగు నీరు నిలిచిపోయి ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు ఆవేదన వ్యక్తం చేశారు. డీసీసీబీ కాలనీ, తిలక్‌నగర్, గోవిందనగర్, రామ్‌నగర్, ఇందిరానగర్, జగన్నాథనగర్, జగ్గయ్య నగర్, వంశధార కాలనీ, కొన్నా వీధి ప్రాంతాల్లో సోమవారం సీపీఎం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగరపాలకసంస్థ పరిధిలో శివారు పంచాయతీలు విలీనమైన తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్నుల రూపంలో రూ.24 కోట్లు, 2024-25లో రూ.29 కోట్లు వసూలు చేశారని.. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆక్షేపించారు. నగర పరిధిలో భూగర్భ కాలువ నిర్మాణం చేపట్టి మురుగు నీటి నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. నాయకులు కె.మోహనరావు, సీహెచ్ అమ్మన్నాయుడు, కె.సూరయ్య, ఎన్.అప్పన్న, కె.అప్పారావు, ఎం.ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు.

నేడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమావేశం

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: కూటమి సర్కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించి పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం చేస్తోందని దళిత, ఆదివాసీ, బహుజన తదితర సంఘాల జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఈమేరకు మంగళవారం శ్రీకాకుళం నగరంలోని ఓ కల్యాణ మండపంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. విద్యార్థుల కలలను కాలరాస్తున్న ఈ విధానానికి వ్యతిరేకంగా ప్రజలంతా రాజకీయాలకతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది.

కాలువలు కంపు..!

పొందూరు మండలం రాపాక గ్రామంలో మురుగు కాలువలు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. కాలువల్లో మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన తప్పడం లేదు. రాత్రివేళల్లో దోమలు నిద్ర లేకుండా చేస్తున్నాయని అధికారులు స్పందించి కాలువలను శుభ్రం చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో వాసుదేవరావుతో ప్రస్తావించగా కార్యదర్శితో మాట్లాడి కాలువలను శుభ్రం చేస్తామన్నారు. - న్యూస్‌టుడే, పొందూరు

నగరంలో భాగం.. మట్టిదారులే శరణ్యం..!

గుజరాతీపేట తోటవీధిలో సీసీ రహదారికి నోచుకోని ఓ వీధి

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: నగర ప్రజల నుంచి ఆస్తి, కుళాయి ఇతర పన్నులు వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతోంది. దీంతో నేటికీ పలు ప్రాంతాల్లో అధ్వాన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

❖ నగరంలోని పి.ఎన్.కాలనీ, చౌదరి సత్యనారాయణ కాలనీ, నాయుడు చెరువు గట్టు కాలనీ, ఫాజుల్‌బేగ్‌పేట, భైరివానిపేట, సోడా లేఅవుట్, బలగ వరం కాలనీ, బుచ్చిపేట, బలగ పొందర వీధి, మండలవీధి, కంపోస్టుకాలనీ, ద్వారకానగర్, డీసీసీబీ కాలనీ, సానా వీధి కొన్నావీధి తదితర ప్రాంతాల్లో నేటికీ పలు వీధులు పూర్తిస్థాయిలో సీసీ రహదారులకు నోచుకోలేదు. కాలనీల్లో రహదారులు నిర్వహణ పట్టించుకోకపోవడంతో గోతులు ఏర్పడి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. మంచినీటి పైపులైన్లు, వీధి కుళాయిలు, వ్యక్తిగత కుళాయిల కోసం రోడ్లను ఇష్టాసారంగా తవ్వేసి పునరుద్ధరించకుండా వదిలేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు వాపోతున్నారు.

❖ నగరంలోని అన్ని కాలనీల్లో సర్వే చేయించి సీసీ రహదారుల నిర్మాణానికి కావాల్సిన నిధుల విషయమై ప్రతిపాదనలు తయారు చేశాం. నిధులు ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో సీసీ రహదారులు నిర్మిస్తాని నగరపాలక సంస్థ కమిషనర్ పి.వి.వి.డి ప్రసాదరావు తెలిపారు.

❖ నగరంలో కుటుంబాలు, జనాభా, వాహనాల రద్దీ ఇతర అంశాల ప్రాధాన్యత క్రమంలో రహదారులు నిర్మించాల్సి ఉండగా అందుకు భిన్నంగా సిఫార్సులకు పెద్దపీట వేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు చెప్పిన చోట పనులు చేస్తున్నారు.

రహదారిపై మురుగు

బూర్జ మండలంలోని పలు గ్రామాల్లో మురుగునీరు రోడ్లపై ఉండిపోతోంది. కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో వర్షం నీరు సైతం కదలడం లేదు. దీంతో దుర్వాసన, దోమల బెడద తప్పడం లేదని వాపోతున్నారు. తోటవాడలో గేదెల వారి వీధిలో పరిస్థితిని చిత్రంలో చూడొచ్చు.

–న్యూస్‌టుడే, బూర్జ

గుండె వ్యాధులపై అవగాహన అవసరం

గుండె వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని కిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.గూడేన సోమేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో సోమవారం ప్రపంచ హృదయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గుండె వైద్య నిపుణులు డా.సతీశ్, డా.కల్యాణ్, డా.శివగార్జున మాట్లాడుతూ వివిధ అంశాలు వివరించారు. పలువురు వైద్యులు, వాకర్స్ పూర్వపు గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

కరుణించు.. కనకదుర్గ

శరన్నవరాత్రులు సందర్భంగా ఆమదాలవలస రైల్వేస్టేషన్ ఆవరణలో దుర్గా కమిటీ సభ్యులు సోమవారం శ్రీ దుర్గమాతను ఏర్పాటు చేశారు. మూడు రోజులు పాటు దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విజయ దశమి రోజున నిమజ్జనం చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. - న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

(c) eenadu

హనుమంత వాహనంపై స్వామివారు

కోదండరాముడిగా ఆనందరూపుడు

టీనగర్, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చెన్నైలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై కోదండరామునిగా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం గజవాహన సేవ జరిగింది. వాహన సేవలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

నేడు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహనాలపై భక్తులను అనుగ్రహించనున్నారు.

శరన్నవరాత్రుల సందర్భంగా చెన్నై టీనగర్‌లోని బెంగాల్ అసోసియేషన్ భవనంలో దుర్గామాత విగ్రహం ఏర్పాటు చేసి పూజ నిర్వహిస్తున్న బెంగాల్‌వాసులు - ఆర్కేనగర్, న్యూస్‌టుడే

పేద కుటుంబాల్లో విషాదం

* వారిని చూసి గుండె తరుక్కుపోయింది
* కరూర్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న నిర్మలా సీతారామన్

ఈనాడు-చెన్నై

'విషాదకర ఘటన. పేద కుటుంబాల్లో చోటుచేసుకున్న విషాదం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. వారు తమకెంతో ఇష్టపడే వ్యక్తుల్ని కోల్పోయారు. ఈ కుటుంబాలు రోజు కూలీ చేసుకుని బతికేవే. ఆ కుటుంబాలు పోషించేవారిని కోల్పోయాయి. ఇలాంటి దుర్ఘటనలు దేశంలో ఎక్కడా జరగకూడదు' అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరో కేంద్రమంత్రి ఎల్.మురుగన్‌తో కలిసి ఆమె కరూర్‌లో సోమవారం పర్యటించారు. విజయ్ సభలో తొక్కిసలాట జరిగిన స్థలాన్ని పరిశీలించారు. కరూర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రుల్ని, సొంతవారిని కోల్పోయిన కుటుంబాల్ని ఆమె ఓదార్చారు. బాధితుల్ని కలవడానికి ప్రధాని మోదీ రావాల్సి ఉందని, ఆయన రాలేకపోవడంతో ప్రధాని ఆదేశాల మేరకు తాను, ఎల్. మురుగన్ వచ్చామని తెలిపారు. బాధితుల్ని కలిసి ప్రధాని తరఫున సంతాపం తెలిపాం. వారు చెప్పిన అంశాలపై మోదీకి నివేదిక ఇస్తామని వివరించారు.

జనం ఆగ్రహం, ఆందోళన సహజం..

కరూర్ తొక్కిసలాట తరహా సున్నిత ఘటనలు జరిగినప్పుడు సహజంగా ప్రజల నుంచి ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమవుతాయని నిర్మలాసీతారామన్ విలేకరులకు తెలిపారు. వారేం చెప్పినా వినాలని, అంతిమంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా చాలామంది చాలారకాలుగా మాట్లాడతారని, ఎవరిది నిజమో నిర్ధరించడానికి తాను కరూర్‌కు రాలేదన్నారు. ప్రధాని ప్రకటించిన పరిహారం బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు త్వరగా అందేలా జిల్లా అధికారులకు సూచనలు చేశామన్నారు.

విధివిధానాలు అంతటా ఉండాలి..

రాజకీయ వేడుకల్లో దుర్ఘటనల్ని నియంత్రించడానికి నూతనంగా విధివిధానాలు రూపొందించడంలో పార్టీలు సహకరించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చిన పిలుపు విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా నిర్మలా సీతారామన్ స్పందించారు. 'ప్రజా సంబంధ విషయాలు, పెద్ద వేడుకలు, సభలు.. వీటికి విధివిధానాలు రూపొందించడంలో ఇప్పటికే ఆలస్యం జరిగింది. ఈ విషయాల్లో మద్దతు ఉంటుంది. వాస్తవానికి ఇలాంటి విధివిధానాలు ఒక్క తమిళనాడేలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉండాలి' అన్నారు.

ప్రజల ప్రాణాలు పోవాలని ఏ నాయకుడు అనుకోడు

రాజకీయ సభలకు విధివిధానాలు రూపొందిస్తాం ● ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్

ఈనాడు-చెన్నై

కరూర్ దుర్ఘటనపై సామాజిక మాధ్యమాల్లో అసత్య సమాచారం ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. సోమవారం ఆయన విడుదలచేసిన వీడియో సందేశంలో.. ఏ పార్టీ నాయకుడైనా తన పార్టీ సభ్యులు, అమాయక ప్రజల ప్రాణాల్ని పోగొట్టాలని అనుకోడు. చనిపోయింది ఏ పార్టీవారైనా వారు తమిళులే. ఇలాంటి సున్నిత ఘటనలు జరిగినప్పుడు హానికర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని తెలిపారు. రాజకీయపార్టీల్లో భిన్న భావజాలాలున్నా ప్రజల సంక్షేమం, తమిళనాడు ప్రగతి కోసం ఐక్యంగా కలిసిరావాలని పిలుపునిచ్చారు. కరూర్ వెళ్లొచ్చాక కూడా ఇప్పటికీ అక్కడి ఆసుపత్రి దృశ్యాలు చూసి కలచివేస్తున్నాయని తెలిపారు. ఈ దుర్ఘటన పెద్ద విషాదమని, మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

కమిషన్ నివేదిక అందాక..

రాజకీయపార్టీ ర్యాలీలు, సభలు, ఇతరత్రా సంఘటనల వేడుకలకు ప్రత్యేక నిబంధనల్ని, విధివిధానాల్ని తీసుకొస్తామని స్టాలిన్ అన్నారు. తొక్కిసలాటపై విచారణకు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక అందిన తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. ఆ చర్చ తర్వాత నిబంధనల్ని విడుదల చేస్తామని తెలిపారు. ఇందుకు పార్టీలు సహకరించాలని కోరారు.

విచారణ జరుపుతున్న జస్టిస్ అరుణా జగదీశన్

కరూర్ దుర్ఘటనపై దర్యాప్తునకు కొత్త అధికారి నియామకం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కరూర్ ఘటనపై దర్యాప్తునకు కొత్త అధికారిని ప్రభుత్వం నియమించింది. తొలుత కరూర్ ఏడీఎస్పీ సెల్వరాజ్‌ని దర్యాప్తు అధికారిగా నియమించినా ప్రస్తుతం ఏడీఎస్పీ ప్రేమానందన్ నియమితులయ్యారు. ఆయన సోమవారం నుంచి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై విచారణకు నియమించిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ రెండో రోజూ సోమవారం కరూర్‌లో విచారణ చేపట్టింది.

గంటలకొద్దీ నిరీక్షించిన జనం: వేల్‌మురుగన్

వేలూరు, న్యూస్‌టుడే: కరూర్‌లో విషాద ఘటనకు టీవీకే అధ్యక్షుడు విజయ్, తమిళనాడు ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని తమిళగ వాళ్వురిమై కట్చి అధ్యక్షుడు వేల్‌మురుగన్ తెలిపారు. ఆయన జిల్లాలోని పల్లికొండ టోల్‌గేట్ వద్ద సోమవారం విలేకరులతో మాట్లాడారు. విజయ్ ఆలస్యంగా ప్రచార సభకు రావడమే ప్రధాన కారణమని, ప్రజలు గంటలకొద్దీ వేచి ఉన్నారని, కనీస అవసరాలకు కూడా బయటికెళ్లలేకపోయారని ఆరోపించారు. పోలీసులు, పార్టీ నిర్వాహకులు సురక్షిత వాతావరణం ఏర్పాటు చేయలేకపోయారన్నారు.

కరూర్ జిల్లా టీవీకే కార్యదర్శి అరెస్టు

ఈనాడు-చెన్నై



బుస్సీ ఆనంద్

నిర్మల్‌కుమార్

కరూర్ జిల్లా టీవీకే కార్యదర్శి మదియళగన్‌ను సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ అరెస్టుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. విచారణాధికారిగా ఉన్న డీఎస్పీ సెల్వరాజ్‌ను తొలగించి ఆయన స్థానంలో అదనపు డిప్యూటీ ఎస్పీ(ఏడీఎస్పీ) ప్రేమానందన్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం కరూర్ తొక్కిసలాట కేసులో కొత్త దర్యాప్తు అధికారిగా నియమితులయ్యారు. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించగానే కేసుపై దర్యాప్తు మొదలుపెట్టారు. కరూర్‌లో సభ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు పురోగతి దిశగా తీసుకెళ్లాలనే ఉద్దేశంలో పోలీసులున్నట్లు కనిపిస్తోంది. తొక్కిసలాట జరగడానికి టీవీకే సభ్యుల నిర్లక్ష్యం ఉందని, ఆ పార్టీ అధినేత విజయ్ కావాలని సభకు ఆలస్యంగా వచ్చారనే అభియోగాల్ని పోలీసులు మోపారు. జనాలు రద్దీ పెరుగుతుండటంతో ముప్పు పొంచి ఉందని తామెంత చెప్పినా పార్టీ ప్రముఖులు పట్టించుకోలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కరూర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీవీకే తరఫున కరూర్ జిల్లా కార్యదర్శి మదియళగన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సీటీఆర్ నిర్మల్‌కుమార్‌లను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. మదియళగన్‌ను అరెస్టు చేయగా మిగిలిన ఇద్దరిని కూడా అరెస్టు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రెండో రోజు బాధితుల్ని కలిసి..

జస్టిస్ అరుణా జగదీశన్ వరుసగా రెండో రోజు కరూర్‌లో విచారణ చేపట్టారు. సోమవారం మరోసారి దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కరూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని కలిశారు. ఘటన రోజు ఏం జరిగిందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు నివేదిక ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పిస్తారని విలేకరులు ప్రశ్నించగా సమయం పడుతుందని సమాధానమిచ్చారు.

విజయ్ పర్యటనలు వాయిదా?

తొక్కిసలాట నేపథ్యంలో తీవ్ర విషాదంలో ఉన్నట్లు విజయ్ ప్రకటించారు. కనీసం 2, 3 వారాలపాటు తన రాజకీయ పర్యటనల్ని వాయిదా వేసుకోవాలని పార్టీ శ్రేణులకు చెప్పినట్లు సమాచారం. చెన్నై నీలాంగరైలోని తన ఇంటికి వస్తున్న పార్టీ కార్యకర్తల్ని సైతం వెనక్కి పంపుతున్నారు. ఘటన నేపథ్యంలో విజయ్ ఇంటికి బందోబస్తు ఏర్పాటుచేశారు. సోమవారం రాత్రి పార్టీ ప్రముఖులతో విజయ్ సమావేశమయ్యారు.

సహజ వనరులను రక్షించాలి

మాట్లాడుతున్న ఇస్రో మాజీ శాస్త్రవేత్త మయిల్‌సామి అన్నాదురై

ప్యారిస్, న్యూస్‌టుడే: రాష్ట్ర యువకులు నీటి పొదుపు పాటించాలని, సహజ వనరులను రక్షించాలని ఇస్రో మాజీ శాస్త్రవేత్త మయిల్‌సామి అన్నాదురై అన్నారు. చెన్నై ఆళ్వార్‌పేటలోని నారదగానసభలో కరికాల చోళన్ ఉత్సవం ఆదివారం జరిగింది. ఇందులో పాల్గొన్న మయిల్‌సామి అన్నాదురై మాట్లాడుతూ... నీటి నిర్వహణ ప్రాముఖ్యతను అర్థం చేసుకుని 2 వేల ఏళ్ల కిందటే జలాశయాన్ని నిర్మించిన కరికాల చోళన్ కోసం నిర్వహిస్తున్న ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. చంద్రయాన్ ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్లి భారతదేశానికి గర్వకారణంగా నిలిచిందన్నారు. తన సొంతూరైన కోయంబత్తూరు కోదవాడి గ్రామంలో చెరువును పునరుద్ధరించినట్లు తెలిపారు. అందులో నీరు నిలవడం సంతోషంగా ఉందన్నారు.

ధరలు తగ్గించకుండానే విక్రయాలు

విక్రమరాజా

ఆర్కేనగర్: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినా కొన్ని కంపెనీలు ధరలను సవరించకుండానే విక్రయాలు సాగిస్తున్నాయని తమిళనాడు వాణిజ్య సంఘాల సమాఖ్య అధ్యక్షుడు విక్రమరాజా తెలిపారు. ఆయన పుదుకోట్టైలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ కంపెనీల వస్తువులను వ్యాపారులు కొనుగోలు చేయలేరన్నారు. కరూర్ తరహా ఘటన మరోసారి జరగకుండా రోడ్‌షోలు, ఇరుకైన ప్రాంతాల్లో సభల నిర్వహణకు ప్రభుత్వం పరిశీలించి అనుమతివ్వాలన్నారు. బహిరంగసభల సమయంలో వ్యాపారులు లేదా ప్రజా ఆస్తులకు నష్టం కలిగిస్తే ఆ పార్టీలు లేదా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, వారి నుంచి జరిమానాలు వసూలు చేయాలన్నారు.

వీధి శునకాలకు క్యూఆర్ కోడ్, మైక్రోచిప్

జీసీసీ కమిషనర్ కుమర గురుభరణ్

సమావేశంలో మేయర్ ప్రియ, కౌన్సిలర్లు, అధికారులు

ప్యారిస్, న్యూస్‌టుడే: చెన్నై నగరంలో ఇప్పటి వరకు 12,255 వీధి శునకాలకు క్యూఆర్ కోడ్, మైక్రోచిప్ అమర్చినట్లు చెన్న మహానగరపాలక సంస్థ(జీసీసీ) కమిషనర్ కుమర గురుభరణ్ తెలిపారు. జీసీసీ కౌన్సిల్ సమావేశం సోమవారం రిప్పన్ బిల్డింగ్‌లో మేయర్ ప్రియ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో అన్నాడీఎంకే 170వ వార్డు కౌన్సిలర్ కదిర్‌మురుగన్ చెన్నైలో ఉన్న శునకాలకు చిప్ అమర్చడంతో లాభమేమిటని ప్రశ్నించారు. ఇందుకు కమిషనర్ జవాబిస్తూ.. చిప్‌లో శునకాల జాతి వివరాలు, యజమాని పేరు, రేబిస్ వ్యాధికి టీకా వేశారా అనే విషయాలు నమోదు చేయాలన్నారు. చెన్నైలో శునకాల బెడద అధికంగా ఉందని, పట్టుకునేందుకు వచ్చే బ్లూక్రాస్ సిబ్బంది వాటికి జ్వరం ఉందని వెళ్లిపోతున్నట్లు 158వ వార్డు డీఎంకే కౌన్సిలర్ భారతి ఆరోపించారు. బ్లూక్రాస్ మాత్రమే కాక ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా శునకాలను పట్టుకుంటున్నాయని, వాటి నెంబర్లు విడుదల చేస్తామని కమిషనర్ తెలిపారు.

సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి

భాజపా అధికార ప్రతినిధి ఏఎన్ఎస్ ప్రసాద్

సైదాపేట, న్యూస్‌టుడే: కరూర్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని భాజపా అధికార ప్రతినిధి ఏఎన్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ కమిటీ కేవలం కంటతుడుపు చర్యని తెలిపారు. ఇందువల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని పేర్కొన్నారు. మృతదేహాలను త్వరగా కుటుంబ సభ్యులకు అప్పగించాలనే డిమాండ్ సరైనదే అయినా చట్టప్రకారం ఈ ఘటనకు ఆధారమైన, నిజాలు బయటికొచ్చేందుకు సాయపడే పోస్టుమార్టం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తొందరపడిందని ప్రశ్నించారు. టీవీకే కోర్టులో సమర్పించిన పిటిషన్‌లోని అనుమానాస్పద ఆరోపణలు నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా అనుమానితులకు పోలీసుశాఖ సమన్లు పంపి విచారణ జరపాలని పేర్కొన్నారు. టీవీకే ఆరోపణలను నీరుగార్చేలా, నిజాలు దాచేందుకు నటుడు విజయ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా యత్నాలు చేసే విషయాన్ని త్వరలో భాజపా బహిర్గతం చేస్తుందని చెప్పారు. న్యాయమైన విచారణకు తమిళనాడు భాజపా సహకరిస్తుందని తెలిపారు.

ప్రజల ప్రాణాలతో రాజకీయాలు సరికాదు

ప్యారిస్: కరూర్ ఘటనను సీబీఐ దర్యాప్తునకు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు సతీష్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబీకులకు అడ్వొకేట్స్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు అసోసియేషన్ తరఫున రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు, మిగిలిన లాయరు సంఘాల తరఫున కూడా ఆర్థికసాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. నాయకులు వేదికపై రాజకీయాలు చేయాలని, ప్రజల ప్రాణాలతో కాదన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారించే ఏకసభ్య కమిషన్‌పై ఎవరికీ నమ్మకం లేదన్నారు. మృతి చెందినవారి కుటుంబాలకు విజయ్ తరఫున రూ.కోటి ఇవ్వాలని కోరారు.

విజయ్ ప్రచార వాహనాన్ని ఢీకొన్న బైకర్

సామాజిక మాధ్యమాల్లో వైరలైన ఫొటో

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కరూర్‌లో ఈ నెల 27వ తేదీ విజయ్ ప్రచార వాహనాన్ని ఓ ద్విచక్ర వాహనం ఢీకొంది. దానిపై ఉన్న వ్యక్తి కిందపడ్డాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విజయ్ వాహనం ముందు బైక్‌పై వెళ్తున్న కొందరు వీడియో తీశారు. ఈ నేపథ్యంలో చర్చనీయాంశమైంది.

25 సామాజిక మాధ్యమాల ఖాతాలపై కేసు

ప్యారిస్, సైదాపేట: కరూర్ దుర్ఘటన వ్యవహారమై వదంతులు వ్యాప్తిచేసిన 25 సామాజిక మాధ్యమాల ఖాతాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరూర్‌లో జరిగిన విజయ్ ప్రచార సభ తొక్కిసలాట గురించి ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయకూడదని, దర్యాప్తు ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని పోలీసులు తెలిపినా సామాజిక మాధ్యమాల్లో కొంతమంది అసత్య సమాచారాన్ని వ్యాప్తిచేస్తున్నారు. దీంతో అలాంటి 25 ఖాతాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాటి సంబంధీతులను అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టారు.

పోస్టుమార్టం అత్యవసరంగా ఎందుకు నిర్వహించారు?

అన్బుమణి

ప్యారిస్, న్యూస్‌టుడే: కరూర్ తొక్కిసలాటలో మృతులకు అత్యవసరంగా పోస్టుమార్టం ఎందుకు నిర్వహించారని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాసు ప్రశ్నించారు. 'తమిళనాడు ప్రజల హక్కుల పునరుద్ధరణ' పేరిట సోమవారం విరుదునగర్ జిల్లా కారియాపట్టిలో చేపట్టిన పర్యటన సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరూర్ ఘటనపై వదంతులు భారీగా వ్యాపిస్తున్నాయని తెలిపారు. న్యాయమైన విధానంలో విచారించి నిజాన్ని గుర్తించాలన్నారు. కరూర్ ఘటనపై ఓ మంత్రి విలపించారని, ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు, అందుకు తాను సిఫారసు చేస్తానని చెప్పారు.

టీఎన్ ఫ్యాక్ట్ చెక్ వివరణ..

ప్యారిస్: రాత్రిపూట పోస్టుమార్టం నిర్వహించకూడదా అనే విషయమై టీఎన్ ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. కరూర్ తొక్కిసలాటలో మృతిచెందిన వారి మృతదేహాలకు రాత్రికి రాత్రే ఎందుకు పోస్టుమార్టం చేశారని, పగటిపూట నిర్వహించాలని, రాత్రి చేయకూడదనే నిబంధన ఉన్నట్లు టీవీకే మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎన్ ఫ్యాక్ట్ చెక్ ప్రకటన విడుదల చేసింది. కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన 39 మందికి రాత్రిపూట ఎలా పోస్టుమార్టం నిర్వహించడం కుదురుతుందని, 6 గంటల తర్వాత చేయకూడదనే నిబంధనలు ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారని పేర్కొంది. 2021 నవంబరు 15న కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో రాత్రిపూట పోస్టుమార్టం నిర్వహించవచ్చని తెలిపింది. ఆస్పత్రుల్లో పోస్టుమార్టం నిర్వహణకు మౌలిక సదుపాయాలు ఉంటే సరిపోతుందని పేర్కొంది. శాంతిభద్రతల సమస్యలు ఏర్పడే నేపథ్యంలో రాత్రిపూట పోస్టుమార్టం నిర్వహించవచ్చని తెలిపింది. రాత్రిపూట నిర్వహించకూడదని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

రామనాథపురంలో సీఎం కార్యక్రమాలు రద్దు

ప్యారిస్, న్యూస్‌టుడే: కరూర్ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ సోమ, మంగళవారాల్లో రామనాథపురంలో పాల్గొననున్న కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. రామనాథపురంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి స్టాలిన్ రోడ్ షో, మంగళవారం ప్రభుత్వ సంక్షేమ సాయం పంపిణీ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో వాటిని తేదీ తెలపకుండా వాయిదా వేశారు.

సత్వరమే స్పందించిన స్టాలిన్

మాట్లాడుతున్న సెల్వ పెరుంతగై

ట్రిప్లికేన్: కరూర్ ఘటనపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేక ప్రతినిధులను పంపారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై తెలిపారు. కోయంబత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాధితుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. కరూర్ విషయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ సత్వరమే స్పందించి వ్యవహరించి సహాయ కమిటీని ఏర్పాటుచేసి, అనేక జిల్లాల నుంచి వైద్యులను రప్పించి, మరింత ప్రాణనష్టాన్ని నివారించడం ప్రశంసనీయమన్నారు. విజయ్ రూ.20 లక్షల సహాయ మొత్తాన్ని ప్రకటించడం ఆయన ఇష్టమని దానిపై ఏమీ చెప్పలేమన్నారు.

ప్రథమ చికిత్సను పాఠ్యాంశంగా చేర్చాలి

ప్రథమ చికిత్సపై అవగాహన పుస్తకాన్ని నిర్మలా సీతారామన్‌కు అందిస్తున్న ఎస్ఆర్ శేఖర్

సైదాపేట, న్యూస్‌టుడే: ప్రథమ చికిత్సను పాఠ్యాంశంగా చేర్చాలని భాజపా రాష్ట్ర కోశాధికారి ఎస్ఆర్ శేఖర్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన 41 మందిలో 39 మందిని చనిపోయిన స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. ఇందుకు కారణం వారికి ప్రథమ చికిత్స ఇవ్వలేదని లేదా ఆ చికిత్స తెలిసినవారు అక్కడ ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంట సమయంలోపు అందించే ప్రథమ చికిత్స ప్రాణాలను కాపాడుతుందని లేదా గాయాలతో బయటపడే అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రథమ చికిత్స తెలిసినవారు ఉంటే చాలామందిని కాపాడి ఉండొచ్చని పేర్కొన్నారు. ప్రథమ చికిత్సకు సంబంధించిన అవగాహన పుస్తకాన్ని సోమవారం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు అందించి కేంద్ర, రాష్ట్ర పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరానన్నారు.

బంగారు రథంపై కన్యకా పరమేశ్వరి కటాక్షం

బంగారు రథంపై శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి

సైదాపేట, న్యూస్‌టుడే: చెన్నై నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి ఉత్సవమూర్తిని బంగారు రథంపై కొలువుతీర్చి భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. ఈ సందర్భంగా శ్రీ సాయి నాట్యాలయ విద్యార్థినుల భరతనాట్య ప్రదర్శన, కీరవాణి సభ్యుల భక్తి గేయాలాపన, జి.నేహా, ఊరా ఆంజనేయుల గాత్ర కచేరి భక్తులను అలరించాయి. సోమవారం ఉత్సవానికి జెమ్ అండ్ కంపెనీ ఉభయదారులుగా వ్యవహరించింది. పాలక మండలి సభ్యులు కళాకారులను సత్కరించారు. కార్యదర్శి ఎం.కిషోర్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నాట్యాలయ విద్యార్థినుల భరతనాట్య ప్రదర్శన

10 పార్టీలకు షోకాజ్ నోటీసులు

సైదాపేట, న్యూస్‌టుడే: చెన్నై జిల్లా పరిధిలో 10 పార్టీలకు షోకాజ్ నోటీసులు పంపినట్లు చెన్నై మహానగరపాలక సంస్థ(జీసీసీ) తెలిపింది. నమోదిత రాజకీయ పార్టీలు వార్షిక ఖర్చుల లెక్కలను ఎన్నికల కమిషన్‌లో సమర్పించాలి. చెన్నై జిల్లాలో నమోదైన అఖిల ఇండియా ఎంజీఆర్ మక్కల్ మున్నేట్ర కళగం, క్రైస్తవ జననాయగ మున్నని, జెపమని జనతా, కామరాజర్ దేశీయ కాంగ్రెస్, మక్కల్ శక్తి కట్చి, ఎన్ ఇండియా కట్చి, పుదియ తమిళగం, ఇండియా కుడియరసు కట్చి, తమిళగ మున్నేట్ర కాంగ్రెస్, వళమాన తమిళగ కట్చి తదితర పార్టీలు 2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు వార్షిక లెక్కలను నిర్ణీత సమయంలో సమర్పించలేదు. ఆ పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు భారత ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఆ పార్టీలకు అభిప్రాయం తెలిపేందుకు ఒక అవకాశం ఇచ్చేలా తమిళనాడు ఎన్నికల అధికారి ద్వారా ప్రత్యక్ష విచారణ జరపనున్నారు. సంబంధిత పార్టీలు షో కాజ్ నోటీసులో తెలిపిన తేదీల్లో ఎన్నికల అధికారి ముందు హాజరై వివరణ ఇవ్వాలని జీసీసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

తమిళనాడు మెరైన్ బోర్డు 97వ సమావేశం సోమవారం మంత్రి ఏవీ వేలు ఆధ్వర్యంలో చెన్నై సచివాలయంలో నిర్వహించారు. పలు పథకాలపై చర్చించారు. మెరైన్ బోర్డు డిప్యూటీ సంచాలకుడు, సీఈఓ వెంకటేశన్, రహదారులు, మినీ హార్బర్ల శాఖ కార్యదర్శి డాక్టర్ సెల్వరాజ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

-విల్లివాక్కం, న్యూస్‌టుడే

పుదుచ్చేరిలో ప్రభుత్వ కోటా సీట్ల విద్యార్థులకు వంద శాతం ఫీజు మినహాయింపు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: ప్రభుత్వ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ఉన్నత విద్యలో 100శాతం రుసుము మినహాయింపు ఇచ్చేందుకు పుదుచ్చేరి ఎల్జీ కైలాష్‌నాథన్ ఆమోదం తెలిపారు. పుదుచ్చేరిలో వైద్యం, ఇంజినీరింగ్, ఆర్ట్స్, సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలను సెంటాక్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుల్లో ప్రభుత్వ కోటా కింద చదివే విద్యార్థులకు కామరాజర్ ఆర్థిక సహాయ పథకం కింద ఉపకారవేతనాలు ఇస్తున్నారు. ఈ విద్యార్థులకు పూర్తి రుసుము ప్రభుత్వమే చెల్లించాలని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు కోరుతున్నాయి. అందుకు అనుకూలంగా ముఖ్యమంత్రి రంగసామి శాసనసభలో ప్రకటన చేసిన జీవో మాత్రం విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఎల్జీ ఆమోదం తెలపడంతో ఉన్నత, సాంకేతిక విద్యా కార్యదర్శి కృష్ణన్ మోహన్ ప్రకటన విడుదల చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వ, కమ్యూనిటీ కళాశాలల్లో ప్రభుత్వ కోటా కింద చదువుతున్న విద్యార్థులందరికీ 100 శాతం ఫీజు చెల్లింపు వర్తిస్తుందన్నారు.

(c) eenadu

ఏనుగు సంచారంతో భయాందోళన

విల్లివాక్కం, న్యూస్‌టుడే: నీలగిరి జిల్లా గూడలూర్ ప్రాంతంలో ఇటీవలి కాలంలో అడవి ఏనుగుల సంచారం పెరిగింది. ప్రస్తుతం పనస పండ్ల సీజన్ కావడంతో గుంపులు గుంపులుగా నీలగిరి జిల్లా వైపు వస్తున్నాయి. పగటిపూట జనావాసాల్లో చొరబడి వాహనాలు, గృహాలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అడవి నుంచి బయటికి వచ్చిన ఒంటరి ఏనుగు కలైవాణి పాఠశాల మార్గంలో గ్రామంలోకి ప్రవేశించింది. దీంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం మేరకు అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని ఏనుగును అడవిలోకి తరమడానికి చర్యలు చేపట్టారు.

'ఐఐటీఎం' ఎంబీఏ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

వడపళని, న్యూస్‌టుడే: ఐఐటీ మద్రాస్‌లోని 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్(డీఓఎంఎస్)' ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. రెండేళ్ల పాటు జరిగే కోర్సు మిడ్ కెరీర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు క్రియాత్మక, సమగ్ర దృక్పథాన్ని అందించడం ద్వారా ఆధునిక వ్యాపార సంస్థను నడిపించడానికి, సమకాలీన నిర్వహణ జ్ఞానాన్ని పొందేందుకు వీలుగా కోర్సును అందిస్తున్నామని ఐఐటీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వారం విడిచి వారం చివరి రోజుల్లో తరగతులు ఉంటాయని, కోర్సులో చేరాలనుకునే ఔత్సాహికులు అక్టోబరు 19వ తేదీ లోగా https:///doms.iitm.ac.in/admission వెబ్‌సైట్ లింకుద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఏదేని డిగ్రీ పూర్తిచేసి 60శాతం మార్కులున్న అభ్యర్థులు అర్హులు. కోర్సుకు ఎంపికైన అభ్యర్థులకు ఐఐటీ మద్రాస్‌లో నవంబరు 8, 9 తేదీల్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. డీఓఎంఎస్ విభాగ ఆచార్యులు సాజి కె.మాథ్యూ, సహ ఆచార్యులు డాక్టర్ ఎస్.శ్రీనివాసన్ కోర్సు గురించి వివరించారు.

మా.సుబ్రమణియన్‌తో మారిషస్ మంత్రి భేటీ

ఆరోగ్యశాఖ మంత్రితో మారిషస్ మంత్రి, అధికారులు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: చెన్నై ఓమందూర్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి ప్రాంగణంలో మారిషస్ విదేశాంగ వ్యవహారాలు, అంతర్జాతీయ వాణిజ్య మంత్రి హంఫ్రాయిజన్ నరసింహన్, అధికారులు సోమవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్యబీమా పథకం, అధునాతన వైద్యచికిత్సలలో శిక్షణ, మందుల సేకరణ, వైద్య పర్యాటకం, వైద్య అవసరాలు, సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు లాల్వేనా, విజయలక్ష్మి, సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

చెన్నై మాజీ మేయర్ శివరాజ్‌కు నివాళి

చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రులు సామినాథన్, శేఖర్‌బాబు, మేయర్ ప్రియ తదితరులు

ప్యారిస్, న్యూస్‌టుడే: చెన్నై మహానగర పాలకసంస్థ మాజీ మేయర్ శివరాజ్ 134వ జయంతి సందర్భంగా పలు పార్టీల నేతలు ఆయనకు నివాళులర్పించారు. చెన్నై వన్నారపేటలోని ఆయన విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి డీఎంకే తరఫున మంత్రులు శేఖర్‌బాబు, సామినాథన్, చెన్నై మేయర్ ప్రియ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అధ్యక్షుడు తమిళరసన్, వీసీకే నేతలు అంజలి ఘటించారు.

మినీ బస్సులతో మేలైన సేవలు

ప్రవేశపెట్టనున్న 'సీఎంఆర్‌ఎల్'

- న్యూస్‌టుడే, వడపళని

మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు సమయం తక్కువగా ఉండి చివరి క్షణాల్లో రాకపోకలు (లాస్ట్ మైల్ కనెక్టివిటీ) సాగించే ప్రయాణికుల కోసం చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్(సీఎంఆర్‌ఎల్) ఏసీ మైక్రో బస్సులను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. ఏడు సీట్లతో కూడిన ఈ బస్సులు మెట్రోస్టేషన్లు, సమీపంలోని నివాస, వాణిజ్య ప్రాంతాల మధ్య ప్రయాణికులకు వీలుగా నడవనున్నాయి. ఇందు కోసం త్వరలోనే టెండర్లను కూడా ఆహ్వానించనుంది. పెద్ద రకం షేర్ ఆటోల మాదిరిగా ఉండే ఈ బస్సులు మొత్తం 41 స్టేషన్ల నుంచి అయిదు కిలోమీటర్ల దూరం వరకు నడుస్తూ మెట్రో స్టేషన్లకు అనుసంధానం చేయాలని సీఎంఆర్‌ఎల్ యోచిస్తోంది. బస్సులను కొనుగోలు చేసి ఆపరేటర్‌ను నియమించాలా? లేదా సేవలందించేందుకు కొనుగోలు చేసి నడపడానికి ఓ సంస్థను నియమించాలా? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. రవాణా శాఖ నుంచి దీనిపై అధికారిక ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

11 స్టేషన్ల నుంచి..

ప్రస్తుతం ఎంటీసీ మినీ బస్సులు 11 మెట్రో స్టేషన్ల నుంచి నడుస్తున్నాయి. గతంలో సీఎంఆర్‌ఎల్ ఉచిత సైకిళ్లు, అద్దె సైకిళ్లు, ఆటోలు, ఈ-సైకిళ్లను చివరి క్షణాల్లో ప్రయాణించే వారికోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సౌకర్యాలు అన్ని స్టేషన్లలోనూ అంతగా అందుబాటులో లేవని పలువురు ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. మినీ బస్సులు రద్దీ వేళల్లో కిక్కిరిసి ఉంటాయని పేర్కొంటున్నారు. పలు రకాల రవాణా సదుపాయాల కోసం చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ (సీయూఎంటీఏ) ఇటీవల 'చెన్నై వన్' యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ను సీఎంఆర్‌ఎల్ ప్రతిపాదిస్తున్న ఏసీ మైక్రో బస్సులకు కూడా లింక్ చేయవచ్చని 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ డెవలప్‌మెంట్ పాలసీ(ఐటీడీపీ)' డిప్యూటీ డైరెక్టర్ శివసుబ్రమణ్యం జయరామన్ పేర్కొన్నారు. మినీ బస్సులను ప్రవేశపెట్టడమనేది మంచి ఆలోచనే కానీ మెట్రో రైళ్లను ఉపయోగించుకునేలా ఉండాలని ఆయన చెప్పారు. ప్రయాణికులకు రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ముందుగా చివరి క్షణాల్లో ఎలాంటి వాటికి వారు ఇష్టపడుతున్నారో? వారిని స్వయంగా అడిగి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

12 అడుగుల కొండచిలువ పట్టివేత

కొండచిలువతో అగ్నిమాపక సిబ్బంది

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కృష్ణగిరి జిల్లా బర్గూర్ డివిజన్ పెరుకొప్పనప్పళ్లి సమీపంలోని కొట్టూర్ గ్రామంలో కృష్ణమూర్తి అనే వ్యక్తికి సొంతమైన తాటి తోపులో 12 అడుగుల పొడవున్న కొండచిలువ కోడిని మింగి కనిపించింది. కృష్ణమూర్తి సమాచారం మేరకు బర్గూర్ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని కొండచిలువను పట్టుకొని తొగరపల్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

ఏడాదిలోగా 50 ఆలయాల్లో కుంభాభిషేకం

సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి శేఖర్‌బాబు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: చెన్నై జోన్‌లోని 50 ఆలయాలలో ఈ ఏడాది చివరిలోగా కుంభాభిషేకాలు నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు తెలిపారు. చెన్నై నుంగంబాక్కంలోని హిందూ దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి శేఖర్‌బాబు నేతృత్వంలో చెన్నైలోని జోన్లకు చెందిన డిప్యూటీ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, అధికారులతో సమీక్ష సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా ముగించడానికి తీసుకోవాల్సిన చర్యలు, దేవాలయాల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, శాఖలో ఖాళీ పోస్టుల భర్తీ తదితరాల గురించి చర్చించారు. గత నాలుగేళ్లలో 3,707 ఆలయాలకు కుంభాభిషేకాలు జరిపామని, ఈ ఏడాది చివరిలోగా చెన్నై జోన్‌లలో ఉన్న 50 ఆలయాలలో నిర్వహించేందుకు పనులు వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.

మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి

కార్యక్రమంలో జస్టిస్ మంజుల, కలెక్టరు ప్రతాప్ తదితరులు

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ముందుకు రావాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మంజుల పిలుపునిచ్చారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఒక రోజు సదస్సు తిరువళ్లూరులోని వైద్య కళాశాల ప్రాంగణంలో ఆదివారం రాత్రి నిర్వహించారు. న్యాయమూర్తి జయచంద్రన్ అధ్యక్షత వహించారు. జస్టిస్ మంజుల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా న్యాయమూర్తి జూలియట్ పుష్ప, కలెక్టర్ ప్రతాప్, ఎస్పీ వివేకానంద శుక్లా పాల్గొన్నారు.

ఛాయవనేశ్వరాలయంలో పురావస్తు పరిశోధనలు

పరిశోధనలు నిర్వహిస్తున్న దృశ్యం

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: మైలాడుతురై జిల్లా పూంపుహార్ సమీపం ఛాయవనేశ్వరాలయ నిర్మాణం, చరిత్ర తెలుసుకోవడానికి పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. గోడలపై ఉన్న తమిళ శాసనాలను విశ్లేషిస్తున్నారు. పురావస్తు శాఖ జాయింట్ డైరెక్టర్ శివానందం నేతృత్వంలో లేఖకులు పరిశోధనలు ప్రారంభించారు. పూంపుహార్ నగరంలో ఏడు ఆలయాలు ఉండేవని, మిగతా ఆలయాలు కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాల కారణంగా సముద్రంలో మునిగిపోయాయని, ఇప్పుడు ఛాయవనేశ్వర్ ఆలయం మాత్రమే మిగిలి ఉందని తెలిపారు.

ఆకట్టుకున్న కళాకారిణుల అభినయం

పద్మా సుబ్రహ్మణ్యంను సత్కరిస్తున్న నిర్వాహకులు

● నాట్య భంగిమలో సోదరీమణులు

వడపళని, న్యూస్‌టుడే: ప్రముఖ నాట్యాచారిణి అనితా గుహ నిర్వహణలోని భరతాంజలి శిష్యులు షిఫా, రూపశిల అభినయం అద్భుతంగా ఉందని ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మ విభూషణ్ డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం ప్రశంసించారు. వారి భరతనాట్య అరంగేట్రం మైలాపూర్‌లోని రసిక రంజని సభ హాలులో ఆదివారం రాత్రి ఏర్పాటైంది. సోదరీమణులు ప్రస్తుతం ఎంటీపీ వైష్ణవ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. ప్రదర్శనకు ఎంచుకున్న అంశాలు వారి ప్రతిభకు అద్దం పట్టాయి. అందం, అలంకరణ, అభినయం, సంగీతం, కాంతి ప్రసరణ పరస్పరం పోటీ పడి ప్రదర్శనకు వన్నె చేకూర్చాయి. నిర్వాహకులు పద్మా సుబ్రహ్మణ్యంను సముచితరీతిన సత్కరించారు. గురువుల అంకితభావాన్ని, శిష్యుల క్రమశిక్షణను కొనియాడారు.

'ఐసీఎఫ్'లో 'ఈవీ' ఛార్జింగ్ స్టేషను ప్రారంభం

జీఎం సుబ్బారావుకు స్టేషన్ పనితీరును వివరిస్తున్న అధికారులు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) ఈ-మొబిలిటీలో భాగంగా సౌరశక్తితో పనిచేసే ఈవీ ఛార్జింగ్ స్టేషను సోమవారం ప్రారంభమైంది. ద్విచక్ర వాహనాల కోసం సౌరశక్తితో పనిచేసే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మరో అడుగు ముందుకేసినట్లు ఐసీఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐసీఎఫ్ షెల్, పరిపాలన భవనాల పార్కింగు ప్రాంతంలో జనరల్ మేనేజరు యు.సుబ్బారావు కేంద్రాన్ని ప్రారంభించారు. క్యూఆర్ కోడ్ స్కానర్ అప్లికేషన్ ద్వారా ఐసీఎఫ్ ఉద్యోగులకు మాత్రమే వాహనాలకు ఛార్జింగ్ చేసుకునే వీలుంది.

వ్యవసాయ వాణిజ్య ఉత్సవం విజయవంతం

రూ.2.89 కోట్ల విక్రయాలు

టీనగర్, న్యూస్‌టుడే: చెన్నై నందంబాక్కం వాణిజ్య కేంద్రంలో తమిళనాడు వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ వాణిజ్య ఉత్సవం-2025 ప్రజాదరణతో విజయవంతమైనట్లు ఆ శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఉత్సవాన్ని 27న ప్రారంభించారు. రెండురోజులు కొనసాగిన కార్యక్రమంలోని స్టాళ్లను 1,57,592 మంది సందర్శించారు. రూ.2.89 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు పేర్కొంది.

సీఎం స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు

విజయ్‌పై డీఎంకే ఫిర్యాదు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: సీఎం స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై తిరుచ్చి జిల్లా మణప్పారైకు చెందిన డీఎంకే ఐటీ విభాగ జిల్లా డిప్యూటీ కో-ఆర్డినేటర్ మురళీకృష్ణన్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ గత 20న నాగపట్టిణం, తిరువారూర్‌లో ప్రచారం చేసేటప్పుడు స్టాలిన్, ఆయన కుటుంబం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాక హత్యా బెదిరింపులు చేసేలా మాట్లాడారన్నారు. మణప్పారై పోలీసులకు ఫిర్యాదు చేయగా స్వీకరించలేదన్నారు. సైబర్ క్రైం పోలీసులు విచారణ జరిపి విజయ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.

దసరా ప్రత్యేక రైళ్లు

వడపళని, న్యూస్‌టుడే: దసరా రద్దీ కారణంగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ● **06075** ఎగ్మూరులో 20న 22.15కు బయలుదేరి తిరువనంతపురం నార్త్‌కి మరుసటి రోజు 14.05 గంటలకు చేరుతుంది. ● **06076** తిరువనంతపురం నార్త్‌లో అక్టోబరు 5న 16.30కు బయలుదేరి మరుసటి రోజు 10.30కి ఎగ్మూరు వస్తుంది. ● **06013** తాంబరంలో అన్‌రిజర్వుడు 30న 16.15కు బయలుదేరి సెంగోట్టైకి మరుసటి రోజు 03.00కు చేరుతుంది. ఈ రైలుకు అదనంగా ఒక సిట్టింగ్ ఛెయిర్ కార్ బోగీ జత చేస్తున్నారు. అన్‌రిజర్వుడు కాని రైళ్లకు రిజర్వేషన్లు అందుబాటులో ఉన్నాయి. ● **06161** ఎగ్మూరులో 30న 23.45కు బయలుదేరి మరుసటి రోజు 10.15కి మదురై వెళ్తుంది.

సెంగోట్టై రైలు కోట్టయం వరకు పొడిగింపు

● **06121** చెన్నై సెంట్రల్‌లో అక్టోబరు 1, 8, 15, 22 తేదీలు (బుధ) 15.10కి బయలుదేరి మరుసటి రోజు 12.05కి కోట్టయం వెళ్తుంది.

● **06122** కోట్టయంలో అక్టోబరు 2, 9, 16, 23 తేదీలు (గురు) 14.05కు బయలుదేరి మరుసటి రోజు 11.30కి చెన్నై సెంట్రల్ వస్తుంది.

నేడు పలు సబర్బన్లు రద్దు

వడపళని: చెన్నై సెంట్రల్-గూడూరు సెక్షనులోని తడ, సూళ్లూరుపేట మధ్య జరుగుతున్న ఇంజినీరింగు పనుల కారణంగా మంగళవారం పలు సబర్బన్ సర్వీసులు రద్దయినట్లు దక్షిణ రైల్వే సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ● ఎంఎంసీ-సూళ్లూరుపేట మెము 05.40, సూళ్లూరుపేట-నెల్లూరు మెము 07.50, నెల్లూరు-సూళ్లూరుపేట మెము 10.20, సూళ్లూరుపేట-ఎంఎంసీ 12.35, ఆవడి-ఎంఎంసీ 04.25 సర్వీసులు రద్దయ్యాయి. ● **తాత్కాలికంగా...** ఎంఎంసీ-సూళ్లూరుపేట 04.15, 05.00 రైలు గుమ్మిడిపూండి వరకు నడుస్తుంది. సూళ్లూరుపేట-ఎంఎంసీ 06.45, సూళ్లూరుపేట-చెన్నై బీచ్ 07.25 రైలు గుమ్మిడిపూండి నుంచి బయలుదేరుతాయి.

రేపు ఆదివారం తరహాలో సేవలు

బుధవారం ఆయుధపూజ కావడంతో చెన్నై సెంట్రల్-అరక్కోణం, చెన్నై సెంట్రల్-సూళ్లూరుపేట, చెన్నై బీచ్-చెంగల్పట్టు మార్గంలో ఆదివారం తరహాలో సబర్బన్ సర్వీసులు నడుస్తాయని దక్షిణ రైల్వే సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

గర్భిణులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ

గర్భిణికి కిట్ అందిస్తున్న రమేష్‌రాజ్

గుమ్మిడిపూండి, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీప ఆరణిలో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. పట్టణ పంచాయతీల అదనపు డైరెక్టర్ జయకుమార్ అధ్యక్షత వహించారు. డీఎంకే జిల్లా కార్యదర్శి రమేష్‌రాజ్ ముఖ్య అతిథిగా హాజరై 32 మందికి కిట్లు అందజేశారు. జిల్లా అధ్యక్షుడు పగలవన్, సీనియర్ నేతలు పాల్గొన్నారు.

స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు

సైదాపేట, న్యూస్‌టుడే: రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్ పనిచేయకపోవటంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు స్తంభించాయి. రాష్ట్రంలో ఏటా సరాసరిగా 36లక్షలకు పైగా ఆస్తి పత్రాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 582 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెలకొన్న పలు సమస్యల కారణంగా ఆన్‌లైన్ పద్ధతి ప్రవేశపెట్టారు. దీంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం శాఖ సర్వర్ మొరాయించడంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు స్తంభించాయి.

గ్రామాల్లో ఎలుగుబంట్ల సంచారం

భయాందోళనలో ప్రజలు

టీనగర్, న్యూస్‌టుడే: తిరునెల్వేలి జిల్లాలోని పాపనాశం, పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంట్ల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. అక్కడి కారైయార్ కొండ ప్రాంత రహదారిపై ఆదివారం ఓ ఎలుగుబంటి నెమ్మదిగా నడుస్తూ వెళ్లిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పాపనాశం పశ్చిమ కనుమల అటవీ ప్రాంతంలో ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతలు, జింకలు తదితర వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. ఇటీవల రాత్రి వేళల్లో పాపనాశం, దాని దిగువ ప్రాంత గ్రామాల్లో ఎలుగుబంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాపనాశం పశ్చిమ కనుమల్లోని ముండందురై అడవిలో కారైయార్‌కు వెళ్లే కొండ మార్గంలో ఆదివారం ఓ ఎలుగుబంటి చాలాసేపు సంచరించింది. ఆ మార్గంలో వెళ్తున్న వాహన చోదకులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అదేవిధంగా కొండ దిగువ ప్రాంతంలోని అనవన్ కుడియిరుప్పు ప్రాంతంలోనూ ఇటీవల రెండు ఎలుగుబంట్లు సంచరించాయి. అలాగే తిరట్టువిళై, సుడలై మాడస్వామి ఆలయం సమీపంలో మరో ఎలుగుబంటి తిరుగుతున్న వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరలవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ తరఫున వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

'షార్'ను సందర్శించిన మదురై విద్యార్థులు

షార్ ముఖద్వారం వద్ద విద్యార్థులు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: మదురై మున్సిపల్ కార్పొరేషన్‌లోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) సందర్శనకు వచ్చారు. శాస్త్రవేత్తలు కావాలనే తపన ఉన్న విద్యార్థులను మదురై మిడ్-టౌన్ రోటరీ క్లబ్ సభ్యులు షార్ సందర్శనకు తీసుకొచ్చారు. ఇందులో 11 మంది విద్యార్థులు కార్పొరేషన్ పాఠశాలలో చదువుతున్నారు. వీరుగాక వివిధ ప్రైవేటు పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఉన్నారు. షార్ అధికారులు సందర్శనకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులను మదురై నుంచి విమానంలో చెన్నైకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో శ్రీహరికోటకు వచ్చారు. షార్‌లోని మొదటి, రెండో ప్రయోగ వేదికలు, మిషన్ కంట్రోల్ సెంటర్, అంతరిక్ష మ్యూజియం తదితర వాటిని సందర్శించారు. షార్ టూర్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడిందని రోటరియన్ డి.శివశంకర్ తెలిపారు.

చెన్నై టీ నగర్‌లోని నార్త్ ఉస్మాన్‌రోడ్డులో నిర్మించిన వంతెన ఇది. ఆదివారం ప్రారంభించనున్న నేపథ్యంలో కరూర్‌లో జరిగిన ఘటన కారణంగా వాయిదా పడింది.

రామదాస్‌తో సీవీ షణ్ముగం భేటీ

సైదాపేట, న్యూస్‌టుడే: పీఎంకే వ్యవస్థాపకులు రామదాస్‌ను అన్నాడీఎంకే మాజీ మంత్రి, ఎంపీ సీవీ షణ్ముగం కలిశారు. కొన్ని రోజులుగా రామదాస్ చెన్నైలోనే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం తైలాపురం చేరుకున్న ఆయన్ను సీవీ షణ్ముగం కలిసి మాట్లాడారు. తన సోదరుడి కుమారుడి వివాహం జరగనున్న నేపథ్యంలో రామదాస్‌కు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్లు సమాచారం.

రాహుల్ గాంధీకి హత్యా బెదిరింపులు

ఖండించిన టీఎన్‌సీసీ

ప్యారిస్, న్యూస్‌టుడే: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి హత్యా బెదిరింపులకు పాల్పడిన భాజపా అధికార ప్రతినిధి బింట మహాదేవన్ మాటలను టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై ఖండించారు. ఈ హత్యా బెదిరింపులను సాధారణ వాగ్వాదంగా పరిగణించకూడదని, ప్రణాళిక ప్రకారం చేసినవన్నారు. ఆయనపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు.

EENADU Classifieds
JOBS
MARKETING/ SALES
Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

పట్టుచీరల ఉత్పత్తిలో కాంచీపురానికి 3వ స్థానం



కాంచీపురం, న్యూస్‌టుడే: భారతదేశంలో పట్టు చీరల ఉత్పత్తిలో కాంచీపురం 3వ స్థానం వహిస్తోంది. కాంచీపురాన్ని ఆలయాల నగరంగా కూడా పిలుస్తారు. ఒకప్పుడు బౌద్ధ, జైన మతాలు, హిందూ మతంలో వైష్ణవ, శైవ వర్గాలు కాంచీపురంలో అభివృద్ధి చెందాయి. అదే విధంగా కాంచీపురం గొప్ప చరిత్ర కలిగిన సుప్రసిద్ధ నగరం. దేశంలోని వివిధ నగరాల్లో పట్టు చీరలు ఉత్పత్తి అవుతున్నాయి. అదేవిధంగా తమిళనాడులో కూడా అనేక పట్టణాల్లో ఉత్పత్తి అవుతున్నా కాంచీపురంలో తయారయ్యే పట్టు చీరలు ప్రత్యేకం. చోళుల కాలం నుంచి ఈ నగరం పట్టుచీరల ఉత్పత్తిలో రాణించిందని చరిత్రలు ఆధారాలు చెబుతున్నాయి. సుమారు 400ఏళ్లుగా ఉత్పత్తిలో అగ్రగామి నగరంగా ఉంటోంది. స్వచ్ఛమైన పట్టు గూళ్ల నుంచి తీసే పట్టుతో తయారవుతున్నాయి. తయారీలో వాడే జరిగె బంగారం, వెండి పోగుతో ప్రత్యేక గుర్తింపు లభించింది.

☛ కోట్లలో వ్యాపారం

కాంచీపురం పట్టుచీరలు తమిళనాడులోనే కాకుండా దక్షిణ భారత రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధి చెందాయి. ప్రతిరోజు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది చీరలు కొనడానికి నగరానికి వస్తుంటారు. దీని కారణంగా కాంచీపురం పట్టుచీరల అమ్మకాలు ఏటా పెరుగుతూ కోట్లాది వ్యాపారం జరుగుతోంది.

☛ ప్రథమంగా సూరత్

కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ, ఇండియన్ సిల్క్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఐఎస్ఈపీసీ) డేటా ఆధారంగా పట్టు ఉత్పత్తి, ఉపాధి, ఎగుమతులపరంగా దేశంలోని ప్రముఖ నగరాల జాబితాను విడుదల చేశారు. దీని ఆధారంగా గుజరాత్‌లోని సూరత్ అగ్రస్థానంలో నిలవగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి రెండు, కాంచీపురం మూడు, కర్ణాటకలోని మైసూర్ నాలుగు, బిహార్‌లోని బాగల్పూర్ ఐదవ స్థానంలో ఉన్నాయి.

కరూర్ దుర్ఘటన నా జీవితంలో అతిపెద్ద దుఃఖం

ఆదవ్ అర్జున

ప్యారిస్: కరూర్ దుర్ఘటన తన జీవితంలో అతిపెద్ద దుఃఖమని టీవీకే ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున తెలిపారు. ఆయన తన ఎక్స్‌లో... మరణాలు తన హృదయాన్ని కలిచివేస్తున్నాయని తెలిపారు. ఐదేళ్ల బాలుడిగా ఉన్నప్పుడు తన తల్లి ఆత్మహత్యను చూసినప్పుడే మరణం బాధ ఏంటో తెలిసిందన్నారు. ఇప్పుడు మళ్లీ తనకు ఆ బాధ కరూర్ ఘటనతో ఏర్పడిందన్నారు. మృతి చెందిన ప్రతిఒక్కరి కుటుంబానికి అన్నగా, తమ్ముడిగా, కుమారుడిగా వారి కలలు, నమ్మకాలను మోసుకెళ్లే ఓ బంధంగా తన జీవిత ప్రయాణం ఉంటుందని తెలిపారు.

పిల్లల్ని తీసుకెళ్లడం మానుకోవాలి: లతా రజనీకాంత్

ప్యారిస్: సమావేశాలకు, సభలకు పిల్లల్ని తీసుకెళ్లడం మానుకోవాలని లతా రజనీకాంత్ పేర్కొన్నారు. ఆమె ఆదివారం విడుదల చేసిన ఓ వీడియోలో... కరూర్ దుర్ఘటనను తలచుకుంటే ఇప్పటికీ తన మనసు ఆందోళన చెందుతోందని తెలిపారు. పిల్లల్ని అలాంటి రద్దీ సమావేశాలకు తీసుకెళ్లడం ప్రజలు మానుకోవాలని హితవుపలికారు. ఇలాంటి ప్రమాదాలపై ప్రజలంతా అవగాహనతో ఉండాలన్నారు.

నాలుగు వైపులా పొరబాట్లు: పి.చిదంబరం

ప్యారిస్: కరూర్ దుర్ఘటనలో నాలుగు వైపులా పొరబాట్లు జరిగినట్లు భావిస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. ఆయన తన ఎక్స్‌లో.. దుర్ఘటన గురించి టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విడుదల చేసిన నివేదిక కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమని, అదే తన అభిప్రాయమన్నారు. మీడియాలో వార్తలు, దృశ్యాలను చూసిన తర్వాత నాలుగు వైపులా పొరబాట్లు జరిగినట్లు తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా అందరూ నిబంధనలు పాటించాలని సూచించారు.

చాలా అనుమానాలున్నాయి: ప్రేమలత

విలేకరులతో మాట్లాడుతున్న ప్రేమలత

ప్యారిస్: కరూర్ దుర్ఘటనపై చాలా అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం తగిన వివరణ ఇవ్వాలని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కరూర్‌లో బాధితులను కలిసి వస్తున్నట్లు చెప్పారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వేలాది మంది గుమిగూడే ప్రాంతంలో పోలీసులు తక్కువగా ఉంటున్నారని చెప్పారు. సెంథిల్‌బాలాజీ 10 నిమిషాల్లో ఆస్పత్రికి వెళ్లారని, ఈ వ్యవహారంపై అందరికీ అనుమానం ఉందన్నారు. ఈ ఘటనతో టీవీకే అధ్యక్షుడు విజయ్ చాలా నేర్చుకోవాలని సూచించారు.

మృతులకు భాజపా నివాళి

మృతుల చిత్రపటాలకు నివాళులర్పిస్తున్న భాజపా నేతలు

టీనగర్: తిరునెల్వేలి జిల్లా వణ్ణారపేటలోని భాజపా జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ముత్తుపళవేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజన్, ఆర్థిక విభాగ రాష్ట్ర కార్యదర్శి దినేష్, జిల్లా ఉపాధ్యక్షుడు దురై సహా పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు కరూర్ ఘటన మృతులకు నివాళి అర్పించారు.

తిరువణ్ణామలై: ప్రత్యేక అలంకరణలో దుర్గమ్మ ● తిరువణ్ణామలై: మారియమ్మ ● తిరువణ్ణామలై: ద్రౌపది అమ్మవారు ● తిరువణ్ణామలై: సరస్వతి అలంకరణలో పరాశక్తి అమ్మవారు ● పళ్లిపట్టు: సరస్వతిగా శ్రీకొల్లాపురమ్మ ● తిరువణ్ణామలై: రేణుకాంబాళ్

సరస్వతి నమస్తుభ్యం

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు సోమవారం పరాశక్తి అమ్మవారు సరస్వతిదేవిగా భక్తులను అనుగ్రహించారు. అలాగే స్థానిక దుర్గమ్మ ఆలయం, కల్యాణ కినరు మారియమ్మ ఆలయం, దోనకరపారై కుడగుమలై రేణుకాంబాళ్ ఆలయం, పేగోపుర మేట్టు ద్రౌపతి ఆలయం, పేగోపుర వీధి రేణుకాంబాళ్ ఆలయం, చేపల దుకాణ అంకాళ పరమేశ్వరి, పెద్దమారియమ్మ ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, అరుణగిరినాథర్ ఆలయం, అగ్రహారం మీనాక్షి సుందరేశ్వరర్, వేట్టవలం రోడ్డు జ్ఞానవేంగిఅమ్మన్, మత్తళంగ్‌కుళ వీధి గంగమ్మ, ముత్తుమారియమ్మ ఆలయం, రౌండ్‌తాణా గంగమ్మ ఆలయం, పచ్చయమ్మన్ ఆలయం, వడ వీధి కామాక్షి అమ్మన్, పూమారి అమ్మన్ ఆలయం, తిరుమంజన గోపుర వీధి కామాక్షి అమ్మన్, రామలింగచౌడేశ్వరి ఆలయం, శివన్ పడ వీధి అంకాళమ్మన్ ఆలయాలలో అమ్మవార్లకు వివిధరకాల అలంకరణలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

● **పళ్లిపట్టు:** తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టులోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో 8వ రోజు సోమవారం అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం, దీక్షా బంధన అలంకారం నిర్వహించారు. స్థానిక శ్రీకొల్లాపురమ్మ ఆలయంలో అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

పళ్లిపట్టు: అగ్నిగుండ ప్రవేశం చేస్తున్న శ్రీకన్యకా పరమేశ్వరి

విజయ్‌ని అరెస్ట్ చేయాలని పోస్టర్లు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కరూర్ తొక్కిసలాటకు సంబంధించి రాష్ట్ర విద్యార్థుల సంఘం పేరుతో నామక్కల్ అంతటా అంటించిన పోస్టర్లు వెలిశాయి. అందులో.. అమాయకులను బలి తీసుకొని పారిపోయిన రాజకీయ నాయకుడు విజయ్‌ని హంతకుడిగా భావించి అరెస్ట్ చేయాలి అని ఉంది.

విద్యార్థి సంఘం పేరుతో అంటించిన పోస్టర్

దుకాణాల బంద్

మూతబడిన దుకాణాలు

విల్లివాక్కం: మృతులకు అంజలి ఘటించే విధంగా సోమవారం వ్యాపార సంఘాల సమాఖ్య దుకాణాల బందుకు పిలుపునిచ్చింది. ఆ ప్రకారం కరూర్‌లో దుకాణాలను మూసి వేయడంతో వీధులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.

పూడిక తీస్తున్న దృశ్యం

వరద నివారణ చర్యలు ముమ్మరం

● బకింగ్‌హామ్ కెనాల్‌లో పూడికతీత

– న్యూస్‌టుడే, వడపళని

మరి కొద్ది రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తున్న తరుణంలో వర్షపు నీరు సజావుగా ప్రవహించేందుకు సెంట్రల్ బకింగ్‌హామ్ కెనాల్ ప్రాంతంలో వరద నివారణ చర్యలు వేగంగా జరుగుతున్నాయి. ఏటా జలవనరుల శాఖ కాలువ నుంచి వెలువడే పలు రకాల వ్యర్థాలను తొలగిస్తుంటుంది. ఈ ఏడాది వరద నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్న పేరుకుపోయిన బురద, శిథిలాలను తొలగించేందుకు మీటర్ లోతు వరకు పూడికతీత పనులు చేపట్టింది. ఈ పనులు ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి ముందుగానే పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది.

2.7 కి.మీ పనులు పూర్తి

దశాబ్దాలుగా సెంట్రల్ బకింగ్‌హామ్ కాలువ వద్ద అవశేషాలు (సెడిమెంట్ అక్యుములేషన్) పేరుకుపోవడంతో నిర్వహణ సామర్థ్యాన్ని ప్రభావితం చేశాయని అధికారులన్నారు. చేపాక్, ట్రిప్లికేన్, మైలాపూర్, మాంబలంలోని కొన్ని ప్రాంతాల నుంచి వరద నీరు కాలువలోకి ప్రవేశిస్తోందన్నారు. రూ. 31 కోట్లతో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని, శివానందసాలై, ఆర్ఏ పురం మధ్య 7.3 కి.మీ విస్తీర్ణంలో కాలువ వరద నీటిని తట్టుకునేందుకు వీలుగా సెకనుకు 2,500 క్యూబిక్ అడుగుల వరకు మెరుగుపరిచేందుకు వీలుగా పూడికతీత పనులు జరుగుతున్నాయని వివరించారు. మొత్తం కాలువలో దాదాపు 2.7 కి.మీ వరకు తవ్వకం పనులు జరిగాయని, శివరాజపురం, ట్రిప్లికేన్‌లోని మట్టన్‌కుప్పం, గోవిందసామి నగర్, ఆర్ఏ పురం, స్టేటర్ పురం లాంటి కొన్ని ప్రాంతాల్లో శుభ్రతా పనులు ప్రారంభించారని తెలిపారు. మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎమ్మార్టీఎస్) స్టేషన్ల సమీపంలోని కాలువలు కొన్నేళ్ల తర్వాత శుభ్రంగా కనిపించడంతో మైలాపూర్ వాసులు చెబుతున్నారు. ట్రిప్లికేన్‌లోని సుంకువార్ వీధి లాంటి ఇరుకైన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు చెత్త కనిపించడం లేదని అంటున్నారు. చేపట్టిన పనులతో నీటి ప్రవాహం మెరుగుపడి, దోమల బెడద తగ్గుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నత్తనడకన కిళాంబాక్కం రైల్వే స్టేషన్ పనులు

– న్యూస్‌టుడే, విల్లివాక్కం

ఏడాదిన్నరయినా కిళాంబాక్కం రైల్వే స్టేషన్ పనులు మాత్రం పూర్తికాలేదు. దీంతో ఆయుధపూజ, దీపావళికి ఊళ్లకు వెళ్లేవారు నిరాశలో ఉన్నారు. చెన్నై కోయంబేడు బస్టాండ్‌లో రద్దీ నివారణకు శివారులోని కిళాంబాక్కం వద్ద కొత్తగా బస్ టెర్మినల్ నిర్మించారు. ఇక్కడి నుంచి బస్సు సేవలు 2023 డిసెంబరులో ప్రారంభమయ్యాయి. చెన్నై నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు నడిచే 90శాతం ప్రభుత్వ బస్సులు, అన్ని బస్సులు ఇక్కడి నుంచే వెళ్తున్నాయి. ఇదిలా ఉండగా బస్టాండ్ సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మించాలని కోరిక ప్రజల్లో వ్యక్తమైంది. ఆ ప్రకారం కిళాంబాక్కం బస్ టెర్మినల్ ఎదురుగా జీఎస్టీ రోడ్డు నుంచి 150 మీటర్ల దూరంలో 2024 జనవరిలో వండలూర్-ఊరపాక్కం రైల్వే స్టేషన్ల మధ్య స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు గత ఏడాది ఆగస్టులో పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటివరకు 70శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. కాలినడక పైవంతెన పనులు పూర్తయిన తర్వాత రెండు వంతెనలను కలిపే విధంగా హైలెవల్ వాక్‌వే నిర్మించాల్సి ఉంది. అనంతరం విద్యుత్తు కనెక్షన్, టికెట్ కార్యాలయంతో పాటు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి. ఇన్ని పనులు పెండింగ్‌లో ఉన్నా వేగంగా జరగట్లేదు.

నిర్మాణంలో ఉన్న కాలినడక పైవంతెన

స్థల స్వాధీనంలో సమస్య

అదేవిధంగా కిళాంబాక్కం రైల్వే స్టేషన్-బస్టాండ్ అనుసంధానానికి 280 మీటర్ల పొడవు పైకప్పుతో కాలినడక పైవంతెన నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ. 79 కోట్లు కేటాయించి పనులను 2024 నవంబరులో సీఎండీఏ తరఫున ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పైవంతెన నిర్మాణానికి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రైవేట్ స్థలానికి మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందజేయాలని కోరడంతో పనులు స్తంభించాయి. రైల్వే శాఖ చేపట్టిన స్టేషన్ నిర్మాణ పనులు, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న పైవంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది దీపావళి లోపల రైల్వే స్టేషన్ పనులు పూర్తవుతాయని ఎదురుచూసిన ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ రైల్వే చెన్నై డివిజన్ అధికారులు మాట్లాడుతూ.. స్టేషన్ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని, మూడు నెలల్లో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

కరూర్ తొక్కిసలాట వెనుక కుట్ర

● న్యాయవాది అరివళగన్

ప్యారిస్, న్యూస్‌టుడే: టీవీకే ప్రచారసభలో తొక్కిసలాట వెనుక కుట్ర ఉందని ఆ పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున తరఫున లాయర్ అరివళగన్ తెలిపారు. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. కరూర్ సమావేశంలో పోలీసులు, డీఎంకే జిల్లా ఇన్‌ఛార్జుల కారణంగా గందరగోళం ఏర్పడి 40 మంది మృతిచెందారన్నారు. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. పోలీసులు అనవసరంగా లాఠీఛార్జి నిర్వహించారన్న దానికి ఆధారాలు ఉన్నాయన్నారు. ఇలాంటి ఘటన జరుగుతుందని డీఎంకే నేతలు సామాజిక మాధ్యమాల్లో ముందుగానే పోస్టు చేశారని ఆరోపించారు. రోడ్డుకు రెండువైపులా నివాసం ఉన్న ప్రజలు, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకూడదనే విజయ్ వాహనం నెమ్మదిగా రావడంతో ఆలస్యమైందని చెప్పారు. మృతదేహాలకు ఒక్క రాత్రిలో ఎందుకు పోస్టుమార్టం నిర్వహించారని ప్రశ్నించారు. డాక్టర్లు ఎక్కడి నుంచి వచ్చారని, వారు అర్హులేనా అనే ప్రశ్న తమ మనసులో ఉందన్నారు.

విలేకర్లతో మాట్లాడుతున్న శశికళ

కేంద్రం దర్యాప్తుతోనే నిజాలు తెలుస్తాయి

సైదాపేట, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగితేనే కరూర్ ఘటనపై నిజాలు బయటికొస్తాయని జయలలిత నెచ్చెలి శశికళ తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. కరూర్ ఘటనలో బాధిత కుటుంబీకులను కలిశానని తెలిపారు. మృతి చెందినవారిలో ముగ్గురే సమావేశానికి వచ్చినవారని, మిగిలిన వారు అదే ప్రాంతంలో నివాసించేవారు, పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లేవారు, పిల్లలతో వచ్చినవారని చెప్పారు. కొద్ది నిమిషాలు విద్యుత్ ఆగి వచ్చే లోపు అంతా ముగిసిపోయిందని పేర్కొన్నారు.

బాధ్యతారాహిత్యం.. నిర్లక్ష్యమే కారణం

● హిందూ మున్నని ఆరోపణ

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: విజయ్‌కు పార్టీ సభ్యులను వ్యవస్థీకరించే సామర్థ్యం లేదని హిందూ మున్నని రాష్ట్ర అధ్యక్షుడు గాడేశ్వర సుబ్రమణ్యం తెలిపారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో... విజయ్ బాధ్యతారాహిత్యం, తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 40మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన సభలు, సమావేశాల్లోనూ ఎలాంటి నియంత్రణ, క్రమం లేదన్నారు. ప్రజా ఆస్తులకు నష్టం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని తెలిపారు. తనను నమ్మినవారిని నడిపించే సామర్థ్యం ఉన్నవాడే నిజమైన నాయకుడని తెలిపారు.

కరూర్ ఘటనకు సెంథిల్ బాలాజీ కారణం

● ఉత్తరం రాసి టీవీకే నిర్వాహకుడి ఆత్మహత్య

ప్యారిస్, న్యూస్‌టుడే: కరూర్ ఘటనకు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ కారణమని ఉత్తరం రాసి టీవీకే నిర్వాహకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. పోలీసుల వివరాల మేరకు.. విళుపురం జిల్లా విర్పట్టు టీవీకే నిర్వాహకుడు అయ్యప్పన్ సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు ముందు రాసిన ఉత్తరం స్వాధీనం చేసుకున్నారు. కరూర్ తొక్కిసలాటలో మృతిచెందిన వారి దుఃఖం భరించలేకపోతున్నట్లు అందులో తెలిపారు. టీవీకే నిర్వాహకుడిగా ఉండి ఏమీ చేయలేకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందడానికి ముఖ్య కారణం సెంథిల్ బాలాజీ అని, పోలీసులు ఇందుకు సహాయపడ్డారని పేర్కొన్నారు.

కాదనుకున్నవారిని కలుపుకోలేను

☛ అమిత్‌షాకు స్పష్టం చేసిన ఈపీఎస్

☛ కూటమిలో చేర్చుకోవడానికి నిరాకరణ

– న్యూస్‌టుడే, సైదాపేట

ఎడప్పాడి పళనిసామి అమిత్‌షా

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం, జయలలిత నెచ్చెలి శశికళ, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌లను పార్టీలోనే కాదు కూటమిలోనూ చేర్చుకునే ప్రసక్తి లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి చెప్పినట్లు సమాచారం. పళనిసామి నేతృత్వంలో అన్నాడీఎంకే వరుస ఓటములు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఓపీఎస్, శశికళ, టీటీవీ దినకరన్‌లను తిరిగి పార్టీలో చేర్చుకుంటేనే 2026 ఎన్నికల్లో విజయం సాధ్యమని ఏడాది కాలంగా మాజీ మంత్రి సెంగోట్టయన్ సహా కొంతమంది సీనియర్ నేతలు ఈపీఎస్‌కు చెబుతున్నారు. అందుకు పళనిసామి ససేమిరా అంటున్నారు. ఇదిలా ఉండగా గత ఏప్రిల్‌లో అన్నాడీఎంకే-భాజపా కూటమిని పళనిసామి సమక్షంలో అమిత్‌షా ప్రకటించారు. సెప్టెంబర్ 5న అన్నాడీఎంకే ఏకీకరణ గురించి సెంగోట్టయన్ ఎడప్పాడికి గడువు విధించిన సంగతి తెలిసిందే. దీంతో సెంగోట్టయన్‌ను పార్టీ పదవుల నుంచి ఈపీఎస్ తొలగించారు. తర్వాత సెంగోట్టయన్ దిల్లీ వెళ్లి అమిత్‌షాను కలిశారు. ఇదిలా ఉండగా 16వ తేదీ ఈపీఎస్ దిల్లీ వెళ్లి అమిత్‌షాను కలిశారు.

అది సాధ్యం కాని పని

సెంగోట్టయన్ కోరిక న్యాయమైందేనని, అంగీకరించటంలో ఏంటి సమస్య అని అమిత్‌షా అడిగినట్లు తెలుస్తోంది. అందుకు పళనిసామి.. అన్నాడీఎంకే చీలిక వర్గాల ఏకీకరణ అసాధ్యమని, అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించినవారికి పార్టీలో స్థానం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. వారిని చేర్చుకోకపోయిన ఫర్వాలేదుగాని భాజపాకు ఇచ్చే సీట్లలో కొన్ని ఓపీఎస్, టీటీవీ, శశికళకు ఇచ్చేందుకు మీకేమైనా అభ్యంతరం ఉందా? అని అమిత్‌షా అడగ్గా.. అన్నాడీఎంకేను నాశనం చేయాలని వారు చూశారని రాష్ట్ర వ్యాప్తంగా తాను ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పార్టీ నుంచి తొలగించినవారికి మద్దతుగా తానెలా ప్రచారం చేయగలనని ఈపీఎస్ చెప్పినట్లు సమాచారం. కార్యకర్తలు తన గురించి ఏమనుకుంటారని, అది సాధ్యమయ్యే పని కాదని కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో దక్షిణ జిల్లాల్లో వారికి ఉండే ఓటు బ్యాంకు మనకు దక్కదని అమిత్‌షా చెప్పగా.. అక్కడ వారికి పెద్దగా ఓటు బ్యాంకు లేదని, ముత్తురామలింగ దేవర్‌కు భారత రత్న ప్రకటిస్తే కూటమికి లబ్ధి చేకూరుతుందని ఈపీఎస్ సూచించినట్లు సమాచారం.

విమానాశ్రయంలో డ్రగ్స్ పట్టివేత

టీనగర్, న్యూస్‌టుడే: కంబోడియా దేశం నుంచి సింగపూర్ మీదుగా విమానంలో చెన్నై చేరుకున్న వ్యక్తిని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద దాదాపు రూ. 35 కోట్ల విలువైన నిషేధిత మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సముద్రంలో తండ్రి, ఇద్దరు కుమార్తెల గల్లంతు

● ఒకరి మృతి, బాలికల కోసం గాలింపు

వెంకటేశన్, కార్తిక, తులసి (పాతచిత్రాలు)

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: సముద్రంలో గల్లంతైన తండ్రి మరణించగా, ఇద్దరు కుమార్తెల కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు... చెన్నై అగరం ప్రాంతానికి చెందిన వెంకటేశన్(37) వడ్రంగి. ఈయన ఆదివారం తన కుమార్తెలు కార్తిక (17), తులసి(16), బంధువులైన 17మందితో కలిసి తిరుపోరూర్ మురుగన్ ఆలయానికి వెళ్లారు. అనంతరం మహాబలిపురంలోని సులేరికాడు సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ సముద్రంలో దిగి స్నానాలు చేస్తుండగా అలల్లో చిక్కుకొని వెంకటేశన్, అతని ఇద్దరు కుమార్తెలు, బంధువు హేమావతి గల్లంతయ్యారు. జాలర్లు హేమావతిని కాపాడారు. కాసేపటి తర్వాత వెంకటేశన్ మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. కార్తిక, తులసి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసులు తోయడంతో కిందపడిన బ్యాంకు అధికారి మృతి

కామరాజ్ (పాతచిత్రం)

ప్యారిస్: వాహన తనిఖీ సమయంలో ట్రాఫిక్ పోలీసులు తోయడంతో కిందపడిన బ్యాంకు అధికారి మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నై పెరంబూర్-మాధవం హైవేపై ట్రాఫిక్ పోలీసులు ఆదివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. అటుగా కారులో వచ్చిన కొడుంగైయూర్‌కి చెందిన కామరాజ్(50)ను ఆపారు. ఆయన మద్యం మత్తులో ఉండటంతో కారులోంచి దిగాలని చెప్పారు. కిందకు దిగిన కామరాజ్‌కు, పోలీసులకి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ను తోయడంతో కిందపడి స్పృహకోల్పోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడు ఓ ప్రైవేటు బ్యాంకు అధికారిగా తెలిసింది.

నర్సింగ్ విద్యార్థినిని హత్య చేసిన ప్రియుడు

ప్యారిస్, న్యూస్‌టుడే: మరో యువకుడితో మాట్లాడుతుందన్న కోపంతో నర్సింగ్ విద్యార్థినిని కొట్టి చంపిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు... మదురై ఊమంజికుళానికి చెందిన జయసూర్య(19), ఇతని మేనమామ కుమార్తె ప్రదీప(17) ప్రేమించుకుంటున్నారు. యువతి స్థానికంగా ఉన్న నర్సింగ్ కళాశాలలో చదువుతోంది. కొంత కాలంగా ప్రదీప కళాశాలకు వెళ్లట్లేదని, ప్రియుడితో మాట్లాడటం లేదని తెలుస్తోంది. అదే సమయంలో మరో యువకుడితో ఆమె మాట్లాడుతున్నట్లు తెలుసుకున్న జయసూర్య ఆగ్రహానికి గురయ్యాడు. ఆదివారం ప్రదీపను బయటకు తీసుకెళ్లి గొడవపడ్డాడు. ఆవేశంతో బండరాయితో కొట్టి చంపి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

లారీ డ్రైవర్ ఆత్మహత్య

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు సమీపం కొరట్టూరుకు చెందిన జానకిరామన్ (33) లారీ డ్రైవర్. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జానకిరామన్ మద్యానికి బానిసవడంతో భార్య పలుమార్లు మందలించింది. అయినా మానకపోవడంతో ఆమె తిరునెల్వేలిలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన జానకిరామన్ సోమవారం క్రిమిసంహారక మందు తాగాడు. బంధువులు చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెడ్‌హిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అత్తమామలను చంపడానికి అల్లుడి విఫలయత్నం

వేలూరు, న్యూస్‌టుడే: తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపం బక్రీతక ప్రాంతానికి చెందిన రాజా(55), కాళియమ్మాళ్ దంపతులు, వీరి కుమార్తె నందిని, అల్లుడు అరవింద్, ఎనిమిదేళ్ల బంధువుల అమ్మాయి కలిసి కారులో సోమవారం జోలార్‌పేట నుంచి ఏలగిరి కొండల్లోని ఓ గ్రామానికి బయలుదేరారు. కారును అరవింద్ నడిపాడు. ఏలగిరి కొండ మార్గంలో వెళ్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న నీటి గుంతలో పడింది. తలుపులు తీసి అరవింద్ బయటపడి అద్దాలు పగులగొట్టి మిగతావారిని రక్షించారు. కొద్ది సేపటికే కారు పూర్తిగా మునిగిపోయింది. సమాచారం మేరకు జోలార్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడినవారిని తిరుపత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసు దర్యాప్తులో అరవింద్ పథకం ప్రకారం ప్రమాదానికి గురిచేసినట్లు తెలిసింది. అతనికి భార్యకు మధ్య అత్తమామలు అడ్డుగా ఉన్నారని, వారివలన మనస్పర్థలు వస్తున్నాయని భావించిన అరవింద్ అత్తమామలను హత్య చేయడానికి పథకం వేశాడు. అందులో భాగంగా కారును ప్రమాదానికి గురిచేశాడు. మొదట కారు అద్దాలు పగులగొట్టి తన భార్య, బంధువుల బాలికను బయటకు తీశాడు. ఈలోగా స్థానికులు రావడంతో అత్తమామలను కూడా కాపాడినట్లు తేలింది. దీంతో పోలీసులు అరవింద్‌ను అరెస్టు చేశారు.

నీటిలో మునిగిన కారు

వృద్ధుడి మృతికి కారణమైన అన్నదమ్ముల అరెస్టు

వేలూరు, న్యూస్‌టుడే: వేలూరు జిల్లా అనైకట్టు సమీపం కెంగనల్లూరు ప్రాంతంలోని ఓ విద్యుత్తు స్తంభం ఈనెల 22వ తేదీ విరిగి మీదపడటంతో అదే ప్రాంతానికి చెందిన మునుసామి(65) మృతిచెందాడు. ఘటనపై మృతుడి బంధువులు అనైకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్తిబన్ అనే వ్యక్తి తన పొలంలో ఉన్న కొబ్బరి చెట్లను ప్రొక్లెయినర్‌తో తొలగిస్తుండగా విద్యుత్తు స్తంభం దెబ్బతిని విరిగిపడిందని, మునుసామి మృతికి కారణమైన పార్తిబన్, అతని తమ్ముడు ప్రశాంత్‌పై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలో తమ ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపిస్తూ మృతుడి బంధువులు అనైకట్టు బస్టాండ్ వద్ద సోమవారం రాస్తారోకో చేపట్టారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకొని వారితో మాట్లాడారు. ఘటనకు కారణమైన అన్నదమ్ములను అరెస్టు చేయడంతో ఆందోళన విరమించారు.

నగల దుకాణంలో చోరీ చేసిన ఇద్దరు...

గుణగంటి క్రాంతి, ఈగ మణికంఠన్

ప్యారిస్: చెన్నై షావుకారు పేటకి చెందిన జయేష్ జైన్ స్థానికంగా బంగారు నగల హోల్‌సేల్ దుకాణం నడుపుతున్నారు. గత ఆగస్టులో నగల నిల్వను సరిచూడగా సుమారు 1200 గ్రాములు కనిపించలేదు. దీంతో ఎలిఫెంట్‌గేట్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి చెన్నైలో ఉంటూ నగల దుకాణంలో పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వారు ఏడాదికి పైగా దుకాణంలో కొంచెం కొంచెంగా నగలను చోరీ చేసినట్లు తెలిసింది. నిందితులు తెలంగాణ రాష్ట్రం, నల్గొండకి చెందిన గుణగంటి క్రాంతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకి చెందిన ఈగ మణికంఠన్‌గా గుర్తించారు. వారి నుంచి 75 గ్రాముల నగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించినట్లు సోమవారం పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు.

హెరాయిన్ మాత్రలతో ఉన్న ఇద్దరు...

ప్యారిస్: చెన్నై వేప్పేరి పోలీసులు సోమవారం స్థానికంగా గస్తీ నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. వారి వద్ద హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు. త్రిపురకి చెందిన షాహిదుల్లా ఇస్లాం, కాహిత్ మియాలను అరెస్టు చేశారు. వారి నుంచి 220 హెరాయిన్ మాత్రలు, నాలుగు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

పెళ్లి పేరుతో 15మంది మహిళలను మోసగించిన కేటుగాడు

అరెస్టయిన సూర్య

ప్యారిస్, న్యూస్‌టుడే: పెళ్లి పేరుతో 15 మందికి పైగా మహిళల వద్ద నగలు, నగదు తీసుకొని మోసానికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల మేరకు... చెన్నై చూళైమేడుకి చెందిన నర్సుగా పనిచేస్తున్న 24ఏళ్ల మహిళ అన్నానగర్ ఆల్ ఉమెన్ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఫిర్యాదు చేశారు. అందులో.. మ్యాట్రిమోనిలో తన పేరుని నమోదు చేయగా తిరునెల్వేలికి చెందిన కేంద్ర దర్యాప్తు సంస్థ విశ్రాంత అధికారి కుమారుడు సూర్య అనే వ్యక్తి రోషన్ పేరుతో పరిచయమయ్యాడని, అతను తనను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి పలుమార్లు శారీరకంగా కలిశాడని తెలిపారు. అదేవిధంగా ఇద్దరం కలిసి భూమి కొనుగోలు చేద్దామని చెప్పి తన నుంచి రూ.8 లక్షల నగదు, 9 సవర్ల బంగారు నగలు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ తీసుకున్నాడని చెప్పారు. తర్వాత పెళ్లి ఎప్పుడు చేసుకుందామని అడగ్గా సమాధానం ఇవ్వలేదని, దీంతో తన నగదు, నగలు తిరిగివ్వాలని అడగడంతో తాము ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించాడని వాపోయారు. అనంతరం అతని గురించి విచారించగా పలువురు మహిళలను ఇలాగే మోసం చేసినట్లు తెలిసిందన్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సూర్య 2024లో ఓ మహిళను ఇలాగే మోసం చేసిన కేసులో అరెస్టయ్యాడని తెలిసింది. అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు తిరునెల్వేలిలో ఉన్న సూర్యని అరెస్టు చేశారు. చెన్నైకి తీసుకొస్తుండగా అమింజకరై వద్ద అతను మూత్రవిసర్జనకు వెళ్లాలని చెప్పి వాహనంలోంచి దిగి పారిపోవడానికి యత్నించాడు. కిందపడటంతో కాలికి గాయమైంది. పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అతను 15మందికి పైగా మహిళలను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని దర్యాప్తులో తేలింది.

బాలుడిపై వీధి శునకం దాడి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కృష్ణగిరి జిల్లా హోసూర్ సమీపంలోని ముత్తాలి ప్రాంతానికి చెందిన హరీష్-వెన్నెలా దంపతుల కుమారుడు హర్షవర్ధన్(3). బాలుడు ఆదివారం ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి శునకం కరిచింది. బాలుడి కేకలు విన్న తల్లిదండ్రులు బయటికి వచ్చి శునకాన్ని తరుముకున్నారు. అనంతరం తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్‌ను హోసూర్ ఆస్పత్రిలో చేర్చారు.

జైల్లోకి గంజాయి విసిరిన న్యాయవాదిపై కేసు నమోదు

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్ సమీపం పుళల్ కేంద్ర కారాగారంలో పోలీసులు ఆదివారం రాత్రి గస్తీ నిర్వహించారు. ఖైదీలు అళగర్‌స్వామి, సంతోష్, అరవింద్, సురుళి, కిషోర్ గంజాయి తాగుతుండటాన్ని గుర్తించారు. గంజాయి ఎలా వచ్చిందని వారిని ప్రశ్నించగా బయటి నుంచి ఎవరో విసిరారని చెప్పారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించగా చెన్నైకి చెందిన హేమంత్ అనే న్యాయవాది గంజాయి పొట్లాలు జైల్లోకి విసిరినట్లు కనిపించింది. దీంతో పోలీసులు హేమంత్‌పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.

కొబ్బరి పీచు పరిశ్రమలో అగ్నిప్రమాదం

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి సమీపం నంజై కౌండన్‌పుదూర్‌లో నూనె మిల్లు ఉంది. ఇక్కడ కొబ్బరి పీచుని గ్రేడింగ్ చేసి పలు ప్రాంతాలకు పంపుతారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. పొళ్లాచ్చి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో మిల్లులో ఉన్న రూ.10లక్షల విలువైన 40 టన్నుల కొబ్బరిపీచు దగ్ధమైంది. ప్రమాద కారణాలపై ఆనైమలై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Ph: 044-28232390
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 97910 83205, 97910 74993

(c) eenadu

ఈనాడు
తిరుపతి
మంగళవారం సెప్టెంబరు 30, 2025

మాడ వీధుల్లో హనుమంత వాహనంపై విహరిస్తున్న దేవదేవుడు

వేదమూర్తికి స్వర్ణ హారతి

బ్రహ్మోత్సవాల్లో నేడు (మంగళవారం)

సూర్యప్రభ వాహనం (ఉదయం 8 నుంచి 10 గంటల వరకు)

స్నపన తిరుమంజనం (రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు)

చంద్రప్రభ వాహనం (రాత్రి 7 నుంచి 9 గంటల వరకు)

స్వర్ణమయమైన రథంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీనివాసుడు తనకు ఇష్టమైన స్వర్ణరథంపై ఊరేగారు. ఉదయం శ్రీ కోదండ రాముని అవతారంలో ధనస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగారు.. రాత్రి గజవాహనంపై ముందుకు సాగారు. - న్యూస్‌టుడే, తిరుమల

గజవాహన సేవ: అష్టలక్ష్ముల వేషధారణలో కళాకారిణులు



స్వర్ణ రథంపై వేంకటేశ్వరుడు

15,500 ఉచిత దర్శనానికి తిరుపతిలో మంజూరు చేసిన టోకెన్లు (వీరికి మంగళవారం ఉ. 8 నుంచి రాత్రి 8 మధ్య దర్శనం లభించనుంది) - న్యూస్‌టుడే, తిరుపతి (తితిదే)

మంగళవారం ఆకాశం మేఘావృతమై సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

సర్వదర్శన సమయం	రూ.300 ఎస్ఈడీ టికెట్లపై	శ్రీవారిని దర్శించుకున్న భక్తులు	హుండీ ఆదాయం
16 గంటలు	3 గంటలు	79,496	రూ. 3.79 కోట్లు

ఏం చేశానమ్మా.. పూడ్చి పెట్టేంత పాపం?

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బస్టాండ్ వద్ద దుకాణ సముదాయంలో ఆదివారం అర్ధరాత్రి ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం శ్రీకాళహస్తి- తడ రోడ్డు పక్కనే ఓ దుకాణ ఆవరణలోని ఇసుకలో పూడ్చి పెట్టింది. కుక్కలు చిన్నారిని పైకి లాగి తీవ్రంగా గాయపర్చాయి. సోమవారం ఉదయం చెత్త తొలగిస్తున్న సిబ్బంది పసికందును గుర్తించారు. తీవ్రగాయాలై కొనఊపిరితో ఉన్న శిశువును హమాలీ గోవిందయ్య ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి అనంతరం రుయాలో చేర్పించారు. అనంతరం మృత్యువుతో పోరాడి మృతి చెందింది. సీడీపీవో దేవకుమారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి శ్రీసిటీ ఎస్సై సునీల్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న గూడలవారిపాళెం పంచాయతీ చెంచురామిశెట్టికండ్రిగకు చెందిన ఓ మహిళను విచారించారు. పసికందును పూడ్చిన ఘటనాస్థలం వద్ద ఓ దుకాణంలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా , ఆ మహిళ రాత్రి ఒంటిగంట సమయంలో అక్కడ సంచరించినట్లు తేలింది. సోమవారం ఉదయం ఆ మహిళ ఓ మందుల దుకాణానికి వెళ్లి బిడ్డను ప్రసవించానని వేసుకునేందుకు మాత్రలు ఇవ్వాలని కోరినట్లు దుకాణదారుడు తెలిపారు. పూర్తి విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

అమ్మా..
నీ ఒడిలో ఒదగాలని..
నీ నీడలో ఎదగాలని..
నీ చేతి గోరుముద్దలు తినాలని..
ఎన్నో అనుకున్నా..
ఎన్నెన్నో కలలు కన్నా..
కానీ..
అన్నీ తుంచేసి..
కర్కశంగా పూడ్చేసి..
అమ్మా అనకుండానే
సమాధి చేశావు..

కంట్లో నలుసు పడితేనే
కన్నీళ్లు పెట్టుకునే నువ్వు..
ఇసుకలోంచి..
కుక్కలు లాగేసి..
నన్ను తినేస్తుంటే..
ఏమైపోయావమ్మా..?
ఈ లోకం నుంచి
వదిలించుకున్నావా అమ్మా..
తిరుపతి జిల్లా
వరదయ్యపాళెం గ్రామంలో
ఈ అమానుష ఘటన
చోటుచేసుకుంది.

ఆధ్యాత్మిక నగరి.. ప్రగతి ఝరి

తిరుపతి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఏడుకొండల అంచుల వరకు పెద్దపెద్ద ఇళ్లు నిర్మించడంతో చూడచక్కగా కనిపిస్తోంది. మరోవైపు మొదటిఘాట్ రోడ్డులో తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ప్రయాణికులను ఈ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. - ఈనాడు, చిత్తూరు, తిరుపతి

ఓటర్ల జాబితా జల్లెడ

● తప్పొప్పుల సవరణకు కసరత్తు

ఫిర్యాదులకు www.voters.eci.gov.in

తిరుపతి (కలెక్టరేట్), న్యూస్‌టుడే: ఓటరు జాబితాలో తప్పొప్పుల సవరణపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ ద్వారా జాబితాను పరిశీలించి ఎన్నికల సంఘం వెబ్ సైట్‌లో నమోదు చేస్తోంది.

జిల్లా పునర్విభజనలో భాగంగా కొత్తగా తిరుపతి జిల్లాను ఏర్పాటు చేశారు. విభజన తరువాత ఏడు జిల్లాల పరిధిలో 18,04,229 ఓటర్లు నమోదయ్యారు. గత ఎన్నికల సమయంలో తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలో భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ రెండు నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టిసారించింది.

చిరుత.. వస్తే పట్టేస్తారు

తిరుమలకు కాలిబాటన వెళ్లే భక్తులను నిత్యం భయపెట్టే అంశం చిరుత పులులు. బ్రహ్మోత్సవాల వేళ.. పెద్ద సంఖ్యలో నడిచి వెళ్లే భక్తులకు వీటి నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తామని వైల్డ్ లైఫ్ పర్యవేక్షణ బృందం అభయమిస్తోంది. –న్యూస్‌టుడే తిరుపతి (జీవకోన)

● ఆధునిక కెమెరాలు సమకూర్చుకున్న అటవీ శాఖ

● రంగంలోకి 15 మందితో కూడిన ప్రత్యేక బృందం



సంచారం ఎక్కువున్న ప్రాంతాలు
ఎస్వీయూ, ఎస్వీ అగ్రికల్చర్, ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ (ఇవి అప్పుడప్పుడూ తిరుమల కాలిబాటలోకి ప్రవేశిస్తుంటాయి)

ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత



● సభ్యులు నాలుగు బృందాలుగా ఏర్పడి అలిపిరి ఏడో మైలు, తిరుపతిలోని బేస్ స్టేషన్ల నుంచి లైవ్, థర్మల్, సోలార్ కెమెరాలతో పర్యవేక్షిస్తూ.. పెట్రోలింగ్ చేస్తారు.

● చిరుతలు, ఎలుగుబంట్లు భక్తుల సమీపంలోకి వస్తున్నట్టు గుర్తిస్తే.. వెంటనే వాకీటాకీలతో సమాచారం చేరవేస్తారు.

40 అలిపిరి మార్గంలో సమస్యాత్మక ప్రదేశాలు

ఎవరుంటారు..?
అటవీశాఖ 15 మంది సుశిక్షితులైన సిబ్బందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా అటవీ, జూ, తితిదే విజిలెన్స్ అధికారులు ఉంటారు.

ఏం చేస్తారంటే..?
సుశిక్షితులైన సిబ్బంది అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. చిరుత పులులు, ఎలుగుబంట్ల కదలికలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేస్తారు.

ఏర్పాటు చేసిన కెమెరాలు: 100 కుడ్డే బ్యాక్ కెమెరా ట్రాప్‌లు | 35 సోలార్ లైవ్ | 24 వీడియో కెమెరాలు | 02 పులులు, ఎలుగుబంట్లు, ఏనుగుల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన బేస్ స్టేషన్లు

పక్కాగా కార్యాచరణ.. భేషుగ్గా నిర్వహణ

'ఈనాడు'తో ఎస్పీ సుబ్బరాయుడు

ఈనాడు డిజిటల్, తిరుపతి: తిరుమల బ్రహ్మోత్సవాల్లో శాంతి భద్రతల విషయంలో పోలీసు శాఖ పక్కాగా వ్యవహరించింది. మూడు రోజుల్లోనే 109 మంది అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి.. 32 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. పాపిల్లాన్ చెకింగ్(బయోమెట్రిక్)విధానంలో 2,508 మంది వేలిముద్రలను గుర్తించి.. నేరచరిత్ర ఉన్నవారిని తిరుమల తిరుపతి దరిదాపుల్లోకి కూడా రానీయకుండా చేశామన్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన గరుడ సేవను విజయవంతంగా పూర్తిచేసిన సందర్భంగా ఆయన 'ఈనాడు'కు పలు వివరాలు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ డేటా ఆధారంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీలోని పాత నేరస్థులను బైండోవర్ చేశామన్నారు.

సూళ్లూరుపేటలో సోమవారం సరస్వతి అలంకారంలో చెంగాళమ్మ –సూళ్లూరుపేట, న్యూస్‌టుడే

ఆటోవాలా.. అందుకో కానుక

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: వాహనమిత్ర పథకంలో భాగంగా ప్రభుత్వం ఆటో చోదకులకు కానుక ప్రకటించింది. లబ్ధిదారులకు ఏటా రూ.15 వేలు ఇవ్వనున్నారు. అక్టోబరు 4న అర్హుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం కోసం ఈ నెల 17 నుంచి 19 వరకు దరఖాస్తులు ఆహ్వానించారు.

● దరఖాస్తులు: 14,757
● అర్హులు: 14,375
● తిరస్కరించినవి: 249
● హోల్డ్‌లో ఉంచినవి: 133
● మంజూరైన లబ్ధి: రూ.21.56 కోట్లు

ఇలా తెలుసుకోవచ్చు: అర్హులైన లబ్ధిదారుల జాబితా స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటుంది.

ఉమ్మడి జిల్లాలో రూ.106కోట్ల విద్యుత్తు ఛార్జీలు తగ్గింపు

న్యూస్‌టుడే, చిత్తూరు (చిత్తూరు): విద్యుత్తు ఛార్జీల బాదుడు నుంచి వినియోగదారులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. రాష్ట్రంలో రూ. 925.5 కోట్ల విద్యుత్తు ఛార్జీలను (ట్రూడౌన్)తగ్గించింది.

● ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో నవంబరు నుంచి వచ్చే అక్టోబరు వరకు సుమారు రూ.106 కోట్ల మేర తగ్గినట్లే.

● వినియోగదారుడికి యూనిట్‌కు 13 పైసల లబ్ధి చేకూరనుంది.

స్థలాల రిజిస్ట్రేషన్‌పై '22ఏ' నిషేధం ఎత్తివేత

తిరుపతి(కలెక్టరేట్), న్యూస్‌టుడే: తిరుపతి ఆటోనగర్ స్థలాల రిజిస్ట్రేషన్‌పై అమల్లో ఉన్న '22ఏ' నిషేధాన్ని తొలగిస్తూ కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడి భూములకు సంబంధించి వివిధ సర్వే నంబర్లను 2018లో రెవెన్యూ అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ సమస్యపై ఇటీవల రెవెన్యూ సదస్సులో పలువురు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ స్పందించారు.

104FM Tirupati ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 8008555167, 9000180635

(c) eenadu

గ్రీవెన్స్‌కు 283 వినతుల స్వీకరణ

అర్జీదారుల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి(కలెక్టరేట్), న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 283 వినతులు వచ్చాయి. కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభంబన్సల్, శిక్షణ కలెక్టర్ సందీప్, డీఆర్వో నరసింహులు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్‌రెడ్డి, రోజ్‌మాండ్, సుధారాణి హాజరై ప్రజల నుంచి వినతులు అందుకున్నారు. అత్యధికంగా రెవెన్యూశాఖకు 172 వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Union Bank of India
తడ బ్రాంచ్, ఫోన్ : 97043 70680
శ్రీ చెంగాలమ్మ నగర్, పోలీస్ స్టేషన్ వెనుక వైపు, తడ, తిరుపతి జిల్లా-524121.

స్థిరాస్తుల విక్రయం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన

విషయం : సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూల్ 8 ప్రకారం స్థిరాస్తుల అమ్మకం కొరకు 30 రోజుల ప్రకటన
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లో రూల్ 8(6) / 9(1) ప్రొవిజన్‌తో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 ప్రకారం స్థిరాస్తుల ఇ-వేలం అమ్మకం ప్రకటన

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దిగువ తెలిపిన బ్రాంచ్‌ల అధీకృత అధికారి స్వాధీనంలోకి తీసుకోబడినదైన సెక్యూర్డ్ క్రెడిటార్‌కు తాకట్టు పెట్టిన/ఛార్జి చేయబడిన ఈ కింద పేర్కొన్న స్థిర ఆస్తిని, సంబంధిత రుణగ్రహీతల నుంచి బ్యాంక్/సెక్యూర్డ్ క్రెడిటార్‌కు బకాయిపడిన మొత్తాన్ని ఈ దిగువ తెలిపిన విధంగా భవిష్యత్తు వడ్డీ మరియు లీగల్ ఇతర ఖర్చులతో కలిసి తిరిగి రాబట్టుటకు "ఎక్కడ ఎలా ఉన్నది అలాగే", "అక్కడ ఏమి ఉన్నది అదే" మరియు "అక్కడ ఏది ఉన్నా" అను ప్రాతిపదికపై తేది.30-10-2025న మధ్యాహ్నం 12.00 గం.ల నుంచి 5:00 గం.ల వరకు బహిరంగ ఇ-వేలం ద్వారా సెక్యూరిటీ క్రెడిటార్ విక్రయించెదరని ప్రత్యేకించి ఈ కింద పేర్కొన్న రుణగ్రహీత(లు) మరియు సాధారణ ప్రజలకు తెలియజేయడమైనది.

ఇ-వేలం తేది మరియు సమయం : 30-10-2025, మ॥ 12.00 గం॥ల నుండి సా॥ 05.00 గం॥ వరకు
(వేలము పూర్తి అగు వరకు 10 నిముషముల చొప్పున సమయం పొడిగించబడును)
ఇ-వేలం వెబ్‌సైట్ : https://baanknet.com.

రుణగ్రహీత/తనఖాదారు : శ్రీ కె.ముని కుమార్, తండ్రి : కాశి హరనాథరెడ్డి,
మల్లవారిపాలెం వెస్ట్ గ్రామం, ఇరుగులం పోస్టు, సత్యవేడు మండలం, తిరుపతి జిల్లా, ఆం.ప్ర.-517646.
సహ-రుణగ్రహీత : శ్రీ కె.యుగంధర్ రెడ్డి, తండ్రి : కుప్పాని జయగోపాల్ రెడ్డి,
పాత ఇరుగుపాలెం గ్రామం మరియు పోస్టు, సత్యవేడు మండలం, తిరుపతి జిల్లా, ఆం.ప్ర.-517588.
బకాయి మొత్తం : తేది.26-04-2025 నాటికి రూ.17,60,633.42 పై. మరియు వడ్డీ మరియు ఖర్చులుతో సహా.
స్థిరాస్తుల యొక్క సంక్షిప్త వివరములు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సూళ్ళూరుపేట సబ్ రిజిస్ట్రేషన్, తడ రెవెన్యూ మండలం, తడ కండ్రిగ గ్రామం, చెంగాలమ్మ నగర్, మెట్ట భూమి, పట్టా నెం.175 లోని యన్‌హెచ్-5 రోడ్డు తూర్పు వైపున సర్వే నెం.114/4ఎ వద్ద కంప్రొమైజ్ చేయబడిన ఎ.3.60 సెంట్లులోని ప్లాటు నెం.80గా గల కెకెవి టవర్స్ పేరుతో గల రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ నందు 1607.03 చ.అ.లలో 200.87 చ.అ.లు విస్తీర్ణం స్థలము అవిభాజ్యపు వాటాతో 680 చ.అ.లు విస్తీర్ణం కామన్ ఏరియాతో సహా క్రింది అంతస్తులోని తూర్పు వైపు రెసిడెన్షియల్ ఫ్లాటు నెం.101 యావదాస్తి.
హద్దులు : తూర్పు : లే అవుట్ ఫెన్సింగ్, ఉత్తరం : ప్లాటు నెం.79 లోని ఖాళీ స్థలము, పడమర : 23 అడుగుల వెడల్పు లే అవుట్ రోడ్డు, దక్షిణం : ప్లాటు నెం.81.
ఫ్లాటు హద్దులు: తూర్పు: ఓపెన్ టు స్కై, ఉత్తరం : ఓపెన్ టు స్కై, పడమర : ఉమ్మడి మెట్లు మరియు కారిడార్, దక్షిణం : ఓపెన్ టు స్కై.
రిజర్వు ధర : రూ.17,50,000.00 ధరావతు : రూ.1,75,000.00 బిడ్ పెంపుదల మొత్తం : రూ.17,500.00
బ్యాంకు వారికి తెలిసిన తాకట్టు ఋణభారములు : లేవు
వేలం విక్రయం వివరణాత్మక నిబంధనలు మరియు షరతులు రిజిస్ట్రేషన్ & లాగిన్, బిడ్డింగ్ రూల్స్ కొరకు దయచేసి వెబ్‌సైట్: https://baanknet.com మరియు "https://www.unionbankofindia.co.in/auction-property/view-auction-"property.aspx మరియు www.unionbankofindia.co.in ను సందర్శించగలరు.
తేది : 24.09.2025, ప్రదేశం : తడ సం/- అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

AMARA RAJA | ENERGY & MOBILITY
అమరరాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్
(గతంలో అమరరాజ బ్యాటరీస్ లిమిటెడ్‌గా పిలువబడేది)
CIN: L31402AP1985PLC005305
రిజిస్టర్డు ఆఫీసు: రేణిగుంట- కడప రోడ్, కరకంబాడి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్- 517520,
కార్పొరేట్ ఆఫీసు: టెర్మినల్ ఎ, 1-18/1/AMR/NR, నానక్‌రామ్ గూడ, గచ్చిబౌలి, హైదరాబాద్- 500032
ఇమెయిల్ ఐడి: investorservices@amararaja.com వెబ్‌సైట్: www.amararajaeandm.com
ఫోన్: 91 (40) 23139000, ఫ్యాక్స్: 91 (40) 23139001

వాటాదార్లకు నోటీసు

కంపెనీవద్ద ఉన్న క్లెయిమ్‌చేయని డివిడెండ్ మొత్తము(లు) మరియు/లేదా మూలాధార వాటాలను ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (IEPF) అథారిటీకి బదిలీ చేయుట

ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (అకౌంటింగ్, ఆడిట్, ట్రాన్స్‌ఫర్ అండ్ రీఫండ్) రూల్స్, 2016 (సవరించినట్లుగా)తో చదువుకోవల్సిన కంపెనీల చట్టం, 2013 ("చట్టం") యొక్క సెక్షన్ 124(6)లోని నిబంధనలనుసరించి అమరరాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్ (గతంలో అమరరాజ బ్యాటరీస్ లిమిటెడ్‌గా పిలువబడేది) ("కంపెనీ") యొక్క వాటాదార్లకు క్రింది విధంగా ఇందుమూలముగా తెలియజేయడమైనది.

అన్ని వాటాల బదిలీ కొరకు ఇతర అంశాలతోపాటు సదరు చట్టం మరియు రూల్స్, అందలి నిబంధనల మేరకు IEPF అథారిటీ (IEPFA) యొక్క డీమ్యాట్ ఖాతా తాలూకు వరుసగా ఏడు (7) లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల వ్యవధికి వాటాదార్లకు చెల్లించబడని లేదా వారిచే క్లెయిమ్ చేయబడని డివిడెండ్ మిగిలిఉన్నది.

ఈ విషయంలో మీ దృష్టికి తెచ్చినదేమనగా 2018-19 కొరకు మధ్యంతర డివిడెండ్ చెల్లింపు తేది నుండి వరుసగా ఏడు (7) సంవత్సరాల కొరకు క్లెయిమ్ చేయబడని/ చెల్లించని డివిడెండ్లుగల వాటాదార్ల వాటాలు 15 డిసెంబర్ 2025న IEPFకు బదిలీ చేయబడనున్నవి.

ఆర్థిక సంవత్సరం 2018-19 కొరకు చెల్లించకుండా లేదా క్లెయిమ్ చేయబడకుండా ఉన్న డివిడెండ్లుగల సంబంధిత వాటాదార్లకు కంపెనీ వ్యక్తిగతంగా నోటీసులను పంపే ప్రక్రియలో ఉన్నది మరియు వారి మూలాధార వాటాలు IEPFAకు బదిలీ చేయబడనున్నందున 01 డిసెంబర్ 2025న లేదా ఆలోగా డివిడెండ్లను క్లెయిమ్ చేయవల్సిందిగా వారిని కోరుతున్నది.

సదరు వాటాదార్ల వివరాలు అనగా పేరు, ఫోలియో నెం., డిపి ఐడి మరియు క్లయింటు ఐడి మరియు IEPFAకు బదిలీ చేయబడవల్సిన వాటాల సంఖ్యతోకూడిన జాబితా అనేది వాటాదార్లచే తగిన చర్య మరియు సమాచారం కొరకు కంపెనీ వెబ్‌సైట్ అనగా www.amararajaeandm.com నందు లభించును.

ఆర్థిక సంవత్సరం 2018-19 నుండి తమ డివిడెండ్‌ను క్లెయిమ్ చేయనివాటాదార్లు 01 డిసెంబర్ 2025న లేదా ఆలోగా దిగువతెలిపిన డాక్యుమెంట్లతోపాటు తమ లిఖితపూర్వక దరఖాస్తును కామియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఆర్‌టిఎ) కు చేరేలా వెంటనే క్లెయిమ్ చేయవల్సిందిగా విజ్ఞప్తి.

* వాటాదారుచే తగువిధంగా పూరించబడిన మరియు సంతకంచేయబడిన లేఖ
* పాన్ కార్డు మరియు చిరునామా రుజువు యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ
* ఒరిజినల్ క్యాన్సిల్డ్ చెక్కు
* క్లయింట్ మాస్టర్ రిపోర్టు (వాటాలు డీమ్యాట్ పద్ధతిలో ఉన్నపక్షంలో)

01 డిసెంబర్ 2025న లేదా ఆలోగా చెల్లుబాటగు క్లెయిమ్ అందని పక్షంలో, ఎట్టి తదుపరి నోటీసు లేకుండా దిగువతెలిపిన విధంగా క్లెయిం చేయని/ చెల్లించని ఈక్విటీ వాటాలను IEPFAకు బదిలీ చేయుటకు కంపెనీ ముందుకు సాగుతుంది:

మీరు భౌతిక రూపంలో వాటాలను కలిగియున్న పక్షంలో: పేర్కొన్నవిధంగా ప్రాసెస్ చేయబడిన తర్వాత వాటాలు IEPFAకు బదిలీ చేయబడతాయి. ఇప్పుడు మీ పేరిట రిజిస్టరైన మరియు మీవద్ద ఉన్న ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు ఆటోమేటిక్‌గా రద్దవుతాయి.

మీరు ఎలక్ట్రానిక్ రూపంలో వాటాలను కలిగియున్న పక్షంలో: IEPFAకు బదిలీ చేయబడనున్న వాటాల కొరకు మీ డీమ్యాట్ ఖాతా డెబిట్ చేయబడును.

బదిలీ అయిన మీదట వెబ్‌సైట్ https://www.mca.gov.in/content/mca/global/en/mca/iepf-related-services.html నందు లభించే నిర్ణీత వెబ్ ఫారం IEPF-5లో దరఖాస్తు చేయడం ద్వారా IEPFA నుండి క్లెయిమ్‌చేయని డివిడెండ్ మొత్తము మరియు వాటాలను, రెండింటిని క్లెయిమ్ చేసుకోవచ్చునని మరియు దీని భౌతిక కాపీని తగువిధంగా సంతకంచేసి (కంపెనీలో సమోదైన నమూనా సంతకం ప్రకారం) వెబ్ ఫారం IEPF-5లో తెలిపిన అవసరమైన డాక్యుమెంట్లతోపాటు దీని కంపెనీ యొక్క కార్పొరేట్ కార్యాలయ చిరునామావద్ద నోడల్ ఆఫీసర్‌కు పంపవల్సిందిగా సంబంధిత వాటాదారు గమనించగలరు. IEPFAకు బదిలీయైన క్లెయిమ్‌చేయని డివిడెండ్ మరియు ఈక్విటీ వాటాలకు సంబంధించి కంపెనీమీద ఎట్టి క్లెయిమ్ ఉండదు.

ఏవేని సందేహాలున్న పక్షంలో, సంబంధిత వాటాదార్లు కంపెనీ యొక్క రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ అనగా కామియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, సుబ్రమణియన్ బిల్డింగ్, నెం.1, క్లబ్ హౌస్ రోడ్, చెన్నై- 600002, ఫోన్: 044-4002 0700, ఇ-మెయిల్: cameo@cameoindia.com ను సంప్రదించవచ్చును. ఇమెయిల్స్‌ను investorservices@amararaja.com కు కూడా పంపవచ్చును. వాటాదార్లు డాక్యుమెంట్లను ఆర్‌టిఎ పోర్టల్: https://wisdom.cameoindia.comపై కూడా అప్‌లోడ్ చేయవచ్చును.

అమరరాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్
(గతంలో అమరరాజ బ్యాటరీస్ లిమిటెడ్‌గా పిలువబడేది) తరఫున
ప్రదేశం: హైదరాబాద్ సం/- వికాస్ సభర్వాల్
తేది: 30 సెప్టెంబర్ 2025 కంపెనీ సెక్రెటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ -లీగల్

వాటాదార్లకు నోటీసు

100 రోజుల కార్యక్రమం - 'సక్షం నివేశక్' - ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు ప్రొటెక్షన్ ఫండ్ ('IEPF') కు చెల్లించని/ఎవరూ క్లెయిం చేయని డివిడెండ్లను బదిలీ చేయకుండా నిరోధించుటకు కేవైసి మరియు ఇతర అనుబంధ సమాచారాన్ని తాజాగా ఉంచుట మరియు వాటాదారులను నియోగించుట కొరకు

ప్రియమైన వాటాదారులారా,

మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఎంసిఎ) వారి లేఖ తేది జులై 16, 2025 ప్రకారంగా, కంపెనీవారు ప్రారంభించిన 100 రోజుల కార్యక్రమం -'సక్షం నివేశక్' నవంబరు 6, 2025 వరకు కొనసాగుతుంది. ఆర్థిక సంవత్సరాలు 2017-2018 (ఫైనల్ డివిడెండ్) నుంచి 2023-24 వరకు తమ డివిడెండ్లను క్లెయిం చేయని లేదా కంపెనీ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ (ఆర్‌టిఎ) అనగా కామియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్‌తో తమ కేవైసీ మరియు నామినేషన్ వివరాలను నవీకరించని వాటాదారులకోసం ఈ కార్యక్రమం ప్రారంభించబడింది.

తదనుగుణంగా, సంబంధిత వాటాదారులు, కంపెనీ వారి ఆర్‌టిఎ -కామియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్ (యూనిట్: అమర రాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్), శ్రీ పి.మురళీధరన్, మేనేజర్, సుబ్రమణియన్ బిల్డింగ్, నం.1, క్లబ్ హౌస్ రోడ్, చెన్నై-600002ను సంప్రదించవచ్చును. ఇ-మెయిల్ investor@cameoindia.com. వాటాదారులు తమ డాక్యుమెంట్లను పోర్టలు https://wisdom.cameoindia.com/ లో అప్‌లోడ్ చేయవచ్చును. వాటాదారులు ఇతర ఏదైనా అదనపు సహాయం కొరకు కంపెనీని investorservices@amararaja.com ను కూడా సంప్రదించవచ్చును. వాటాదారులు ఇంకనూ గమనించాల్సింది ఏమనగా వారు తమ కేవైసి, బ్యాంకు మాండేట్స్, నామిని మరియు కాంటాక్టు సమాచారాన్ని తాజాగా ఉంచడానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. తమ వాటాలు IEPFA కు బదిలీ కాకుండా నిరోధించడానికి, పైన తెలిపిన ఆర్థిక సంవత్సరాలకు చెందిన తమ డివిడెండ్లను వాటాదారులు కూడా క్లెయిం చేయవచ్చు.

అమరరాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్
(గతంలో అమరరాజ బ్యాటరీస్ లిమిటెడ్‌గా పిలువబడేది) తరఫున
ప్రదేశం: హైదరాబాద్ సం/- వికాస్ సభర్వాల్
తేది: 30 సెప్టెంబర్ 2025 కంపెనీ సెక్రెటరీ & వైస్ ప్రెసిడెంట్ లీగల్

వాటాదార్లకు నోటీసు

వాస్తవ వాటాల బదిలీ అభ్యర్థన యొక్క పునఃదాఖలు నిమిత్తం ప్రత్యేక ఏర్పాటు

ప్రియమైన వాటాదారులారా,

పైన తెలిపిన విషయం మీద 02 జులై 2025 తేదీ నాటి సెబి సర్క్యులర్ నెం. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 ప్రకారం అమరరాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్‌కి చెందిన వాస్తవ వాటాల బదిలీ డీడ్స్ యొక్క పునఃదాఖలు నిమిత్తం ప్రత్యేక ఏర్పాటు 06 జనవరి 2026 వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ సదుపాయం 01 ఏప్రిల్ 2019కు ముందు బదిలీ డీడ్స్ దాఖలు చేసినప్పుడు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది మరియు డాక్యుమెంట్లు/ప్రాసెస్‌లో ఏదేని లోపం/ లేదా మరేదేని కారణంగా తిరస్కరించబడతాయి/ తిరిగి పంపబడతాయి/ పరిశీలించబడవు.

ఈ సదుపాయంను మీరు వినియోగించుకోదలిచనట్లయితే, కంపెనీ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ (RTA) - మెసర్స్ కామియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, (యూనిట్: అమరరాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్), శ్రీ పి.మురళీధరన్, మేనేజర్, సుబ్రమణియన్ బిల్డింగ్, నెం.1, క్లబ్ హౌస్ రోడ్డు, చెన్నై - 600002, ఫోన్: 044-40020700, ఇమెయిల్ ఐడి: investor@cameoindia.com ని సంప్రదించండి. వాటాదార్లు పైన తెలిపిన పోర్టల్: https:// wisdom.cameoindia.com లో కూడా డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయవచ్చును, తదుపరిగా, వాటాదార్లు ఏదేని మద్దతు కొరకు investorservices@amararaja.com వద్ద కంపెనీని కూడా సంప్రదించవచ్చును.

బదిలీ కొరకు పునఃదాఖలు చేయబడిన పైన తెలిపిన వాటాలు ఆమోదించబడినచో, డీమ్యాట్ విధానంలో మాత్రమే కంపెనీచే జారీచేయబడతాయి.

తదుపరి సమాచారం కొరకు https://www.sebi.gov.in/legal/circulars/jul-2025/ease-of-doing-investment-special-window-for-re-lodgement-of-transfer-requests-of-physical-shares_94973.html లో సెబి సర్క్యులర్ కొరకు లింక్‌ను చూడవచ్చును.

అమరరాజ ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్
(గతంలో అమరరాజ బ్యాటరీస్ లిమిటెడ్‌గా పిలువబడేది) తరఫున
ప్రదేశం: హైదరాబాద్ సం/- వికాస్ సభర్వాల్
తేది: 30 సెప్టెంబర్ 2025 కంపెనీ సెక్రెటరీ & వైస్ ప్రెసిడెంట్ లీగల్

శ్రీవారి చరిత.. ప్రచార ఘనత

అంతర్జాతీయ స్థాయిలో ఏ ధార్మిక సంస్థకు లేని రీతిలో ఒక్క ఏడుకొండల వాడికే ఉత్సవాలు, వనరులు, సిబ్బంది, ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. అందరి కోర్కెలు తీర్చే ఆ సప్తగిరీశునికి నిత్యం జరిగే వైభోగం, కైంకర్యాలు ఇతర ఆలయాలతో పోలిస్తే అనంతం, అద్వితీయమనే చెప్పాలి. ఇవన్నీ భక్తజనానికి తెలిసేలా తితిదే వివిధ రూపాల్లో కృషి చేస్తోంది.
– న్యూస్‌టుడే, తిరుపతి (తితిదే)

76 ఏళ్లుగా సప్తగిరి పత్రిక

● స్వామివారి విశిష్టత, సేవలను తెలిపేందుకు తితిదే సొంతంగా 'సప్తగిరి' అనే మాసపత్రికను 1949లో ఒక బులిటెన్‌గా ప్రారంభించింది. ● 1972లో తెలుగు, తమిళం, కన్నడం, ఆంగ్లం, హిందీ భాషల్లో ముద్రించడం మొదలుపెట్టారు. సంస్కృతంలో 2014 నుంచి అందిస్తోంది. 2016లో పత్రికను పూర్తిస్థాయిలో కలర్‌లో, వివిధ చిత్రాలతో ముద్రిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచుతారు. ● మహంతుల కాలంలోనే అంటే 1935లో తితిదే సొంతంగా ముద్రణాలయాన్ని ప్రారంభించింది.

ప్రత్యేకంగా ప్రచురణల విభాగం

తితిదే ఆధ్వర్యంలో 90 ఏళ్లుగా ప్రత్యేకంగా ప్రచురణల విభాగం కొనసాగుతోంది. ఇందులో పురాణ, భాగవత, ఇతిహాస, చిన్న పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు ఉచితంగా అందజేస్తారు. 350 పుస్తకాలు ముద్రించారు. ఆన్‌లైన్‌లో 1,800కు పైగా పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ● 2008 జులై 7న తెలుగులో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ ఛానల్)ను ప్రారంభించారు. 24 గంటలు తిరుమలలో పాటు అనుబంధ ఆలయాలలో జరిగే కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. నిత్యం ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు (తిరుపతిలోని నమూనా ఆలయంలో) ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

జస్టిస్ రంజన్‌శర్మతో అధికారులు

ముక్కంటి సేవలో జస్టిస్ రంజన్‌శర్మ

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌శర్మ సోమవారం వాయులింగేశ్వరుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఏఈఓ విద్యాసాగర్‌రెడ్డి, ప్రొటోకాల్ ఏఈఓ మోహన్ తదితరులున్నారు.

తిరుమలలో ప్రత్యేక 'పర్వదినాలు'

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో అక్టోబరులో పర్వదినాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. 1న శ్రీవారి రథోత్సవం, 2న చక్రస్నానం, ధ్వజావరోహణం, 3న శ్రీవారి బాగ్ సవారీ, 7న పౌర్ణమి గరుడసేవ, 15న తిరుమల నంబి ఉత్సవ ఆరంభం, 20న దీపావళి ఆస్థానం, 23న భగినీహస్త భోజనం, 24న తిరుమల నంబి శాత్తుమొర, 25న నాగులచవితి, పెద్దశేషవాహనం, 27న మానవాళ మహామునుల శాత్తుమొర, 28న సెనైమొదలియార్ వర్ష తిరునక్షత్రం, 29న పుష్పయాగ మహోత్సవ అంకురార్పణ, 30న పుష్పయాగం, 31న పూదత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, యాజ్ఞవల్క్య జయంతి జరుగనున్నాయి.

కొల్హాపూర్ అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

అమ్మవారి సన్నిధిలో తితిదే ఛైర్మన్ బీఆర్.నాయుడు, బోర్డు సభ్యులు

తిరుమల, న్యూస్‌టుడే: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి సోమవారం తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు తితిదే తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తితిదే బోర్డు సభ్యులు ప్రశాంతి, శాంతారామ్, భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.

వెదురు.. ఆదాయానికి లేదు బెదురు

న్యూస్‌టుడే, పుత్తూరు

రైతేరాజు

ప్రతి సారి దుక్కి దున్నాల్సిన పని లేదు.. బీడు భూమి లైనా, రాతి నేలైనా సాగుకు అనుకూలం. విత్తనం ఒకసారి నాటితే చాలు ఏళ్ల పాటు దిగుబడి ఖాయం. రైతులకు ఆదాయం రాదనే బెంగ ఉండదు. అందుకు రైతులు అత్యధికంగా వెదురు సాగు చేసేలా జాతీయ వెదురు మిషన్ దృష్టిసారించింది. ఇందుకు రాయితీ అందిస్తూ ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సహకారం అందిస్తోంది. కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని ఉద్యాన అధికారిణి వెంకటసౌజన్య తెలిపారు. రాయితీ, ఇతర వివరాలను ఇలా వివరించారు.

రాయితీ ఇలా..

వెదురు సాగు అభివృద్ధి పథకం కింద 50 శాతం రాయితీపై గరిష్ఠంగా హెక్టారుకు రూ. 60 వేలు అందిస్తారు. ఇందులో తొలి ఏడాది రూ. 36 వేలు, రెండో ఏడాది రూ. 24 వేలు అందజేస్తారు. ● 15 అడుగులకు ఒకటి చొప్పున ఎకరాకు 160 మొక్కలు నాటాలి. బోర్డర్ లేదా బ్లాక్ ప్లాంటేషన్ పద్ధతిలో నాటుకోవచ్చు. రూ. 42 వేలు ఖర్చవుతుంది. నాలుగో ఏడాది నుంచి వాటి కర్రల ద్వారా రూ.లక్షకు పైగా ఆదాయం చేకూరుతుంది. డ్రిప్ విధానంలో నీటి తడులు అందించవచ్చు. గరిష్ఠంగా ఒక రైతుకు 25 ఎకరాల వరకు రాయితీ ఇస్తారు. కొత్తగాహకులు నర్సరీ పెంచేందుకు సైతం 50 శాతం రాయితీ కల్పిస్తున్నారు.

మార్కెటింగ్ సైతం..

రాష్ట్ర ప్రభుత్వం వెదురుకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే బెంగుళూరు వేదికగా పని చేస్తున్న ఇండస్ట్రీ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెదురు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. సెర్ప్ ఆధ్వర్యంలో స్వయం శక్తి సంఘాలను దీని సాగుకు ప్రోత్సహిస్తున్నారు.

మేలి రకం.. నిరాదాయం..

వెదురులో ముల్లు లేని టుల్డా రకం నాణ్యమైనది. త్రిపుర రాష్ట్రంలో లభించే దీన్ని సాగు చేయాలని జాతీయ వెదురు సంస్థ సూచిస్తోంది. నీరు అధికంగా లేని భూములు, రాతి నేలలు, ఇతర బంజరు భూములు సాగుకు అనువు. అంతర పంటలుగా కంది, పెసర, మినుము పండించుకోవచ్చు.



మురిపిస్తోన్న జామ

తైవాన్ జామను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు కోట మండలం గూడలి దక్షిణ పాలానికి చెందిన కోటేశ్వర్‌రెడ్డి. తనకున్న పదెకరాలలో సంప్రదాయ పంటలు సాగు చేసేవారు. అనుకున్న స్థాయిలో లాభాలు రాకపోవడంతో ఉద్యాన పంటల వైపు దృష్టిసారించారు. అందులోనూ తైవాన్ జామను నమ్ముకున్నారు. మూడేళ్ల కిందట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొక్కలు తీసుకొచ్చి ఎకరాకు 2 వేల చొప్పున నాటించారు. డ్రిప్ పరికరాలు బిగించి నీటి తడులు అందిస్తున్నారు. సేంద్రియ ఎరువునే వినియోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు తొలగిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొక్కలు నాటిన ఏడు నెలల అనంతరం దిగుబడి మొదలైంది. ఒకసారి మొక్క నాటితే వడేళ్ల వరకు ఎలాంటి డోకా ఉండదు. ఐదెకరాలకు రూ. 2 లక్షలు వెచ్చించారు. కోట, చిట్టమూరు, గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, తిరుపతి, చెన్నై మార్కెట్లలో పండ్లు విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు రూ. 4 లక్షల వరకు ఆర్జించడం విశేషం.
– న్యూస్‌టుడే, కోట

ప్రశ్న జవాబు

ప్రశ్న: సాగులో ప్రధానంగా ఉపయోగించే రసాయన ఎరువుల ధర ఎంత? ప్రభుత్వం ఏ మేర రాయితీ ఇస్తోంది? **- కుమార్, వెదళ్లచెరువు**

జవాబు: వరిలో ప్రధానంగా ఉపయోగించే ఎరువులు యూరియా, డీఏపీ, 20.20.0.13. యూరియా బస్తా ధర రూ. 2503, ప్రభుత్వ రాయితీ రూ. 2236.50. డీఏపీ బస్తా ధర రూ. 2982, రాయితీ రూ. 1632. 20.20.0.13. బస్తా ధర రూ. 2233.15, ప్రభుత్వ రాయితీ రూ. 883.15 రైతులకు అందిస్తోంది.
- సునీల్‌కుమార్, ఏఓ, రేణిగుంట – న్యూస్‌టుడే, రేణిగుంట

రబీకి వేరుసెనగ విత్తు

రబీ సీజన్ అక్టోబరు 15 నుంచి ప్రారంభం కానుంది. తూర్పు ప్రాంత మండలాల్లో నీటి ఆధారంగా వేరుసెనగ పంట అధికంగా సాగు చేస్తారు. అందుకు ప్రభుత్వం జిల్లాకు వేరుసెనగ విత్తనాలు 2047 క్వింటాళ్లు, పెసలు-39 క్వింటాళ్లు, నువ్వులు-15 క్వింటాళ్లు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. వేరుసెనగ విత్తు ధర ఖరారు కావాల్సి ఉందని, అక్టోబరు 15 నుంచి అందజేసేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. – న్యూస్‌టుడే, చిత్తూరు (వ్యవసాయం)

పాటించు.. నివారించు..

ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులతో గొర్రెపిల్లలను పలు రోగాలు వేధిస్తాయి. కాస్త అజాగ్రత్త వహిస్తే మరణాలు సంభవిస్తాయని చెబుతున్నారు శ్రీకాళహస్తి ఏరియా పశుసంవర్ధక వైద్యాలయ సహాయ సంచాలకులు డాక్టర్ భాస్కర్. ఈ సమస్యను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలను ఇలా వివరించారు.

● మంచి జాతి లక్షణాలు, సుఖ వ్యాధులు లేని విత్తనపు పొట్టేలు మందలో ఉండాలి. ● గొర్రెపిల్ల పుట్టగానే వాటి ముక్కు రంధ్రాన్ని పొడి గుడ్డతో తుడిచి శ్వాస సరిగా ఉండేలా చూడాలి. ● పుట్టిన పిల్లల బొడ్డును 2-3 ఇంచులు వదిలి, కొత్త బ్లేడుతో కత్తిరించి అక్కడ అయోడిన్ అద్దాలి. తద్వారా బొడ్డువాపు, ధనుర్వాతం రాకుండా నివారించవచ్చు. ● జున్నుపాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతుంది. ● పుట్టగానే ధనుర్వాతం రాకుండా టెటనస్ టాక్సాయిడ్ ఇంజెక్షన్ వేయించాలి. ● మూడు నెలల వయసులో పారుడు, మశూచి రాకుండా టీకాలు వేయించాలి. ● 10 రోజుల తరువాత, నెలకు, ఆపై మూడు నెలలకు నులిపురుగుల మందును తాగించాలి. ● కొట్టాలు, పాకల్లో ఖనిజ లవణ ఇటుకలను వేలాడదీయాలి.
– న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

టోకెన్లు దొరక్క.. ఇక్కట్లు తప్పక!

శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల నిరీక్షణ

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే : తిరుమల శ్రీవారి భక్తులకు జారీ చేసే సర్వదర్శన టోకెన్ల విషయంలో అనేక లోటుపాట్లు కనిపిస్తున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. టోకెన్లు లేని వారంతా నేరుగా తిరుమల వైకుంఠం-2 కాంప్లెక్స్ వద్దకు చేరుకుని సాధారణ క్యూలైన్‌లో గంటల తరబడి నిరీక్షిస్తూ.. స్వామిని దర్శించుకుని వస్తున్నారు.

● గతంలో ఉదయం నుంచి వేచి ఉన్న వారికి అర్ధరాత్రి 12 గంటలకు టోకెన్లు ఇచ్చేవారు. ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వడం ప్రారంభించారు. అయితే ఒకరోజు ముందుగానే టోకెన్లు జారీ చేయడంతో వృద్ధులు, పిల్లాపాపలతో వచ్చిన భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇలా చేస్తే మేలు..! ● టోకెన్ల సంఖ్యను బట్టి భక్తులను అనుమతించాలని, లేదా ముందుగా వచ్చిన వారికి జారీ చేసినా బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

● టోకెన్లు పొంది, మరుసటి రోజు ఉదయం దర్శనానికి వేచి ఉండే భక్తుల వసతిపైనా తితిదే దృష్టి సారించాల్సి ఉంది.

● శ్రీవారి మెట్టు మార్గంలో రోజూ 2 వేల నుంచి 3 వేల టోకెన్లు జారీ చేస్తున్నారు. పరిమితికి మించి భక్తులు క్యూలైన్‌లో వేచి ఉంటూ, ఆ తర్వాత టోకెన్లు దక్కకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుండా టోకెన్ల సంఖ్యకు తగ్గట్టుగానే భక్తుల్ని క్యూలైన్‌లోకి అనుమతిస్తే ఇబ్బంది ఉండదు.

● తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో తెల్లవారుజాము నుంచి ధర్మ రథాలతో పాటు ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉంచాలని, సర్వీసులు పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

ANDHRAPRADESH STATE CIVIL SUPPLIES CORPORATION LIMITED
District Office:: Tirupati
Head Office: 10-152/1, Sri Sai Towers,
Bandar Road, Kanuru, Vijayawada-520007.

SHORT TERM TENDER NOTIFICATION
Lr.No.PDS/Packing/OWS/2025-26 తేదీ: 29.09.2025, తిరుపతి

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/ గోదాములలో ఆరు నెలల పాటు అంటే 31.03.2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.

ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూప్‌ను ఫోన్ నంబర్లు (+91-22) - 48810500/ 9962059599/ 9032429420 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్‌లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేదీ 05.10.2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

సం/- జాయింట్ కలెక్టర్ & EOED
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, తిరుపతి జిల్లా.

గరుడవాహన సేవ వైభవంగా నిర్వహించాం

తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల చరిత్రలో మొదటిసారి గరుడ వాహన సేవను వైభవంగా నిర్వహించామని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సోమవారం రాత్రి గజవాహనంపై కొలువుదీరిన శ్రీ మలయప్పస్వామిని భక్తులు పెద్దయెత్తున గ్యాలరీల్లో నుంచి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులతో ఛైర్మన్ మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ.. మూడు లక్షలకు పైగా భక్తులు గరుడోత్సవాన్ని తిలకించేందుకు వచ్చినట్లు చెప్పారు. తితిదేని, యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబునాయుడు అభినందించడం మరువలేదనిదన్నారు.

ఆర్టీసీ సేవలు భేష్

తిరుపతి(ఆర్టీసీ), న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి గరుడసేవను వీక్షించేందుకు తరలివచ్చిన 2 లక్షల మందికిపైగా భక్తులకు ఆర్టీసీ రవాణా సేవలు అందించింది. మొత్తం 5,642 ట్రిప్పుల్లో 2,16,753 మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. గతేడాది 5,475 ట్రిప్పుల్లో 1,86,583 మంది ప్రయాణించారు.

EENADU Classifieds

HEALTH & CARE
PAEDIATRIC
శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా॥ కె.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పురిటి బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 63035 53359.

The Eenadu Classifieds Way
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు... 80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600 Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

REAL ESTATE
FLAT FOR SALE
GENERAL
2 Bhk flat @ 19 lakhs approved 1099 sft bank loans Sricity TADA Rental income. ✆ 9963029295

PLOT FOR SALE
GENERAL
తిరుపతి అర్బన్‌లో 3 తుడ అప్రూవ్ లేఅవుట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ & రెసిడెన్షియల్‌గా 1.రేణిగుంట యోగానంద కాలేజి ప్రక్కన KVRR హైల్యాండ్స్ వెంచర్ 2.అకార్డ్, ఢిల్లీ పబ్లిక్ కార్పొరేట్ స్కూల్స్ దాటగానే C.రామాపురం వద్ద. 3.చంద్రగిరి ఆంజనేయస్వామి Statue వద్ద మెయిన్‌రోడ్ ఫేసింగ్‌లో ఇల్లు, విల్లా, అపార్ట్‌మెంట్స్ కట్టుకునే ప్లాట్స్ అమ్మబడును. ✆ 95055 02346.

JOBS
రామకృష్ణ గ్రూప్ (APNO:1) Hyd, VJA న్యూఢిల్లీ బ్రాంచీలకు టెలికాలర్స్, కస్టమర్ కేర్, అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+ వ+ మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA ✆ 96764 91122, 96769 01122

MARKETING/ SALES
Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

తిరుపతి

•తిరుపతి • చంద్రగిరి

'కక్షతోనే సీఐ దాడి చేశారు'

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే : శ్రీకాళహస్తి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ గోపి ఇష్టానుసారంగా లాఠీతో కొట్టారని స్థానిక భాజపా నాయకుడు భరత్‌నాయుడు ఆరోపించారు. సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "శనివారం రాత్రి శ్రీకాళహస్తిలో హోటల్ నిర్వాహకులతో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో వైకాపా నాయకుడు జయకృష్ణారెడ్డి, అతని అనుచరులు వచ్చి నాపై దాడి చేశారు. రాత్రి విధుల్లో ఉన్న పోలీసులు ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ సీఐ గోపి లాఠీతో ఇష్టానుసారంగా నాతో పాటు, నా కుటుంబీకులపైనా దాడి చేశారు. గతంలో సీఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే కక్ష పెంచుకుని చితకబాదారు" అని భరత్‌నాయుడు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎస్పీ స్పందించి.. సీఐపై చర్యలు తీసుకోవాలన్నారు.

వేతనాలు పెంచాలి : ఏఐటీయూసీ

చంద్రగిరి, న్యూస్‌టుడే : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు గౌరవ వేతనాలు పెంచాలని ఏపీ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్(ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి రమేష్‌బాబు డిమాండ్ చేశారు. సోమవారం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సంఘం జిల్లా మహాజనసభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రమేష్‌బాబు మాట్లాడుతూ... పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరల్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, రాధాకృష్ణ, మధ్యాహ్న భోజనం నిర్వాహకులు పాల్గొన్నారు.

పునరుద్ధరణకు ఏళ్లు..
ఏటిలోకి నీళ్లు..!

నాలుగేళ్లుగా మరమ్మతులకు నోచుకోని 'పాకాల పెద్దచెరువు'

- కట్ట పొడవు : 600 మీటర్లు (సుమారు)
- చెరువు పరివాహక ప్రాంతం : 155 ఎకరాలు
- ఆయకట్టు : సుమారు 350 ఎకరాలు
- ప్రయోజనం : పాకాల, పూతలపట్టు మండలాల్లో సుమారు 12 గ్రామాలకు

పాకాల, న్యూస్‌టుడే : పాకాల మండలంలోనే అతి పెద్ద చెరువు అది. పేరుకు తగినట్టుగానే స్థానికులు 'పాకాల పెద్దచెరువు'గా పిలుస్తుంటారు. చెరువుకు ఓ వైపు పాకాల గ్రామం, మరో వైపు చెన్నుగారిపల్లి పంచాయతీ మణిపిరెడ్డిపల్లి, ఇంకోవైపు సామిరెడ్డిపల్లి పంచాయతీ గ్రామాలు ఆనుకుని ఉన్నాయి. చెరువు మొరవ నుంచి వెలువడే నీరు మండలంలోని కరిణిపల్లి, వేము కళాశాల పక్కన ఉన్న గ్రామాల మీదుగా పూతలపట్టు మండలంలోకి ప్రవేశించి.. ఆ తర్వాత ఏటిలో కలుస్తుంది. చెరువు నిండా నీళ్లు ఉంటే పాకాలతో పాటు, పరిసర పంచాయతీల్లో 10 గ్రామాలకు నీటి కొరత ఉండదు.

కుంగిపోయిన చెరువు గట్టుపై పెరిగిన పిచ్చిమొక్కలు

నిధులు విడుదల కాక..

2021లో కురిసిన భారీ వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోవడంతో, అప్పటికే బలహీనంగా ఉన్న కట్ట పలుచోట్ల కుంగిపోయింది. ముప్పును గమనించిన అధికారులు, ప్రజాప్రతినిధులు చెరువు గట్టుపై సిమెంట్ నిర్మాణాన్ని పగలగొట్టి నీటిని కిందకు వదిలేశారు. కట్ట కుంగిన ప్రాంతాల్లో తాత్కాలికంగా ఇసుక బస్తాలు అడ్డుగా వేశారు. ● ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో కట్టకు ఇరువైపులా దట్టంగా ముళ్లచెట్లు పెరిగాయి. ప్రస్తుతం కట్ట పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునేందుకు వీల్లేకుండా తయారైంది. నాలుగేళ్ల నుంచి మరమ్మతులు లేకపోవడంతో నీరంతా వృథాగా పోతోంది.

రూ. 2.7 కోట్లతో ప్రతిపాదించాం

చెరువు కట్టకు శాశ్వత మరమ్మతులు చేపట్టే లక్ష్యంతో రూ. 2.7 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం. ప్రస్తుతం చెరువు నుంచి మొరవ వద్దకు రూ.3.8 లక్షలతో తాత్కాలిక పనులు చేపడుతున్నాం. -రెడ్డి సురేష్, డీఈ, చిన్ననీటిపారుదల శాఖ

సరస్వతీ దేవీ.. నమోనమః

దేవీనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. కొన్నిచోట్ల అన్నదానం చేశారు. నిర్వాహకులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. - న్యూస్‌టుడే బృందం

కొత్తవీధిలో..

చంద్రగిరిలో...

కళా వైభవం..

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే : తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన హనుమంత, గజవాహన సేవల్లో సాంస్కృతిక, నృత్య, కళా ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రద్దీని పర్యవేక్షిస్తున్న అధికారులు

సమన్వయంతో విజయవంతం

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతిముఖ్యమైన ఘట్టమైన గరుడ సేవకు భారీగా భక్తులు తరలివచ్చారు. తితిదే, పోలీసులు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు, తితిదే విజిలెన్స్ శాఖ సీవీఎస్‌వో మురళీకృష్ణ భద్రత ఏర్పాట్లు చేశారు. 4223 మంది పోలీసు బలగాలు, సుమారు 1500 మంది తితిదే విజిలెన్స్ భద్రతా సిబ్బందితో విధులు నిర్వర్తించారు. గరుడసేవ ప్రాంతం చుట్టూ జోన్లవారీగా పోలీసు సిబ్బందిని, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద అదనపు సిబ్బందిని నియమించారు. ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రాంభగీచా వద్ద ఉన్న ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి నాలుగు మాడవీధులను, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలపై దృష్టిసారించారు. సుమారు 3500ల ఫుటేజీని విశ్లేషించి సూక్ష్మస్థాయిలో నిఘాను ఉంచారు. దీంతో అధిక రద్దీ ఉన్న ప్రదేశాలను కమాండ్ కంట్రోల్ ద్వారా గుర్తించి పరిస్థితిని చక్కదిద్దారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)
తిరుపతి : 80080 20003
చంద్రగిరి : 80085 74561
పాకాల : 80085 74563

న్యూస్‌టుడే, తిరుపతి(నగరపాలిక); పాకాల

స్పందనకు పందనం

తిరుపతి ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఇటీవల 'ఈనాడు'లో వార్తలు ప్రచురితమవడంతో అధికారులు స్పందించారు. ప్రధానంగా దోమల నివారణ, పారిశుద్ధ్యం, ఆక్రమణల తొలగింపు, ఇతర సమస్యలు పరిష్కరించారు. ★ పాకాలలో పలు చోట్ల పిచ్చిమొక్కలు, ముళ్లకంపలు పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇటీవల 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు పంచాయతీ అధికారులు స్పందించారు.

వైద్య శిబిరం ఏర్పాటు

భాకరాపేట, న్యూస్‌టుడే : చిన్నగొట్టిగల్లు సామాజిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం స్వస్థ్ వైద్య శిబిరం ఏర్పాటు చేసి సేవలు అందించారు. వైద్యాధికారి శ్రీధర్ పాల్గొన్నారు.

మర్యాదపూర్వక కలయిక

కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న పవన్‌కుమార్‌రావు

తిరుపతి (జీవకోన), న్యూస్‌టుడే : తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారి(ఇన్‌ఛార్జి)గా బాధ్యతలు స్వీకరించిన జీఎన్. పవన్ కుమార్‌రావు సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి, అటవీశాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

ఆనంద్‌సాయి

తిరుమల, న్యూస్‌టుడే : తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తితిదే బోర్డు సభ్యులు ఆనంద్‌సాయి తదితరులు శ్రీవారి మూలమూర్తికి పూజలు చేశారు.

ఇంట్లో ఆభరణాల చోరీ

పాకాల, న్యూస్‌టుడే : పాకాల మండలం ఓబులశెట్టివారిపల్లిలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన అప్పాజీనాయుడు కుటుంబీకులతో కలిసి తిరుమలకు వెళ్లి సోమవారం ఉదయం తిరిగి వచ్చారు. అప్పటికే ఇంట్లో బీరువాలో ఉండాల్సిన 35 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు చోరీకు గురైనట్టు బాధితుడు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాకాల సీఐ సుదర్శనప్రసాద్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో పెయింటర్ మృతి

తిరుపతి(మంగళం), న్యూస్‌టుడే : తిరుపతి అర్బన్ మంగళం పరిధి కొళ్లఫారాల్లో పెయింటింగ్ పనులు చేస్తున్న పీకే. లోకేశ్(36) విద్యుదాఘాతంతో సోమవారం మృతి చెందాడు. తిరుచానూరు ఎస్సై జగన్నాథరెడ్డి వివరాల ప్రకారం... భవానీనగర్‌కు లోకేశ్ కూలి పనికి వెళ్లి రెండో అంతస్తులో పెయింటింగ్ వేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తాకి కింద పడిపోయాడు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని రుయాకు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు..

పాకాల, న్యూస్‌టుడే : పాకాల మండలం గాదంకి టోల్‌ప్లాజా నుంచి నేండ్రగుంటకు చేరుకునే సర్వీసు రహదారిలోని ఇరుగురంగయ్యగారిపల్లి వంతెన వద్ద సోమవారం రాత్రి ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ రవణబ్బగారిపల్లికి చెందిన సైనికోద్యోగి మోహన్(35) అక్కడికక్కడే మృతి చెందారు. పాకాల సీఐ సుదర్శనప్రసాద్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వృద్ధుడు..

పాకాల, న్యూస్‌టుడే : తిరుపతి ఎన్జీఓస్ కాలనీ సమీప రైలు పట్టాల పక్కన గుర్తు తెలియని వృద్ధుడి (60) మృతదేహం ఆదివారం సాయంత్రం లభ్యమైందని చిత్తూరు రైల్వే ఇంఛార్జి ఎస్సై రత్నమాల తెలిపారు. ఈ ఘటనపై సోమవారం కేసు నమోదు చేశామన్నారు. వివరాలు తెలిసిన వారు 94926 29311 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

సమస్యల పరిష్కారానికి విన్నపం

కలెక్టర్ వెంకటేశ్వర్‌కు సమస్య వివరిస్తున్న సీపీఎం నాయకులు

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మస్తాన్, పెంచలయ్య, పీరయ్య కోరారు. సోమవారం వారు కలెక్టరేట్‌లో డీఈఓ కేవీఎన్. కుమార్‌ను కలిసి వినతి అందించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు బీఎడ్ చేసుకునేందుకు వీలు కల్పించాలని కోరారు. సంఘం తిరుపతి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చలపతి, వెంకటేశ్వర్లు, దొరబాబు, ప్రసాద్, జ్యోతి పాల్గొన్నారు.

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే : తిరుపతి నగరంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఎన్ఎస్‌యూ(ఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున కోరారు. ఇదే అంశంపై సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతి అందించినట్టు తెలిపారు.

తిరుపతి(కలెక్టరేట్), న్యూస్‌టుడే : తిరుపతి గ్రామీణ మండలం తిరుచానూరు, యోగిమల్లవరం, కేసీపేట పరిధిలోని స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జయచంద్ర, మండల కార్యదర్శి సుమన్ ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్ఎస్‌లో కలెక్టర్ వెంకటేశ్వర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని వారు కోరారు.

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే : తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ మౌర్య ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 23 వినతులు అందాయి.

నిత్యం నడకతో ఆరోగ్యం

వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఎమ్మెల్యే

తిరుపతి (బైరాగిపట్టెడ ,వైద్యవిభాగం), న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరూ నిత్యం నడక సాధన చేస్తే ఆరోగ్యంగా ఉంటారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా సోమవారం నారాయణాద్రి ఆసుపత్రి, లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస సంయుక్త ఆధ్వర్యంలో వినాయకసాగర్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ప్రారంభించారు. శిబిరానికి హాజరైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, నిర్వాహకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, వైద్యులు సునందకుమార్‌రెడ్డి, ప్రసాద్, శ్రీధర్‌ముని, సుమంత్‌రెడ్డి, వినాయకసాగర్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, తదితరులు పాల్గొన్నారు.

హృదయ దినోత్సవం సందర్భంగా...

పరీక్షిస్తున్న వెంకటరమణ

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే : స్థానిక రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో వెంకటరమణ గుండె, మెటర్నటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన హెల్తీ హార్ట్ ప్యాకేజీకి మంచి ఆదరణ లభించిందని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు.

టీటీడీకి 10 టన్నుల కూరగాయల వితరణ

ముళబాగిలు, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్నదాన సత్రానికి ఎన్. వడ్డహళ్లి టమాటా మార్కెట్ వ్యాపారులు 10 టన్నుల కూరగాయల్ని వితరణ చేశారు. తిరుమలలో నవరాత్రి కార్యక్రమాలతో పాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉచితంగా కూరగాయల్ని పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వ్యాపారులు నెగవార సత్యన్న, రాజన్న, కూరగాయలు నింపిన ప్రత్యేక వాహనానికి పూజలు నిర్వహించారు. గోవింద నామస్మరణల మధ్య ఇక్కడ నుంచి తిరుమలకు వాహనం తరలింది.

దరఖాస్తులకు ఆహ్వానం

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే : జిల్లాలోని ఏడు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఐసీడీఎస్ పీడీ వసంతబాయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

శ్రమదానంతో రహదారికి మరమ్మతులు

గుంతను పూడ్చిన తర్వాత ఇలా..

తిరుపతి (మంగళం), న్యూస్‌టుడే : చంద్రగిరి నియోజకవర్గం మంగళం పరిధి కేబీఆర్‌నగర్‌కు వెళ్లే మార్గం ఇటీవల కురిసిన వర్షానికి కోతకు గురైంది. మార్గమధ్యలో భారీ గుంత ఏర్పడడంతో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో, స్థానికులే స్పందించి శ్రమదానంతో గుంత పూడ్చారు. అధికారులు స్పందించి, శాశ్వత పద్ధతిలో మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఎక్కడికక్కడ ఇంతే...!

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే : తిరుమల శ్రీవారి దర్శనానికి, బ్రహ్మోత్సవ సేవలకు వచ్చిన భక్తులు తమ పాదరక్షలను ఎక్కడికక్కడ వదిలేయడంతో, పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. తితిదే ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో పాదరక్షల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినా... అక్కడ పర్యవేక్షించేందుకు తితిదే సిబ్బంది గాని, శ్రీవారి సేవకులను గాని నియమించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ప్రసార కేంద్రం సమీపంలో..

స్టాండ్‌లోకి బస్సులొచ్చాయ్..!

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే : తిరుమల రాంభగీచా అతిథిగృహం సమీప ఆర్టీసీ బస్‌స్టాండ్ నుంచి సోమవారం బస్సులు యథావిధిగా రాకపోకలు సాగించాయి. గరుడ వాహన సేవలో భాగంగా ఆదివారం బస్‌స్టాండ్ ప్రాంగణాన్ని కార్ల పార్కింగ్‌కు కేటాయించి, బస్సుల్ని మరోచోట నుంచి నడిపారు. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్పందించిన అధికారులు స్థానిక బస్‌స్టాండ్ నుంచి రాకపోకల్ని పునరుద్ధరించారు.

బస్సుల వద్ద ప్రయాణికుల రద్దీ

విద్యార్థుల్లారా.. ఒక్కరోజే ఛాన్స్..!

'ఎన్ఎంఎంఎస్' దరఖాస్తుకు నేటితో గడువు పూర్తి

తిరుపతి(ముత్యాలరెడ్డిపల్లి), న్యూస్‌టుడే : ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలోనే 'నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్)' పేరిట ఉపకార వేతనాలు అందిస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు నేటి వరకే గడువు ఉంది.

ఏటా రూ.12 వేలు

ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఉపకార వేతనం అర్హత పరీక్ష రాయడానికి అర్హులు. జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్ల పాటు... ఏటా రూ.12 వేలు చొప్పున ఉపకార వేతనం అందిస్తారు. పథకానికి ఎంపికైన వారు పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ప్రవేశం పొందిన తర్వాత వసతి గృహంలో చేరితే ఉపకార వేతనం అందదు. డే స్కాలర్‌గా ఉంటేనే ఆర్థిక ప్రయోజనం చేతికందుతుంది.

పద్మావతీపురంలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు

ఆన్‌లైన్‌లో నమోదు

● రాష్ట్ర విద్యాశాఖ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. ● విద్యార్థులు "డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. బీఎస్ఈ. ఏపీ. జీఓవీ. ఐఎన్" ద్వారా వెబ్‌సైట్‌లో పాఠశాల డైస్‌కోడ్ ద్వారా లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేసుకోవాలి. ఓసీ, బీసీ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాలి.

ఇవీ అర్హతలు..!

జిల్లా పరిషత్, మున్సిపల్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలతో పాటు వసతి సౌకర్యం లేని ఏపీ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 7వ తరగతిలో ఓసీ, బీసీ విద్యార్థులకు 55 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు 50 శాతం మార్కులు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలు లోపు ఉండాలి. అభ్యర్థులు కుల ధ్రువీకరణం, 7వ తరగతి మార్కుల జాబితా సమర్పించాలి.

సిద్ధం చేస్తున్నాం..!

ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ప్రవేశపరీక్షకు సిద్ధం చేస్తున్నాం. నిపుణులైన ఉపాధ్యాయులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. గతంలో తిరుచానూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపకార వేతనానికి ఎంపికయ్యారు. ఈసారి ఇతర పాఠశాలల నుంచి ఎక్కువ మంది అర్హత సాధిస్తారనే నమ్మకం ఉంది. -మహ్మద్‌రఫీ, ఎంఈఓ, తిరుపతి గ్రామీణం

ఉపాధ్యాయుల పాత్ర కీలకం

ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సత్కరిస్తున్న నిర్వాహకులు

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే : సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. సోమవారం నగరంలో నారాయణ డీఎస్సీ కోచింగ్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొంది, ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సత్కరించారు. కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో శిక్షణ కేంద్రం డైరెక్టర్ నారాయణ, మాజీ మంత్రి పరసారత్నం, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం, మాజీ ఎమ్మెల్యే ఏ. మోహన్, డిప్యూటీ మేయర్ మునికృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

నిందితులకు జరిమానా

తిరుపతి(లీగల్), న్యూస్‌టుడే : నగరంలో డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన 8 మంది వాహనచోదకులకు రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి గ్రంధి శ్రీనివాస్ సోమవారం తీర్పు ఇచ్చారు. తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి పర్యవేక్షణలో వాహన తనిఖీలు నిర్వహించగా నిందితులు పట్టుబడ్డారు. ● తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కల్పించిన నిందితులకు తిరుమల క్యాంపు కోర్టులో రూ.15,500 జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి పి. కోటేశ్వరరావు సోమవారం తీర్పు ఇచ్చారని కోర్టు లైజన్ అధికారులు, కోర్టు సిబ్బంది తెలిపారు. తిరుమల ట్రాఫిక్, ఒకటో, రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధి పలువురు నిబంధనలు ఉల్లంఘించి, పోలీసులకు పట్టుబడ్డారు.

తప్పిపోయిన బాలుడి అప్పగింత

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే : తిరుమలలో సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఏడేళ్ల బాలుడు చైతన్యనాయక్ తప్పిపోయాడు. పోలీసులు చైల్డ్ ట్యాగ్ విధానం ద్వారా బాలుడిని 30 నిమిషాల్లోనే గుర్తించి, తల్లిదండ్రులకు అప్పగించారు.

పెద్దినాయుడుకండ్రిగలో మాట్లాడుతున్న ఈశ్వరయ్య

'పౌర హక్కుల్ని వినియోగించుకోవాలి'

రామచంద్రాపురం, న్యూస్‌టుడే : ప్రతి పౌరుడు హక్కుల్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ మధుసూదనరావు అన్నారు. సోమవారం రామచంద్రాపురం మండలంలోని పెద్దినాయుడు కండ్రిగ ఏఏ డబ్ల్యూలో మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఏఎస్ఐ ఈశ్వరయ్య మాట్లాడుతూ... గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మార్కండయ్య నాయుడు, వీఆర్వో నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన నూతన సభ్యులు

పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం

చంద్రగిరి, న్యూస్‌టుడే : చంద్రగిరి గ్రామ దేవత శ్రీమూలస్థాన ఎల్లమ్మ దేవస్థానం ఛైర్మన్ మొక్కల చంద్రశేఖర్‌రెడ్డి, 11 మంది పాలక మండలి సభ్యులు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. దేవాదాయశాఖ తనిఖీదారు ఫణిరాజశయన అమ్మవారి సమక్షంలో సభ్యులకు ప్రమాణ పత్రాలు అందించారు. ఛైర్మన్‌తో పాటు, సభ్యులు వెంకటముని, గోపీనాథ్, దుర్గ, మునిరత్నమ్మ, పాపమ్మ, దేవి, గోపాల్‌రెడ్డి, భారతి, యోగానందం, స్వప్న, పద్మావతిని ఆలయ ఈఓ మమత సత్కరించారు. కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

ఎస్వీయూ పూర్వ ఆచార్యునికి అరుదైన గౌరవం


ఆచార్య సీకే. జయశంకర్

తిరుపతి(ఎస్వీయూ), న్యూస్‌టుడే : తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు సీకే. జయశంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. భౌతికశాస్త్ర విభాగంలో పని చేసిన జయశంకర్ వరుసగా ఆరో ఏడాది ప్రపంచంలోని టాప్ 2% శాస్త్రవేత్తల్లో స్థానం సంపాదించారని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే నివేదికలో వెల్లడించారు. ఫొటోనిక్స్, లేజర్ మెటీరియల్స్, గ్లాస్ సైన్స్ టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన ఆయన 342 పరిశోధన పత్రాలు ప్రచురించారు. 34 మంది విద్యార్థులు ఆయన పర్యవేక్షణలో పీహెచ్‌డీలు పొందారు. ఆయన పర్యవేక్షణలో డాక్టరేట్ పొందిన ఎస్వీయూ విద్యార్థులు సాంబశివం, బసవ పూర్ణిమ, కేశవులు, వెంకట కృష్ణయ్య కూడా టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో చేరారు. సోమవారం వారందరినీ ఎస్వీయూ వీసీ ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతినాయుడు, విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగాధిపతి ఆచార్య దేవప్రసాద్‌రాజు అభినందించారు.

పవన్‌కల్యాణ్ కోలుకోవాలని పూజలు

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే : జ్వరంతో బాధపడుతున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శ్రీవారిని ప్రార్థించారు. సోమవారం ఆయన అలిపిరి శ్రీవారి పాదాల వద్ద జనసేన శ్రేణులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేశారు.

పేదలకు అన్నదానం

తిరుపతి(జీవకోన), న్యూస్‌టుడే : గాంధీరోడ్డు కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం పద్మభూషణ్ రాజశ్రీ బిర్లా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ట్రస్టు ఛైర్మన్ పీసీ. రాయలు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. భాజపా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు పాల్గొన్నారు.

జీఎస్టీ ప్రయోజనాలపై ప్రచారం

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే : సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపునకు సంబంధించిన ధరల పట్టికలు ప్రతి దుకాణం ఎదుట ప్రదర్శించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన జీఎస్టీ అధికారులతో కలిసి పలు వాణిజ్య సముదాయాలను పరిశీలించారు. ఏఏ వస్తువులపై ఎంత మేర ధరలు తగ్గించారనే విషయాలను పరిశీలించి, వినియోగదారులతో మాట్లాడారు. అనంతరం ప్రచార పత్రాలు ఆవిష్కరించారు. డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అసిస్టెంట్ కమిషనర్ వరలక్ష్మి పాల్గొన్నారు.

పాకాల, న్యూస్‌టుడే : ప్రభుత్వం ఈనెల 22 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన నూతన జీఎస్టీ విధానంతో ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు ఒనగూరుతాయని ఎంపీడీఓ వాసుదేవరావు అన్నారు. సోమవారం మండలంలోని ఉప్పరపల్లి పంచాయతీలో 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్' పేరిట ప్రజలకు అవగాహన కల్పించారు. ● కూటమి ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయంతో సామాన్యులకు ఊరట కలుగుతుందని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని.. పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం, నాయకులు యశ్వంత్‌రెడ్డి, హేమంత్ రాయల్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న కమిషనర్ మౌర్య

అంతర్ వర్సిటీ కబడ్డీ టోర్నీకి ఎంపిక

తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే : దక్షిణాది అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల కబడ్డీ టోర్నీకి తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం జట్టు ఎంపికైందని వర్సిటీ వ్యాయామ విద్యావిభాగం విభాగాధిపతి ఆచార్య శివశంకర్‌రెడ్డి సోమవారం తెలిపారు. పోటీలు అక్టోబరు 4 నుంచి కర్ణాటకలో జరుగుతాయన్నారు. జట్టు సభ్యులకు ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆచార్య పి. భాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా క్రీడా దుస్తులు అందజేశారు. జట్టుకు మేనేజర్, శిక్షకుడిగా సీహెచ్. గోవర్ధన్ వ్యవహరించనున్నారు.

ఎంపికైన జట్టుతో ఆచార్యులు

(c) eenadu

శ్రీకాళహస్తి

• శ్రీకాళహస్తి • సత్యవేడు

మురుగు తొలగింపు

ఏర్పేడు, న్యూస్‌టుడే: ఏర్పేడు బజారులోని ప్రధాన రహదారి పక్కన ఉన్న కాలువలో సోమవారం మురుగు తొలగించారు. స్థానికులు, దుకాణదారులు నిత్యం వ్యర్థాలను కాలువలో పడవేస్తుండటంతో దుర్గంధం వస్తుండటంపై 'ఈనాడు'లో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన అధికారులు కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను యంత్రంతో తొలగించారు.

ఆకెళ్ల విభీషణశర్మను సత్కరిస్తున్న ఆలయ అధికారులు

భక్తిభావం అలవర్చుకోవాలి

ఏర్పేడు, న్యూస్‌టుడే: చిన్నప్పటి నుంచే భక్తిభావం అలవర్చుకోవాలని తితిదేకు చెందిన ప్రవచనకర్త ఆకెళ్ల విభీషణ శర్మ కోరారు. గుడిమల్లంలోని పరశురామేశ్వరస్వామి ఆలయంలో దేవీనవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం తితిదే క్షేత్రం, కాశీపురాణం గురించి ప్రవచనం నిర్వహించారు. ఈవో రామచంద్రారెడ్డి, మాజీ ఛైర్మన్ గిరినాయుడు ఆధ్వర్యంలో ఆకెళ్ల విభీషణశర్మను సత్కరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
శ్రీకాళహస్తి: 80085 74555
నాగలాపురం: 98854 43308

? మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపో గ్యారేజ్ సమీపంలో తెలుగు గంగ కాలువలో కోళ్ల వ్యర్థాలు విచ్చలవిడిగా పడేస్తున్నారు. అటు వైపు వెళ్లాలంటే ముక్కుమూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. -మురుగేష్, స్థానికుడు

సమాధానం: తెలుగుగంగ కాలువలో కోళ్ల వ్యర్థాలు వేయకుండా చర్యలు చేపడతాం. -మురళీధర్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి

? శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్‌లో పరిశుభ్రత లోపిస్తోంది. ప్రయాణికులు పడేస్తున్న తినుబండారాల వ్యర్థాలను తొలగించడం లేదు. -కృష్ణవేణి, ఉపాధ్యాయురాలు

● **సమాధానం:** ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. -చైతీ కుమార్, బస్‌స్టేషన్ మేనేజర్, శ్రీకాళహస్తి -న్యూస్‌టుడే, తొట్టంబేడు

● **సమస్య:** ఆముదూరు పంచాయతీ వ్యాస్‌నగర్‌లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్గంధం వెదజల్లడంతో పాటు దోమల బెడద అధికంగా ఉంది. -నారాయణ, స్థానికుడు

● **సమాధానం:** పరిశీలించి వెంటనే చెత్తను తొలగించేలా చర్యలు చేపడతాం. వ్యర్థాలు వీధుల్లో వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. - బాలగుణయాదవ్, సర్పంచి, ఆముదూరు -న్యూస్‌టుడే, ఏర్పేడు

ఎన్‌సీసీ.. భవితకు బాటలు వేసి..

ఎస్పీవీ పురుషుల డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

న్యూస్‌టుడే, తొట్టంబేడు

ఉజ్వల భవితకు బాటలు పడాలన్నా.. ఇష్టమైన రంగంలో రాణించాలన్నా.. విద్యార్థి దశలోనే పునాది వేసుకోవాలి. క్రమశిక్షణ, సేవా భావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు అలవడితే ఉన్నత స్థానాలకు చేరుకోవడంతోపాటు ఉత్తమ పౌరులుగా ఎదగవచ్చు. ఇలాంటి వారిని తయారు చేసేందుకు నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్‌సీసీ) ఎంతో కృషి చేస్తోంది. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్పీవీ ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలోని ఎన్‌సీసీ విభాగంలో పలువురు విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.

డ్రిల్ సాధనలో ఎన్‌సీసీ క్యాడెట్లు

గణతంత్ర కవాతులో కల్చరల్ ట్రోఫీ గెలుచుకున్న గిల్‌క్రిస్ట్

శిక్షణలో ప్రత్యేకతలెన్నో..

ఈ కళాశాలలో సుమారు 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 50 మంది ఎన్‌సీసీలో చేరారు. ఆంధ్రా బెటాలియన్ ఆధ్వర్యంలో ఆర్మీ విభాగ యూనిట్ ఉంది. ఇక్కడ నిత్యం డ్రిల్ చేయించడం, మ్యాప్ రీడింగ్, రైఫిల్ షూటింగ్ వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు. ఆర్మీ విధివిధానాలు, సామాజిక అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల పాటు సాగే ఈ శిక్షణలో ఏడాదిలో ఒకటి రెండు సార్లు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. 10 రోజుల పాటు లీడర్‌షిప్, ట్రెక్కింగ్, ఆర్మీ క్యాంపులకు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఇక్కడి విశాలమైన మైదానం ఎన్‌సీసీ శిక్షణకు ఎంతో ఉపయోగపడుతోంది.

ఇదీ ప్రతిభ..

● కళాశాలకు చెందిన తృతీయ సంవత్సర విద్యార్థి గిల్‌క్రిస్ట్ ఎన్‌సీసీ శిక్షణ పొందుతూ ఉత్తమ ప్రదర్శన ద్వారా ఎంపికై ఈ ఏడాది జనవరిలో దిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొన్నాడు.

● ఇక్కడ ఎన్‌సీసీ పూర్తిచేసిన పలువురు విద్యార్థులు పోలీసు కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు పొందగా, మరికొందరు డీఎస్సీలో అర్హత సాధించారు.

ధ్రువపత్రాల అందజేత..

ఎన్‌సీసీ పూర్తిచేసిన క్యాడెట్లకు బి, సి ధ్రువపత్రాలు అందజేస్తారు. ఇవి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. సి- సర్టిఫికెట్‌తో ఎన్‌సీసీ ట్రైనింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను సులువుగా పొందవచ్చు.

విద్య, ఉద్యోగావకాశాలకు మార్గం

ఎన్‌సీసీలో చేరితే విద్యార్థులకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. చదువుతో పాటు క్రమశిక్షణ అలవడుతుంది. భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలను సులువుగా పొందవచ్చు.

-బాపనయ్య, కేర్ టేకర్ ఆఫీసర్ (ఎన్‌సీసీ)

పట్టణ శుభ్రతకు కార్యాచరణ

న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

చిన్నపాటి వర్షానికే శ్రీకాళహస్తి పట్టణంలో వీధులన్నీ జలమయం అవుతున్నాయి. భారీ వానలొస్తే పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పట్టణంలో పురపాలక సంఘం సన్నద్ధత, తీసుకుంటున్న చర్యలను కమిషనర్ భవానీ ప్రసాద్ 'న్యూస్‌టుడే' ముఖాముఖిలో వివరించారు.

శ్రీకాళహస్తి పురపాలక కమిషనర్ భవానీప్రసాద్

ఇంటర్వ్యూ

ప్రాంతాల వారీగా నివారణ చర్యలు: గతంలో ఏయే ప్రాంతాల్లో వీధులు జలమయం అయ్యాయనే విషయమై నివేదికలు సిద్ధం చేశాం. ఆ ప్రకారం ప్రాంతాల వారీగా నివారణ చర్యలు చేపడతాం. ప్రజలకు సమస్యలు రాకుండా చూస్తాం.

సర్వేలు చేయించాం..: పురపాలక శాఖ ఉన్నతాధికారులు బ్లాక్‌స్పాట్‌ల ఎంపికపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారం పట్టణ వ్యాప్తంగా సర్వేలు చేయించాం. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

పూడికతీత పనులు: ప్రభుత్వ అనుమతి మేరకు రూ.15 లక్షల వ్యయంతో చెందిన కాలువలో పూడికతీత చేయిస్తున్నాం. మరిన్ని కాలువల్లో పూడికతీత పనులు చేయించాలని నిర్ణయించాం. ప్రత్యేక బడ్జెట్ మంజూరుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు రావాలి.

ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం..: ప్లాస్టిక్ వాడకంపై ఇప్పటికే నిషేధం ప్రకటించాం. వ్యాపారులు వీటిని విక్రయిస్తే త్వరలో జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతున్నాం.

ప్రజా సహకారం అవసరం: ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం వల్ల పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోంది. ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నా రహదారులపై వ్యర్థాలు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల సహకారం ఎంతో అవసరం.

ఆర్థిక పురోభివృద్ధే లక్ష్యం

శ్రీకాళహస్తి: వీధి వ్యాపారులు ఆర్థికంగా పురోభివృద్ధి చెందడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని పురపాలక సంఘ కమిషనర్ భవానీప్రసాద్, తెదేపా పట్టణ కమిటీ అధ్యక్షుడు విజయకుమార్ అన్నారు. పురపాలక సంఘ సమావేశ హాలులో సోమవారం లోన్ కల్యాణ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దుకాణదారులు ఆర్థికంగా ఎదుగుదల కోసం తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

పౌర హక్కులపై అవగాహన

సత్యవేడు: బాల్య వివాహాలను ప్రోత్సహించకూడదని డీటీ వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం మండలంలోని వీఆర్ కండ్రిగ ఎస్టీ కాలనీలో పౌర హక్కులపై అవగాహన కల్పించారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో త్రివిక్రమరావు, ఆర్టీసీ ఓడీ జనరల్ ఏడీసీ బీటీ ప్రకాష్ పాల్గొన్నారు.

ముత్యాలమ్మకు విశేష అలంకరణ

బాలజ్ఞాన సరస్వతిగా శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి

బండాసురుని సంహరిస్తున్న జ్ఞానాంబిక

వరదయ్యపాళెం: సరస్వతిదేవి అలంకారంలో ..

నారాయణవనం.. మహాధనలక్ష్మిగా ..

నాగలాపురం.. శివశయన అలంకరణలో మరగదాంబికాదేవి

శ్రీకాళహస్తిగ్రామీణ.. శ్రీసరస్వతీదేవిగా దక్షిణకాళికాదేవి

జ్ఞాన ప్రదాయినీ.. వీణాపాణి..

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే బృందం: దేవీ నవరాత్రి వార్షిక ఉత్సవాల్లో పలు శక్తి ఆలయాల్లో అమ్మవారు మహా సరస్వతి రూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. వీణాపాణిగా అలంకరించారు. ముక్కంటి ఆలయంలోని కనకదుర్గ, అనుబంధ ఆలయమైన ముత్యాలమ్మ ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవమైన శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవార్లను విశేష రీతిలో అలంకరించారు.

భయంకరి.. బండాసుర సంహారిణి

ముక్కంటీశుని దేవేరి జ్ఞానాంబిక బండాసురుడ్ని సంహరించింది. సోమవారం ఈ విశేషోత్సవాన్ని జరిపారు. సింహవాహనాన్ని అధిరోహించి వివిధ ఆయుధాలను ధరించి లోకకంఠకుడైన బండాసురుడ్ని సంహరించే ఉత్సవాన్ని ఘనంగా జరిపారు.

భూముల పంపిణీకి వినతి

నాగలాపురం, న్యూస్‌టుడే: పిచ్చాటూరు మండలంలోని నీరువాయిలో ఉన్న సీజేఎఫ్ఎస్, ఎస్ఎస్‌పేటలోని 200 ఎకరాల ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్‌ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. తిరుపతిలో ఆయన కలెక్టర్, డీపీవో సుశీలాదేవి, డీఆర్వో నరసింహులు, ఆర్టీసీ ఆర్ఎంలను సోమవారం కలిసి నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. శ్రీకాళహస్తి - పిచ్చాటూరు మార్గంలో అదనపు బస్సు సర్వీసులను నడపాలని కోరారు.

నిత్య సంకీర్తనలకు కృషి

ఏర్పేడు, న్యూస్‌టుడే: ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలసిన పరశురామేశ్వరస్వామి ఆలయంలో తితిదే ఆధ్వర్యంలో నిత్యం అన్నమయ్య సంకీర్తనలు, వేదపారాయణం నిర్వహించేందుకు కృషిచేస్తామని తితిదే పాలక మండలి సభ్యుడు అక్కిన మునికోటేశ్వరరావు తెలిపారు. సోమవారం స్నేహితులతో కలిసి శ్రీపరశురామేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈవో రామచంద్రారెడ్డి, మాజీ ఛైర్మన్ గిరినాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

నిర్లక్ష్యానికి నిదర్శనం

నిరుపేద విద్యార్థుల కోసం కార్పొరేట్ తరహాలో నిర్మించిన ఏపీ ఆదర్శపాఠశాలలో సిబ్బంది నిర్లక్ష్యానికి ఈ చిత్రం నిదర్శనంగా నిలుస్తోంది. భవనంపై పలుచోట్ల మొక్కలు ఏపుగా పెరిగినా వాటిని తొలిగించేవారే లేరు. ఆదిలోనే వాటిని తొలగించకుంటే తర్వాత వేళ్లని పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో నీరుదిగే అవకాశం ఉంది. -న్యూస్‌టుడే, కేవీబీపురం

అదుపుతప్పితే గుంతల్లోకే..!

సత్యవేడు-తిరుపతి మార్గంలో తెలుగు గంగ కాలువ నుంచి ఓ ప్రైవేటు పాఠశాల వరకు ఇటీవల నిర్మించిన సిమెంట్ రహదారి ఇరువైపులు గుంతలు ఏర్పడ్డాయి. వారం క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక సంత వద్ద వాహనాన్ని తప్పించే క్రమంలో గుంతలో పడిపోవడంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. గుంతల్లో మట్టి నింపి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనచోదకులు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, సత్యవేడు

తాగునీటికి తిప్పలు

కొన్నిచోట్ల తాగునీటి వనరులు లేక జనం ఇబ్బంది పడుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నవాటిని వినియోగించుకోవడం లేదు. బీఎన్ కండ్రిగ మండలం పీవీ కండ్రిగ పంచాయతీ రెడ్డిగుంట బాడవలో తాగునీటి ట్యాంకును నిరుపయోగంగా వదిలేశారు. మోటారు నుంచి నీటిని నేరుగా సరఫరా చేస్తున్నారు. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, బీఎన్‌కండ్రిగ

ఇలా వదిలేశారు..

కేవీబీపురం మండలం కేసీకండ్రిగలో ఓ చేతిపంపు భూమిలో పూడికపోయింది. రక్షిత మంచినీటి ట్యాంకు లేకపోవడంతో మోటారు ద్వారా నేరుగా సరఫరా చేస్తున్నారు. విద్యుత్తులేని సమయంలో ఈ చేతిపంపు నీరే ఆధారంగా మారుతోంది. భూమిలో పూడిపోవడంతో తాగునీరు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మట్టి తొలిగించి ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, కేవీబీపురం

ట్రాఫిక్ సమస్య తీరేదెన్నడో..?

నాగలాపురం బజారువీధిలో ట్రాఫిక్ సమస్య వాహనచోదకులకు తీవ్ర అవస్థలను కలిగిస్తోంది. బజారులోని దుకాణాల యజమానాలు పైకప్పు రేకులను రహదారిపై వరకు విస్తరించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తిరుపతి, చెన్నైల నుంచి వచ్చే బస్సు సర్వీసులను గ్రామంలో నడపడం కష్టంగా ఉంటోందని డ్రైవర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, నాగలాపురం

ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం

ఏర్పేడు, న్యూస్‌టుడే: మండలంలోని స్వర్ణముఖినది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ కథనం మేరకు.. పాపానాయుడుపేట, మాధవమాల, ముసలిపేడు సమీపంలోని నది నుంచి సోమవారం ఇసుక తరలిస్తుండగా దాడులు నిర్వహించాం. అనుమతులు లేకుండా బయట ప్రాంతాలకు తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఈవీఎం గోదాముల పరిశీలన

రేణిగుంట: ఈవీఎం, వీవీప్యాట్‌ల గోదాము వద్ద నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. సోమవారం ఆయన ఇక్కడ గోదామును పరిశీలించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వర్షాకాలంలో లీకేజీలపై చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీ నాయకులు సూచించారు. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

దాడికేసు నిందితుడికి తీవ్రగాయాలు

కడపలో రోడ్డు ప్రమాదానికి గురి

నారాయణవనం, న్యూస్‌టుడే: స్థానిక ఓ ప్రైవేట్ కళాశాలలో ఇటీవల జూనియర్ విద్యార్థిపై దాడికి పాల్పడిన ఆరుగురు విద్యార్థుల్లో ఒకరు కడప దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఇసుకపల్లి నుంచి అవ్వ, చెల్లెలతో కలిసి ద్విచక్రవాహనంపై కడప వెళ్తుండగా మంటపంపల్లి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యార్థి అవ్వ మృతి చెందగా విద్యార్థి, అతని చెల్లెలు తీవ్రంగా గాయపడ్డారు.

పార్టీ విధేయులకు అండగా ఉంటాం

మాట్లాడుతున్న శంకర్‌రెడ్డి

నాగలాపురం: తెదేపాకు విధేయులుగా ఉండే కార్యకర్తలందరికీ అండగా ఉంటానని నియోజకవర్గ కార్యక్రమాల సమన్వయకర్త కూరపాటి శంకర్‌రెడ్డి పేర్కొన్నారు. టీబీడీఆర్ కల్యాణ మండప ఆవరణలో సింగిల్‌విండో ఛైర్మన్‌గా జయచంద్రనాయుడు ప్రమాణస్వీకార అభినందన సభను సోమవారం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే తన ధ్యేయమన్నారు. పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహయాదవ్, మాధవులునాయుడు, మాజీ ఎమ్మెల్యే హేమలత, జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్‌నాయుడు, తిరుమలరెడ్డి, పద్మనాభరాజు పాల్గొన్నారు.

సింగిల్‌విండో ఛైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ

పిచ్చాటూరు: పిచ్చాటూరు సింగిల్‌విండో ఛైర్మన్‌గా బంగాళాకు చెందిన ఎస్. జయచంద్ర నాయుడు బాధ్యతలు స్వీకరించారు. పీఏసీఎస్ ఆవరణలో ఆయనతో పాటు డైరెక్టర్లతో సీఈవో దొరస్వామి ప్రమాణం చేయించారు.

'కక్షతోనే సీఐ దాడి చేశారు'

గాయాలు చూపుతున్న బాధితుడు భరత్‌నాయుడు

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే : శ్రీకాళహస్తి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ గోపి ఇష్టానుసారంగా లాఠీతో కొట్టారని స్థానిక భాజపా నాయకుడు భరత్‌నాయుడు ఆరోపించారు. సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "శనివారం రాత్రి శ్రీకాళహస్తిలో హోటల్ నిర్వాహకులతో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో వైకాపా నాయకుడు జయకృష్ణారెడ్డి, అతని అనుచరులు వచ్చి నాపై దాడి చేశారు. రాత్రి విధుల్లో ఉన్న పోలీసులు ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ సీఐ గోపి లాఠీతో ఇష్టానుసారంగా నాతో పాటు, నా కుటుంబీకులపైనా దాడి చేశారు. గతంలో సీఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే కక్ష పెంచుకుని చితకబాదారు. వైకాపా వర్గీయులను మాత్రం ఇంటికి పంపించేశారు.." అని భరత్‌నాయుడు పేర్కొన్నారు. ఇప్పటికైనా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు స్పందించి.. సీఐపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

చెరువుల రక్షణపై దృష్టి పెట్టాలి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదిమూలం

కేవీబీపురం, న్యూస్‌టుడే: వర్షాకాలం నేపథ్యంలో చెరువుల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే ఆదిమూలం అధికారులను ఆదేశించారు. అంటురోగాల వ్యాప్తిని ఎప్పటికప్పుడు నివారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఎంపీపీ మునిలక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని ఇన్‌ఛార్జి ఎంపీడీవో మహ్మద్ రఫీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. జడ్పీటీసీ సభ్యురాలు మునెమ్మ, వైస్ ఎంపీపీలు శ్రీనివాసులయాదవ్, సరస్వతి, మండల అధికారులు పాల్గొన్నారు.

వేలాడుతున్న ప్రమాదం

విద్యుత్తు తీగల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా దాని పరిణామం తీవ్ర స్థాయిలో ఉంటుంది. తొట్టంబేడు మండలంలోని శివనాథపురంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం గ్రామంలో విద్యుత్తు లైను అడ్డదిడ్డంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటి కింద నివాస గృహాలు వెలిశాయి. స్తంభాలు దూరంగా ఉండటంతో తీగలు చేతికందే విధంగా వేలాడుతున్నాయి. పలుచోట్ల మధ్యలో కర్రలతో తీగలను సరిచేసి చేతులు దులిపేసుకున్నారు. అదనపు స్తంభాలు వేయడంతో పాటు గృహాలపై లైన్లు తప్పించేలా మార్పు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, తొట్టంబేడు

నివాస గృహాలపై ప్రమాదకరంగా విద్యుత్తు తీగలు

పని ఒత్తిడి భరించలేకున్నాం..

ఆర్డీవోకు వినతి పత్రం అందిస్తున్న ఉద్యోగులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: అదనపు భారం, పని ఒత్తిడి తట్టుకోలేక పోతున్నామని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల అసోసియేషన్ పట్టణ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామోదరం, ఝాన్సీలు సంయుక్తంగా మాట్లాడుతూ మాతృశాఖలకు సంబంధించిన పనులతో పాటు గతంలో వాలంటీర్లు నిర్వహిస్తున్న పనులు చేయాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘ నేతల సూచనల మేరకు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు వివరించారు.

కళాకారులను నిర్లక్ష్యం చేయొద్దు

ర్యాలీ నిర్వహిస్తున్న డప్పు కళాకారులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: డప్పు కళాకారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు. కళాకారులతో కలిసి సోమవారం పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహేష్‌కల్యాణ్ సదన్‌లో ప్రారంభమైన జిల్లా మహాసభల్లో మాట్లాడారు. జనార్దన్, పెంచలయ్య, వెంకటయ్య, సురేష్, గురవయ్య, మణి, షరీఫ్, వేణు పాల్గొన్నారు.

ప్రజలకు జీఎస్టీ కానుక

ర్యాలీ చేస్తున్న జీఎస్టీ అధికారులు

వరదయ్యపాళెం: జీఎస్టీ సంస్కరణలతో ప్రభుత్వం ప్రజలకు కానుక ఇచ్చిందని శ్రీసిటీ జీఎస్టీ సహాయ కమిషనర్ సుబ్బారావు అన్నారు. శ్రీసిటీ జీఎస్టీ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక వ్యాపారులతో కలిసి తగ్గిన జీఎస్టీ శ్లాబులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండల వర్తకుల సంఘం అధ్యక్షుడు వీరాస్వామి పాల్గొన్నారు.

సత్యవేడు: ప్రతి దుకాణ దారుడు తగ్గిన జీఎస్టీపై అవగాహన కలిగి ఉండాలని అసిస్టెంట్ కమిషనర్ మురళీకృష్ణ అన్నారు. ఎంపీడీవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

శ్రీకాళహస్తి: జీఎస్టీ కొత్త శ్లాబ్‌లపై వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత దుకాణదారులపై ఉందని వాణిజ్యపన్ను విభాగం డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఎ.స్వరాజ్యలక్ష్మి కోరారు. పురపాలక సంఘం, మండల కార్యాలయాల్లో సోమవారం అవగాహన కల్పించారు. జీఎస్టీఓ మనోహర్, ఏఈవో హరిబాబునాయక్, రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీఎన్‌కండ్రిగ: జీఎస్టీ తగ్గింపుతో పేద ప్రజలకు మేలు చేకూరుతుందని ఎంపీడీవో మోతి అన్నారు. సోమవారం ఆమె బీఎన్‌కండ్రిగ పుర వీధుల్లో జీఎస్టీ తగ్గింపుపై అవగహన ర్యాలీ నిర్వహించారు.

(c) eenadu

గూడూరు

•గూడూరు • వెంకటగిరి • సూళ్లూరుపేట

బిందెడు నీటికీ పాట్లు పడుతున్నాం...

కోట, న్యూస్‌టుడే: ప్రకాశం కాలనీలో గత కొద్దిరోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే తాగునీరు సరఫరా చేయాలని కోరుతూ భాజపా నాయకురాలు మంగమ్మ ఆధ్వర్యాన సోమవారం ఎంపీడీవో దిలీప్‌కుమార్‌కు మహిళలు విన్నవించారు. బిందెడు నీటి కోసం పాట్లుపడుతున్నామని, ప్రజాప్రతినిధులను అడిగితే మోటార్లు కాలిపోయాయని అంటున్నారన్నారు. వెంటనే సమస్యను పరిష్కరిస్తానని ఎంపీడీవో తెలిపారు.

భూ ఆక్రమణపై ఫిర్యాదు

గూడూరు పట్టణం: వెందోడుకి చెందిన మోపూరు సరోజనమ్మ అసైన్డ్ భూమిని అక్రమార్కులు ఆక్రమించుకోవడం అన్యాయమని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సభ్యులు పెంచలయ్య తెలిపారు. ఈమేరకు తహసీల్దార్ ప్రసాద్‌కి బాధితురాలితో కలిసి సోమవారం ఫిర్యాదు చేశారు.

గూడూరులో నిమ్మ ధరలు

మొదటి రకం: కేజీ రూ. 25 నుంచి రూ. 40 వరకు
రెండో రకం: కిలో రూ. 15 నుంచి రూ. 25 వరకు

మేమున్నాం.. మీకు తోడుగా..

గూడూరు : 85002 02046	సమయం
నాయుడుపేట: 80085 73970	10 AM
సూళ్లూరుపేట: 96188 78782	TO
వెంకటగిరి : 80085 73966	1 PM

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

స్పందనకు వందనం

వెంకటగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని మార్కెట్‌వీధిలో రాజాల నివాసం వెనుక భాగంలో వర్షం కురిస్తే నీరంతా రోడ్డుపై నిలిచిపోతుందన్న కథనంపై స్పందించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామారావు నీటి పారుదలకు చర్యలు తీసుకున్నారు. • రైల్వేస్టేషన్, కాశీపేటలోని శివాలయం వద్ద, తాజ్‌మహల్ సందులో చెత్త నిల్వలు పేరుకుపోవడంతో పరిశుభ్రత చర్యలు చేపట్టారు. • 16వ వార్డులోని దర్గా వద్ద ఉన్న సైడు కాలువలో పేరుకున్న వ్యర్థాల్ని తొలగించారు.

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: గూడూరు రెండో పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలో డ్రైనేజీ కాలువలో మురుగునీరు ముందుకు కదలకపోవడంపై 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు స్పందించారు. సిబ్బందితో పూడికలు తీయించారు.

సమస్యలపై సచివాలయం కార్యదర్శుల వినతి

నిరసన తెలుపుతున్న సిబ్బంది

వెంకటగిరి: గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కార్యదర్శులు సోమవారం ఎంపీడీవో గుణశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. పదోన్నతులు, డీఏ, అలవెన్సులు ఇవ్వాలని కోరారు. వచ్చే నెల 8 నుంచి సమ్మెబాట పడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగనున్నట్లు తెలిపారు.

వాకాడులో వీరభద్రస్వామి గ్రామోత్సవం

వాకాడు: శ్రీశ్రీశ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి గ్రామోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. వాకాడులో కైకాల వర్గానికి చెందిన కుటుంబీకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాలయంలోని వీరభద్రస్వామి ఆలయంలో పూజలు, అన్నదానం చేశారు.

జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు

చిగురుపాడులో ఆగని తవ్వకాలు

మానవ కళేబరాల పెకలింపుపై ఫిర్యాదు

నాయుడుపేట, న్యూస్‌టుడే: చిగురుపాడు సమీపంలో స్వర్ణముఖి నదిలో అక్రమ ఇసుక తవ్వకాల్లో భాగంగా పాతిపెట్టిన మృతదేహాల్ని పెకలించడంతో స్థానికులు సోమవారం సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి, నాయుడుపేట తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. నాయకులు కొందరు పోలీసుల అండతో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపి సమీపంలోని రెడీమిక్స్ ప్లాంటుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఈ విషయంలో రెండు వర్గాలు దాడులు చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో నాయకులు సర్దుబాటు చేశారు. మళ్లీ యథావిధిగా అక్రమ ఇసుక తవ్వకాలకు తెరతీశారు. దీంతో నదీ తీరంలో పది అడుగుల లోతు వరకు రాత్రీ పగలూ ఇసుకను తోడేస్తున్నారు. చిగురుపాడు గ్రామంలో మృతదేహాల్ని ఖననం చేసిన ప్రాంతాల్లోనూ అక్రమ తవ్వకాల కారణంగా పాతిపెట్టిన మృతదేహాల ఎముకలు బయట పడుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బయటపడిన పుర్రెలు, ఎముకల దృశ్యాలతో కూడిన ఫొటోలతో అధికారులకు ఫిర్యాదు చేశారు.

వంతెన అనుకుని ఇసుక తోడేస్తున్నారు!

- నెల రోజుల నుంచి తవ్వకం
- రోజుకు 20 టిప్పర్లతో ఇసుక తరలింపు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే

సాగరమాల బ్రిడ్జిని అనుకుని ఇసుక తవ్వకాల గోతులు

కొత్తగా నిర్మించిన వంతెన ఆనుకుని అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నాయుడుపేట మండలం అన్నమేడు గ్రామం వ్యవసాయ పొలాల వద్ద స్వర్ణముఖి నది దాటేందుకు సాగరమాల రోడ్డు పనులు చేసే గుత్తేదారు సంస్థ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. నది ఇవతలి నుంచి అవతలి వైపునకు వంతెన పనులు పూర్తి చేశారు. మరికొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే వంతెన ఆనుకుని నదిలో దారి వేసుకుని టిప్పర్లతో రాత్రి వేళల్లో ఇసుక తోలేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇసుకను సమీప క్వారీ నుంచి తరలించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా పగలూ రాత్రీ నది నుంచి తోడేస్తున్నారు. భారీ గోతులు తీసేశారు. గుత్తేదారు సంస్థ స్థానిక రాజకీయ నాయకులతో కుమ్మక్కై ఈ వ్యవహారం నడుపుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానికులు, రైతులు ఇసుక తరలింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై తహసీల్దారు రాజేంద్రను వివరణ కోరగా ఇసుక తరలింపులకు ప్రత్యేకంగా అనుమతులు తీసుకోలేదని, నదిలో ఇసుక తవ్వకాలు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

నష్టమేంటి?

సమీపంలో ఇసుక తవ్వకం వల్ల బ్రిడ్జికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. భూగర్భ జలాలు అడుగంటి స్థానిక ప్రజల తాగు, సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయి.

చేదు నిజం

గతంలో మల్లపల్లి గ్రామ సమీపంలోని క్వారీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఇష్టానుసారంగా ఇసుకను తోడేశారు. దానివల్ల భూగర్భ జలాలు అడుగంటి స్థానికుల తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. 200 ఎకరాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరు అందలేదు. దీంతో ప్రస్తుతం కిలోమీటరు దూరం నుంచి పైపుల ద్వారా నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఎదురైంది.

'విద్యుత్ నియంత్రికల్లో జాప్యం తగదు'

డక్కిలి (బాలాయపల్లి), న్యూస్‌టుడే: వ్యవసాయ విద్యుత్ నియంత్రికల ఏర్పాటులో జాప్యంపై మాధవాయపాళెం పీఏసీఎస్ అధ్యక్షుడు ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు ప్రశ్నించారు. డక్కిలి మండల సర్వసభ్య సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ అల్తూరుపాడు ఆనకట్ట నిర్మాణంలో భాగంగా ఆ చెరువు కట్టను చదును చేయడంతో రైతులు బోర్ల ఆధారంగా పండించాల్సి ఉండడం వల్ల నియంత్రికలు మంజూరు చేయక అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. ఎంపీపీ గోను రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ఎంపీడీవో రవీంద్రబాబు ప్రసంగించారు. వివిధ శాఖల అధికారుల గైర్హాజరుపై ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. వేదికపై ఒకరిద్దరు పీఏసీఎస్ అధ్యక్షులు ఆశీనులవడం గమనార్హం.

కారు ఢీకొని మూడేళ్ల బాలుడి మృతి

ఆర్యన్

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా నాయుడుపేట తుమ్మూరు వద్ద జాతీయ రహదారిపై సోమవారం కారు ఢీకొనడంతో మూడేళ్ల ఆర్యన్ అనే బాలుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. స్థానిక తుమ్మూరు వద్ద దసరా ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహం అమర్చి రోజు వారీ కార్యక్రమాలు చేస్తున్నారు. నాయుడుపేట నుంచి గూడూరు వైపు వెళ్తున్న కారు రోడ్డుపై బాలుడిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడటంతో స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసి నెల్లూరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడి మలుపులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

పేర్లు నమోదు చేసుకోండి

వెంకటగిరి, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నమస్తే కార్యక్రమంలో చెత్త సేకరించే ప్రతి ఒక్కరూ తమ పేర్లు నమోదు చేసుకోవాలని పుర కమిషనర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం 'నమస్తే వేస్ట్ పిక్కర్ కంపోస్ట్'పై అవగాహన నిర్వహించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామారావు, డాక్టర్ సుబ్రమణ్యం, నవజీవన ట్రస్ట్ సమన్వయకర్త మారుతీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

జనం తిరుగాడేచోట జాగ్రత్తేదీ

స్థానిక బాలసదన్ ప్రహరీ సమీపంలో వీధి దీపాల ఫ్యూజ్ బాక్సు ప్రమాదకరంగా ఉంది. ఇక్కడే విద్యార్థినులు తిరుగుతుంటారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో నిత్యం సిబ్బంది, వందలాది మంది ప్రజలు వస్తుంటారు. ఫ్యూజ్ బాక్సును స్తంభం పైఎత్తులో ఏర్పాటు చేయాలని విన్నవించినా ఫలితం లేదు. ఈవో రాజశేఖర్‌ను వివరణ కోరగా సమస్య పరిష్కరిస్తామన్నారు. – కోట, న్యూస్‌టుడే

గుంత.. ప్రమాదాలపై చింత

గూడూరు పట్టణం ముత్యాలపేట ప్రాంతంలోని మలుపు వద్ద రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే వాహనదారులు మలుపు వద్ద గుంత ఉన్నట్లు గుర్తించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

– గూడూరు పట్టణం, న్యూస్‌టుడే

షార్‌లో మధురై కార్పొరేషన్ విద్యార్థులు

షార్ ముఖద్వారం వద్ద మధురై విద్యార్థులు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: తమిళనాడు రాష్ట్రం మధురై కార్పొరేషన్‌లోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సోమవారం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) సందర్శనకు వచ్చారు. శాస్త్రవేత్తలు కావాలనే తపన ఉన్న విద్యార్థులను మధురై మిడ్‌టౌన్ రోటరీ క్లబ్ సభ్యులు షార్ సందర్శనకు తీసుకొచ్చారు. విద్యార్థులను మధురై నుంచి విమానంలో చెన్నైకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో శ్రీహరికోటకు వచ్చారు. షార్‌లోని మొదటి, రెండో ప్రయోగ వేదికలు, మిషన్ కంట్రోల్ సెంటర్, అంతరిక్ష మ్యూజియం, తదితర వాటిని సందర్శించారు. ఈ పర్యటన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడిందని రొటేరియన్ డి.శివశంకర్ తెలిపారు.

బహిరంగ ప్రకటన

నా క్లయింటు మెసర్స్ రెప్కో ఫైనాన్స్ లిమిటెడ్, నెల్లూరు బ్రాంచి, నాయుడుపేట, శాట్ సెంటర్, ప్రతినిధి చీఫ్ మేనేజరు సాధారణ ప్రజలందరికి తెలియచేసేదేమంటే, నా క్లయింట్ల ఖాతాదారు **1. శ్రీమతి షేక్ జుబేదా,** భర్త పేరు లేట్ **షేక్ చాంద్ బాషా 2. కుమారి షేక్ షర్మిల,** తండ్రి పేరు **లేట్ షేక్ చాంద్ బాష 3. కుమారి సయ్యద్ అఫ్రిన్** తండ్రి పేరు **లేట్ షేక్ చాంద్ బాషా,** అందరూ డోర్ నం.7-1-167, విన్నలమాల గ్రామం, నాయుడుపేట మండలం, తిరుపతి జిల్లా నివాసులు, నా క్లయింటును దిగువ తెలిపిన షెడ్యూలు ఆస్తిపై రుణాన్ని కోరుతు సంప్రదించారు. వారు ఈ ఆస్తిని వారసత్వంగా తమ 1వ పార్టీ భర్త మరియు 2 మరియు 3ల తండ్రి అనగా **శ్రీ షేక్ చాంద్‌బాషా** నుంచి పొందారు, మరియు సదరు **శ్రీ షేక్ చాంద్ బాషా గారికి, శ్రీ షేక్ ఖాసిం సాహెబ్** నిర్వహించిన రిజిస్టర్డ్ సెటిల్‌మెంట్ డీడ్ **నం.814/2008 తేది 03.05.2008** ద్వారా పొందారు (మొత్తం 9 పేజీలు అందులో 3వ పేజీలు కనబడుటలేదు), ఈ సెటిల్మెంట్ డీడ్ ప్రకారం, నా క్లయింటు ఖాతాదారులు దిగువ తెలిపిన షెడ్యూలు ఆస్తిపై ఐచ్చితమైన హక్కులు కలిగి ఉన్నారు. నా క్లయింటు డాక్యుమెంట్లను పరిశీలించారు మరియు తన ఖాతాదారులకు ఆస్తిపై రుణాన్ని మంజూరు చేయదలచారు. ఎవరికైనా ఏవేని అటాచ్‌మెంట్లు, ఇంజంక్షనులు, క్లెయిములు మొదలగు ఆక్షేపణలు ఆస్తిపై రుణం మంజూరు చేయుడంపై ఉంటే, వారు నా క్లయింటుకు లేదా దిగువ తెలిపిన చిరునామాకు ఈ నోటీసు తేది నుంచి ఏడు రోజులలోగా తెలియచేయవలెను. లేనిఎడల ఏవిధమైన ఆక్షేపణలు లేవని భావించబడును. నా క్లయింటు సదరు షెడ్యూలు మీద ఋణము మంజూరు చేసెదరు, తదుపరి వచ్చు అభ్యంతరములు నా క్లయింటుకు బద్ధగించవు.

షెడ్యూలు

నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లా, గూడూరు రెవెన్యూ జిల్లా, నాయుడుపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, నాయుడుపేట మండలం, విన్నలమాల గ్రామ మజరా, నాయుడుపేట పంచాయతి, నాయుడుపేట గ్రామం, సర్వే నం.323-1, వార్డు నం.2 బ్లాకు నం.7, ఆకుతోట గ్రామం, డోర్ నం.2-7-23 ఉత్తరంవైపు ఖాళీ స్థలం కొలతు తూర్పు: 16 1/2 అడుగులు, దక్షిణం 43 అడుగులు, పడమర: 15 1/2 అడుగులు మరియు ఉత్తరం: 42 అడుగులు అనగా 9 అంకణాలు 32 చ.అడుగులు లేదా 75.55 చ.గజాలు లేదా 63.42 చ.మీల ఖాళీ స్థలం **హద్దులు: తూర్పు:** పంచాయతి వీధి. **దక్షిణం:** షేక్ అమీర్ బాషా ద్వారా సెటిల్ చేసిన నేటి సెటిలర్ స్థలం. **పడమర:** పంచాయతి వీధి. **ఉత్తరం:** 3/4 వెడల్పు స్థలం, మరమ్మతులకు వదిలినది. కోట హరి ఇల్లు కొంతమేర మరియు రాము ఇంటి గోడ కొంతమేర.

G.S.R. RAVI TEJA REDDY, B.Com., L.L.B., L.L.M.,
Advocate, Door No. 23/1150/140, Near Pyramid, Lecturers Colony,
Maganta Lay-Out North, Nellore-3. Cell : 70134 55477

అమ్మ మాట.. తనయుల బాట

రూ. కోటికి పైగా వ్యయంతో మరుభూమిలో వసతుల కల్పన

నాయుడుపేట తుమ్మూరు వద్ద శ్మశానవాటికలో వసతుల కల్పన

అమ్మ నోటి మాటకు విలువనిచ్చారు నాయుడుపేట పురపాలక సంఘం తుమ్మూరుకు చెందిన సోదరులు సన్నారెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, రాజారెడ్డి. శ్మశానవాటికలో మౌలిక వసతులు లేవని, బాగు చేస్తే మేలు జరుగుతుందని మాటామంతీగా తల్లి వజ్రావతమ్మ అన్న మాటల్ని ఆచరించి చూపారు. అనుకున్నదే తడవుగా ఏడాది క్రితం ఇక్కడి ఎకరా పైగా ఆవరణను చదును చేశారు. ప్రహరీ కట్టించారు. మృతదేహాలను కాల్చేందుకు భవనం నిర్మించి అందులో వసతులు కల్పించారు. అక్కడికి వచ్చే ప్రజలు ఉండేందుకు అనువుగా పెద్ద హాలు, కార్యాలయం, మరుగుదొడ్లు, బాత్రూంలు, వర్షం వచ్చినా కర్మక్రియలు చేసేందుకు వీలుగా నిర్మాణాలు చేపట్టారు. ఆవరణంతా సిమెంటు రోడ్లు వేసి వీధి దీపాలు, తాగునీటి వసతి కల్పించారు. ఇక పూడ్పుల ప్రాంగణం వేరు చేసి అక్కడా ఒక భవనం కట్టారు. శివుడి విగ్రహం, నంది, ఏనుగుల బొమ్మలు ఏర్పాటుచేసి చెట్లను పెంచుతున్నారు. ముందు భాగంలో ప్రస్తుతం ఆర్చి పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ రూ.1 కోటి కేటాయించి పనులు చేశారు. మరికొంత నిధుల్ని ఇక్కడి అభివృద్ధి పనులకు వెచ్చించనున్నారు. ఈ విషయమై రాజారెడ్డి 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ అమ్మ మాటకు కట్టుబడి శ్మశాన వాటిక బాగు చేయిస్తున్నామన్నారు.

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే

జీఎస్టీ సంస్కరణలపై అవగాహన

పోస్టర్లు ప్రదర్శిస్తున్న అధికారులు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: నాయుడుపేట బజారు వీధిలో సోమవారం తహసీల్దారు రాజేంద్ర, కమిషనర్ ఎస్‌కే.ఫజులుల్లా, కమర్షియల్ టాక్సు అధికారులు రమణయ్య, ప్రవీణకుమార్ జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రదర్శన నిర్వహించారు. వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించారు. మేనేజరు ఉరుకుందమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: గూడూరు పట్టణంలోని గడియార స్తంభం కూడలి వద్ద సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ ప్రసాద్, ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో మోహన్, కమిషనర్ వెంకటేశ్వర్లు, ప్రతినిధులు నాగేంద్ర, ప్రవీణ్‌కుమార్, కోట సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తెదేపా నేత మృతికి ఎమ్మెల్యే సంతాపం

దొరవారిసత్రం: కల్లూరు తెదేపా నాయకుడు ఇట్టగుంట ధనుంజయ్య మృతిపై సోమవారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంతాపాన్ని ప్రకటించారు. తెదేపా బూత్ ఇన్‌ఛార్జి ధనుంజయ్య(34) కుటుంబ కలహాలతో ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. అతడి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే విజయశ్రీ హామీ ఇచ్చారు. కార్యకర్తలు, యాదవ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

అనిల్

డక్కిలి (బాలాయపల్లి), న్యూస్‌టుడే: డక్కిలి మండలం నరసనాయుడుపల్లికి చెందిన వై.రమణయ్య, పాపమ్మ దంపతుల కుమారుడు అనిల్ (24) గడ్డి నివారణ మందు తాగి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు గూడూరులోని ఓ ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ బాయ్‌గా పనిచేసే అనిల్ కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ నెల 23న ఫైనాన్స్ కంపెనీ నుంచి ఇద్దరు వ్యక్తులు ఇంటికొచ్చి అనిల్ కొంత సొమ్ము కంపెనీకి ఇవ్వాల్సి ఉందని దుర్భాషలాడడంతో కుంగుబాటుకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించగా మృతి చెందినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తుతెలియని వ్యక్తి..

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: స్థానిక పురపాలక సంఘం పరిధిలోని నూకలపాళెం గ్రామానికి ఉత్తరం వైపున పొలాల్లో తాటిచెట్టు బరకకు ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఆకుపచ్చ రంగు టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థులు సోమవారం గుర్తించి, పోలీసులకు సమాచారమివ్వడంతో వారు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తికి 45-50 ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

వీణావాణి.. విద్యాప్రదాయనీ..

శరన్నవరాత్రుల్ని పురస్కరించుకుని మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం అమ్మవార్లు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులను అలరించారు.

వెంకటగిరిలో మందనాంచారేశ్వరి దేవి

సూళ్లూరుపేటలో కన్యకా పరమేశ్వరి

నాయుడుపేటలో ముకాంబికా దేవి

గూడూరు పట్టణంలో గంగమ్మ అమ్మవారు

తాగునీటి పథకాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి

'న్యూస్‌టుడే' ముఖాముఖిలో డీఎల్‌పీవో జాలిరెడ్డి

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముంది. గ్రామాల్లో తాగునీటి పథకాల శుభ్రత, క్లోరినేషన్, పారిశుద్ధ్యం, తదితర వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు సూళ్లూరుపేట డివిజినల్ పంచాయతీ అధికారి జాలిరెడ్డి పేర్కొన్నారు. ఆయన 'ఈనాడు'తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

- గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నాం. ఈనెల 17 నుంచి అక్టోబరు 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను చేపట్టాం. డివిజన్‌లో 316 మంది హరిత రాయబారులచే రోజూ గ్రామాల్లో వీధులు శుభ్రం చేయించి, చెత్త కుప్పలను తీయిస్తున్నాం.
- 15 రోజులకోసారి నీళ్ల ట్యాంకులను శుభ్రం చేస్తున్నాం. 90 శాతం తాగునీటి పథకాలకు ఇన్‌లైన్ క్లోరినేషన్ చేస్తున్నాం.
- పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ, వైద్య, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో ఇంటింటా తిరిగి, నీటి నిల్వలు లేకుండా, ఖాళీ కొబ్బరి కాయలు ఉంచకుండా చర్యలు చేపట్టాం. ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నాం. మురుగు నిల్వలు, ఇతర ప్రాంతాల్లో బ్లీచింగ్, సున్నం మిశ్రమాన్ని, క్రిమిసంహార మందులను చల్లేందుకు సిద్ధం చేస్తున్నాం.
- తాగునీటిని వదిలిన వెంటనే చివరి కుళాయి వద్ద క్లోరోస్కోపు ద్వారా క్లోరినేషన్ స్థాయిని పరీక్షిస్తున్నాం. చివరి కుళాయి వద్ద పీపీఎం స్థాయి 0.02గా ఉండేలా చూస్తాం. అలా లేకుంటే తదనుగుణంగా క్లోరినేషన్ చేస్తున్నాం. ప్రతి నిత్యం తాగునీటి పైపులైన్లు తనిఖీ చేయడంతోపాటు, వాల్వులు, లీకేజీలపై దృష్టి పెట్టి, ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపడుతున్నాం.

డీఎల్‌పీవో పరిధిలో..

మండలాలు: 9 (ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారి సత్రం, సూళ్లూరుపేట, తడ, సత్యవేడు, వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ)
పంచాయతీలు: 213
సంపద తయారీ కేంద్రాలు: 159
వీటిల్లో పనిచేస్తున్నవి: 98
ఓహెచ్ఎస్ఆర్ పీడబ్ల్యూఎస్ స్కీంలు: 160
డైరెక్ట్ పంపింగ్ స్కీంలు: 666

భూములు ఆక్రమించారని ఫిర్యాదు

పెళ్లకూరు, న్యూస్‌టుడే: తమ భూములను తొట్టంబేడు మహిళ ఆక్రమించి సాగుచేస్తున్నారంటూ మండలంలోని పునబాక గ్రామానికి చెందిన అట్ల బాలమ్మ, డేగ చెంగమ్మ సోమవారం ప్రజా వినతుల కార్యక్రమంలో తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. తమ భూములు విడిపించాలని కోరారు.

పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడికి నిరసన

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: గుంటూరు కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిపై జనసేన కార్పొరేటర్ దాడి చేయడం దారుణమంటూ సీఐటీయూ నాయకులు గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. నాయకులు జోగి శివకుమార్, రమణయ్య, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

కౌన్సిలర్‌కు పరామర్శ

వెంకటగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని 23వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులును యువరాజా సర్వజ్ఞ కుమార యాచేంద్ర, వైకాపా నేత కలిమలి రామ్‌ప్రసాద్‌రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మృతదేహానికి పోస్టుమార్టం

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: కాపులూరులో లారీ ఢీకొనడంతో మృతి చెందిన పండ్లూరు గ్రామానికి చెందిన వెంకటచందు (26) మృతదేహానికి వైద్యులు సోమవారం పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(c) eenadu

భలే ఆతిథ్యం.. ఆదరణ తథ్యం

'హోంస్టే'పై పెరుగుతున్న ఆసక్తి

ఈనాడు, విశాఖపట్నం: మీ ఇంట్లో ఒక గది ఖాళీగా ఉందా.. ఇంటి సగ భాగాన్ని వినియోగించడం లేదా.. అపార్టుమెంట్‌లోని ఫ్లాటు ఖాళీగా ఉంచేస్తున్నారా.. విల్లా అద్దెకు ఇవ్వాలని చూస్తున్నారా.. ఇంకెందుకు ఆలస్యం వాటిని ఎంచక్కా పర్యాటకుల అవసరాలకు ఉపయోగించండి. పర్యాటకులు వచ్చి కొద్ది రోజులుండి వారి భోజనం వారే తయారు చేసుకుంటారు. మీ ఇంట్లో ఉన్నందుకు రోజుకింతని డబ్బులు చెల్లిస్తారు. ఇది పర్యాటక శాఖ తీసుకొచ్చిన 'హోంస్టే విధానం'. నగరంలో ఈ తరహా ఇంటి ఆతిథ్యానికి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. కొందరు ఈ రకమైన సేవలు గత కొంతకాలంగా అందిస్తున్నారు. మరికొందరు సిద్ధంగా ఉన్నారు.

ఆసక్తి ఉంటే: 2025-29 పర్యాటకశాఖ నూతన విధానంలో 'హోంస్టే' విధానంలో కొన్ని నిబంధనలు పేర్కొన్నారు. ఇచ్చేందుకు ఒక గది నుంచి గరిష్ఠంగా ఆరు గదుల వరకు ఖాళీగా ఉన్నవారు పర్యాటకశాఖ వద్ద వివరాలను aptourism.gov.in/trades/login/firm registration వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. వీఎంఆర్‌డీఏ భవనంలోని అయిదో అంతస్తులోని పర్యాటక శాఖను సంప్రదించొచ్చు. 0891-2754715 నంబరుకు ఫోన్ చేసి కూడా తెలపొచ్చని పర్యాటకశాఖాధికారి మాధవి తెలిపారు.

★ దాదాపు 70 మంది విశాఖలో 'హోంస్టే' నిర్వహణకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ విధంగా అనుమతులు తీసుకోవాలి, ఎలా నిర్వహించాలనే దానిపై పర్యాటకశాఖ ఆధ్వర్యంలో వీరందరికి త్వరలోనే కార్యశాల నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు.

వంట గది సౌకర్యం: మాకు అక్కయ్యపాలెం, కంచరపాలెంలో రెండు చోట్ల ఫ్లాట్లున్నాయి. అప్పట్లో అక్కయ్యపాలెంలోని ఫ్లాట్లను విక్రయించాలనుకున్నాం. ఆ సమయంలో హోంస్టే విధానం గురించి తెలిసింది. కొంచెం భిన్నంగా అనిపించి మొదలెట్టాం. ప్రారంభంలో కంచరపాలెంలోని ఫ్లాట్లను హోంస్టేకు ఇచ్చాం. ఇప్పుడు **అక్కయ్యపాలెంలో** రెండు ఫ్లాట్లను హోంస్టేకు అప్పగిస్తున్నాం. ఇందులో పర్యాటకులు నచ్చినట్లు ఉండొచ్చు. వారే వండుకునేలా వంటగది ఉంటుంది. లేదంటే బయట నుంచి కావాలన్నా తెచ్చి పెడతాం. పడక గది, ఏసీ ఇలా అన్ని రకాల వసతులున్నాయి. చాలా మంది వెబ్‌సైట్‌లో చూసి సంప్రదిస్తున్నారు. మరికొందరు తెలిసినవాళ్ల ద్వారా వస్తున్నారు. పర్యాటక ప్రదేశాల సందర్శన, గైడ్‌లు ఏర్పాటు చేస్తాం.

– బి.శ్రీనివాస్, వైజాగ్ అర్బన్ నెస్ట్, అక్కయ్యపాలెం

హోంస్టే నిర్వాహకురాలు రేణుగుప్త

తొమ్మిదేళ్లుగా నిర్వహణ..

సిరిపురంలోని మా ఇంటిలో కొన్ని గదులు, మేడపైన గదులను హోంస్టే కోసం ఉపయోగిస్తున్నాం. అద్దెకు ఇచ్చే బదులు పర్యాటకుల కోసం అందిస్తే బాగుంటుందనిపించింది. ఈ గదుల కోసం రోజువారి అద్దెతో పాటు సేవా రుసుం కింద కొంత చెల్లిస్తే సరిపోతుంది. పర్యాటకులు భోజనం తయారు చేసుకోవడానికి గ్యాస్ పొయ్యి, వంటసామగ్రి అందుబాటులోనే ఉంటుంది. బయట నుంచి తీసుకురావాలన్నా తెస్తాం. పెద్ద హోటళ్లలో ఉండడం ఆర్థిక భారంతో పాటు కొందరికి ఇష్టముండదు. ఇక్కడైతే ఇంట్లో ఉన్నట్లు గడపొచ్చు. చాలా మంది అందుకే ఇష్టపడుతుంటారు. ఇలా వచ్చే వారి ఆలోచనలు, సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడం సంతోషం అనిపిస్తుంది. సీఎం చంద్రబాబు ఇటీవల వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడగా మా వద్ద జరుగుతున్న విధానం వివరించాం. – రేణుగుప్తా, హోంస్టే నిర్వాహకురాలు

విద్యాలక్ష్మిగా కనకమహాలక్ష్మి

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాతనగరంలోని బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారు సోమవారం విద్యాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఐదు రకాలైన పువ్వులతో అమ్మవారిని అలంకరించారు. – న్యూస్‌టుడే, వన్‌టౌన్

కీచక తండ్రికి మరణించే వరకు జీవిత ఖైదు... 8లో

ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు
ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి, అందరి గౌరవ, అభిమానాలు చూరగొన్న మీరు నేడు ఉద్యోగ విరమణ చేయుచున్న సందర్భంగా మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ భావిజీవితం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా గడవాలని కోరుకుంటూ...
శ్రీ జీరు తిరుమలరెడ్డి గారు
SUB INSPECTOR OF POLICE, CCS POLICE STATION, VISAKHAPATNAM CITY
SSC
SAI SRI CONSTRUCTIONS STAFF

రామోజీరావు ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాం

డాల్ఫిన్ హోటల్స్ 28వ వార్షికోత్సవంలో ఎండీ విజయేశ్వరి

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రామోజీ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ రామోజీరావు ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని రామోజీ ఫిల్మ్‌సిటీ, డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ విజయేశ్వరి పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో సోమవారం నిర్వహించిన డాల్ఫిన్ హోటల్స్ 28వ వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామోజీరావు మనవడు సుజయ్, డాల్ఫిన్ హోటల్స్ వైస్ ప్రెసిడెంట్ వివిన్ సింఘాల్, కన్సల్టెంట్ తిమ్మయ్య, జీఎం శ్రీనివాస్, వివిధ విభాగాల ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా విజయేశ్వరి మాట్లాడుతూ... ఉద్యోగులంతా కలిసి డాల్ఫిన్ హోటల్స్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నారన్నారు. ఆతిథ్య రంగంలో అత్యుత్తమ సేవలందించినందుకు ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ ఆధ్వర్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య నుంచి అవార్డు అందుకున్న విజయేశ్వరికి ఉద్యోగులు అభినందనలు తెలిపారు. అనంతరం సుజయ్ మాట్లాడుతూ... ఆతిథ్య రంగంలో ఇచ్చిపుచ్చుకోవడం ఉండదని, సంతోషంగా సేవలందిస్తేనే గుర్తింపు లభిస్తుందన్నారు.

డాల్ఫిన్ హోటల్స్ 28వ వార్షికోత్సవంలో మాట్లాడుతున్న రామోజీ ఫిల్మ్‌సిటీ, డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సీహెచ్ విజయేశ్వరి. చిత్రంలో రామోజీరావు మనవడు సుజయ్, డాల్ఫిన్ హోటల్స్ కన్సల్టెంట్ తిమ్మయ్య, జీఎం శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ వివిన్ సింఘాల్ తదితరులు

ఉద్యోగులకు అవార్డులు.. సత్కారం..

డాల్ఫిన్ హోటల్స్ ఉద్యోగుల్లో లాయల్టీ అవార్డులకు ఎంపికైన 15 మందికి 8 గ్రాముల చొప్పున బంగారు నాణేలు బహూకరించి సత్కరించారు. 53 మందికి ఎచీవ్‌మెంట్ అవార్డులు, ఏడుగురికి ఉత్తమ ఎగ్జిక్యూటివ్ అవార్డులు, ఇద్దరికి మేనేజీరియల్ ఎక్సలెన్స్ అవార్డులు, 10 మందికి పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డులు, 8 మందికి బ్రైట్ బిగినర్స్ అవార్డులు, నలుగురు మహిళలకు ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేశారు. యూనిట్, గ్రూప్ స్థాయి క్విజ్ విజేతలకు బహుమతులు అందజేశారు. డాల్ఫిన్ హోటల్స్ ఉద్యోగులుగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న 18 మంది ఉద్యోగుల కుటుంబాలను పురస్కారాలతో సత్కరించారు. వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సాంస్కృతిక ప్రదర్శనలతో అబ్బురపర్చారు. ఆటపాటలతో సందడి చేశారు. వారితో కలిసి ఎండీ సీహెచ్ విజయేశ్వరి బతుకమ్మ ఆడారు.

ప్రపంచకప్ సంబరానికి వేళాయె!

మహిళల క్రికెట్ పోటీలకు సన్నాహాలు | నగరంలో ఐదు మ్యాచ్‌లకు ఏర్పాట్లు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: భారత పురుషుల జట్టు 'ఆసియా కప్'ను గెలుపొందడంతో యావత్ దేశం ఉప్పొంగిపోతోంది. అందులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ రాణించిన తీరు అభినందనలు అందుకుంటోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా క్రికెట్ కబుర్లే. ఇదే తరుణంలో ఆ సంబరాలకు కొనసాగింపు అన్నట్లు మహిళా ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి అంతా సిద్ధమైంది.

★ గువాహటిలో మంగళవారం నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఎనిమిది దేశాలు తలపడే ఈ మహా సంగ్రామంలో భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో ఎలాగైనా ట్రోఫీని కైవసం చేసుకోవాలని, తొలిసారి దేశానికి ట్రోఫీని అందివ్వాలని కసరత్తు చేస్తోంది. స్వదేశీ పిచ్‌లపై భారత జట్టు క్రీడాకారిణులు మరో మారు సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు.

★ ప్రపంచ కప్ మ్యాచ్‌లలో విశాఖకు ఐదు కేటాయించారు. క్రికెట్ అభిమానులు తిలకించేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. త్వరలో ఆన్‌లైన్‌లో ఇందుకు సంబంధించిన టికెట్ల విక్రయాలు ప్రారంభంకానున్నాయి. నగరంలో జరగనున్న మ్యాచ్‌ల నిర్వహణకు ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టిసారించింది. స్టేడియంను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పోటీల్లో విజేత జట్టుకిచ్చే ట్రోఫీని కొద్ది రోజుల కిందట విశాఖకు తీసుకువచ్చారు. స్టేడియంతో పాటు నగరంలో పలు ప్రాంతాల్లో ప్రదర్శించగా అభిమానులు ఆసక్తిగా తిలకించారు.

ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడంటే...

- ★ అక్టోబరు 9: భారత్- దక్షిణాఫ్రికా
- ★ 12: భారత్ - ఆస్ట్రేలియా
- ★ 13: దక్షిణాఫ్రికా - బంగ్లాదేశ్
- ★ 16: ఆస్ట్రేలియా - బంగ్లాదేశ్
- ★ 26: ఇంగ్లాండ్- న్యూజిలాండ్

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కొరడా

తనిఖీల్లో పాల్గొన్న రవాణా శాఖ అధికారులు

మాధవధార, న్యూస్‌టుడే: దసరా పండగ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. గత మూడు రోజులుగా నిర్వహించిన తనిఖీల్లో 28 బస్సులపై కేసులు నమోదు చేసి వారి నుంచి రూ.4.82 లక్షల అపరాధ రుసుం వసూలు చేసినట్లు డీటీవో ఆర్.సి.హెచ్.శ్రీనివాస్ తెలియజేశారు. అక్టోబరు 16 వరకు ప్రత్యేక బృందాల ద్వారా ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

LePakshi HANDICRAFTS
(A State Govt. undertaking)
Dasara Special Discount Sale
Support Local and Handmade Artisans
upto 01-10-2025 (Last 2 Days only)
10% Discount on Handlooms | 15% Discount on Handicrafts
JAGADAMBA JN., | AIR PORT
VMRDA Shopping Complex, RAMNAGAR.
Ph: 98499 00936, 96522 86665

ఉక్కులో బిక్కుబిక్కు

ఉక్కునగరం (స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే

★ సెప్టెంబరు 23న గోపాలపట్నంకు చెందిన ముత్యాలు(43) డిబ్రేకింగ్ మిషన్‌లో ఆయిల్ మార్చుతుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

★ సెప్టెంబరు 6న అప్పలనాయుడు కోకోవెన్ విభాగంలో సుమారు 20 మీటర్ల ఎత్తులో పనిచేస్తుండగా.. అక్కడి నుంచి పడి మృతిచెందారు. తుప్పు పట్టిన ఇనుప చక్కర్ ప్లేట్లపై కాలు పెట్టగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

...ఈ సంఘటనలే కాదు ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి సుమారు ఏడు ప్రమాదాలు జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. యంత్రాల పనితీరు మందగించడం, నిర్మాణాల నాణ్యతా లోపం, పనిప్రదేశంలో భద్రత కరవు ఇందుకు కారణం.

కారణాలు తెలుసుకోరా?: కర్మాగారంలో ప్రస్తుత పరిస్థితులు కూడా ప్రమాదాలకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. నైపుణ్య సిబ్బంది వీఆర్ఎస్‌తో వెళ్లడం, ఒప్పంద కార్మికులను సంస్థ బయటకు

పంపడం.. వారి స్థానంలో అన్‌స్కిల్డ్ కార్మికులు రావడం.. వారికి సరైన అవగాహన లేకపోవడం ప్రమాదాలకు కారణమని భావిస్తున్నారు. ప్రమాదాల కారణాలు.. వాటి మూలాలను అన్వేషించాల్సిన యంత్రాంగం పట్టనట్లు ఉండటంతో సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

కొన్ని ప్రమాదాలు ఇలా..

» మార్చి 14న శాశ్వత ఉద్యోగి బి.పెంటయ్య ఎస్ఎంఎస్-2లో బి.షిఫ్టులో పనిచేస్తుండగా.. ద్రవ ఉక్కు మీద పడటంతో 65 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందారు.

» మార్చి 13న ఒప్పంద కార్మికుడు డి.నరసింగరావు డబ్ల్యూఆర్ఎం-2లో రాత్రి విధుల్లో ఉండి కన్వేయర్ పైనుంచి సర్క్యూటు పరిశీలిస్తుండగా ఒక్కసారిగా కన్వేయర్ స్టార్ట్ అయిపోవడంతో సుమారు 15 అడుగుల ఎత్తు నుంచి పడి మృతిచెందాడు.

» ఆగస్టు 20న శాశ్వత కార్మికుడు కర్రి పైడికొండ కర్మాగారంలోని (స్టీల్ మెల్ట్ షాప్) ఎస్ఎంఎస్-2లో క్రేన్ ఆపరేషన్ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు సుమారు 65 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడిపోయి అక్కడికక్కడే మృతిచెందారు.

ప్రకృతి నేస్తం... పరవశించే నేత్రం

ఇటీవల కురిసిన వర్షాలకు గోస్తనీ నదికి జలకళ వచ్చింది. మార్గమధ్యలో విజయనగరం జిల్లాలోని తాటిపూడి జలాశయం నుంచి విడుదలైన నీరు నదిలో విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామం వద్ద చెక్‌డ్యాంను దాటుతుంది. నింగిలో నుంచి చూస్తే అక్కడి జలాల పరవళ్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. – ఈనాడు, విశాఖపట్నం

WANTED URGENTLY
Two Decades Successfull Running business Org. in AP & TELANGANA.
Open New Projects and new branches Required the following positions.
❖RESIDENT DEVELOPMENT OFFICERS: MALE
❖BRANCH MANAGERS: M/F
❖OFFICE INCHARGES: FEMALE
☛Qlf: Any Degree, Min. exp. in Banking/ Insurance/ Loans/ Chits/ Teaching Professionals. Retired/ VRS/ Housewives also eligible.
☛Note: Fixed Salary: 25K - 45K (Allowances + Incentives as per company norms).
INTERVIEWS ON: 30th Sep & 1st Oct - 2025
Con: Dr. P.S.S. RAMAM
Chief Manager (Retd), Union Bank
SEETHAMMADHARA, VSP.
9346349359
8790717546

ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు
ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి, అందరి గౌరవ అభిమానాలు చూరగొన్న మీరు నేడు ఉద్యోగ విరమణ చేయుచున్న సందర్భంగా మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ భావిజీవితం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా గడవాలని కోరుకుంటూ...
శ్రీ జీరు తిరుమలరెడ్డి గారు
Sub Inspector of Police, CCS Police Station, Visakhapatnam City
భార్య: జయలక్ష్మి
అల్లుడు - కుమార్తె - మనుమరాలు: భరత్ వెంకటేష్ రెడ్డి - రోహిణి - సువీష
కుమారుడు - కోడలు : శ్రీకాంత్ - శ్వేత
అమ్మ - నాన్న : చిన్నమ్మడు (లేటు) W/o చినవెంకటరెడ్డి (లేటు)
తమ్ముడు - మరదలు : జీరు శ్యామల W/o నరసింహరెడ్డి (లేటు)
పిల్లలు : తేజస్విని, ప్రియ

ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు
ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి, అందరి గౌరవ, అభిమానాలు చూరగొని, కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించి, మాకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించిన మీరు నేడు ఉద్యోగ విరమణ చేయుచున్న సందర్భంగా మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ భావిజీవితం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా గడవాలని కోరుకుంటూ...
శ్రీ జీరు తిరుమలరెడ్డి గారు
SUB INSPECTOR OF POLICE, CCS POLICE STATION, VISAKHAPATNAM CITY
భార్య: జయలక్ష్మి
కుమారుడు - కోడలు : శ్రీకాంత్ రెడ్డి - శ్వేత
కుమార్తె - అల్లుడు : రోహిణి - భరత్ వెంకటేష్ రెడ్డి
సిహెచ్. రాజేశ్వరి W/o సూర్యారావు (లేటు)
సిహెచ్. సత్యనారాయణ రెడ్డి - సీత - సాయినాథ్‌రెడ్డి
సిహెచ్. చిన్నారెడ్డి - అనురాధ - లాస్యప్రియ - అవినీష్‌రెడ్డి

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
EENADU THE WAY CLASSIFIEDS
పదవీ విరమణ శుభాకాంక్షలు
ఈనాడు క్లాసిఫైడ్స్
జన్మదిన శుభాకాంక్షలు
లీగల్ ప్రకటనలు
జయంతి, వర్ధంతి
అంత్యక్రియలు,
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80087 09638

అపురూపం.. దుర్గాగణపతి చిత్రం..!

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాతడెయిరీ ఫారం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో సోమవారం దుర్గా గణపతి అమ్మవారి చిత్రాన్ని రంగులు, ఉప్పుతో తీర్చిదిద్ది దీపారాధన చేశారు. – విశాలాక్షినగర్, న్యూస్‌టుడే

విశాఖ-అరకు మధ్య 'కారవాన్'

కారవాన్‌లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, అధికారులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ నగరం నుంచి అరకు వరకు ప్రత్యేక ప్యాకేజీ రూపంలో త్వరలో నడపనున్న 'కారవాన్' వాహనాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఇందులోని సౌకర్యాలను జిల్లా పర్యాటక శాఖ ఆర్‌డీ కల్యాణిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే వాహనాన్ని ప్రారంభించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. పర్యాటక శాఖ అధికారి జె.మాధవి, డివిజనల్ మేనేజర్ జగదీశ్ పాల్గొన్నారు.

Cell Point
MOBILES & ELECTRONICS
26 Years #1 Mobile Retail Seller MOST TRUSTED BRAND
Dussehra Dhamaka SALE
1 Crore GIFTS
Exclusive Special OFFERS
Upto 10,000 Instant Discount
Upto 10% Instant Cash Back
Exchange Offers | Smart TV Offers | Air Conditioner Offers | Jodi Offers
OPPO: Buy OPPO Smartphone & Get a Chance to Win ₹10 Lakhs — WIN ₹10 LAKHS
vivo V60 ZEISS Portrait So Pro
iPhone 17 Series
SAMSUNG Galaxy A56 | A36 5G Celebrations made awesome with triple zero deal
*T&C Apply
ప్రతి మొబైల్ కొనుగోలుకి గిఫ్ట్ మీకోసం సిద్ధంగా ఉంది!
GST SAVING FESTIVAL only at Cell Point MOBILES & ELECTRONICS
Turn On Big Savings with ACs & TVs
0% DOWN PAYMENT No Cost EMI
విశాఖపట్నం 98496 92299
● డైమండ్ పార్క్ ● సీతమ్మధార ● వేపగుంట ● గోపాలపట్నం ● తగరపువలస ● పెందుర్తి ● డాబాగార్డెన్స్ ● ఎన్.ఎ.డి. కొత్తరోడ్ ● గాజువాక ● కంచరపాలెం ● మధురవాడ

ఉత్సవ శోభ

విజయ దశమి ఉత్సవాల్లో భాగంగా సోమవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్ రోడ్డులోని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. - ఈనాడు, విశాఖపట్నం

కాలితో పరీక్ష రాసి.. విజయం సాధించి..

వన్‌టౌన్, న్యూస్‌టుడే: పుట్టుకతో రెండు చేతులు వైకల్యం. ఏమాత్రం అధైర్య పడకుండా డైట్, డిగ్రీ వరకు చదివాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎడమ కాలితో పరీక్ష రాసి ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికయ్యాడు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిశెట్టిపాలేనికి చెందిన దివ్యాంగుడు జామి సింహాచలం నాయుడు. ఈయన విద్యాభ్యాసం విశాఖ జిల్లాలో చేయడంతో లోకల్ కేటగిరీ కింద విశాఖ జిల్లా నుంచే ఎంపికయ్యాడు. రాష్ట్ర స్థాయిలో 320వ ర్యాంకు రాగా, దివ్యాంగుల కేటగిరీలో 4వ ర్యాంకు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. ఈయన్ను సోమవారం విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు కవిత విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సింహాచలంను కలెక్టర్ సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలన్నారు.

దివ్యాంగుడు జామి సింహాచలం నాయుడుతో మాట్లాడుతున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్

తగ్గిన జీఎస్టీ... కొనుగోళ్లకు పోటాపోటీ!

కొనుగోలుదారులతో టీవీల విక్రయ దుకాణం కిటకిట

జీఎస్టీ తగ్గడం, కంపెనీలు ప్రకటించిన ఆఫర్లు.. దసరా వేళ కొనుగోలుదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. దీంతో విశాఖ నగరంలోని దుకాణాల్లో పండగ కళ కనిపిస్తోంది. తగ్గిన జీఎస్టీ వివరాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ప్రచార బోర్డులు ఏర్పాటయ్యాయి. రద్దీ ప్రాంతాలు, జాతీయ రహదారిపై ఇవి ఎక్కువగా కనిపిస్తుండటంతో ప్రతి ఒక్కరు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాలు, వాహన విక్రయ దుకాణాల్లో అమ్మకాల జోరు కనిపిస్తోంది. మున్ముందు ధరలు పెరిగి.. తగ్గిన జీఎస్టీ ఫలితం తమకు అందదేమోనని పలువురు భావిస్తున్నారు. - ఈనాడు,విశాఖపట్నం

రైల్వేస్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన జీఎస్టీ తగ్గింపు వివరాల ఫ్లెక్సీ

అమ్మవారి సన్నిధిలో వైభవంగా ఆయుధ పూజ

సింహాచలం, న్యూస్‌టుడే: సింహగిరిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం ఆయుధ పూజ సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు నేతృత్వంలో స్వామివారి ఆయుధాలను సింహవల్లీ తాయార్ సన్నిధి ఎదుట మండపంపై అధిష్ఠింపజేశారు. విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం పూజలు జరిపారు. ధూపదీప సేవలు, విశేష నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారి ఆయుధాలను దర్శించుకున్నారు.

సింహవల్లీ తాయార్ సన్నిధి వద్ద ఆయుధ పూజ చేస్తున్న అర్చకులు

పరిశీలన తర్వాతే అభివృద్ధి పనులకు ఆమోదం

స్థాయీ సంఘ సమావేశంలో మేయర్ పీలా

కార్పొరేషన్, న్యూస్‌టుడే: పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తరువాత ఇంజినీరింగ్ అధికారులు అభివృద్ధి పనులు ప్రతిపాదించాలని మేయరు పీలా శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. అజెండాలో ప్రతిపాదించిన పలు అంశాలపై సోమవారం 'ఈనాడు'లో వచ్చిన వార్తను మేయర్ ప్రస్తావించారు. పలు ప్రతిపాదనలపై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. అత్యవసర సమావేశం కావడంతో పూర్తిస్థాయిలో అజెండాలోని అంశాలను తెలుసుకోలేకపోయామన్నారు.

★ కొత్త రోడ్లపై బీటీ లేయర్లు, కొత్తగా నిర్మించిన నడక మార్గాలు, విభాగినుల నిర్వహణకు నిధులు వెచ్చించేలా ప్రతిపాదనలు రూపొందించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థాయీ సభ్యులు వాటిని పరిశీలిస్తారని, సంతృప్తి చెందిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం స్థాయీ సభ్యులు పరిశీలనకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మొత్తం 91 అంశాలకు మేయరు ఆమోదం తెలిపారు.

స్థాయీ సమావేశంలో ఛైర్మన్ పీలా శ్రీనివాసరావు, సభ్యులు

★ తాము వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరితే బడ్జెట్ లేదని చెప్పే ఇంజినీరింగ్ అధికారులు, ఇప్పుడు రూ.60 కోట్ల పనులకు ఎలా ప్రతిపాదనలు తయారు చేశారని స్థాయీ సభ్యులు రాపర్తి కన్నా, గంకల కవిత, సేనాపతి వసంత, సాడి పద్మారెడ్డి ప్రశ్నించారు. ప్రధాన ఇంజినీరు పీవీవీ సత్యనారాయణరాజు మాట్లాడుతూ నగరంలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు సంబంధించి ఏయే పనులు చేపట్టాలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, ఏపీఐఐసీ, ఆర్అండ్‌బీ తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు ప్రతిపాదించారని, వాటిని మంత్రుల కమిటీ సిఫార్సు చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత పనులకు ప్రభుత్వం నిధులు చెల్లిస్తోందని తెలిపారు.

★ తమ ప్రాంతంలో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదని స్థాయీ సభ్యులు మొల్లి హేమలత ఫిర్యాదు చేశారు. నగరంలో వీధి దీపాల నిర్వహణ సక్రమంగా లేదని, గుత్తేదారుకు నోటీసు జారీ చేసి తొలగించాలని మేయరు పీలా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. తన వార్డులో నీటి సరఫరా సమస్యలను పరిష్కరించాలని సభ్యుడు మొల్లి ముత్యాలు కోరారు. సమావేశంలో దాడి వెంకట రమేశ్, గేదెల లావణ్య పాల్గొన్నారు.

జీఎస్టీ తగ్గింపుపై విస్తృత అవగాహన కల్పించండి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధిపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో డీఆర్‌డీఏ, నగర పరిధిలో యూసీడీకి చెందిన సిబ్బంది ద్వారా గతానికి, ఇప్పటికీ ధరలు ఎంత తగ్గాయనే విషయాన్ని అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. సచివాలయాల సిబ్బందిని ఛాంపియన్లగా గుర్తించామని వారు ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ శేఖర్ మాట్లాడుతూ డ్యాష్ బోర్డు సమాచారానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నామని, నోడల్ అధికారులు క్షేత్ర స్థాయి పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. అనంతరం అవగాహనకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

ప్రచార కరపత్రాలను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్, అధికారులు

కేసుల విషయంలో కాలయాపన వద్దు

పీజీఆర్‌ఎస్‌లో 365 అర్జీల స్వీకరణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వారి నుంచి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, డీఆర్వో భవాని శంకర్ వినతులు స్వీకరించారు. మొత్తం 365 అర్జీలు రాగా అందులో రెవెన్యూ-121, జీవీఎంసీ-124, పోలీస్-26, ఇతర శాఖలు-94 చొప్పున ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కాల్ సెంటర్ ఫీడ్ బ్యాక్ పరంగాలలో కూడా ఉండాలని సూచించారు. కోర్టు కేసుల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కాలయాపన చేయకుండా కౌంటర్లు వెనువెంటనే వేయాలన్నారు. పీ4 కింద గుర్తించిన 64 వేల బంగారు కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా నిలవాలని అర్జీల సామాజిక పరమైన అంశాల్లో ప్రత్యేక సాయం అందించాలన్నారు. స్వర్ణాంధ్ర-2047 సాధనకు అధికారులంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రగతి పనులకు సంబంధించి మూడు నెలలకు, ఏడాదికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్ తదితరులు

నిత్య వ్యాయామంతో హృదయం పదిలం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్‌రోడ్డు కాళీమాత ఆలయ ఆవరణలో సోమవారం ఉదయం అవగాహన నడక చేపట్టారు. మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, తదితరులు వెయ్యి మంది వరకు పాల్గొని కాళీమాత ఆలయం నుంచి వై.ఎం.సి.ఎ. వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యానర్ పట్టుకొని గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రంగనాయకులు, డాక్టర్ శ్రీకర్ నవీనానందన్, డాక్టర్ ఆర్కేకుమార్ పాండా, డాక్టర్ సి.హెచ్.ఎన్.రాజు మాట్లాడుతూ జీవన శైలి మార్పు, నడక, వ్యాయామంతో గుండె ఆరోగ్యంగా ఉంటుందన్నారు. నర్సింగ్ సిబ్బంది, యువత, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

అవగాహన నడకలో పాల్గొన్న వైద్యులు, తదితరులు

7 నుంచి గీతంలో జాతీయ స్థాయి మ్యూట్ కోర్టు పోటీలు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్ వర్సిటీ న్యాయ విద్యా విభాగంలో అక్టోబర్ 7 నుంచి 10వ తేదీ వరకు న్యాయ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వర్చువల్ విధానంలో జాతీయస్థాయి మ్యూట్ కోర్టు పోటీలను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ సి.హెచ్.లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గీతం మ్యూట్ కోర్ట్ కమిటీ ఆధ్వర్యంలో గీతం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత డాక్టర్ ఎం.వి.వి.ఎస్.మూర్తి పేరిట గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా ఈ పోటీలు జరుపుతున్నామన్నారు. చర్చించాల్సిన అంశం, పోటీల పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్ mcc.schooloflaw@gitam.eduను పరిశీలించాలన్నారు. ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సులు చదివే విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. విజేతలకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేస్తామన్నారు.

CAUTION NOTICE FROM ENTERING ANY TRANSACTION

On instructions of my client Mr.Bengani Prakash, Kumar S/o. Late Bhikam Chand Bengani, also called as Prakash Kumar Bengani, Hindu, aged 62 years residing at D.No.45-37-32, Jagannadhapuram, BSNL Telephone Exchange, Akkayyapalem, Visakhapatnam Urban, Andhra Pradesh-530016. I issue following notice caution notice that: My client perfected his title in respect of schedule mentioned property and is in possession and enjoyment of the property since 2004.

My Client states that one Sanjay Bengani residing at 31, Plot No.32-47, Karuda Enclave, 5th Floor, Dabagardens, Near Jyothi Theatre, Visakhapatnam is claiming the property is offering to sell the property more fully described in the schedule mentioned beneath this notice as of his own. It is hereby informed through this notice that Sanjay Bengani has no right to alienate or transact in any way whatsoever in respect of the schedule mentioned property which property is my client's property and he and his family members are in exclusive possession and enjoyment of the property.

If anyone enters into any transaction whatsoever in any form the same is void invalid and unenforceable against the property and my client. In the event anyone tries to enter into the property through police or by other means using unlawful force basing on the strength of any document said to have been executed by Sanjay Bengani such person or persons will be liable for trespass and other penal provisions of Indian Penal Code.

SCHEDULE OF THE PROPERTY

All that site measuring 70 Sq. Yards or 58.529 Sq. Meters being Eastern part together with A.C. sheets house thereon bearing .No.45-37-32, Asst.No.-56095, situated at Jagannadhapuram, covered by S.No.159 of Allipuram Village, within the Visakhapatnam Municipal Corporation, Dwaraka Nagar Registration Sub District and bounded by: East: House of Bajranglal Choraria ; South : 30 feet wide Road ; West : House of Jyoti Devi Bengani and Prakash Kumar Bengani ; North : 20 feet wide Road.

By
Md. Habeebulla, V. Usha Rani,
Asfiya Mohammed, Reddy Ravi kumar,
M.Naga Rani, N.V.Radhika, Syed Neelufar,
Sadiya Jiya, Yehirajyam Jayanth
Advocates
D.R.No.13-28-6, Basith Villa, K.G.H. Up Road,
Visakhapatnam-530002. Cell: 9649296658, 9441757493

'స్త్రీ శక్తి' పథకం అమల్లో జిల్లాకు ప్రథమ స్థానం

మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్సు ఆవరణలో మాట్లాడుతున్న ఆర్ఎం అప్పలనాయుడు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: స్త్రీ శక్తి పథకం అమల్లో రాష్ట్ర స్థాయిలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. సోమవారం మద్దిలపాలెం సిటీ డిపోలో ఆయన సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 74శాతం ఆక్యుపెన్సీ సాధించిన డ్రైవర్లు, కండక్టర్లకు అభినందనలు తెలిపారు. మహిళల ఉచిత బస్సు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు అసెంబ్లీలో సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీసీ అధికారులు, కార్మికులకు అభినందనలు తెలిపారన్నారు. భవిష్యత్తులో కూడా ఈ పథకాన్ని మరింత సమర్థమంతంగా అమలు చేసి ఆర్టీసీకి మంచి పేరు తేవాలని కోరారు.

ANDHRA PRADESH MEDICAL SERVICES & INFRASTRUCTURE DEVELOPMENT CORPORATION

Tender Notice No.12/APMSIDC/2025-26, Dt.29.09.2025

Tender are invited for 5 Nos works (ECV 41.09 Lakhs), of submission Close Date: 09.10.2025 @ 5.30 PM for further details please Contact Ph.No. 8978680793 & 7075126482

Technical Officer, APMSIDC Division, Visakhapatnam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్
జిల్లా కార్యాలయం D.No. 11-09-18, దసపల్లా లేఅవుట్, విశాఖపట్నం

SHORT TERM TENDER NOTIFICATION

Lr. No.PDS/Packing/OWS/2025-26 తేది:29.09.2025

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్ / గోదాములలో ఆరు నెలలపాటు అంటే 31.03.2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.

ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూప్‌ను ఫోన్ నంబర్లు (+91-22) - 48810500/ 9962059599/ 9032429420 /7702003550 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేదీ 05.10.2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

సం/- జాయింట్ కలెక్టర్ & EOED
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, విశాఖపట్నం జిల్లా

రైతులకు తెలియకుండా కోర్టుకెళ్లడం అన్యాయం

గూగుల్ భూసేకరణ అవాంతరాల సృష్టికర్తలపై గంటా ఆగ్రహం

విశాఖపట్నం (పీఎంపాలెం), న్యూస్‌టుడే: విశాఖలోని ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ భూ సేకరణకు అవాంతరాలు సృష్టిస్తున్న వారిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంపై ఎంవీపీ కాలనీలోని కార్యాలయంలో ఆర్డీఓ సంగీత్‌మాధుర్, తర్లువాడ రైతులతో సోమవారం ఎమ్మెల్యే గంటా సమావేశమయ్యారు. అక్కడి రైతులకు తెలియకుండా వారి పేర్లతో కోర్టులో కేసు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వైకాపా హయాంలో కీలక పాత్ర పోషించి పెద్దలకు బినామీగా వ్యవహరించడంతో పాటు ఇక్కడ భూదందాల్లో చక్రం తిప్పిన వ్యక్తి పాత్ర ఉందన్నారు. రైతులకు తెలియకుండా కోర్టులో కేసు నమోదు కావడాన్ని ఎమ్మెల్యేతో పాటు జిల్లా యంత్రాంగం తప్పుపట్టింది. మరణించిన వ్యక్తి పేరుతో కేసు ఉందన్న విషయం తెలిసి రైతులు విస్మయానికి లోనవుతున్నారన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ భూ సేకరణ ప్రయత్నాలను ఆటంక పరిచేలా తమను తప్పు పట్టిస్తున్న వ్యక్తి వివరాలను రైతులు ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై గంటా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే పోలీసు కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మరణించిన రైతు పేరున వకాల్తా ఎలా దాఖలు చేశారో తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ ఐటీ పరిశ్రమల గతిని మార్చే గూగుల్ డేటా సెంటర్ వంటి అంతర్జాతీయ సంస్థ కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూ సేకరణ చేస్తుంటే తప్పు దారిలో అడ్డుపడటం అన్యాయమన్నారు. అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని, చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉండాలన్నారు.

★ భూములకు పరిహారం పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా రైతులకు ఎమ్మెల్యే గంటా వివరించారు.

ఆర్డీఓ సంగీత్‌మాధుర్, తర్లువాడ రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

తక్షణమే ఈవోఐను రద్దుచేయాలి

ఆంక్షల మధ్య కొనసాగిన ధర్నా

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే : ఉక్కు యాజమాన్యం, పోలీసు శాఖ విధించిన ఆంక్షల మధ్య ఉక్కు ఉద్యోగులు ఇచ్చిన ధర్నా పిలుపు ప్రశాంతంగా జరిగింది. ఉక్కు యాజమాన్యం ప్రకటించిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ)ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు సోమవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. అయితే అటు యాజమాన్యం, ఇటు పోలీసు అధికారులు ధర్నాకు అనుమతి లేదన్నారు. చర్యలు తీసుకుంటామంటూ ప్రకటనలు జారీచేశారు. అయినా కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తక్షణమే ఈవోఐ రద్దు చేయాలని, కార్మికులకు సకాలంలో పూర్తి వేతనాలు, బకాయిలు చెల్లించాలని, నిర్వాసితులకు, తొలగించిన కార్మికులకు తిరిగి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఉక్కు యాజమాన్యం కార్మిక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ అణిచివేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసి విశాఖ ఉక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డి.ఆదినారాయణ, కె.ఎస్.ఎన్.రావు, జె.అయోధ్యరామ్, యు.రామస్వామి, మంత్రి రాజశేఖర్, పి.వి.రమణమూర్తి, నీరుకొండ రామచంద్రరావు, టి.వి.కె.రాజు, శ్రీనివాసరాజు, మంత్రి రవి, నమ్మి రమణ, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ధర్నాలో పాల్గొన్న కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న సంఘాల నాయకులు

పోలీస్ పీజీఆర్ఎస్‌కు 80 ఫిర్యాదులు

బాధితులతో మాట్లాడుతున్న సీపీ శంఖబ్రత బాగ్చీ

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు 80 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ శంఖబ్రత బాగ్చీ నేరుగా ఫిర్యాదులు స్వీకరించి బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా విచారణ చేపట్టి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు సీపీ పేర్కొన్నారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

Cyan గోల్డ్‌లోన్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ రేటుకు కొనబడును (లేదా) గ్రాముకు 8,800/- రూ॥ లోన్ ఇవ్వబడును. Ph.: 9700047444.

WANTED DEALERS/AGENTS

ప్రముఖ సోలార్ కంపెనీలో పనిచేయుటకు విశాఖ అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం పరవాడ ఏరియాలలో మార్కెటింగ్ ఏజెంట్స్ కావలెను. ✆ 9989224110.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్ అంతటా Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్స్ కు సులభ వాయిదా పద్ధతిలో గాని, నెలవారీ వడ్డీ పద్ధతిలో గాని పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి, ✆ 73862 01191.

HOME NEEDS

HOME APPLIANCES

EXCHANGE OFFER UPTO 50% OFF ఆన్‌లైన్ ధరలకంటే తగ్గింపు ధరలు
GAS STOVE · GRINDER · MIXY · COOKER
GAYATRI HOME APPLIANCES
Opp. Veterinary Hospital, Near Judge Court, Vizag.
0891-2755924, 9849133533

REAL ESTATE

FLAT FOR SALE

DWARAKANAGAR

New 950sft 2bhk EF 3bhk 1250WF 700sft 1bhk EF with car park lift Gen.etc @Maduranagr Nr, DWK. Ph: 9246622644, 9063703383

HOUSE FOR SALE

GENERAL

గాజువాకలోని సర్దార్ నెస్ట్‌లో 240 చదరపు గజాల విస్తీర్ణంలో నివశించడానికి సిద్ధంగా ఉన్న 3 BHK ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి ఉంది. ధర 1.05 కోట్లు (చర్చించుకోవచ్చు). నిజమైన కొనుగోలుదారులు మాత్రమే. సంప్రదించండి: 8978667999, 9959911241.

PLOT FOR SALE

BHOGAPURAM

దసర ఆఫర్: Reg. ఫ్రీ. భోగాపురం- నాతవలస టోల్‌గేట్ @ 10999/- & పూసపాటిరేగ- 5500 & 6500, రణస్థలం- 3500/-. ✆ 9100926640.

GENERAL

మా ప్రియమైన కస్టమర్స్‌కి గోల్డెన్ ఛాన్స్
❖1000 చ॥గ॥ కొనుగోలు చేసినవారికి 6 లక్షలు విలువ గల కారు
❖ 500 చ॥గ॥కి 3 లక్షలు విలువచేసే గోల్డ్ ఫ్రీ
❖ 350 చ॥గ॥కి 1,75,000 విలువచేసే గోల్డ్ ఫ్రీ
☛భోగాపురం ఇంటర్నేషనల్ దగ్గర
☛విజయనగరం 5th బెటాలియన్ ఎదురుగా
☛కొత్తవలస గోల్డ్‌స్టార్ జంక్షన్ దగ్గర
VMRDA APPROVED LAYOUTS
✆7330811149

TO LET

SIRIPURAM

AC Furnished Room with Kitchen Cellar VIP Rd. Rent Cot Bed Table Chair Geyser Wifi Washing CC. 9290876448, 9848194142.

JOBS

Reputed Construction Co. Requires Sr & Jr Engineers (Site & Office) Salary/Position based on Experience Walk-in Interviews on 29th & 30th, Oct-1, 2025. 8328335856.

Wanted- Ex-Servicemen Para-Military Personnel Age Limit-Below 45Yrs. Central Govt Rates and Free Accommodation Facility available. 8925801859, 8939815415.

రామకృష్ణ గ్రూప్ (AP NO:1) HYD, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం.ఇంటర్వ్యూ VJA ✆ 9502591122, 9573691122

Gunman (Ex. సర్వీస్మెన్, Gun & Licence must) గోపాలపట్నంలో ప్రముఖ జ్యూవెలరీ షాపులో పనిచేయుటకు కావలెను. జీ॥ 40,000/- PF&ESI డ్యూ 12 గం॥ 55 సం.లోపు 30/31 రో. 9989617278.

ఉచిత శిక్షణ & ఉద్యోగావకాశాలు, భోజనం మరియు వసతి సౌకర్యం. అర్హతః 10th- డిగ్రీ. సంప్రదించండి. 9573366622, 9959617457.

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

SECURITY GUARDS

సెక్యూరిటీగార్డ్స్. మురళీనగర్, ఆటోనగర్ ఏరియాలలో అనుభవంగల గార్డ్స్ కావలెను. అర్హతః 10th, 8 గం॥ డ్యూటీ. వయస్సుః 25 to 50. 9440387815.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మెరుగు పేరిట మోసం

24 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

గాజువాక, న్యూస్‌టుడే : పాత బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామంటూ మామా అల్లుళ్లు కలిసి 24 తులాల బంగారు ఆభరణాలు కాజేసిన వైనం దువ్వాడ క్రైం పీఎస్ పరిధిలో జరిగింది. క్రైం సీఐ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజీవ్‌నగర్‌లోని ప్రశాంతినగర్‌లో జులై 15న స్టీల్‌ప్లాంటులో జనరల్ మేనేజర్ భార్య ఒంటరిగా ఉండడం చూసి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పాత బంగారు వస్తువులకు మెరుగు పెడతామని చెప్పారు. వారి వద్ద ఉన్న నమూనా వస్తువులు చూపించి నమ్మించారు. ఆమె తన వద్ద ఉన్న 24 తులాల బంగారు ఆభరణాలను వారికి ఇవ్వగా.. వాటిని ఒక మట్టి కుండలో పెట్టి తెల్లని వస్త్రంతో కప్పి పదిరోజుల తర్వాత తీస్తే కొత్తవిగా ఉంటాయని చెప్పారు. దీంతో ఆమె పది రోజులు ఆగి తీయగా.. అందులో కల్లు ఉప్పు మాత్రమే ఉంది. దీంతో ఆమె దువ్వాడ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. అన్నమయ్య జిల్లా పాతరాయచోటికి చెందిన ముదేరినవారి రమణ(51), అనకాపల్లి జిల్లా మారేడుపల్లికి చెందిన చప్పిడి నూకరాజు(31) ఈ పనిచేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరిద్దరు మామా అల్లుళ్లు. నిందితులు అన్నమయ్య జిల్లాకు వెళ్లి అక్కడ జల్సాలు చేస్తున్నట్లు తెలుసుకుని పట్టుకున్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. క్రైం డీసీపీ లతామాధురి, ఏసీపీ ఎ.నర్సింహమూర్తి ఆధ్వర్యంలో క్రైం సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు వెల్లడిస్తున్న సౌత్ క్రైం సీఐ శ్రీనివాసరావు

కీచక తండ్రికి మరణించే వరకు జీవిత ఖైదు

కుమార్తెపై లైంగిక దాడి కేసులో పోక్సో న్యాయస్థానం తీర్పు

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: ముక్కు పచ్చలారని నాలుగేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన కన్న తండ్రికి మరణించే వరకు జీవిత ఖైదుతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.5లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తి రాజశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమిలికి చెందిన సంతోష్ ఓ బంగారు నగల దుకాణంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. 2025 ఏప్రిల్ 15న రాత్రి విధులకు వెళ్లాడు. రాత్రి సుమారు 11గంటల సమయంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లు అతని వద్దకు వచ్చారు. ఇద్దరు చిన్నపిల్లలను ఓ వ్యక్తి తీవ్రంగా కొడుతున్నాడని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ మేరకు సంతోష్ భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మద్యం మత్తులో ఉన్న తండ్రి ఇద్దరు పిల్లలను కొట్టినట్లు గుర్తించారు. నాలుగేళ్ల కుమార్తెకు రక్తస్రావం కావడం పోలీసులు చూసి ఏం జరిగిందని ప్రశ్నించారు. తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడున్న సీపీటీవీ ఫుటేజీల్లో లభించిన దృశ్యాలు, వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా బాలికపై కన్నతండ్రే లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైంది. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి పైవిధంగా శిక్ష విధించారు. అప్పటి మహిళా పోలీసు స్టేషన్ ఏసీపీ సి.హెచ్.పెంటారావు కేసు దర్యాప్తు చేశారు.

సర్వే శాఖ డీడీగా రమణమూర్తి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: సర్వే అండ్ సెటిల్‌మెంట్ విశాఖ డీడీగా కె.రమణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్‌ఛార్జి డీడీగా పనిచేసిన ఏడీ సూర్యారావును డీడీగా పదోన్నతి కల్పించి అమరావతిలోని రాష్ట్ర సంచాలకుల కార్యాలయానికి బదిలీ చేశారు. విజయనగరంలో ఏడీగా పనిచేస్తూ పదోన్నతిపై రమణమూర్తి విశాఖకు వచ్చారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	122	115
లైవ్	144	135
డ్రెస్‌డ్	209	240
స్కిన్‌లెస్	238	250

పెందుర్తి

తెరపై ఈనాడు

పెందుర్తి, న్యూస్‌టుడే

లక్ష్మీకాంత్
స్క్రీన్-1: ఓజీ
స్క్రీన్-2: మిరాయ్

రైతులకు యూరియా అందజేత

సరిపల్లి (పెందుర్తి), న్యూస్‌టుడే: పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో సోమవారం రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయాధికారి చంద్రావతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఇన్‌ఛార్జి ఎంపీడీవో కొల్లి వెంకటరావు ముఖ్య అతిథిగా పాల్గొని 200 మంది రైతులకు గుర్తింపు కార్డు ఆధారంగా అందజేశారు. రాంపురం గ్రామంలో రైతులకు యూరియా పంపిణీ జరిగింది.

పలు రైళ్లు ఆలస్యం

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: సాంకేతిక కారణాలతో ఈ నెల 29న బయలుదేరాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరేలా మార్పు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు హౌవ్‌డాలో బయలుదేరాల్సిన హౌవ్‌డా-కన్యాకుమారీ (12665) రైలు అర్ధరాత్రి 12.30 గంటలకు.. సాయంత్రం 6.30 గంటలకు షాలిమార్‌లో బయలుదేరాల్సిన షాలిమార్-ఎంజీఆర్ చెన్నై (02841) రైలు అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు మరి కొన్ని రైళ్ల గంట నుంచి దాదాపు 3 గంటల పాటు ఆలస్యంగా బయలుదేరేలా మార్పు చేసినట్లు వెల్లడించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సాయినగర్ ఎస్సీ, బీసీ కాలనీలో వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. - ఆర్.వెంకటరావు ✓: వ్యర్థాలను తొలగించే ఏర్పాటు చేస్తాం. - డిప్యూటీ ఎంపీడీవో, సబ్బవరం.

?: సబ్బవరం కరణం వీధిలో వ్యర్థాల కారణంగా ఈగలు, దోమలు ఎక్కువైపోయాయి. - కె.సంజీవరావు ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - డి.ప్రసాదరావు, గ్రామ సర్పంచి, సబ్బవరం.

వేపగుంట, న్యూస్‌టుడే: ?: చీమలాపల్లి కాలనీలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగక మురుగు రోడ్డుపై పారుతుంది. - శ్రీనివాసరావు. ✓: పరిసరాలను పరిశుభ్రం చేయిస్తాం. - అప్పలనాయుడు, ఏఎంహెచ్‌వో.

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సమీపంలోని కల్వర్టు శిథిలావస్థకు చేరుకుంది. - మసేను ✓: మరమ్మతులు చేయడానికి చర్యలు చేపడతాం. - లలిత, ఏఈ, ఆర్అండ్‌బీ.

ఎర్రకోనాం చెరువు... నీరు కరవు

గెడ్డవాగుల ఆక్రమణలే కారణం

భారీ వర్షాలు కురిసినా అదే పరిస్థితి

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడలోని మరిడిమాంబ ఆలయానికి ఆనుకొని సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రకోనాం చెరువు పరిస్థితి దారుణంగా ఉంది. చెరువుకు నీరు వచ్చే గెడ్డ వాగులు ఆక్రమణలకు గురికావడంతో వర్షాల సమయంలోనూ చుక్క నీరు చేరడం లేదు. గతంలో సమీప కొండల నుంచి వచ్చే నీరు చెరువులో చేరి నిండు కుండలా ఉండేది. దీంతో వ్యవసాయం చేసుకునేందుకు నీటి సదుపాయానికి రైతులు ఇబ్బంది పడేవారు కాదు. కానీ చెరువులో నీరు ఉండకపోవడంతో కూరగాయల సాగుపైనే ఆధారపడాల్సి వస్తోందని పలువురు రైతులు వాపోతున్నారు. ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించి చెరువులో నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

క్రీడా మైదానంలా..

చుక్క నీరు లేని కారణంగా ప్రస్తుతం చెరువు క్రీడా మైదానాన్ని తలపిస్తోంది. భారీ తుపానులు వచ్చినా సమీపంలో కురిసిన నీరు చేరుతుండే తప్ప కొండల నుంచి గెడ్డ వాగుల ద్వారా దిగువకు వచ్చే నీరు చేరడం లేదు. దీంతో యువత ఇక్కడ కొంతకాలంగా క్రికెట్, వాలీబాల్, ఖోఖో తదితర క్రీడలు ఆడుకుంటున్నారు. గతంలో సాగుకు ఎంతో మేలు చేసిన చెరువు ఇప్పుడు నిరుపయోగంగా మారడంతో రైతులు బోర్లపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్నారు. వర్షాల సమయంలోనే ఇలా ఉంటే వేసవి సమయంలో మూగజీవాల దాహార్తిని తీర్చేదెలా అని పలువురు పాడి రైతులు ఆవేదన చెందుతున్నారు.

జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మేలు

జీఎస్టీ ప్రయోజనాల కరపత్రం విడుదల చేస్తున్న ఇన్‌ఛార్జి ఎంపీడీవో కొల్లి వెంకటరావు, తదితరులు

పెందుర్తి, న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు మేలు జరుగుతుందని పెందుర్తి ఇన్‌ఛార్జి ఎంపీడీవో కొల్లి వెంకటరావు పేర్కొన్నారు. పెందుర్తి మండలం సరిపల్లిలో సోమవారం జీఎస్టీ ప్రయోజనాలపై ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పోలీసు, రవాణా, పౌర సరఫరా, తూనికల శాఖల సిబ్బంది పాల్గొని జీఎస్టీ సంస్కరణలతో కలిగే ప్రయోజనాలను వివరించారు.

పీజీఆర్ఎస్‌కు నాలుగు అర్జీలు

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట జోనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు వచ్చిన అర్జీదారుల నుంచి ఇన్‌ఛార్జి జోనల్ కమిషనర్ హెచ్.శంకర్రావు వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. పేదలు రహదారుల పక్కన వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాలని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని, రోడ్లు, కాలువలు నిర్మించాలని అర్జీలు అందించారు. కార్యక్రమంలో ఏఈ రాజశేఖర్, టీపీవో గోపన్న, శానిటరీ సూపర్‌వైజర్ రమణ, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.

అర్జీదారుల నుంచి వినతులు తీసుకుంటున్న జోనల్ కమిషనరు శంకర్రావు

ధోబీఖాన ప్రారంభానికి సిద్ధం

సబ్బవరం మండలం అమృతపురం ధోబీఖాన నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. సుమారు మూడు దశాబ్దాల క్రితం ఈ నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ అరకొర పనులు చేపట్టి మధ్యలో వదిలేశారు. ఏళ్లుగా నిరుపయోగంగా ఉండిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీనిపై దృష్టి సారించి నిర్మాణ పనులను పూర్తి చేయించింది. అధికారులు వెంటనే ధోబీఖానను ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, సబ్బవరం

శిథిల రహదారికి మరమ్మతులెప్పుడో..?

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం చోడవరం రోడ్డు నుంచి నల్లరేగులపాలెం వెళ్లే రహదారి దారుణంగా ఉంది. సుమారు 4కి.మీ పొడవున ఏర్పడిన గుంతల్లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరు చేరి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పదేళ్ల క్రితం ఈ రహదారిని నిర్మించారు. ఇప్పటి వరకు మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో ఏటా సమస్య పెరిగిపోతుంది. నిత్యం ఈ మార్గంలో సైకిళ్లపై ఆరిపాక, సబ్బవరం పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులు రాకపోకలు సాగించేందుకు వేరొక మార్గం లేకపోవడంతో ఈ దారిలోనే అవస్థలు పడుతూ వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

నిరసన శిబిరం తొలగించండి

పార్లుపాలెం రైతులతో మాట్లాడుతున్న తహసీల్దార్ వెంకటఅప్పారావు

పార్లుపాలెం(వేపగుంట), న్యూస్‌టుడే : పార్లుపాలెంలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రైతుల భూముల్లోంచి అధికారులు మార్కింగ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి తమకు నష్టపరిహారం చెల్లించేంత వరకు పనులు జరపడానికి వీల్లేదంటూ డిమాండ్ చేస్తూ రైతులు తమ భూముల్లో శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. ఈ మేరకు పెందుర్తి తహసీల్దార్ వెంకట అప్పారావు, సిబ్బందితో కలిసి సోమవారం పార్లుపాలెంలో నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు వెళ్లి వారితో చర్చించి నిరసన టెంట్‌ను తొలగించాలని సూచించారు. నష్టపరిహారం వచ్చేంత వరకు నిరసన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. దీంతో చర్చించేందుకు కొందరు రైతులు తహసీల్దార్ కార్యాలయానికి రావాలని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ముగిసిన రోటరీ క్లబ్ బ్యాడ్మింటన్ పోటీలు

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: పోలియో బాధితులను ఆదుకునేందుకు నిధి సేకరణలో భాగంగా రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ఆధ్వర్యంలో నగరంలోని రైల్వే స్టేడియంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న మెగా బ్యాడ్మింటన్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీల్లో డబుల్స్ విన్నర్స్‌గా సంకీర్త్, కాటన్(కాకినాడ), రన్నర్స్‌గా హర్ష, అరుణ్(విజయనగరం), తృతీయ స్థానంలో రాజశేఖర్, సునీల్(విశాఖ) నిలిచారు. సింగిల్స్ ఛాంపియన్‌గా పైడిరాజు(విజయనగరం) రన్నర్‌గా హర్ష(విజయనగరం) విజయం సాధించారు. విజేతలకు రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ అధ్యక్షుడు చింతా నేతాజీ, సెక్రటరీ పి.భాస్కర్, నరేంద్ర, జగన్ ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ సి.హెచ్.కిశోర్‌కుమార్, ఎం.డి.యాసిన్ బాబా తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న నిర్వాహకులు

గ్యాస్ సిలిండర్ లీకు... ఒకరికి తీవ్రగాయాలు

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట బీసీ కాలనీలో గ్యాస్ సిలిండర్ లీకై వ్యక్తికి గాయాలైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరి ఈశ్వరరావు(65) ఇంట్లో పితృ కార్యక్రమానికి సంబంధించి వంటలు చేసేందుకు గ్యాస్‌స్టవ్ వెలిగించగా.. మంటలు ఎగసిపడి సిలిండర్‌కు అంటుకున్నాయి. ఈశ్వరరావు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అతనికి గాయాలయ్యాయి. ఇంట్లో సామగ్రి కాలిపోయింది. విషయాన్ని స్థానికులు పెందుర్తి పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి తెలియజేయడంతో వారు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. దీంతో ప్రమాదం తప్పింది. వీఆర్వో ముత్యాలశెట్టి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

అగ్నిప్రమాదంలో కాలిపోయిన గ్యాస్ సిలిండర్

మూడు ద్విచక్ర వాహనాల దహనం

కాలిపోయిన వాహనాలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పెదజాలారిపేటలో పార్కింగ్ చేసిన మూడు ద్విచక్రవాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేయడం కలకలం రేపింది. ఎంవీపీ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు నాలుగు ద్విచక్రవాహనాలపై పెదజాలారిపేట బీచ్‌లోని గంగమ్మతల్లి ఆలయం వద్దకు వచ్చారు. అక్కడ వాహనాలను పార్కింగ్ చేసి బీచ్‌లో పర్యటించడానికి వెళ్లారు. సోమవారం వేకువజామున 4.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పంటించారు. బాధితులు వచ్చి చూడగా అప్పటికే మూడు ద్విచక్రవాహనాలు కాలి బూడిదయ్యాయి. స్కూటీ పాక్షికంగా కాలిపోయింది. బాధితుడు మోది దాసు ఫిర్యాదు మేరకు ఎంవీపీ స్టేషన్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ షేక్ ఖాదీర్ కేసు నమోదు చేశారు. ద్విచక్ర వాహనాలకు ఎవరు నిప్పు అంటించారు.. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

పుస్తకధారిణి.. వాగ్దేవిని

సప్తగిరినగర్‌లో..



నాయుడుతోటలో..

గవరజగ్గయ్యపాలెంలో..

లక్ష్మీనరసింహనగర్‌లో..

కృష్ణానగర్‌లో..

పిట్టవానిపాలెంలో..

ఫార్మాసిటీలో..

పెందుర్తి, వేపగుంట, పరవాడ, సబ్బవరం, న్యూస్‌టుడే: వందే జననీ..వాణీ వీణ ముద్దుపాణీ.. అంటూ బాల బాలికలు చదువుల తల్లిని కొలిచారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం జగన్మాత సరస్వతీ దేవిగా భక్తులను అనుగ్రహించారు. పలు ఆలయాల్లో అక్షరాభ్యాసాలు, సరస్వతీ పూజలు వైభవంగా జరిగాయి. ★ వేంకటాద్రి మాటీరోడ్డు దరి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, శ్రమశక్తినగర్‌లోని పంచముఖ గాయత్రీ అమ్మవారు, ఉత్తరాంధ్ర శబరిమల క్షేత్రంలో దుర్గాదేవి, ఎస్ఆర్‌పురం, సుజాతనగర్‌లో కనకదుర్గమ్మ అమ్మవార్లు సరస్వతి దేవిగా పూజలందుకున్నారు. ★ విశాఖ శారదాపీఠంలో శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు సరస్వతీమాతగా పూజలందుకున్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాముల ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసాలు జరిగాయి. ★ వివిధ ఆలయాల్లో జరిగిన సరస్వతీ పూజ, అక్షరాభ్యాసాల్లో చిన్నారులకు రాత సామగ్రి పంపిణీ చేశారు. ★ చినముషిడివాడ సప్తగిరినగర్‌లోని మంగాదేవి ఆలయంలో సోమవారం జగన్మాత విద్యాలక్ష్మీగా పూజలందుకుంది. ★ వేపగుంట పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో సోమవారం సరస్వతీదేవిగా దుర్గాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ★ పరవాడ బొంకులదిబ్బ దుర్గాదేవి మండపం వద్ద నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమాన్ని స్థానిక నాయకులు పైలా శ్రీనివాసరావు, పైలా అప్పారావు ప్రారంభించారు. ★ కలపాక దుర్గాదేవి మండపం వద్ద దీపారాధన ఏర్పాటు చేశారు. ★ పిట్టవానిపాలెం, తానాం, ఫార్మాసిటీ, వాడచీపురుపల్లి, దేశపాత్రునిపాలెం గ్రామాల్లో అమ్మవారిని సరస్వతిదేవిగా పూజించారు. ★ సబ్బవరంలోని దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించి పూజలు చేశారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ★ దేవీపురంలో రాజరాజేశ్వరీ అమ్మవారు మహా సరస్వతిగా దర్శనమిచ్చారు.

కలపాకలో..

విశాఖ శారదాపీఠంలో అక్షరాభ్యాసాల్లో పాల్గొన్న చిన్నారులు, తల్లిదండ్రులు

పెందుర్తి జూనియర్ కళాశాల సమీపంలో ఆకట్టుకున్న అమ్మవారి అలంకరణ

మహాకామేశ్వరీ ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు చేస్తున్న మహిళలు

పంచముఖ గాయత్రీ ఆలయంలో సరస్వతీ పూజలో పాల్గొన్న బాలలు

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో సరస్వతీ పూజ, అక్షరాభ్యాసాల్లో పాల్గొన్న బాల బాలికలు

ఎస్ఆర్‌పురంలో బాలలకు రాత సామగ్రి పంపిణీ చేస్తున్న సర్పంచి విజయలక్ష్మి, తదితరులు

ఆరోగ్య కేంద్రానికి ఆక్సిజన్ సిలిండర్ విరాళం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: నగరానికి చెందిన కె.ఎస్.బి. కిశోర్ తన తండ్రి కేపీవీ రామానుజీయర్ జ్ఞాపకార్థం ఆంధ్రవిశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ వైద్యశాలకు ఒక ఆక్సిజన్ సిలిండర్, ఒక వీల్‌చైర్‌ను విరాళంగా ఇచ్చారు. ఆయా సామగ్రిని సోమవారం వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్‌కు అందజేశారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, డాక్టర్ కె.ఎస్.ఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఆక్సిజన్ సిలిండర్‌ను వీసీ రాజశేఖర్‌కు అందిస్తున్న కె.ఎస్.బి.కిశోర్ తదితరులు

జీకేడీకి ప్రసాదరావుకు అభినందనలు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: జాతీయ రాష్ట్ర స్థాయి గుర్తింపు జాతీయ అవార్డు అందుకున్న ఏయూ జర్నలిజం ప్రొఫెసర్ డాక్టర్ జీకేడీ ప్రసాదరావును వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ అభినందించారు. సోమవారం తన ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ పుస్తకాలు ఉన్నత శిఖరాలకు తీసుకువెళతాయన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎన్.నరసింహారావు, విభాగాధిపతి ఆచార్య జాలాది రవి, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి ఆచార్య పేటేటి ప్రేమానందం, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ ఆచార్య చల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ జీకేడీ ప్రసాదరావును అభినందిస్తున్న వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ తదితరులు

నేడు విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు

గురుద్వారా, న్యూస్‌టుడే: ఏపీఈపీడీసీఎల్ విశాఖ ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని అన్ని కలెక్షన్ కౌంటర్లు ఈనెల 30న మంగళవారం పని చేస్తాయని ఎస్ఈ జి.శ్యాంబాబు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను విద్యుత్తు, ఉప విద్యుత్తు రెవెన్యూ కార్యాలయాలు, రాజీవ్ ఈపీడీసీఎల్ కౌంటర్లలో చెల్లించుకోవచ్చునని పేర్కొన్నారు.

అడకత్తెరలో రెవెన్యూ అధికారులు

ముందు అలసత్వం.. ఆనక చర్యలకు సన్నద్ధం

పెందుర్తి, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, అనధికార నిర్మాణాల విషయంలో రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు అడకత్తెరలో నలిగిపోతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం ఆనక న్యాయస్థానం మొట్టికాయలు వేయడంతో చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అప్పటికి జరగాల్సిందంతా జరిగిపోవడంతో చేసేదేమీ లేక చేతులెత్తేస్తున్నారు.

★ జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ ద్రోణంరాజునగర్ సమీపంలో అనధికారికంగా నిర్మించిన ఒక భారీ షెడ్డు నిర్మాణానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు చర్యలకు సన్నాహాలు చేశారు. స్థానిక ఓ నాయకుడికి చెందిన బంధువు ఇటీవల భారీ షెడ్డు నిర్మాణం చేశాడు. దీనికి సంబంధించిన స్థలానికి 388జీవో ప్రకారం పట్టా పొందినట్లు నిర్మాణదారుడు అధికారులకు చెబుతున్నారు. వాస్తవానికి ఆ షెడ్డు నిర్మాణంలో సుమారు 15 గజాల వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీనికి తోడు మరో వ్యక్తికి చెందిన జిరాయితీ భూమిని ఆక్రమించినట్లు సంబంధిత వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిసింది.

రాజకీయ ఒత్తిళ్లతో..

ఓ వైపు ప్రభుత్వ భూమిని, మరోవైపు ప్రైవేటు భూమిని కలిపి చేసిన నిర్మాణాన్ని తొలుత అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ నెల 4వ తేదీన షెడ్డు నిర్మాణంలో ఉండగా పొక్లెయినర్‌తో తొలిగింపు చర్యలకు పూనుకున్నారు. ఆ క్రమంలో రాజకీయ ఒత్తిళ్లు రావడంతో అధికారులు వెనకడుగేశారు. తాజాగా ఆ నిర్మాణం పూర్తయిపోయి ఒక ప్రయివేటు సంస్థకు లీజుకు ఇచ్చారు. 388జీవో ప్రకారం పట్టా పొందిన భూమిలో నివాసిత భవనాన్ని నిర్మించుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది. కానీ, వాణిజ్య భవనాన్ని నిర్మించి నిబంధనలు అతిక్రమించారు.

విద్యుత్తు కనెక్షన్ తొలగింపునకు ఆదేశం

తాజాగా న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు షెడ్డుకు విద్యుత్తు సరఫరా తొలగించాలని ఆ శాఖ అధికారులను కోరినట్లు పెందుర్తి తహసీల్దార్ ఇంటి వెంకట అప్పారావు తెలిపారు. సంబంధిత నిర్మాణం జరిగిన స్థలానికి పూర్తిస్థాయి సర్వే నిర్వహించి నివేదించాలని న్యాయస్థానం ఆదేశించినట్లు పేర్కొన్నారు. వివాదం న్యాయస్థానంలో ఉన్న నేపథ్యంలో నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కోరినప్పటికీ కొనసాగించారన్నారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్తు సరఫరా నిలుపుదలకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. వీఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ప్రాంతీయ వాణిజ్య అవగాహన సదస్సును ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమల్లోకి తెచ్చిన సంస్కరణలను పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. సులభతర వాణిజ్య రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్నారు. వేగంగా భూ కేటాయింపులు చేస్తుండటంతో ప్రాజెక్టులు నెలల్లోపే ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టులు ఒకటి నుంచి ఒకటిన్నరేళ్లలోపు వాణిజ్య ఉత్పత్తిలోకి వస్తే అదనపు ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. లింగ సమానత్వం విషయంలో కూడా పలు సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. మహిళలు 24 గంటలు పాటు పనిచేయడానికి భద్రత కల్పించినట్లు చెప్పారు. అదనపు డైరెక్టర్ రామలింగరాజు మాట్లాడుతూ ఈ ఏడాది డీపీఐఐటీ (డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఒక సర్వే నిర్వహించబోతోందన్నారు. దీనిలో భాగంగా 6వేల మంది పారిశ్రామికవేత్తలకు ఫోన్ లేదా వాట్సప్ సందేశం పంపుతారని, వాటికి సమాధానాలు ఇవ్వాలని కోరారు. విశాఖ, అనకాపల్లి జీఎంలు ఆదిశేషు, బీకేపీ ప్రసాద్, శ్రావణ్ షిప్పింగ్ అధినేత జి.సాంబశివరావు, వాసివా అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్

శాస్త్రీయ నృత్యంలో యువతుల ప్రతిభ

శర్వాణీ దేవి సాయిపూజిత

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడకు చెందిన శ్రీనిర్మల నృత్య నికేతన్ విద్యార్థులు ఘనత సాధించినట్లు ప్రిన్సిపల్ బి.విజయ జ్యోతి పేర్కొన్నారు. తెలంగాణ దూరదర్శన్ కేంద్రం యాదగిరి ఛానెల్ నిర్వహించిన పోటీల్లో కూచిపూడి నృత్యంలో పదేళ్ల అనుభవం ఉన్న కళాకారులు శర్వాణీ దేవి, సాయి పూజిత పాల్గొని బి గ్రేడ్‌కు ఎంపికైనట్లు తెలిపారు. ఈ పోటీలో ఆరువేల మంది పాల్గొనగా 245 మంది బి గ్రేడ్‌కు ఎంపికైనట్లు తెలిపారు. కష్టసాధ్యమైన ఈ ఎంపికలో పెందుర్తి ప్రాంతానికి చెందిన యువతులు ప్రతిభ చూపడంపై విజయజ్యోతి హర్షం వ్యక్తం చేశారు.

చిన్నారి నివేదను అభినందిస్తున్న సీపీ శంఖబ్రత బాగ్చీ

★ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పెందుర్తి సీఐ కె.వి.సతీశ్‌కుమార్ కుమార్తె నివేద శాస్త్రీయ నృత్య ప్రదర్శనను సీపీ శంఖబ్రత బాగ్చీ తిలకించి ఆమెను అభినందించారు.

రైల్వే ఉద్యోగిపై హత్యాయత్నం

గోపాలపట్నం(కొత్తపాలెం), న్యూస్‌టుడే: రైల్వే ఉద్యోగిపై.. మరో ఉద్యోగి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరానికి చెందిన గౌరీనాయుడు(50), దొండపర్తికి చెందిన ఎ.నాగరాజు(45) రైల్వే ఉద్యోగులు. ఆదివారం రాత్రి విధులకు వెళ్తున్న గౌరీనాయుడుని నాగరాజు అటకాయించి బంగారు గొలుసు, సెల్‌ఫోన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి అతను తిరస్కరించడంతో నాగరాజు కత్తితో దాడిచేశాడు. గాయపడిన గౌరీనాయుడుని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ లెంక సన్యాసినాయుడు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉపాధి అవకాశాలు దెబ్బతీశారని నిరసన

వన్‌టౌన్, న్యూస్‌టుడే: బడ్డీలు తొలగించడంతో వీధిన పడ్డామని, ఉపాధి అవకాశాలు దెబ్బతీరని, తమను ఆదుకోవాలని కోరుతూ విశాఖ తోపుడు బండ్లు, చిల్లర వర్తకుల కార్మిక సంఘం(సీఐటీయూ), ఏపీ వీధి విక్రయదారుల కార్మిక సమాఖ్య(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసనలు తెలిపారు. తమకు న్యాయం చేయాలని, తొలగించిన చోటే మళ్లీ బడ్డీలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయా సంఘాల ప్రతినిధులు ఎ.సింహాచలం, తెడ్డు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

భీమిలి

సినిమాలు
చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే
గణేశ్- ఓజీ
రాములమ్మ- కిష్కిందపురి
తాతా- ఓజీ
సప్తగిరి- మిరాయ్

నేడు మరిడిమాంబ వారాల పండగ

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలిలో నాగవంశ కులస్థుల ఇలవేల్పు మరిడిమాంబ వారాల పండగ మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా కాళ్లవీధిలో ఉన్న అమ్మవారి చదురుపట్టు నుంచి మహిళలు కలశాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారి దేవాలయానికి తోడ్కొని వెళ్తారు. అక్కడ అమ్మవారికి పూజాధికాలు, మొక్కుబడులు, పసుపు, కుంకుమలు సమర్పిస్తారు. భక్తులు విశేషంగా పాల్గొనాలని దేవాలయ ట్రస్టీ, రాష్ట్ర నాగవంశ కులస్థుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు కోరారు.

జోన్-2 పీజీఆర్ఎస్‌కు 22 వినతులు

కొమ్మాది, న్యూస్‌టుడే: జీవీఎంసీ జోన్-2 కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో జెడ్సీ కె.కనకమహాలక్ష్మి 22 వినతులను స్వీకరించారు. కొమ్మాది టీచర్స్‌లే-అవుట్‌లో శ్రీసాయికృష్ణవేణి, ఏవీకే, ఎంకేవిష్ణు, అపార్టుమెంట్ పరిధిలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, ఖాళీ స్థలాల్లో మురుగు నిలిచిపోయిందని, అంతర్గత రహదారులు అభివృద్ధి చేయాలని స్థానిక నివాసితులు ఫిర్యాదు చేశారు. మిధిలాపురి వుడాకాలనీలో జరుగుతున్న అనధికార నిర్మాణాలపై దృష్టి పెట్టాలని త్రిమూర్తిరాజు పేర్కొన్నారు. కొమ్మాది సాయిబాబా మందిరం వద్ద కొత్త వీధిదీపాలు ఏర్పాటుచేయాలని కోరారు. మిధిలాపురి వుడాకాలనీ సమీపంలో ఉన్న లేక్‌వ్యూ వుడా లే-అవుట్‌లో గెడ్డను ఆధునికీకరించాలన్నారు. శ్రీకృష్ణనగర్‌లో ద్రోణంరాజు కల్యాణమండపం వద్ద సీసీ రోడ్లను నిర్మించాలన్నారు. అన్నంరాజునగర్ లే-అవుట్‌లో మంజూరైన రోడ్డును వెంటనే అభివృద్ధి చేయాలని కోరారు. పీఎంపాలెం చాణిక్యపురి లే-అవుట్, రెవెన్యూలే-అవుట్, బింద్రానగర్‌లో రహదారులు, కుళాయిలు ఏర్పాటు చేయాలని వినతిపత్రాలను అందించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జెడ్సీ అయ్యప్పనాయుడుకు వినతిపత్రం అందిస్తున్న భీమిలి ఎగువపేట ప్రాంతీయులు

అర్జీదారుల సమస్యలు వింటున్న జెడ్సీ కనకమహాలక్ష్మి

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి జోనల్ కార్యాలయంలో జెడ్సీ వి.అయ్యప్పనాయుడు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 14 వినతులు వచ్చాయి. ఇందులో ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాలకు అయిదేసి చొప్పున, పట్టణ ప్రణాళిక విభాగానికి మూడు, యూసీడీ విభాగానికి ఒకటి వచ్చాయి. వీటిని పరిష్కరించే నిమిత్తం ఆయా విభాగాలకు బదలాయించామని కార్యాలయ పర్యవేక్షక అధికారి ఎస్.శ్రీనివాస్ తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

99122 22247 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

ఎండాడ, న్యూస్‌టుడే: ?: సాగర్‌నగర్‌లో పశువుల సంచారంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. – సాగర్‌నగర్ వాసులు ✓: పశువుల సంచారం లేకుండా చర్యలు తీసుకుంటాం. – రాజా రవికుమార్, ఆరోగ్య అధికారి

?: పీఎంపాలెంలో కంటి ఆసుపత్రి ఎదురుగా ఉన్న వీధి దీపాలు వెలగడం లేదు. – అశోక్, పీఎంపాలెం ✓: వీధి దీపాలకు మరమ్మతులు చేపడతాం. – గాయత్రీ, విద్యుత్ ఏఈ

?: తారకరామానగర్(రుషికొండ)లో పందులు సంచారంతో అవస్థలు పడుతున్నాం. – మూర్తి, స్థానికుడు ✓: పందుల నివారణకు చర్యలు తీసుకుంటాం.– రాజా రవికుమార్, ఆరోగ్య అధికారి

?: దుర్గానగర్ (ఎండాడ) ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరిగి విషపురుగులకు ఆవాసంగా మారింది. – ఎండాడ, వాసులు ✓: పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రత పనులు చేపడతాం. – రవి, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: సాగర్‌నగర్ డబుల్ రోడ్డులో విద్యుత్ స్తంభానికి దీపం వేలాడుతూ ప్రమాదకరంగా ఉంది. – నర్సింగరావు, సాగర్‌నగర్ ✓: పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. – సాయిరామ్, విద్యుత్ ఏఈ

జీఎస్టీ తగ్గింపు జోష్.. కొనుగోళ్లు అదుర్స్

పద్మనాభం, న్యూస్‌టుడే: కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జీఎస్‌టీ 2.0 అన్ని వర్గాల ప్రజలకు ఆలంబనగా నిలిచింది. జీఎస్టీ తగ్గింపు, రాయితీలతో అనేక మందికి ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తమ చిరకాల స్వప్నాలను సాకారం చేసుకుంటున్నారు. దసరా పండగ కానుకగా అమల్లోకి రావడంతో గృహోపకరణాలు, టీవీలు, ఫ్రిడ్జిలు, ద్విచక్రవాహనాలు వంటివి కొనుగోలు చేసుకొని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ద్విచక్రవాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో అటు కొనుగోలుదారులకు, ఇటు వినియోగదారులకు భారీగా ప్రయోజనం చేకూరుతోంది.

■ **ఒక నెల వాయిదా చెల్లింపు తగ్గినట్లే:** గతంలో బేసిక్ మోడల్ ద్విచక్రవాహనం కొనాలంటే అన్ని రకాల చెల్లింపులు కలిపి రూ.లక్ష దాటితే గానీ వచ్చేది కాదు. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపుతో కొంత మేర ఆర్థిక భారం తగ్గింది. ఆ తగ్గిన డబ్బుతో ఒక నెల వాయిదా చెల్లింపు చేసుకోవచ్చును. ఇదో పెద్ద ఊరట. ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం.
– సిరుగుడి వెంకటరావు, రెడ్డిపల్లి గ్రామం

■ **గతేడాదితో పోలిస్తే విక్రయాలు మెరుగు:** దసరా సందర్భంగా గతేడాది ముప్పై వాహనాలు అమ్మడం కష్టతరంగా మారింది. అప్పటితో పోలిస్తే ఈసారి కనీసం 100 వాహనాలైనా అమ్మకం అవుతాయని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపు 50 ద్విచక్రవాహనాలను విక్రయించాం. అందరూ దసరా ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ద్విచక్ర వాహనాలపై మోడల్‌ను బట్టి రూ.6000 నుంచి రూ.15000 వరకు తగ్గుతోంది. దీంతో ఎక్కువ మంది ద్విచక్రవాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.
– వెన్ని అప్పలరాజు, ద్విచక్రవాహన షోరూం యజమాని, పద్మనాభం కూడలి

■ **కల సాకారమైంది:** ఎప్పటి నుంచో మంచి టీవీ కొనాలని ఉన్నా ధరలు చూసి వెనుకడుగు వేయాల్సి వచ్చింది. ఇటీవల ఒక టీవీ కొనుగోలు చేశాను. వాస్తవ ధర రూ.1,09,000 కాగా జీఎస్టీ తగ్గింపుతో రూ.20 వేలు ఆదా అయింది. అలాగే దసరా ఆఫర్లు, వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేయడంతో చివరకు రూ.68,000కి వచ్చింది.
– బండారు ఈశ్వరరావు, వినియోగదారుడు

కాంక్రీట్ మిశ్రమాలు రోడ్లపై పడితే చర్యలు

కొమ్మాది, న్యూస్‌టుడే: కాంక్రీట్ మిక్సర్ ట్రక్కుల నుంచి కాంక్రీట్ మిశ్రమాలు రోడ్లపై పడేలా చేస్తే ఆయా పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని జోన్-2 ఏఎంహెచ్‌వో డాక్టర్ ఎల్.రాజారవికుమార్ తెలిపారు. కాంక్రీట్ మిశ్రమాలను సక్రమంగా తీసుకెళ్లకపోవడంతో రోడ్లపై పడి ఆయా మార్గాలు ఛిద్రం అవుతున్నాయని, అంతేకాక వాహనచోదకులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారని జీవీఎంసీ 'ఈనాడు'లో ప్రచురితమైన 'కాంక్రీట్ మిశ్రమాలతో రోడ్లు ఛిద్రం' కథనానికి అధికారులు స్పందించారు. ఏఎంహెచ్‌వో రాజా రవికుమార్‌తో పాటు ఎస్ఎస్ శ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కాకర శ్రీనివాస్ కాపులుప్పాడ డంపింగ్‌యార్డు వద్దనున్న పలు కాంక్రీట్ మిశ్రమ పరిశ్రమలను సోమవారం ఉదయం పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పరిశ్రమలకు నోటీసులు జారీ చేయాలని ఏఎంహెచ్‌వో ఆదేశాలు జారీ చేశారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డు రహదారంతా అధ్వానంగా మారడంతో ఆ దారిలో ఉన్న కాంక్రీట్ మిశ్రమాన్ని పారిశుద్ధ్య సిబ్బందితో తొలగించారు. ఆ రహదారి పునరుద్ధరణపైనా అధికారులు చర్యలు చేపట్టాలని వాహనచోదకులు కోరుతున్నారు.

కాపులుప్పాడ డంపింగ్‌యార్డు వద్ద కాంక్రీట్ మిశ్రమ పరిశ్రమను పరిశీలిస్తున్న ఏఎంహెచ్‌వో రాజా రవికుమార్, తదితరులు

గూగుల్ భూములకు పరిహారం పెంపు

పీఎంపాలెం, న్యూస్‌టుడే: గూగుల్ డేటా సెంటర్ కోసం ఆనందపురం మండలం తర్లువాడలో రైతుల నుంచి సేకరిస్తున్న భూములకు అందించే పరిహారాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎంవీపీ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో ఆర్డీవో సంగీత్‌మాథుర్, రైతులతో ఆయన సమావేశమై వివరాలను వెల్లడించారు. భూసేకరణ సమయంలో ఉన్న మార్కెట్ ధరను పెంచడం అనేది ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదన్నారు. రైతుల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో ఎకరానికి రూ.2.55 లక్షలు పెంచారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం తర్లువాడలో ప్రభుత్వ మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.17 లక్షలు ఉందన్నారు. దీనికి రెండున్నర రెట్ల మొత్తాన్ని పరిహారంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తాజాగా పెంచిన ధర వల్ల డి.పట్టా రైతులకు ఎకరానికి రూ.6.37 లక్షలు పెరుగుతుందన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ఒప్పంద ఉద్యోగాలు ఇస్తామని, ఉపాధి కోసం వాణిజ్య సముదాయం నిర్మించి దుకాణాలు కేటాయిస్తామన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణాల కోసం 3 సెంట్లు చొప్పున స్థలాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఆనందపురం తహసీల్దార్ శ్రీనుబాబు, తర్లువాడ సర్పంచ్ బి.ఆర్.బి.నాయుడు, మజ్జి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల నిర్మాణానికి శంకుస్థాపన

పద్మనాభం, న్యూస్‌టుడే: రెడ్డిపల్లి రామాలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం శంకుస్థాపన చేశారు. గ్రామస్థులు రూ.20 లక్షలు సమకూర్చగా దేవాదాయ శాఖ సర్వశ్రేయో నిధి (సీజీఎఫ్) నుంచి కోటి రూపాయలు మంజూరైంది. ఆయా నిధులతో ఆలయం నిర్మించనున్నారు. ఆలయ నిర్మాణ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పద్మనాభం-విజయనగరం మార్గంలోని రెడ్డిపల్లి గ్రామంలో అసంపూర్తిగా నిలిచిన డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. సాధ్యమైనంత తొందరగా వాటిని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం తునివలసలో సర్వశ్రేయో నిధి రూ.50 లక్షలు, గ్రామస్థుల వాటా రూ.10 లక్షలు వెచ్చించి పునర్నిర్మాణం చేయనున్న రామాలయం నిర్మాణ పనులకు శిలాఫలకం ఆవిష్కరించారు. గత వైకాపా హయాంలో 2024 ఆగస్టులో ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసినా కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో అధికారులు పనుల ప్రారంభానికి పూనుకున్నారు. తెదేపా వాణిజ్య విభాగం కార్యదర్శి కొరెడ్ల దామోదరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కోరాడ రమణ, కర్రోతు శ్రీరాములు, కె.నగేష్‌కుమార్, ఆర్‌పీఎస్ మూర్తి, వర్మ నందిని, గులమజ్జి మహేశ్వరరావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రెడ్డిపల్లిలో రామాలయం నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

భారీ అన్న సమారాధన

తగరపువలస, న్యూస్‌టుడే: తగరపువలస ప్రధానరహదారిలో మార్కెట్టుకు ఎదురుగా ఏర్పాటు చేసిన మండపం వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ అన్నదానం జరిగింది. భీమిలి ట్రాఫిక్ ఎస్‌ఐ వెలపతిరావు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కొప్పల రమేష్, తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అన్నదాతలకు మెరుగైన సేవలందిస్తాం

ఆనందపురం, న్యూస్‌టుడే: రైతులకు మెరుగైన సేవలందిస్తామని వేములవలస ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు రౌతు నాగరాజు అన్నారు. సోమవారం సహకార పరపతి సంఘం పరిధిలోని రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రైతు సహకార సంఘంలో జరుగుతున్న రుణాలు, ఆర్థిక లావాదేవీలు, రుణాల వివరాలను వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు దల్లి రాంబాబు, మీసాల రాము, దశావతారం, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రౌతు నాగరాజు

దుర్గమ్మకు సారె సమర్పణ

అడివివరం (సింహాచలం), న్యూస్‌టుడే: శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 98వ వార్డు అడివివరం గాంధీనగర్ ప్రాంతానికి చెందిన హనుమాన్ యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సారె సమర్పణ జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తొలి పావంచా వద్ద నుంచి గాంధీనగర్ వరకు సారె ఊరేగింపు చేశారు.

పద్మనాభం, న్యూస్‌టుడే: పద్మనాభం గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద సోమవారం ఉదయం సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. సాయంత్రం గ్రామంలోని మహిళలంతా కలిసి అమ్మవారికి సారె సమర్పించారు. పద్మనాభం గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి మండపానికి చేరుకున్నారు.

పద్మనాభంలో సారె ఊరేగింపులో పాల్గొన్న మహిళలు

వైద్య శిబిరానికి స్పందన

పద్మనాభం, న్యూస్‌టుడే: కృష్ణాపురం గ్రామంలో మండల వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్వస్థ్‌నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. మండల వైద్యాధికారి డాక్టర్ కె.లీలా ప్రసాద్ నేతృత్వంలో పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కుంటుబోతు లక్ష్మి, వైద్యాధికారి-2 మణికుమార్, ఎంపీహెచ్‌వో కోరిన శ్రీనివాసరావు, స్థానిక నాయకులు మొకర అప్పలనాయుడు, ఎస్.అప్పలనాయుడు, కె.ఎర్నాయుడు తదితరులు పాల్గొన్నారు.

గోడ పత్రికలను ప్రదర్శిస్తున్న వైద్య సిబ్బంది, నాయకులు

రీసర్వేకు రైతులు సహకరించాలి

ఆనందపురం, న్యూస్‌టుడే: రైతుల సహకారంతోనే రీసర్వే ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని ఆనందపురం డిప్యూటీ తహసీల్దార్ చేతన్ కుమార్ అన్నారు. సోమవారం ఆనందపురం గ్రామంలో రీసర్వే ప్రక్రియపై పంచాయతీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... రైతులు తమ పత్రాలతో రీసర్వే సిబ్బందికి సహకారం అందించాలన్నారు. అక్టోబరు-3 నుంచి సర్వే ప్రారంభిస్తామన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రీసర్వే డీటీ గోవింద్, మండల సర్వేయర్ అప్పన్న, వీఆర్వో అప్పారావు, ప్రజాప్రతినిధులు చందక లక్ష్మి, బంటుబిల్లి అప్పలస్వామి, కొట్యాడ రమాదేవి, రాములమ్మ, అంగటి రాము, మీసాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

అవగాహన ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు

రెండో విడత డిగ్రీ ప్రవేశాలకు ఆహ్వానం

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: రెండో విడత డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చిట్టివలస ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డా.శ్రీవాణి తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల మూడో తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలన్నారు. పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లు పట్టుకుని చిట్టివలస జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పక్కనున్న తమ కళాశాలకు వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు 8639548433, 8522975829, 8978883125 నంబర్లను సంప్రదించాలన్నారు.

అల్పపీడన ప్రభావంతో వర్షం

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: తగరపువలస, భీమిలి, బీచ్‌రోడ్డు, పరిసర గ్రామాల్లో అల్పపీడన ప్రభావంతో సోమవారం వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.

సరస్వతీ.. నమస్తుభ్యం

శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం జగన్మాత సరస్వతీ మాత అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. అమ్మవారికి దీపాలంకరణ, కుంకుమ పూజ, పుష్పార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ చోట్ల సామూహిక అక్షరాభ్యాసాలు చేశారు. – న్యూస్‌టుడే బృందం

పిలకవానిపాలెం రామాలయంలో..

అన్నంరాజునగర్‌లో అష్టలక్ష్మీదేవాలయంలో అక్షరాభ్యాసాలు

గోశాల లేఅవుట్‌లో బంగారమ్మ అమ్మవారు

పీఎంపాలెం శృంగేరి శంకరమఠంలో..

తాటిచెట్లపాలెం బంగారమ్మ ఆలయంలో..

ఎండాడ దుర్గాదేవి ఆలయంలో..

గీతం వైద్యకళాశాల వద్ద..

నమ్మివానిపేటలో..

లొడగలవానిపాలెంలో పూజలు చేస్తున్న గ్రామస్థులు

బంగ్లామెట్టలో..

మంగమారిపేట రామాద్రిలో..

చంద్రంపాలెం జాతర గట్టుపై..

భీమిలిలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో..

మెట్టమీదపాలెంలో కుంకుమ పూజలు

స్వీయ జాగ్రత్తలతో గుండె పదిలం

కొమ్మాది, న్యూస్‌టుడే: మధురవాడ శిల్పారామం (జాతర)లో ప్రపంచ హృదయ దినోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీయ జాగ్రత్తలతో గుండెను పరిరక్షించుకోవాలని వక్తలు సూచించారు. గీతం నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్ సారథ్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జాతర వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు సందర్శకులు రావడంతో వైద్యనిపుణులు రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా జనసేన భీమిలి మండల అధ్యక్షులు సత్య శ్రీధర్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ డాక్టర్ గిల్లాబుల్లి, డీన్ డాక్టర్ ఎస్.పి.రావు, ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర బాబు, ఆర్గనైజింగ్ వైస్‌ప్రెసిడెంట్ ఎస్.వి.ఎల్.పద్మకుమారి, కార్యదర్శి ఆశాపూర్ణ తదితరులు ఆరోగ్య సూచనలు, సలహాలు అందించారు.

మధురవాడ శిల్పారామంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరం

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: ప్రపంచ హృద్రోగ దినోత్సవం సందర్భంగా గీతం డీమ్డ్ వర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేషన్ బాబు ప్రారంభించారు. సర్వాంగ ఆరోగ్యానికి దోహదపడే అంశాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. బీపీ, మధుమేహం తదితర వ్యాధుల పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

గీతం డీమ్డ్ వర్సిటీలో ర్యాలీ..

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ

పద్మనాభం, న్యూస్‌టుడే: దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను తెదేపా నాయకులు గంటా రవితేజ చేతులమీదుగా సోమవారం పంపిణీ చేశారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో ది ఎబిలిటీ పీపుల్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులకు అవసరమైన చక్రాల కుర్చీలు, చేతి కర్రలు వంటి ఉపకరణాలను అందజేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కె.దామోదరరావు, కె.రమణ, కె.నగేష్‌కుమార్, కె.లక్ష్మి, ది ఎబిలిటీ పీపుల్ సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఉపకరణాలను అందజేస్తున్న గంటా రవితేజ

కమనీయం నరహరి నిత్య కల్యాణం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయంలో సోమవారం నిత్య కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. అర్చకులు దేవేరుల సమేతుడైన గోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలో ఆశీనులను చేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతామూర్తుల వివాహ వేడుకను జరిపించారు. భక్తులు పాల్గొని స్వామిని సేవించారు.

అమ్మవార్ల తిరువీధి వేడుక

సింహాచలం, న్యూస్‌టుడే: సింహగిరిపై అప్పన్న స్వామి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం అమ్మవార్ల తిరువీధి వేడుక కనులపండువగా జరిగింది. అర్చకులు చతుర్భుజ తాయార్, స్వర్ణలక్ష్మీ అమ్మవార్లను చిన్న తొళక్కంలో ఆశీనులను చేశారు. వేద పారాయణలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతామూర్తులను ఆలయ బేడామండపంలో ఊరేగించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఆలయ బేడామండపంలో అమ్మవార్ల తిరువీధి వేడుక

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

కొమ్మాది, న్యూస్‌టుడే: దసరా ఉత్సవాల్లో భాగంగా మధురవాడ శిల్పారామం (జాతర)లో సిద్ధేంద్రయోగి నృత్యాలయం చిన్నారులు సోమవారం కూచిపూడి, జానపద నృత్యాలతో అలరించారు. నృత్య దర్శకులు మోహనలక్ష్మి పర్యవేక్షణలో భక్తి గీతాలకు అనుగుణంగా తమదైన శైలిలో కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శిల్పారామం పరిపాలనాధికారి రమేష్‌రెడ్డి పర్యవేక్షించారు.

నృత్య ప్రదర్శనలో చిన్నారులు

నగరంపాలెం రోడ్డు పొడిగించాలని వినతి

కొమ్మాది, మధురవాడ, న్యూస్‌టుడే: మధురవాడ జాతీయరహదారి నుంచి నగరంపాలెం వరకు వేస్తున్న వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్ రోడ్డును మల్లయ్యపాలెం వరకు పొడిగించాలని జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత కోరారు. 5, 7 వార్డుల నాయకులతో కలిసి సోమవారం జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తికి వినతిపత్రం అందించారు. అభివృద్ధి చెందుతున్న మధురవాడ ప్రాంతంలో రోజురోజుకీ జనాభా పెరుగుతోందని, ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ఈ రోడ్డు వేయాల్సి ఉందన్నారు. మల్లయ్యపాలెం పరిసర ప్రాంతవాసులు నగరంలోకి వెళ్లాలంటే నగరంపాలెం, మిధిలాపురి వుడాకాలనీ మీదుగా కారుషెడ్డు కూడలి వద్ద జాతీయరహదారికి చేరుకుంటారన్నారు. దీని వల్ల మధురవాడ, చంద్రంపాలెం వద్ద సేవా రహదారుల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, తెదేపా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాసి అప్పలరాజు, 5వ వార్డు తెదేపా అధ్యక్షుడు నాగోతి సత్యనారాయణ, రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ఆహ్వానం

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం పరిధిలోని ఖాళీగాఉన్న అయిదు అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీ చేసేందుకు అక్టోబరు 10లోగా మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో పద్మనాభం మండలం బాందేవపురం, బి.తాళ్లవలస-1, లింగన్నపేట, మద్ది కేంద్రాలతోపాటు ఆనందపురం మండలం వెల్లంకి కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మద్ది కేంద్రం జనరల్ కేటగిరీకి కేటాయించగా మిగిలిన నాలుగింటిని ఎస్టీలకు కేటాయించారు. దీనిపైన భీమిలి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి ఎం.శ్రీదేవి మాట్లాడుతూ ఈ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత చెందడంతోపాటు 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలన్నారు. వీటికి పెళ్లయిన మహిళలు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తి కల్గిన అర్హులైన మహిళలు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, కులధ్రువపత్రం, ఓటర్ కార్డు నకళ్లతో తమ కార్యాలయంలో దరఖాస్తులను దాఖలు చేయాలని పేర్కొన్నారు.

PUBLIC NOTICE

This is to inform general public that one of my clients intend to purchase the below schedule properties from (1) Sri Dogga Ashok Kumar Son of Dogga Demudu a resident of Flat No: 203, Gokul Sai Golden Residency, 2nd Floor, Beside Narayana IIT, CBM Compound, Visakhapatnam and (2) Gedela Venkata Seshagiri son of late Appala Swamy resident of D.No:20-14-6/a, Lanka Veedhi, Anand Gajapathi Auditorium, Vizianagaram who acquired the schedule properties under two registered sale deeds dt:17-08-2020 registered vide document Nos:3589/2020 & 3590/2020 in the office of Sub-Registrar, Bheemunipatnam.

Therefore, anyone having an objection with regard to the proposed sale in favour of my client or any claim with regard to the below schedule property may notify the same to the undersigned within one week from the date of this publication in writing with documentary proof. In case if no objections are received, my client shall proceed with the proposed sale and any claim or objection raised thereafter shall not bind my client.

SCHEDULE

Item No.1: belongs to Dogga Ashok Kumar, Visakhapatnam District, Bheemunipatnam Sub-Registry and Mandal, Nidigattu Panchayat, Nerellavalasa Village, covered by Khata No:718, S.No:108-A-1, vacant site in an extent of 508.2 Sq.Yds (our of 1016.4 Sq.Yds) and bounded by: **East:** Site belongs to Chalasani Janardhana Rao, **South:** Site belongs to Boppana Padmavathi and Katragadda Suvarchala Anjaneya Chowdary, **West:** Land belongs to Gedala Venkata Seshagiri, **North:** 40 feet wide Road.

Item No.2: belongs to Gedela Venkata Seshagiri Visakhapatnam District, Bheemunipatnam Sub-Registry and Mandal, Nidigattu Panchayat, Nerellavalasa Village, covered by Khata No:718, S.No:108-A-1, vacant site in an extent of 508.2 Sq.Yds (our of 1016.4 Sq.Yds) and bounded by: **East:** Land belongs to Dogga Ashok Kumar, **South:** Site belongs to Boppana Padmvathi and Katragadda Suvarchala Anjaneya Chowdary, **West:** Site belongs to Trinadh Babu Koya, Vedavathi Koya and Koya Malavika, **North:** 40 feet wide Road.

S.ARUN DEV, Advocate
Flat No: GF A-2, Dolphin Apartments, Nethaji Street, Behind Hotel Taj, Maharanipeta, Visakhapatnam. **Cell: 98485 66903**

(c) eenadu

విశాఖ తూర్పు

పలు రైళ్లు ఆలస్యం

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: సాంకేతిక కారణాలతో ఈ నెల 29న బయలుదేరాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరేలా మార్పు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు హావ్‌డా బయలుదేరాల్సిన హావ్‌డా-కన్యాకుమారి (12665) రైలు అర్ధరాత్రి 12.30 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు పాలిమార్‌లో బయలుదేరాల్సిన పాలిమార్-ఎంజీఆర్ చెన్నై (02841) రైలు అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు మరి కొన్ని రైళ్లు గంట నుంచి దాదాపు 3 గంటల పాటు ఆలస్యంగా బయలుదేరేలా మార్పు చేసినట్లు వెల్లడించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య
పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ: 8008574769
మద్దిలపాలెం: 9912120229

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ?: 16వ వార్డు సీతంపేట శృంగవరపుకోట ప్రాంతంలోని రహదారిపై చెత్త పేరుకుపోతోంది. దుర్వాసన తట్టుకోలేకపోతున్నాం. - సాయి, కేఆర్ఎంకాలనీ. ✓: తక్షణమే సిబ్బందిని పంపించి వ్యర్థాలను తరలిస్తాం. -సూరిబాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

ఆరిలోవ, న్యూస్‌టుడే: ?: 12వ వార్డు కనకమహాలక్ష్మినగర్, అంబేడ్కర్ నగర్‌లో 10 వీధి దీపాలు వెలగడంలేదు. రాత్రుళ్లు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. - సన్యాసిరావు, కనకమహాలక్ష్మినగర్. ✓: సిబ్బందిని పంపించి వెలగని వీధి దీపాలకు మరమ్మతులు చేయిస్తాం. - ఎం.రామకృష్ణ, సూపర్‌వైజర్.

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: ?: విశాలాక్షినగర్ నుంచి హనుమంతువాక వరకు వీధి కుక్కల బెడద పెరిగింది. వాహనదారుల వెంటపడి తరుముతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. - అప్పలస్వామి, సంజీవ్ నగర్ కాలనీ. ✓: వాహనాన్ని పంపించి కుక్కలను పట్టుకుని తరలిస్తాం. - డాక్టర్ రాజా రవికుమార్, పశుసంవర్ధకశాఖాధికారి.

ఇందిరానగర్(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: ?: పదోవార్డు ఆదర్శనగర్, వివేకానంద నగర్‌లో రోజు విడిచి రోజు కుళాయిలు ఇస్తున్నారు. మంచి నీరు సరిపోవడం లేదు. - బండి జయలక్ష్మి, స్థానికురాలు ✓: కుళాయిలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. -శ్రీనివాస్, ఏఈ.

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ?: 19వ వార్డు లాసన్స్‌బేకాలనీ రెండో లేన్‌లో చెత్త పేరుకుపోయింది. దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. - అమ్ముడమ్మ, లాసన్స్‌బే కాలనీ ✓: రెండు రోజుల్లో సిబ్బందిని పంపించి చెత్తను తొలగిస్తాం. - శ్రీనివాసరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

స్పందనకు వందనం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: 23వ వార్డు మద్దిలపాలెం ఆర్టీసీ సిటీడిపో వెనుకవైపు గంటలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోందని సోమవారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ స్పందించారు. వెంటనే సిబ్బంది చేత వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు.

వెలిగిన వీధి దీపాలు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: హనుమంతువాక కూడలి నుంచి పాతపందుల ఫారం వరకు సేవా మార్గాల్లో వీధి దీపాలు వెలగడం లేదని, రాత్రుళ్లు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు 'ఈనాడు మేమున్నాం మీకు తోడుగా' దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సోమవారం 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. దీనికి వీధి దీపాల నిర్వహణ విభాగ ఏఈ గాయత్రి స్పందించారు. సిబ్బంది చేత దీపాలకు మరమ్మతులు చేయించి వెలిగేలా చర్యలు తీసుకున్నారు.

మహిళలకు కుట్టుమిషన్ల అందజేత

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: కుట్టులో శిక్షణ పొందిన మహిళల స్వయం ఉపాధి కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం కుట్టుమిషన్లు, ఇతర సామగ్రిని అందజేసింది. రామ్‌నగర్ లయన్స్ కమ్యూనిటీ హాల్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో లయన్ దుర్గాప్రసాద్ చేతుల మీదుగా వాటిని అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు డి.ప్రసాదరాజు, గవర్నర్ డి.సూర్యప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

జోన్-3 కార్యాలయానికి 22 వినతులు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోన్-3 కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్-3 పరిధిలోని వివిధ వార్డుల ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. జోన్-3 కార్యాలయంలో జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్ వినతులు స్వీకరించారు. మొత్తం 22 అర్జీలు వచ్చాయన్నారు. వాటిలో రెవెన్యూకు 2, పబ్లిక్ వర్క్స్ 2, పట్టణప్రణాళిక విభాగం 15, ఇంజినీరింగ్ విభాగం 3, యూసీడీకి 1 అర్జీ వచ్చిందన్నారు. తక్షణమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

వినతులు స్వీకరిస్తున్న జెడ్సీ కె.శివప్రసాద్

స్పా కేంద్రంపై పోలీసుల దాడి

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: స్పా కేంద్రం పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు సోమవారం రాత్రి టాస్క్‌ఫోర్స్, ఆరిలోవ పోలీసులు ఎంపీకాలనీ అల్లూరి సీతారామరాజు విగ్రహం వెనకున్న సాయి థాయ్ స్పా సెంటర్‌పై దాడులు చేశారు. ఆ సమయంలో వ్యభిచారం చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎంవీపీ స్టేషన్ పోలీసులకు అప్పగించారు.

హద్దుల్లేని సేవ.. స్ఫూర్తిదాయక తోవ..!

పెదవాల్తేరు, న్యూస్‌టుడే

పేదరికం చదువుకు అడ్డు కాకూడదని భావించిన జపాన్ దేశానికి చెందిన ఎల్(లవ్) ఏంజిల్స్ ఇంటర్నేషనల్ వాలంటీర్ అసోసియేషన్ భావించింది. అందుకే విదేశాలకూ తమ సేవలను విస్తరించింది. ఉత్తరాంధ్రలోనూ ఆ సంస్థ ఏళ్లుగా పేద విద్యార్థులకు చేయూత ఇస్తోంది. విశాఖ నగరానికి చెందిన ఎం.జానకీరామ్ 30 ఏళ్ల కిందట జపాన్ పర్యాటకశాఖలో పనిచేశారు. అప్పుడు అక్కడి దేశానికి చెందిన ఎల్ ఏంజిల్స్ సభ్యులు పరిచయమయ్యారు. అప్పట్లోనే జానకీరామ్ రోటరీక్లబ్ అధ్యక్షులుగా పనిచేశారు. ఉత్తరాంధ్రలో పేద విద్యార్థుల సమస్యలను ఎల్ ఏంజిల్స్ సంస్థ దృష్టికి తీసుకెళ్లగా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి సంవత్సరం ఉపకారవేతనాలు అందిస్తున్నారు. అంతేకాకుండా వృద్ధులు, అనాథలను ఆదుకుంటున్నారు.

ఉపకారవేతనాలు అందజేస్తున్న ఎల్.ఏంజెల్ సంఘం సభ్యులు

చేపట్టిన వివిధ కార్యక్రమాలు: ✦ 2006-07 ఏడాదిలో విజయనగరంలో అప్పటి మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు 4 ఎకరాల స్థలం రోటరీ క్లబ్‌కు ఇచ్చి ఎయిడ్స్ రోగులకు ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని సూచించారు. రోటరీ అభయ పేరుతో ఎల్ ఏంజిల్ సొసైటీ ఆ ఆసుపత్రిని నిర్మించింది. అంతేకాకుండా వైద్యులను నియమించి రోగులకు ఉచితంగా మందులు, ఆహారం అందజేస్తున్నారు.

✦ వృద్ధులకు ఓల్డేజ్ హోం ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల ఆదరణకు నోచుకోని, అనాథ వృద్ధులకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు. భోజనంతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.

✦ అనాథ పిల్లలకు ఒక హోం ఏర్పాటు చేశారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించారు. విద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులను జపాన్‌కు తీసుకెళ్లి ఉన్నతమైన చదువులు చదివించారు. అంతేకాకుండా అక్కడ ఉద్యోగాలు కల్పించారు.

✦ టేబుల్ టెన్నిస్‌లో ప్రతిభ చూపిన అనాథ బాలలను ఎంపిక చేసి జపాన్‌కు తీసుకెళ్లి కోచ్‌లతో శిక్షణ ఇప్పించారు. ఆ క్రీడలో ఉన్నతస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దారు.

✦ ప్రతి సంవత్సరం విశాఖలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే 30 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20వేల చొప్పున ఉపకారవేతనాలు అందజేస్తున్నారు.

✦ అరకు, లంబసింగి, పాడేరు ప్రభుత్వ పాఠశాలల్లో రోటరీ క్లబ్ విశాఖ వేలీ ఆధ్వర్యంలో శుద్ధి నీటి కేంద్రాలు(ఆర్వోప్లాంట్లు) ఏర్పాటు చేశారు. అదే విధంగా రెండు వసతిగృహాల్లో 10వేల లీటర్ల సామర్థ్యం గల ఆర్వోప్లాంట్లను అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో సంస్థ సేవలను మరింత విస్తృతం చేస్తామని రోటరీ క్లబ్ విశాఖ వేలీ అధ్యక్షులు రఘు తెలిపారు.

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఎంవీపీకాలనీ బాలల ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ప్రాంతీయ వాణిజ్య అవగాహన సదస్సును ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చిన సంస్కరణలను పారిశ్రామికవేత్తలు దృష్టిలో ఉంచుకోవాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. సులభతర వాణిజ్యంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్నారు. వేగంగా భూ కేటాయింపులు చేస్తుండటంతో ప్రాజెక్టులు నెలల్లోనే ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టులు ఒకటి నుంచి ఒకటన్నరేళ్లలోపు వాణిజ్య ఉత్పత్తిలోకి వస్తే అదనపు ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. లింగ సమానత్వం విషయంలో కూడా పలు సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. మహిళలు 24 గంటలు పాటు పనిచేయడానికి భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. అదనపు డైరెక్టర్ రామలింగ రాజు మాట్లాడుతూ ఏడాది డీపీఐఐటీ (డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఒక సర్వే నిర్వహించబోతోందన్నారు. దీనిలో భాగంగా 6వేల మంది పారిశ్రామికవేత్తలకు ఫోన్ లేదా వాట్సప్ సందేశం పంపుతారని, వాటికి సమాధానాలు ఇవ్వాలని కోరారు. విశాఖ, అనకాపల్లి పరిశ్రమలశాఖ జీఎంలు ఆర్.శేషు, బీకేవీ ప్రసాద్, గ్రాంట్ షిప్పింగ్ అధినేత జె.సాంబశివరావు, వాసివా అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్

ఆరిలోవ రైతుబజారు సందర్శన

ఆరిలోవ, న్యూస్‌టుడే: త్వరలో ప్రారంభం కానున్న ఆరిలోవ రైతుబజారును మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు వి.చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సోమవారం సందర్శించారు. ప్రారంభ తేదీ ఖరారు, కార్యకలాపాలకు సంబంధించిన విధివిధానాలపై చర్చించేందుకు కమిటీ సభ్యులు క్షేత్రస్థాయి సందర్శనకు వచ్చారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఒమ్మి సన్యాసిరావు తెలిపారు. ఎమ్మెల్యే రామకృష్ణబాబు అధికారులతో చర్చించి ప్రారంభ తేదీ ఖరారు చేస్తారని, రైతుబజారు సేవలు త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయన్నారు.

రైతుబజారులో పరిశీలిస్తున్న వి.చంద్రశేఖర్ తదితరులు

నత్తనడకన గెడ్డ రక్షణ గోడ పనులు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 22వ వార్డు పిఠాపురంకాలనీలోని శంకర్ ఫౌండేషన్ నేత్రవైద్యశాల వెనుక భాగంలో గెడ్డ రక్షణ గోడ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనుల్లో భాగంగా మట్టిని రహదారిపై వేయడంతో స్థానికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. లోపలికి వాహనాలను తీసుకెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పనులు వేగవంతం చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

దర్పణం

మరమ్మతులు చేసి.. వ్యర్థాలు వదిలేసి..!

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: పదోవార్డు పరిధి శాంతినగర్ నుంచి పాతడెయిరీఫారం కూడలి వరకు ఇటీవల భూగర్భ డ్రైనేజీ మ్యాన్‌హోళ్లకు మరమ్మతులు చేపట్టారు. పనులు పూర్తయిన తర్వాత నిర్మాణ వ్యర్థాలను మాత్రం తొలగించలేదు. దీంతో రాత్రుళ్లు ద్విచక్రవాహన చోదకులు వాటిని ఢీకొట్టి పడిపోతున్నారు. వాకింగ్ చేసే వృద్ధులు కూడా తప్పి జారి పడిపోతున్నారు. అధికారులు స్పందించి తక్షణం వ్యర్థాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ముగిసిన రోటరీ క్లబ్ బ్యాడ్మింటన్ పోటీలు

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: పోలియో బాధితులను ఆదుకునేందుకు నిధి సేకరణలో భాగంగా రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ఆధ్వర్యంలో నగరంలోని రైల్వే స్టేడియంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న మెగా బ్యాడ్మింటన్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీల్లో డబుల్స్ విన్నర్స్‌గా సంతోష్, కాటన్(కాకినాడ), రన్నర్స్‌గా హర్ష, అరుణ్(విజయనగరం), తృతీయ స్థానంలో రాజశేఖర్, సునీల్(విశాఖ) నిలిచారు. సింగిల్స్ ఛాంపియన్‌గా పైడి రాజు(విజయనగరం) రన్నర్‌గా హర్ష(విజయనగరం) విజయం సాధించారు. విజేతలకు రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ అధ్యక్షుడు చింతా నేతాజీ, సెక్రటరీ పి.భాస్కర్, నరేంద్ర, జగన్ ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ సి.హెచ్.కోటేశ్వర్, ఎం.డి.యాసిన్ బాబా తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న నిర్వాహకులు

ప్రేమపేరుతో మోసం చేశాడని ఫిర్యాదు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ప్రేమపేరుతో నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. రామ్‌నగర్‌లో నివాసముంటున్న ఓ మహిళ 13 ఏళ్ల క్రితం వివాహమైంది. 2015లో భర్త చనిపోవడంతో ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న క్రమంలో చిన్నరాజు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ ఫోన్ చేసేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. అనంతరం ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు. ఆమె కూడా అక్కడికి వెళ్లింది. ఐదు సంవత్సరాలు వారిద్దరు కలిసి ఉన్నారు. ఆ సమయంలో చిన్నరాజు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఆమె ప్రశ్నించింది. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అప్పట్లో హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తాత్కాలికంగా వివాహం చేసుకున్నాడు. చిన్నరాజు ఇటీవల మళ్లీ పెళ్లి సంబంధాలు చూస్తూ ఆమెను దూరం పెట్టాడు. దీంతో ప్రేమపేరుతో తనను మోసం చేశాడని బాధితురాలు సోమవారం మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ పైడయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సరస్వతీ దేవిగా చినగదిలి విజయదుర్గాదేవి..

అక్షరాభ్యాసాల్లో పాల్గొన్న చిన్నారులు, తల్లిదండ్రులు

సరస్వతీదేవి అలంకరణలో శివాజీపాలెం చినపోలమాంబ

హనుమంతువాకలో..

జోడుగుళ్లపాలెంలో..

చినవాల్తేరులో...

ప్రణోదేవీ సరస్వతీ..!

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: శరన్నవరాత్రి ఉత్సవాలు, మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం నియోజకవర్గంలోని పలు ఆలయాలు, మండపాల్లో అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. 22వ వార్డు శివాజీపాలెం చిన పోలమాంబ ఆలయంలో, 23వ వార్డు శ్రీహిమవత్ గౌరీ కనకదుర్గ ఆలయంలో, చినగదిలి దీనదయాళపురంలోని శ్రీవిజయ దుర్గాదేవి ఆలయంలో అమ్మవార్లను సరస్వతీదేవిగా అలంకరించారు. పీతలవానిపాలెంలో శ్రీకృష్ణయువజన సంఘం ఆధ్వర్యంలో సుమారు 600 మంది విద్యార్థులు సరస్వతీ పూజ చేశారు. బలరామ్‌నగర్‌లోని దుర్గాదేవి సన్నిధిలో భక్తులు కుంకుమ పూజలు నిర్వహించారు.

ఆరిలోవ, న్యూస్‌టుడే: దీనదయాళపురంలోని విజయదుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చనలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో చిన్నారులు అక్షరాభ్యాసాలు చేశారని నిర్వాహకులు వై.సురేష్ తెలిపారు. పెదగదిలి దుర్గమ్మ మండపంలో సారె ఉత్సవాలు జరిగాయని నిర్వాహకులు రఘు తెలిపారు.

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: జోడుగుళ్లపాలెంలోని దుర్గమ్మకు కుంకుమార్చన, సింహగిరి కాలనీలోని మండపం వద్ద అన్నదానం చేశారు. విశాలాక్షినగర్ కైలాసగిరి పోలీస్‌స్టేడియం ఆనుకుని ఉన్న రాజరాజేశ్వరీదేవి ఆలయంలో లక్ష చామంతి అర్చన జరిపారు. ★ హనుమంతువాకలోని విజయదుర్గమ్మ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. విద్యార్థులు సహస్ర పుష్పార్చన నిర్వహించారు.

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: చినవాల్తేరు జగన్నాథ స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం దుర్గాదేవిని సరస్వతీ దేవిగా అలంకరించారు. పూజల్లో పాల్గొన్న చిన్నారులకు ఆలయ కమిటీ సభ్యులు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ✦ చినవాల్తేరు మసీదు కూడలి వద్ద ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో సరస్వతీ పూజలు నిర్వహించారు. ఆరిలోవ, న్యూస్‌టుడే: 11వ వార్డు గాంధీనగర్‌లోని శ్రీదుర్గా లలితాంబిక ఆలయం వద్ద సోమవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. బీఆర్ అంబేడ్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గాంధీనగర్ ఆలయంలో ఎమ్మెల్యే వెలగపూడి

IN THE COURT OF THE SENIOR CIVIL JUDGE (LR& LT) VENCANCY, BERHAMPUR, GANJAM

CMA No. 26/2024 (Civil Suit No. 294/2016)

G. Vimala @ Eswari ...Plaintiff/Pettitioner

Versus

T.K. Annapurna and others ...Defendants/Respondent

TO
The Respondent No.5
5. D. Vijaya Laxmi Achari, aged about 53 years. W/o. D. Laxman Rao Achari, 9/1 Prince Apartments, Silver Sands Complex, Isakathota, Visakhapatnam, Andhra Pradesh.

NOTICE UNDER ORDER. 5. RULE-20 OF C.P.C.

Whereas That the Petitioner has filed the above CMA Under Order IX, Rule-9 Read-with Section 151 of CPC for set-siding the order for dismissal of the suit for default dt. 17.09.2024 and restore the suit to its original number against you (Respondent. No.5) before the Civil Judge, Sr. Division (LR & LTV), Berhampur, Ganjam in CS No.294/2016 passed on 17.09.2024 against the Respondents/Defendants along with other relief. Summons issued to you Respondent No 5 several times have returned un-served and there is result to believe that you are keeping out of the way for the purpose of avoiding service. It is informed to you through daily local news paper publication to appear in person or through Advocate duly instructed on dt. 24th October 2025 At 10:30 A.M. in the forenoon to answer the claims.

Take notice that in default of your appearance on the date aforementioned the case will be heard and determined in your absence.

Given under my hand and seal of the Court this Day of 23 Sept., 2025.

Civil Judge, Sr. Div (LR & LTV) Berhampur, Ganjam.

ఆరోగ్య కేంద్రానికి ఆక్సిజన్ సిలిండర్ విరాళం

వీసీ రాజశేఖర్‌కు ఆక్సిజన్ సిలిండర్‌ను అందిస్తున్న కె.ఎస్.బి.కిశోర్ తదితరులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: నగరానికి చెందిన కె.ఎస్.బి. కిశోర్ తన తండ్రి కేపీవీ రామానుజీయర్ జ్ఞాపకార్థం ఆంధ్రవిశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ వైద్యశాలకు ఒక ఆక్సిజన్ సిలిండర్, ఒక వీల్‌ఛైర్‌ను విరాళంగా ఇచ్చారు. ఆయా సామగ్రిని సోమవారం వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్‌కు అందజేశారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, డాక్టర్ కె.ఎస్.ఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఏయూ సమాచారం

జీకేడీకి ప్రసాదరావుకు అభినందనలు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఇటీవల రాష్ట్ర స్థాయి గుర్రం జాషువా అవార్డు అందుకున్న ఏయూ జర్నలిజం ఫ్యాకల్టీ డాక్టర్ జీకేడీ ప్రసాదరావును వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ అభినందించారు. సోమవారం తన ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ పురస్కారాలు ఉన్నత శిఖరాలకు తీసుకువెళతాయన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎ.నరసింహారావు, విభాగాధిపతి ఆచార్య జాలాది రవి, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి ఆచార్య పేటేటి ప్రేమానందం, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్



డాక్టర్ జీకేడీ ప్రసాదరావును అభినందిస్తున్న వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ తదితరులు

మూడు ద్విచక్ర వాహనాల దహనం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పెదజాలరిపేటలో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేయడం కలకలం రేపింది. ఎంవీపీ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు నాలుగు ద్విచక్రవాహనాలపై పెదజాలరిపేట తీరంలోని గంగమ్మతల్లి ఆలయం వద్దకు వచ్చారు. అక్కడ వాహనాలను పార్కింగ్ చేసి తీరంలో పర్యటించడానికి వెళ్లారు. సోమవారం వేకువజామున 4.30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పంటించారు. బాధితులు వచ్చి చూడగా అప్పటికే మూడు ద్విచక్రవాహనాలు కాలి బూడిదయ్యాయి. స్కూటీ పాక్షికంగా కాలిపోయింది. బాధితుడు మోదిదాసు ఫిర్యాదు మేరకు ఎంవీపీ స్టేషన్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ షేక్ ఖాదీర్ కేసు నమోదు చేశారు. ద్విచక్ర వాహనాలకు ఎవరు నిప్పు అంటించారు.. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

కాలిపోయిన వాహనాలు

ఉచిత వైద్య శిబిరానికి స్పందన

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: స్వస్థ్‌నారీ సశక్త్ అభియాన్ పథకంలో భాగంగా ఎంవీపీకాలనీ సెక్టార్-9లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. నోడల్ వైద్య అధికారిణి డాక్టర్ పద్మజ పాల్గొని మహిళలకు రక్తపోటు, మధుమేహం, క్షయ తదితర పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ సంస్కరణలపై జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వినోద్‌కుమార్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ కె.చరణ్‌సాయి, వార్డు కార్పొరేటర్ మంగవేణి తదితరులు పాల్గొన్నారు.

శిబిరంలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్న వైద్యులు

ఘనంగా స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాలాక్షినగర్‌లోని సీఆర్‌పీఎఫ్ 198 బెటాలియన్, రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జగదాంబలోని ప్రహ్లాద కల్యాణమండపంలో జరిగిన శిబిరంలో 40 మంది జవానులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. బెటాలియన్ కమాండెంట్ రామ్ పాలట్, ఇతర అధికారులు పి.కిషోర్, మహమ్మద్ రాజీ, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి బాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం చేస్తున్న సీఆర్‌పీఎఫ్ జవానులు

సూర్యప్రకాశ్‌ను సత్కరిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, డీఈవో ప్రేమకుమార్

క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలుడికి సత్కారం

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలుడిని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసరావు అభినందించి సత్కరించారు. విశాఖ వ్యాలీ స్కూల్‌లో చదువుతున్న నగరానికి చెందిన బైద్య సూర్యప్రకాశ్(12) గత వారం కాకినాడలో నిర్వహించిన మోడ్రన్ పెంటాథాన్ పోటీల్లో పాల్గొని 5వ స్థానంలో నిలిచాడు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే తన కార్యాలయంలో సూర్యప్రకాశ్‌ను సత్కరించారు. కార్యక్రమంలో డీఈవో ఎన్.ప్రేమకుమార్, శిక్షకుడు సహాని పాల్గొన్నారు.

విశాఖ ఉత్తరం

•విశాఖ ఉత్తరం •విశాఖ దక్షిణం

విరమణ సమయాన్ని కుటుంబానికి కేటాయించండి

మాట్లాడుతున్న మేయర్ పీలా శ్రీనివాసరావు

కార్పొరేషన్, న్యూస్‌టుడే: ఉద్యోగ విరమణ అనంతరం జీవితాన్ని సంతోషంగా గడపాలని మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. జీవీఎంసీలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన వారిని సోమవారం ప్రధాన కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విరమణ సమయాన్ని ఆరోగ్యానికి, కుటుంబానికి కేటాయించాలని సూచించారు. అదనపు కమిషనర్లు ఎస్.ఎస్.వర్మ, రమణమూర్తి, ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

విశాఖ ఉత్తరం: 8008574796

విశాఖ దక్షిణం: 8008574977

గురుద్వారా, న్యూస్‌టుడే: ?: సత్యం కూడలి ఎడమ వైపు మలుపు ప్రాంతంలో కాలువపై పలకలు లేక ప్రమాదకరంగా ఉంది. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రక్షణ చర్యలు చేపట్టాలి. – అప్పారావు, ✓: పలకలు అమర్చే పనులు చేపడతాం. – శ్రీనివాసరావు, జీవీఎంసీ ఏఈ

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 37వ వార్డు గొల్లవీధిలో గత కొన్ని వారాలుగా భూగర్భ డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. తీవ్ర దుర్వాసన, దోమల బెడదతో నానా అవస్థలు పడుతున్నాం. సమస్యను పరిష్కరించాలి. – అయ్యప్ప, స్థానికుడు, ✓: పరిశీలించి డ్రైనేజీని శుభ్రం చేయిస్తాం. – అప్పలరాజు, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్

మురళీనగర్, న్యూస్‌టుడే: ?: ఎన్‌జీజీఓస్ కాలనీలో 37-12-25/1/1 నెంబరు ఇంటి నుంచి గత వారం రోజులుగా చెత్త తీసుకెళ్లడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – కుమార్, ఎన్‌జీజీఓస్‌కాలనీ, ✓: చెత్త తీసుకెళ్లేలా సిబ్బందిని ఆదేశిస్తాం. – శానిటరీ ఇన్‌స్పెక్టర్, 49వ వార్డు

మాధవధార, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 50వ వార్డు మురళీనగర్ సెక్టార్-7 పరిసర ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడం లేదు. అంధకారంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. – రాజ్యలక్ష్మి, ✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి దీపాలకు మరమ్మతులు నిర్వహిస్తాం. – జీవన్, వీధి దీపాల నిర్వాహకుడు

స్పందనకు వందనం

దీపాలు వెలిగించారు: జగదాంబ కూడలి, న్యూస్‌టుడే: జీవీఎంసీ 31వ వార్డు కృష్ణ గార్డెన్స్‌లో వీధి దీపాలు వెలగక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి సమస్యపై 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు అధికారుల స్పందించి దీపాలకు మరమ్మతులు చేసి వెలిగించారు.

ముగిసిన గడువు.. తీరని సమస్యలు..

మాధవధార, న్యూస్‌టుడే

జీవీఎంసీ 50వ వార్డు మాధవధార - మురళీనగర్ జంటకాలనీల్లో విద్యుత్తు సమస్యను పరిష్కరించేందుకు వీలుగా నిర్మిస్తున్న సబ్‌స్టేషన్ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దాదాపుగా 70 శాతం పనులు పూర్తయినప్పటికీ మిగతా 30 శాతం పనులు పూర్తిచేసేందుకు అధిక సమయం పట్టే అవకాశం ఉంది. అత్యధిక నివాసాలు, జనాభా ఉండే ఈ ప్రాంతంలో తరచూ విద్యుత్తు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వేసవిలో ఈ మరింత ఎక్కువవుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు నాలుగు నెలలు క్రితం మురళీనగర్‌లోని జీవీఎంసీ పంప్ హౌస్ స్థలంలో రూ.3.50 కోట్లతో నూతన సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. భవన నిర్మాణాలు దాదాపు పూర్తయినప్పటికీ విద్యుత్తు నియంత్రికలు, మిషనరీ ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది కూడా తమకు విద్యుత్తు కష్టాలు తప్పేలా లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్తు సబ్‌స్టేషన్ పనులు

మూడు నెలల్లో ముగిస్తామని..: మాధవధార, మురళీనగర్ పరిసర ప్రాంతాల్లో నూతనంగా అనేక బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్ల నిర్మాణాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. దీంతో భారీగా విద్యుత్తు వినియోగం పెరిగింది. ఆ స్థాయిలో సరఫరా లేకపోవడంతో తరచూ లోఓల్టేజీ సమస్యలు ఉత్పన్నమయ్యేవి. దీంతో ఉపకరణాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నూతన విద్యుత్తు సబ్‌స్టేషన్ నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టారు. 2018లో సత్యానగర్ కొండపై స్థల పరిశీలన చేసి సుమారు రూ.4 కోట్లతో పనులు ప్రారంభించి 2019 మార్చి నాటికి 80 శాతం పూర్తి చేశారు. కొద్ది రోజుల్లో సరఫరా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లి, స్థలం నాదంటూ స్టే ఆర్డర్ తీసుకురావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాటు సబ్‌స్టేషన్ నిర్మాణంపై కన్నెత్తి కూడా చూడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థల వివాదం కారణంగా నిలిచిపోయిన సబ్‌స్టేషన్ పనులను మళ్లీ పరిశీలించి వివాదాలు లేని పంప్ హౌస్ స్థలాన్ని గుర్తించి సబ్‌స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని శంకుస్థాపన రోజున ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పారు. దాదాపు ఏడు నెలలవుతున్నా కొలిక్కి రాలేదు. పనులను సకాలంలో పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంప్రదాయ వేడుక బొమ్మల కొలువు

మురళీనగర్, న్యూస్‌టుడే: జాతీయ రహదారి గంగా గోదావరి బహుళ అంతస్తుల సముదాయంలో ఏర్పాటు చేసిన బొమ్మలకొలువు అందరినీ ఆకట్టుకుంటోంది. మహిళలు ప్రతిరోజు అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నారు. భగవద్గీత పారాయణంలో జాతీయ అవార్డు పొందిన నారంశెట్టి మల్లీశ్వరి హాజరై దేవీ నవరాత్రుల వైభవాన్ని, బొమ్మల కొలువు ప్రాశస్త్యాన్ని వివరించారు.

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

కార్యక్రమంలో పాల్గొన్న భాజపా నాయకులు, వైద్యులు, సిబ్బంది

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: స్వస్థ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉత్తరం నియోజకవర్గం భాజపా నాయకురాలు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కుమార్తె శ్యామలా దీపిక పేర్కొన్నారు. జీవీఎంసీ 47వ వార్డు కప్పరాడలోని యూపీహెచ్‌సీ వద్ద నిర్వహించిన వైద్య శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గర్భిణులు, బాలింతలకు వివరించారు. ఐసీడీఎస్ మర్రిపాలెం సెక్టార్ సూపర్‌వైజర్ జె.టి.ఎన్.జ్యోతి, వైద్యులు డాక్టర్ దివ్య గౌతమి పర్యవేక్షించారు.

మలుపుల్లో గోతులు.. ప్రయాణాలకు ఇక్కట్లు

దర్పణం

గురుద్వారా, న్యూస్‌టుడే

జీవీఎంసీ 24వ వార్డు లోని పలు ప్రాంతాల్లో నిరంతర మంచినీటి సరఫరా పనులు నిమిత్తం తవ్విన గోతులను సకాలంలో పూడ్చకపోవడంతో కాలనీవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. టీపీటీకాలనీ ఎన్ఎంసీహెచ్ పాఠశాల వెనుక రహదారి నెంబర్-5, వసంతబాల పాఠశాలకు వెళ్లే రోడ్డు మలుపుల్లో పైపులైన్లు కలిపేందుకు పెద్ద గోతుల్ని తవ్వేసి వదిలేశారు. ఏ మాత్రం ఆదమరిచినా వాహనాలు గొయ్యిలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి గోతుల్ని మూసివేయాలని కోరుతున్నారు.

సీపీ హార్బర్ పోలీస్ స్టేషన్ సందర్శన

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సోమవారం హార్బర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ పరిసరాలను, ఫిర్యాదుల దస్త్రాలను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రౌడీషీటర్లపై మరింత నిఘా పెంచాలన్నారు. ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన పెంచాలన్నారు. గంజాయి రవాణాపై నిఘా ఉంచాలని ఆదేశించారు.

ఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సత్కారం

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీసులను సీపీ శంఖబ్రత బాగ్చీ సోమవారం సత్కరించారు. ఎస్సైలు ఎం.శేఖర్‌బాబు, జే.తిరుమల రెడ్డి, ఏఎస్సై ఎల్.సామ్యూల్ రాజు, హెచ్‌సీ సీహెచ్‌వీఎన్ గౌరీలక్ష్మి, ఏఆర్‌హెచ్‌సీ డీవీఎస్‌జే రాజు, హోంగార్డు తిరుపతిరావును సీపీ శాలువాలతో సత్కరించారు. 40 ఏళ్లకు పైగా పోలీస్ వృత్తిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందడం గొప్ప విషయమన్నారు.

సీపీ శంఖబ్రత బాగ్చీతో సత్కారం పొందిన పోలీసులు

రోటరీ క్లబ్ బ్యాడ్మింటన్ విజేత కాకినాడ

కాకినాడ జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న నిర్వాహకులు

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: పోలియో బాధితులను ఆదుకునేందుకు నిధి సేకరణలో భాగంగా రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ఆధ్వర్యంలో నగరంలోని రైల్వే స్టేడియంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న మెగా బ్యాడ్మింటన్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీల్లో డబుల్స్ విన్నర్స్‌గా సంకీర్త్, కాటన్(కాకినాడ), రన్నర్స్‌గా హర్ష, అరుణ్(విజయనగరం), తృతీయ స్థానంలో రాజశేఖర్, సునీల్(విశాఖ) నిలిచారు. సింగిల్స్ ఛాంపియన్‌గా పైడిరాజు(విజయనగరం) రన్నర్‌గా హర్ష(విజయనగరం) విజయం సాధించారు. విజేతలకు రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ అధ్యక్షుడు చింతా నేతాజీ, సెక్రటరీ పి.భాస్కర్, నరేంద్ర, జగన్ ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ సి.హెచ్.కిశోర్‌కుమార్, ఎం.డి.యాసిన్ బాబా తదితరులు పాల్గొన్నారు.

■ **నేడు విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు**

గురుద్వారా, న్యూస్‌టుడే: ఏపీఈపీడీసీఎల్ విశాఖ ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని అన్ని కలెక్షన్ కౌంటర్లు ఈనెల 30న మంగళవారం పని చేస్తాయని ఎస్ఈ జి.శ్యాంబాబు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను విద్యుత్తు, ఉప విద్యుత్తు రెవెన్యూ కార్యాలయాలు, రాజీవ్ ఈపీడీసీఎల్ కౌంటర్లలో చెల్లించుకోవచ్చునని పేర్కొన్నారు.

■ **పార్కు అభివృద్ధిపై వినతిపత్రం అందజేత**

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 44వ వార్డు అబిద్‌నగర్‌లోని పార్కులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానికులు ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. పార్కులో పచ్చదనం పెంపొందించి, మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. తెదేపా రాష్ట్ర బి.సి.సెల్ ఉపాధ్యక్షుడు కె.వెంకటేష్, వార్డు భాజపా అధ్యక్షుడు రఘునాథ్, శుభోదయం వాకర్స్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

■ **విద్యార్థులకు రాత సామగ్రి వితరణ**

మురళీనగర్, న్యూస్‌టుడే: ఓం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, రాత పుస్తకాలు వితరణ చేశారు. క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ వితరణ చేసినట్లు అధ్యక్షులు వి.ప్రమీల సోమవారం తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ ప్రతినిధులు కె.ద్వారకానాథ్, మల్ల రామకృష్ణ, సి.హెచ్.ప్రసాదరావు, యు.శుభ తదితరులు పాల్గొన్నారు.

■ **నిరాశ్రయులకు పండ్లు పంపిణీ**

మురళీనగర్, న్యూస్‌టుడే: వనితా వాకర్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పట్టాభిరెడ్డితోటలోని వానప్రస్థ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు, రొట్టెలు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షురాలు పి.ప్రభావతి ఆర్థిక సహాయంతో ఈ వితరణ చేసినట్లు కార్యదర్శి ఎం.జయ పేర్కొన్నారు. కార్యక్రమంలో యు.శుభ, జి.శిరీషాలత, సురేంద్ర కౌర్, భానుమతి, తదితరులు పాల్గొన్నారు.

■ **శ్రీకృష్ణార్జున యుద్ధం పౌరాణిక నాటకం ప్రదర్శన**

మాధవధార, న్యూస్‌టుడే: విశాఖపట్నం పోర్టు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 7న పోర్టు పింఛనర్ల సంఘం ఆధ్వర్యంలో సాలిగ్రామపురం వద్ద ఉన్న సీతారామ కల్యాణ మండపంలో 'శ్రీకృష్ణార్జున యుద్ధం' పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించనున్నట్లు పింఛనర్ల సంఘం అధ్యక్షుడు చౌదిరి అప్పారావు తెలియజేశారు. ఆ రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, పింఛనర్లు, కళాకారులు పాల్గొనాలని కోరారు.

■ **ఆరోగ్య పరీక్షలపై అవగాహన**

మురళీనగర్, న్యూస్‌టుడే: జీవీఎంసీ 50వ వార్డు యూపీహెచ్‌సీ కేంద్రంలో సోమవారం స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం వల్ల కలిగే ప్రయోజనాలను స్థానికులకు వైద్యులు వివరించారు. అనంతరం ఆరోగ్య సూచనల కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాజపా నాయకులు శ్యామలా దీపిక, సునీల్ అగర్వాల్, వార్డు తెదేపా అధ్యక్షుడు వరప్రసాద్, కూన వెంకట్రావు, ఎస్.రామకృష్ణ, గజపతిరావు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి అవకాశాలు దెబ్బతీశారని నిరసన

నినాదాలు చేస్తున్న వీధి విక్రయదారులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: బడ్డీలు తొలగించడంతో వీధిన పడ్డామని, ఉపాధి అవకాశాలు దెబ్బతీరని, తమను ఆదుకోవాలని కోరుతూ విశాఖ తోపుడు బండ్ల, చిల్లర వర్తకుల కార్మిక సంఘం(సీఐటీయూ), ఏపీ వీధి విక్రయదారుల కార్మిక సమాఖ్య(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసనలు తెలిపారు. తమకు న్యాయం చేయాలని, తొలగించిన చోటే మళ్లీ బడ్డీలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయా సంఘాల ప్రతినిధులు ఎ.సింహాచలం, తెడ్డు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా డోలు చాటింపు ఉత్సవం

వన్‌టౌన్, న్యూస్‌టుడే: రెల్లివీధి కూడలిలో కొలువైన మరిడిమాంబ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా సోమవారం డోలు చాటింపు నిర్వహించారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి జరిపే అమ్మవారి ఉత్సవాన్ని 45 రోజుల పాటు నిర్వహించనున్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, దక్షిణం నియోజకవర్గం తెదేపా సమన్వయకర్త సీతంరాజు సుధాకర్, ఇతర పార్టీల నాయకులు పరశురామ్, అప్పలరత్నం, యజ్ఞశ్రీ, వన్‌టౌన్ సీఐ జీడీ బాబు, కమిటీ ప్రతినిధులు శ్రీనివాసరావు, వడ్డాది ప్రతాప్, మాడుగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

డోలు చాటింపు ఉత్సవంలో పాల్గొన్న సీపీ శంఖబ్రత బాగ్చీ

మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతించొద్దు

కలెక్టరేట్ వద్ద యాసిన్ మసీదు ముస్లిం కమిటీ సంక్షేమ సొసైటీ ప్రతినిధులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: యాసిన్ మసీదు, బుల్లయ్య కళాశాలకు మధ్యలో ఉన్న పాత స్పెన్సర్స్ భవనం ఆవరణలో మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని యాసిన్ మసీదు ముస్లిం కమిటీ సంక్షేమ సొసైటీ ప్రతినిధులు కోరారు. సోమవారం సొసైటీ ప్రతినిధులు మహమ్మద్ అహ్మదుల్లాఖాన్, సయ్యద్ మహమ్మద్ తదితరులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రార్థనా మందిరాలు, విద్యాసంస్థలకు సమీపంలో మద్యం దుకాణాల ఏర్పాటు నిషేధమని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సీతన్నగార్డెన్స్‌లో..

సీతంపేట పార్వతీశ్వరాలయంలో..

గాంధీనగర్‌లో..

సాగరదుర్గ అమ్మవారు

పూర్ణమార్కెట్ దుర్గాలమ్మ సన్నిధిలో..

పాతనగరం కన్యకాపరమేశ్వరి..

ఏపీఎస్ఈబీ కాలనీలో..

చదువుల తల్లికి జన నీరాజనాలు

సరస్వతి దేవి పూజలో పాల్గొన్న విద్యార్థులు

గణేశ్‌నగర్‌లోని విఘ్నేశ్వరాలయంలో..

దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ సోమవారం చదువుల తల్లి సరస్వతి మాతగా భక్తులను అనుగ్రహించారు. విశాఖ ఉత్తరం, దక్షిణం నియోజకవర్గాల్లోని అమ్మవారి మండపాల వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. మధ్యాహ్నం అన్నసమారాధన చేశారు.

– న్యూస్‌టుడే, మాధవధార, కంచరపాలెం, వన్‌టౌన్, జగదాంబకూడలి, సీతంపేట, అక్కయ్యపాలెం, మురళీనగర్, గురుద్వారా, అల్లిపురం

మురళీనగర్ సీతారామ మందిరంలో..

ఊర్వశికూడలి సమీపంలో..

గురుద్వారా, న్యూస్‌టుడే: టీపీటీకాలనీ వరసిద్ధి వినాయకుని ఆలయంలోని భువనేశ్వరీదేవిని 70 చీరలతో సరస్వతి దేవిగా అలంకరించారు. ఆలయ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, హరిబాబు దంపతులు, జగదీశ్వర్మ, ఉదయ్ భాస్కర్‌శర్మ, ప్రసాద్‌శర్మ చిన్నారులతో కలశ పూజ, పంచామృతాలతో అభిషేకం, సామూహిక అక్షరాభ్యాసం చేయించారు.

సిమెంట్ పరిశ్రమకు అనుమతులు రద్దు చేయాలి

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: పెదగంట్యాడలో అదానీ సిమెంట్ పరిశ్రమకు అనుమతులు రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జగదాంబ కూడలిలోని సిటూ కార్యాలయంలో ప్రచార గోడపత్రికను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాగర తీరం, జనావాసాల మధ్య సిమెంట్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఆరోగ్యాలు దెబ్బతింటాయన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణారావు, రాజు పాల్గొన్నారు.

పలు రైళ్లు ఆలస్యం

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: సాంకేతిక కారణాలతో ఈ నెల 29న బయలుదేరాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరేలా మార్పు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు హావ్‌డాలో బయలుదేరాల్సిన హావ్‌డా-కన్యాకుమారీ (12665) రైలు అర్ధరాత్రి 12.30 గంటలకు.. సాయంత్రం 6.30 గంటలకు షాలిమార్‌లో బయలుదేరాల్సిన షాలిమార్-ఎంజీఆర్ చెన్నై (02841) రైలు అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు మరి కొన్ని రైళ్లు గంట నుంచి దాదాపు 3 గంటల పాటు ఆలస్యంగా బయలుదేరేలా మార్పు చేసినట్లు వెల్లడించారు.

వైభవుడి దివ్యక్షేత్రంలో త్రిరాత్రి వేడుకలు

మురళీనగర్, న్యూస్‌టుడే: కప్పరాడ వైభవ వేంకటేశ్వరుడి దివ్యక్షేత్రంలోని పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఈనెల 30 నుంచి అక్టోబరు 2 వరకు త్రిరాత్రి పూజా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో బండారు ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 30న అమ్మవారికి విశేష అలంకరణ, సహస్రనామ కుంకుమార్చన, అక్టోబరు 1న కలశాలతో సరస్వతి ఆరాధన, 2న విజయదశమి సందర్భంగా స్వామిఅమ్మవార్లను సర్వాంగ వజ్రకవచ అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తారన్నారు.

జీవీఎంసీకి 112 అర్జీలు

కార్పొరేషన్, న్యూస్‌టుడే: జీవీఎంసీలో ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించారు. అదనపు కమిషనర్లు ఎస్ఎస్ వర్మ, డీవీ రమణమూర్తి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జోన్-1కు 1, జోన్-2కు 22, జోన్-3కు 22, జోన్-4కు 6, జోన్-5కు 7, జోన్-6కు 20, జోన్-7కు ఒకటి, జోన్-8కు 12, ప్రధాన కార్యాలయానికి 21 మొత్తం 112 అర్జీలు వచ్చాయి. వాటిలో పరిపాలన విభాగానికి 6, రెవెన్యూకు 8, ప్రజారోగ్యానికి 5, ప్రణాళికకు 59, ఇంజినీరింగ్‌కు 18, ఉద్యాన విభాగానికి 7, యూసీడీకి 9 చొప్పున వచ్చాయి.

జ్ఞానాపురం, న్యూస్‌టుడే: జీవీఎంసీ జోన్-5 పరిధిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 7 ఫిర్యాదులు వచ్చినట్లు జోన్-5 జెడ్సీ బి.రాము పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈఈ పద్మావతి, తారా ప్రసన్న, రెవెన్యూ ఆర్వో రాజ్యలక్ష్మి, ఏపీడీ పుణ్యవతి, అధికారులు పాల్గొన్నారు.

ప్రమాదకరం... ఈ ప్రయాణం!

ప్రమాదాల నియంత్రణకు అధికారులు నిత్యం వివిధ రూపాల్లో ప్రచారం చేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరే వెళ్లాలని, వారికి శిరస్త్రాణం ఉండాలని నగర పోలీసులు నిత్యం చెప్తూనే ఉన్నారు. కానీ, కొందరు వాటిని పాటించడం లేదనటానికి ఈ చిత్రమే ఉదాహరణ. ద్విచక్ర వాహనంపై ఐదుగురు ప్రయాణిస్తున్న ఈ దృశ్యం ద్వారకానగర్ వద్ద సోమవారం కనిపించింది.

– ఈనాడు, విశాఖపట్నం

2న మాంసం దుకాణాలకు సెలవు

కార్పొరేషన్, న్యూస్‌టుడే: అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా నగరంలో మాంసం, చేపల దుకాణాలకు సెలవు ప్రకటించామని కమిషనర్ కేతన్‌గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. చికెన్, మటన్ విక్రయాలు జరపకూడదని, జంతువధ శాలలు మూసివేయాలన్నారు. ఆదేశాలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

(c) eenadu

గాజువాక

● గాజువాక ● విశాఖ పశ్చిమం

కారును ఢీకొట్టిన నేవీ ఉద్యోగి ద్విచక్ర వాహనం

ద్విచక్ర వాహనం ఢీకొని గాయాలు

సింధియా, న్యూస్‌టుడే : పారిశ్రామిక ప్రాంతం పిలకవానిపాలెం కూడలికి సమీపాన ఓ నేవీ ఉద్యోగి పూటుగా మద్యం తాగి సేవా రహదారిపై తన ద్విచక్ర వాహనాన్ని అడ్డదిడ్డంగా నడుపుతూ హల్‌చల్ చేశాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టగా అతని కాలివేళ్లు ఛిద్రమయ్యాయి. ఆ తర్వాత ద్విచక్ర వాహనం కారును ఢీకొట్టి ఆగింది. గాయపడిన వ్యక్తిని శ్రీహరి పురం ఆసుపత్రికి తరలించారు.

రూ. 10 వేలు విరాళం

అక్కిరెడ్డిపాలెం(బీహెచ్‌పీవీ), న్యూస్‌టుడే: భెల్ పీవీ విభాగంలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన సనపల జగన్నాథరావు సేవలు మరువలేనివని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు అన్నారు. సోమవారం ఆయన అభినందన కార్యక్రమం షీలానగర్‌లో జరిగింది. భెల్, ఉక్కు కర్మాగారం, షిప్‌యార్డ్, డాక్‌యార్డ్, బీడీఎల్ తదితర కర్మాగారాల కార్మిక నాయకులు, భెల్ ఉద్యోగులు, ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తొలుత జగన్నాథరావు, నాగవేణి దంపతులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సిటూకు ఆయన రూ. 10 వేలు విరాళం అందించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

గాజువాక: 98494 65088

పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

న్యూస్‌టుడే, గాజువాక, పెదగంట్యాడ

సమస్య: గాజువాక శివారు ఇస్లాంపేటలో నడిరోడ్లపై పశువులు తిష్ఠ వేసి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అలాగే గాజువాక పోలీసుస్టేషన్ నుంచి కుంచమాంబకాలనీకి వెళ్లే దారిలోనూ పశువులతో అవస్థలు పడుతున్నాం. –రజినీ, ఇస్లాంపేట, –రామచంద్రరావు, కుంచమాంబకాలనీ

సమాధానం: సిబ్బందిని పంపి చర్యలు తీసుకుంటాం. –కిరణ్‌కుమార్, ఏఎంఓహెచ్

ఎల్ఈడీ దీపాల పునరుద్ధరణ

స్పందనకు వందనం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : 'ఈనాడు'లో వీధి దీపాల సమస్యపై వచ్చిన కథనాలకు సంబంధిత అధికారులు స్పందించారు. దీనిలో భాగంగా కణితిరోడ్డు నుంచి గొంతెనవానిపాలెం, వుడారోడ్డులో ఎల్ఈడీ దీపాలను మార్చారు.

అడ్డంకులు తొలిగితే అందుబాటులోకి ఆర్వోబీ

అక్కిరెడ్డిపాలెం(ఆటోనగర్), న్యూస్‌టుడే

ఆటోనగర్‌కు డీ బ్లాక్ వద్ద రైల్వే క్రాసింగ్ సమస్య వాహనదారులకు ఇబ్బందిగా ఉంది. రైల్వేశాఖ క్రాసింగ్ ప్రాంతంలో వంతెన నిర్మాణం చేసింది. సుమారు తొమ్మిదేళ్ల క్రితం నిర్మాణం పూర్తయింది. క్రాసింగ్ నుంచి ఇరువైపుల రోడ్డుకి వంతెనను అనుసంధానం చేయాల్సిన ఆర్వోబీ నిర్మాణం కాకపోవడంతో ఇప్పటికీ వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సేతు బంధు పథకంలో ఆటోనగర్ వంతెన నిర్మాణానికి రూ. 17.23 కోట్లు నిధులు కేటాయించింది. దీంతో పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి.

ఓ వైపు భారీ స్తంభాలు నిర్మిస్తూ..

అవాంతరాలతో ఆలస్యం...

2024 ఫిబ్రవరి 23న పనులకు భూమిపూజ జరిగింది. మార్చి నెల వచ్చేసరికి వంతెనకు ఇరువైపుల స్తంభాల నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇటీవల స్తంభాలపై దిమ్మలు వేసేందుకు పనులు చేపడుతున్నారు. తరచూ వర్షాలు పడుతుండడంతో పనులకు కొంత ఆటంకం ఏర్పడింది. ఆర్వోబీ నిర్మాణానికి అడ్డంగా విద్యుత్తు స్తంభాలు ఉన్నాయి. భూగర్భ విద్యుత్తు తీగల పనులు ప్రారంభం కావడంతో ఇటీవల రైల్వే క్రాసింగ్‌కు అటు వైపు విద్యుత్తు స్తంభాలు తొలగించారు. దీంతో అటు వైపు ఆర్వోబీ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

రోడ్డుకి మరోవైపు చురుగ్గా జరుగుతున్న ఆర్వోబీ పనులు

స్తంభాలు ఏర్పాటు పూర్తయింది. స్తంభాల మధ్య దిమ్మలు వేసేందుకు నిర్వహణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మార్గంలో గతంలో నివాసముంటున్న వారితో చిన్నపాటి సమస్యలు ఉండటంతో పనులు కొంతవరకు నిలిచిపోయాయి. స్తంభాలను తొలగించేందుకు ఏపీఈపీడీసీఎల్‌కు కొంత రుసుము చెల్లించారు. వాటిని ఇటీవల తొలగించారు. అవాంతరాలపై స్థానిక నాయకులతో చర్చలు జరుపుతున్నారు. అడ్డంకులు తొలిగిపోతే మరో నాలుగు, ఐదు నెలల్లో ఆర్వోబీ అందుబాటులోకి రావచ్చని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరుతూ పెదగంట్యాడ శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తలు కరపత్ర ప్రచారం చేపట్టారు. సామాజిక సేవలో దేశం గర్వించేలా కార్యకర్తలు పనిచేశారని వక్తలు కొనియాడారు. గంట్యాడ నగర పరిశీలకులు వీవీఎల్ శ్రీనివాస్, గొందేశి ఎరుకునాయుడు, గొందేశి గురప్ప, యలమంచిలి అప్పలనాయుడు, కొండలరావు మాట్లాడుతూ.. వచ్చేనెల 12న నడుపూరు హైస్కూలు ప్రాంగణంలో వేడుక జరుగుతుందని పేర్కొన్నారు.

పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

అక్కిరెడ్డిపాలెం(షీలానగర్), న్యూస్‌టుడే: పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని.. కిమ్స్ కడల్స్ సేవలు ప్రశంసనీయమని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం షీలానగర్‌లో కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ గుండె దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే పల్లా, మేయర్ పీలా శ్రీనివాసరావులు హాజరయ్యారు. పిల్లల్లో వచ్చే గుండె సమస్యలు, తీసుకోవల్సిన జాగ్రత్తలను వైద్యులు వివరించారు. సుమారు 150 మంది చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, బొండా జగన్, నర్సింహపాత్రుడు, వైద్యులు సతీశ్, సాయి బలరామ్‌కృష్ణ, శాంతిప్రియ, సంతోశ్‌కుమార్, నిఖిల్, సిబ్బంది పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, కిమ్స్ వైద్యులు

గాజువాక, న్యూస్‌టుడే: జీవీఎంసీ 66వ వార్డు కణితిరోడ్డు యూపీహెచ్‌సీలో స్వస్థనారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. మహిళలు ఆరోగ్యం ఉన్నప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. వైద్యాధికారి డాక్టర్ పైడి హేమలత, కూటమి నాయకులు కరణంరెడ్డి నర్సింగరావు, మహ్మద్ రఫీ, గోమాడ వాసు, లంక లత, పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

చిన్నారులతో అక్షరాభ్యాసం చేయిస్తూ..

జీవీఎంసీ 72వ వార్డు పాతకర్ణవానిపాలెంలో...

సరస్వతీ నమస్తుభ్యం..!

ఘనంగా సామూహిక అక్షరాభ్యాసాలు

బాపూజీనగర్‌లో పుస్తకాలు, పెన్నులతో అలంకరణ

దువ్వాడ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల రాక్షస సంహార నృత్య ప్రదర్శన

గాజువాక, పెదగంట్యాడ, కూర్మన్నపాలెం, అగనంపూడి, గోపాలపట్నం, ఉక్కునగరం, సింధియా, అక్కిరెడ్డిపాలెం, కరాస, న్యూస్‌టుడే : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గాజువాక, పశ్చిమ నియోజకవర్గాల్లో పలుచోట్ల కనకదుర్గ అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వుడాకాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రధానార్చకులు వెంకటరమణాచార్యులు, రామకృష్ణాచార్యుల ఆధ్వర్యంలో చిన్నారుల సామూహిక అక్షరాభ్యాసం, మహిళలకు కుంకుమపూజలు జరిపారు.

ఐఎన్ఎస్ ఏకశిల గేటు వద్ద పూజలో పాల్గొన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

దుర్గాదేవి సన్నిధిలో ఆటోనగర్ పారిశ్రామికవేత్తలు

అగనంపూడిలో ఆలయంలో..

సరస్వతి దేవిగా...

ఉక్కునగరం త్రిశక్తి ఆలయంలో..

అనధికార మద్యం పట్టివేత

సింధియా, న్యూస్‌టుడే: పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున పలుచోట్ల పోలీసులు తనిఖీలు చేశారు. ఏకేసీ కాలనీ రేకుల షెడ్డులో నివాసం ఉంటున్న ఓ మహిళ నుంచి పలు మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఆమెపై కేసు నమోదు చేశారు. అలాగే మల్కాపురంలో ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో భారీగా నిల్వఉంచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. సీఐ గొలగాని అప్పారావు తనిఖీల్లో పాల్గొన్నారు.

ప్రత్యేక జోన్ ఏర్పాటుపై అభినందన

అగనంపూడి, న్యూస్‌టుడే : అగనంపూడి కేంద్రంగా ప్రత్యేక జోన్ ఏర్పాటుకు కృషిచేసిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు స్థానిక తెదేపా నాయకులు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోమవారం గాజువాకలో జీవీఎంసీ 85వ వార్డు తెదేపా అధ్యక్షుడు కర్రి దశేంద్ర, నాయకులు ఇల్లపు ప్రసాద్, కరణం సత్యారావు తదితరులు ఆయనను కలిసి సత్కరించారు. తెదేపా నాయకులు డొక్కా రమేష్, సింగిడి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

జీఎస్టీపై అవగాహన ర్యాలీ

గాజువాక, న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు గాజువాకలో సోమవారం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో వివిధశాఖల అధికారులు, వర్తకులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ సర్కిల్-3 కార్యాలయం వద్ద ర్యాలీని ఏఎస్ఓ టి. కృష్ణ ప్రారంభించారు. జీఎస్టీ నోడల్ అధికారి శైలజ, తూనికలు కొలతలశాఖ ఇన్‌స్పెక్టర్ రాజా రమేష్, వర్తక సంఘం నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

గోపాలపట్నం(కొత్తపాలెం), న్యూస్‌టుడే: జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి నగదు ఆదా అవుతుందని 99వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరమేశ్ అన్నారు. సోమవారం వార్డు పరిధిలోని చంద్రనగర్, కొత్తపాలెంలో 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్' అవగాహన ర్యాలీ చేపట్టారు. లీగల్ మెట్రాలజీ అధికారి రాధాకృష్ణ, ఆర్. ఐ. లక్ష్మీ, పీఏసీఎస్ ఛైర్మన్ బి. విజయ్‌కుమార్, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ పి. రమణ, తెదేపా నాయకులు డి. సురేశ్, గవ్వ భాస్కర్, సీహెచ్ కవిత, తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న జీఎస్టీ అధికారి శైలజ, ఏఎస్ఓ కృష్ణ, అధికారులు, సిబ్బంది

పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు అందజేత

కరాస, న్యూస్‌టుడే : దసరా పండగను పురస్కరించుకొని మర్రిపాలెం వుడా లేఅవుట్ కాలనీ నివాసితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 52వ వార్డు, మర్రిపాలెం వుడాలేఅవుట్ సామాజిక భవనంలో సోమవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు, కమ్యూనిటీ హెల్పర్స్‌కు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ సురేష్, కమిటీ సభ్యులు కె. రవి, రంగారావు, కనకారావు, సత్యనారాయణ, సూర్యనారాయణ, దినేష్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

సిమెంట్ యూనిట్ వద్దంటూ కలెక్టర్‌కు వినతి

కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు వివరిస్తున్న జేఏసీ నాయకులు

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: పెదగంట్యాడలో గంగవరం పోర్టు యాజమాన్యం ఏర్పాటు చేయనున్న సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌కు అనుమతులు నిలిపివేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు మంత్రి శంకర నారాయణ, ఎం.రాంబాబు, పలువురు కాలనీ సంఘాల ప్రతినిధులు సమస్యలు వివరించారు. ఇప్పటికే గంగవరం పోర్టు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు సిమెంటు కంపెనీ వల్ల లక్షల కుటుంబాలు అనారోగ్యం పాలవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 8న పబ్లిక్ హియరింగ్‌ను అడ్డుకుంటామని వీరు స్పష్టం చేశారు.

జోన్ మార్పుపై చొరవ తీసుకోవాలని వినతి

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: జోన్‌ల పునర్విభజనలో గాజువాక నియోజకవర్గంలోని గ్రామాలను పెందుర్తి జోన్‌లో విలీనం చేయడం వల్ల 30 కిలోమీటర్లు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని, చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని 88వ వార్డు క్లస్టర్ ఇన్‌ఛార్జి గొలగాని సన్యాసిరావు ఆధ్వర్యంలో వార్డు నాయకులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజువాకలోనే ఉంచాలని కోరారు.

ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేస్తున్న సన్యాసిరావు, యాదవజగ్గరాజుపేట నివాసితులు



ఉత్సవ శోభ

విజయ దశమి ఉత్సవాల్లో భాగంగా సోమవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్ రోడ్డులోని ఆలయంలో కాళీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. – ఈనాడు, విశాఖపట్నం

కాలితో పరీక్ష రాసి.. విజయం సాధించి..

వన్‌టౌన్, న్యూస్‌టుడే: పుట్టుకతో రెండు చేతులు వైకల్యం. ఏమాత్రం అధైర్య పడకుండా డైట్, డిగ్రీ వరకు చదివాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎడమ కాలితో పరీక్ష రాసి ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికయ్యాడు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిశెట్టిపాలెనికి చెందిన దివ్యాంగుడు జామి సింహాచలం నాయుడు. ఈయన విద్యాభ్యాసం విశాఖ జిల్లాలో చేయడంతో లోకల్ కేటగిరీ కింద విశాఖ జిల్లా నుంచే ఎంపికయ్యాడు. రాష్ట్ర స్థాయిలో 320వ ర్యాంకు రాగా, దివ్యాంగుల కేటగిరీలో 4వ ర్యాంకు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. ఈయన్ను సోమవారం విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు కవిత విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సింహాచలంను కలెక్టర్ సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలన్నారు.

దివ్యాంగుడు జామి సింహాచలం నాయుడుతో మాట్లాడుతున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్

తగ్గిన జీఎస్టీ... కొనుగోళ్లకు పోటాపోటీ!

కొనుగోలుదారులతో టీవీల విక్రయ దుకాణం కిటకిట

జీఎస్టీ తగ్గడం, కంపెనీలు ప్రకటించిన ఆఫర్లు.. దసరా వేళ కొనుగోలుదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. దీంతో విశాఖ నగరంలోని దుకాణాల్లో పండగ కళ కనిపిస్తోంది. తగ్గిన జీఎస్టీ వివరాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ప్రచార బోర్డులు ఏర్పాటయ్యాయి. రద్దీ ప్రాంతాలు, జాతీయ రహదారిపై ఇవి ఎక్కువగా కనిపిస్తుండటంతో ప్రతి ఒక్కరు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాలు, వాహన విక్రయ దుకాణాల్లో అమ్మకాల జోరు కనిపిస్తోంది. ముందుముందు ధరలు పెరిగి.. తగ్గిన జీఎస్టీ ఫలితం తమకు అందదేమోనని పలువురు భావిస్తున్నారు. – ఈనాడు,విశాఖపట్నం

రైల్వేస్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన జీఎస్టీ తగ్గింపు వివరాల ఫ్లెక్సీ

శుభ్రత పనులకు శ్రీకారం

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ఇటీవల జీవీఎంసీ కమిషనర్ సిద్ధార్థనగర్ నీటి శుద్ధి ప్లాంటు పరిశీలనలో అపరిశుభ్రత, నిర్వహణ లోపాలను గుర్తించటంతో ఎట్టకేలకు శుభ్రతా పనులకు శ్రీకారం చుట్టారు. నేరుగా జీవీఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేయడంతో పాటు నీటి సరఫరా నిర్వహిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికార యంత్రాంగం కదిలింది. సోమవారం ఈఈ శ్రీనివాస ప్రసాద్, డీఈ శ్రీనివాస్‌ల పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయి.

సిద్ధార్థనగర్ నీటి శుద్ధి ప్లాంటు శుభ్రతా పనులను పరిశీలిస్తున్న ఈఈ శ్రీనివాసప్రసాద్, డీఈ శ్రీనివాస్

పరిశీలన తర్వాతే అభివృద్ధి పనులకు ఆమోదం

స్థాయీ సంఘ సమావేశంలో మేయర్ పీలా

కార్పొరేషన్, న్యూస్‌టుడే: పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తరువాత ఇంజినీరింగ్ అధికారులు అభివృద్ధి పనులు ప్రతిపాదించాలని మేయరు పీలా శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. అజెండాలో ప్రతిపాదించిన పలు అంశాలపై సోమవారం 'ఈనాడు'లో వచ్చిన వార్తను మేయర్ ప్రస్తావించారు. పలు ప్రతిపాదనలపై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. అత్యవసర సమావేశం కావడంతో పూర్తిస్థాయిలో అజెండాలోని అంశాలను తెలుసుకోలేకపోయామన్నారు.

★ కొత్త రోడ్లపై బీటీ లేయర్లు, కొత్తగా నిర్మించిన నడక మార్గాలు, విభాగినుల నిర్వహణకు నిధులు వెచ్చించేలా ప్రతిపాదనలు రూపొందించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థాయీ సభ్యులు వాటిని పరిశీలిస్తారని, సంతృప్తి చెందిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు. ఈ నెలాఖరు మంగళవారం ఉదయం స్థాయీ సభ్యులు పరిశీలనకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మొత్తం 91 అంశాలకు మేయరు ఆమోదం తెలిపారు.

స్థాయీ సమావేశంలో ఛైర్మన్ పీలా శ్రీనివాసరావు, సభ్యులు

★ తాము వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరితే బడ్జెట్ లేదని చెప్పే ఇంజినీరింగ్ అధికారులు, ఇప్పుడు రూ.60 కోట్ల పనులకు ఎలా ప్రతిపాదనలు తయారు చేశారని స్థాయీ సభ్యులు రాపర్తి కన్నా, గంకల కవిత, సేనాపతి వసంత, సాడి పద్మారెడ్డి ప్రశ్నించారు. ప్రధాన ఇంజినీరు పీవీవీ సత్యనారాయణరాజు మాట్లాడుతూ నగరంలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు సంబంధించి ఏయే పనులు చేపట్టాలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, ఏపీఐఐసీ, ఆర్అండ్‌బీ తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు ప్రతిపాదించారని, వాటిని మంత్రుల కమిటీ సిఫార్సు చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత పనులకు ప్రభుత్వమే నిధులు చెల్లిస్తుందని తెలిపారు.

★ తమ ప్రాంతంలో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదని స్థాయీ సభ్యులు మొల్లి హేమలత ఫిర్యాదు చేశారు. నగరంలో వీధి దీపాల నిర్వహణ సక్రమంగా లేదని, గుత్తేదారుకు నోటీసు జారీ చేసి తొలగించాలని మేయరు పీలా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. తన వార్డులో నీటి సరఫరా సమస్యలను పరిష్కరించాలని సభ్యుడు మొల్లి ముత్యాలు కోరారు. సమావేశంలో దాడి వెంకట రమేశ్, గేదెల లావణ్య పాల్గొన్నారు.

త్వరితగతిన పనులు పూర్తిచేయాలి : వీఎంఆర్డీఏ కమిషనర్

ఎన్ఏడీకూడలి (బుచ్చిరాజుపాలెం), న్యూస్‌టుడే: ఎన్ఏడీకూడలి దరి రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్ గుత్తేదారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఆర్వోబీ పనులను పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. పనుల ఆలస్యంపై గుత్తేదారుల ప్రతినిధులపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రధాన ఇంజినీర్ వినయ్‌కుమార్, పర్యవేక్షక ఇంజినీర్ మధుసూదనరావు, ఉపకార్య నిర్వాహక ఇంజినీర్ విశ్వనాథం, గుత్తేదారు సంస్థ ప్రతినిధి కృష్ణమోహన్ పాల్గొన్నారు.

పనులు పరిశీలిస్తున్న వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్

కేసుల విషయంలో కాలయాపన వద్దు

పీజీఆర్ఎస్‌లో 365 అర్జీల స్వీకరణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వారి నుంచి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్ వినతులు స్వీకరించారు. మొత్తం 365 అర్జీలు రాగా అందులో రెవెన్యూ-121, జీవీఎంసీ-124, పోలీసు-26, ఇతర శాఖలు-94 చొప్పున ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కాల్ సెంటర్ ఫీడ్ బ్యాక్ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కోర్టు కేసుల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కాలయాపన చేయకుండా కౌంటర్లు వెనువెంటనే వేయాలన్నారు. పీ4 కింద గుర్తించిన 64 వేల బంగారు కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా నిలవాలని ఆర్థిక, సామాజిక పరమైన అంశాల్లో ప్రత్యేక సాయం అందించాలన్నారు. స్వర్ణాంధ్ర-2047 సాధనకు అధికారులంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రగతి పనులకు సంబంధించి మూడు నెలలకు, ఏడాదికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్ తదితరులు

వుడానగర్ ఫేజ్-6 గ్రీన్‌ల్యాండ్స్‌లో సంబరాల్లో పాల్గొన్న మహిళలు

ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3), కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఉక్కునగరంలోని సీ-భవన్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. ముగింపు కార్యక్రమానికి ఉక్కు జీఎం, డీజీఎం (హెచ్‌ఆర్) ఎన్.భాను, డాక్టర్ డి.రాధిక ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఉక్కు కర్మాగారంలో..

చిన్నారులకు నగదు బహుమతి అందజేత

గోపాలపట్నం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 92వ వార్డు ప్రశాంతినగర్‌లో పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు ఆధ్వర్యంలో శ్రీపైడితల్లమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి ఆలయంలో కూచిపూడి, భరతనాట్యం వంటి నృత్య పోటీలు నిర్వహించారు. తెదేపా యువజన నాయకులు పి.మౌర్యసింహ చేతుల మీదుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు నగదు బహుమానాలు అందజేశారు.

బహుమతి అందజేస్తున్న మౌర్యసింహ

శిరిడీ సాయి ఆరాధనోత్సవం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: సమతానగర్‌లో కొలువైన శిరిడీ సాయి శాంతిధామంలో సోమవారం నుంచి బాబా ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రత్యేక ధునిపూజ, లలితా సహస్ర పారాయణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వచ్చేనెల 2న బాబాకు మహా అభిషేకం, విశేష పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ ఛైర్మన్ కె.సత్యంబాబు తెలిపారు.

CAUTION NOTICE FROM ENTERING ANY TRANSACTION

On instructions of my client Mr.Bengani Prakash, Kumar, S/o. Late Bhikam Chand Bengani, also called as Prakash Kumar Bengani, Hindu, aged 62 years residing a D.No.45-37-32, Jagannadhapuram, BSNL Telephone Exchange, Akkayyapalem, Visakhapatnam Urban, Andhra Pradesh-530016. I issue following notice caution notice that:

My client perfected his title in respect of schedule mentioned property and is in possession and enjoyment of the property since 2004.

My Client states that one Sanjay Bengani residing at 31, Plot No. 32-47, Karuda Enclave, 5th Floor, Dabagardens, Near Jyothi Theatre, Visakhapatnam is claiming the property is offering to sell the property more fully described in the schedule mentioned beneath this notice as of his own. It is hereby informed through this notice that Sanjay Bengani has no right to alienate or transact in any way whatsoever in respect of the schedule mentioned property which property is my client's property he and his family memebers are in exclusive possession and enjoyment of the property.

if anyone enters into any transaction whatsoever in any form the same is void invalid and uneforeceable against the property and my client. In the event anyone tries to enter into the property through police or by other means using unlawful force basing on the strength of any document said to have been executed by Sanjay Bengani such person or persons will be liable for trespass and other penal provisions of Indian Penal Code.

SCHEDULE OF THE PROPERTY

All that site measuring 70 Sq. Yards or 58.529 Sq. Meters being Eastern part together with A.C. sheets house thereon bearing .No.45-37-32, Asst.No.-56095, situated at Jagannadhapuram, covered by S.No.159 of Allipuram Village, within the Visakhapatnam Municipal Corporation, Dwaraka Nagar Registration Sub District and bounded by: East: House of Bajranglal Choraria ; South : 30 feet wide Road ; West : House of Jyoti Devi Bengani and Prakash Kumar Bengani ; North : 20 feet wide Road.

By
Md. Habeebulla, V. Usha Rani,
Asfiya Mohammed, Reddy Ravi kumar,
M.Naga Rani, N.V.Radhika, Syed Neelufar,
Sadiya Jiya, Yehirajyam Jayanth
Advocates
D.R.No.13-28-6, Basith Villa, K.G.H. Up Road,
Visakhapatnam-530002. Cell: 9649296658, 9441757493

రైల్వేట్రాక్‌పై పైపులైన్ల పరిశీలన

ట్రాక్ వద్ద పరిశీలన చేస్తున్న రైల్వే, జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు

కరాస, న్యూస్‌టుడే : రైల్వే విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా 56వ వార్డు గవర కంచరపాలెంలో రైల్వే ట్రాక్‌లను విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జీవీఎంసీ నీటి సరఫరా విభాగం, రైల్వే అధికారులు కలిసి ట్రాక్ కింద నుంచి వెళ్లే మంచినీటి పైపులైన్లను పరిశీలించారు. పనుల సమయంలో ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. నీటి సరఫరా విభాగం ఈఈ వీర్రాజు, ఏఈలు సుమన్, మోహన్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సన్యాసి అప్పారావు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.

తక్షణమే ఈవోఐను రద్దుచేయాలి

ఆంక్షల మధ్య కొనసాగిన ధర్నా

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3), న్యూస్‌టుడే : ఉక్కు యాజమాన్యం, పోలీసు శాఖ విధించిన ఆంక్షల మధ్య ఉక్కు ఉద్యోగులు ఇచ్చిన ధర్నా పిలుపు ప్రశాంతంగా జరిగింది. ఉక్కు యాజమాన్యం ప్రకటించిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ)ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు సోమవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో ధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. అయితే అటు యాజమాన్యం, ఇటు పోలీసు అధికారులు ధర్నాకు అనుమతి లేదన్నారు. చర్యలు తీసుకుంటామంటూ ప్రకటనలు జారీచేశారు. అయినా కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తక్షణమే ఈవోఐ రద్దు చేయాలని, కార్మికులకు సకాలంలో పూర్తి వేతనాలు, బకాయిలు చెల్లించాలని, నిర్వాసితులకు, తొలగించిన కార్మికులకు తిరిగి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఉక్కు యాజమాన్యం కార్మిక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ అణిచివేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసి విశాఖ ఉక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డి.ఆదినారాయణ, కె.ఎస్.ఎన్.రావు, జె.అయోధ్యరామ్, యు.రామస్వామి, మంత్రి రాజశేఖర్, పి.వి.రమణమూర్తి, నీరుకొండ రామచంద్రరావు, టి.వి.కె.రాజు, శ్రీనివాసరాజు, మంత్రి రవి, నమ్మి రమణ, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ధర్నాలో పాల్గొన్న కార్మికులనుద్దేశించి మాట్లాడుతున్న సంఘాల నాయకులు

ANDHRA PRADESH MEDICAL SERVICES & INFRASTRUCTURE DEVELOPMENT CORPORATION

Tender Notice No.12/APMSIDC/2025-26, Dt.29.09.2025

Tender are invited for 5 Nos works (ECV 41.09 Lakhs), of submission Close Date: 09.10.2025 @ 5.30 PM for further details please Contact Ph.No. 8978680793 & 7075126482

Technical Officer, APMSIDC Division, Visakhapatnam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్
జిల్లా కార్యాలయం D.No. 11-09-18, దసపల్లా లేఅవుట్, విశాఖపట్నం

SHORT TERM TENDER NOTIFICATION

Lr. No.PDS/Packing/OWS/2025-26 తేది:29.09.2025

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్ / గోదాములలో ఆరు నెలలపాటు అంటే 31.03.2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.

ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూప్‌ను ఫోన్ నంబర్లు (+91-22) - 48810500/ 9962059599/ 9032429420 /7702003550 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేదీ 05.10.2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

సం/- జాయింట్ కలెక్టర్ & EOED
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, విశాఖపట్నం జిల్లా

రైతులకు తెలియకుండా కోర్టుకెళ్లడం అన్యాయం

గూగుల్ భూసేకరణ అవాంతరాల సృష్టికర్తలపై గంటా ఆగ్రహం

విశాఖపట్నం (పీఎంపాలెం), న్యూస్‌టుడే: విశాఖలోని ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ భూ సేకరణకు అవాంతరాలు సృష్టిస్తున్న వారిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంపై ఎంవీపీ కాలనీలోని కార్యాలయంలో ఆర్డీఓ సంగీత్‌మాథుర్, తర్లువాడ రైతులతో సోమవారం ఎమ్మెల్యే గంటా సమావేశమయ్యారు. అక్కడి రైతులకు తెలియకుండా వారి పేర్లతో కోర్టులో కేసు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వైకాపా హయాంలో కీలక పాత్ర పోషించి పెద్దలకు బినామీగా వ్యవహరించడంతో పాటు ఇక్కడ భూదందాల్లో చక్రం తిప్పిన వ్యక్తి పాత్ర ఉందన్నారు. రైతులకు తెలియకుండా కోర్టులో కేసు నమోదు కావడాన్ని ఎమ్మెల్యేతో పాటు జిల్లా యంత్రాంగం తప్పుపట్టింది. మరణించిన వ్యక్తి పేరుతో కేసు ఉందన్న విషయం తెలిసి రైతులు విస్మయానికి లోనవుతున్నారన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ భూ సేకరణ ప్రయత్నాలను ఆటంక పరిచేలా తమను తప్పు పట్టిస్తున్న వ్యక్తి వివరాలను రైతులు ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై గంటా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే పోలీసు కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మరణించిన రైతు పేరున వకాల్తా ఎలా దాఖలు చేశారో తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ ఐటీ పరిశ్రమల గతిని మార్చే గూగుల్ డేటా సెంటర్ వంటి అంతర్జాతీయ సంస్థ కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూసేకరణ చేస్తుంటే తప్పు దారిలో అడ్డుపడటం అన్యాయమన్నారు. అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని, చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉండాలన్నారు.

★ భూములకు పరిహారం పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా రైతులకు ఎమ్మెల్యే గంటా వివరించారు.

ఆర్డీఓ సంగీత్‌మాథుర్, తర్లువాడ రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

వ్యక్తిపై హత్యాయత్నం

గోపాలపట్నం (కొత్తపాలెం), న్యూస్‌టుడే : రైల్వే ఉద్యోగిపై.. మరో ఉద్యోగి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరానికి చెందిన గౌరీనాయుడు(50), దొండపర్తికి చెందిన ఎ.నాగరాజు(45) రైల్వే ఉద్యోగులు. ఆదివారం రాత్రి విధులకు వెళ్తున్న గౌరీనాయుడుని నాగరాజు అటకాయించి బంగారు గొలుసు, సెల్‌ఫోన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి అతను తిరస్కరించడంతో నాగరాజు కత్తితో దాడిచేశాడు. గాయపడిన గౌరీనాయుడుని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ లెంక సన్యాసినాయుడు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

Cyan **గోల్డ్‌లోన్స్.** తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ రేటుకు కొనబడును (లేదా) గ్రాముకు 8,800/- రూ॥ లోన్ ఇవ్వబడును. Ph.: 9700047444.

WANTED DEALERS/AGENTS

ప్రముఖ సోలార్ కంపెనీలో పనిచేయుటకు విశాఖ అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం పరవాడ ఏరియాలలో మార్కెటింగ్ ఏజెంట్స్ కావలెను. ✆ 9989224110.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్ అంతటా Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్స్‌కు సులభ వాయిదా పద్ధతిలో గాని, నెలవారీ వడ్డీ పద్ధతిలో గాని పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి, ✆ 73862 01191.

HOME NEEDS

HOME APPLIANCES

EXCHANGE OFFER UPTO 50% OFF ఆన్‌లైన్ ధరలకంటే తగ్గింపు ధరలు
GAS STOVE GRINDER MIXY COOKER
GAYATRI HOME APPLIANCES
Opp. Veterinary Hospital, Near Judge Court, Vizag.
0891-2755924, 9849133533

REAL ESTATE

FLAT FOR SALE

DWARAKANAGAR

New 950sft 2bhk EF 3bhk 1250WF 700sft 1bhk EF with car park lift Gen.etc @Maduranagr Nr, DWK. Ph: 9246622644, 9063703383

HOUSE FOR SALE

GENERAL

గాజువాకలోని సర్దార్ నెస్ట్‌లో 240 చదరపు గజాల విస్తీర్ణంలో నివసించడానికి సిద్ధంగా ఉన్న 3 BHK ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి ఉంది. ధర 1.05 కోట్లు (చర్చించుకోవచ్చు). నిజమైన కొనుగోలుదారులు మాత్రమే. సంప్రదించండి: 8978667999, 9959911241.

PLOT FOR SALE

BHOGAPURAM

దసర ఆఫర్: Reg. ఫ్రీ. భోగాపురం-నాతవలస టోల్‌గేట్ @ 10999/- & పూసపాటిరేగ- 5500 & 6500, రణస్థలం- 3500/-. ✆ 9100926640.

GENERAL

మా ప్రియమైన కస్టమర్స్‌కి **గోల్డెన్ ఛాన్స్**
❖1000 చ॥గ॥ కొనుగోలు చేసినవారికి 6 లక్షలు విలువ గల కారు
❖ 500 చ॥గ॥కి 3 లక్షలు విలువచేసే గోల్డ్ ఫ్రీ
❖ 350 చ॥గ॥కి 1,75,000 విలువచేసే గోల్డ్ ఫ్రీ
☛భోగాపురం ఇంటర్నేషనల్ దగ్గర
☛విజయనగరం 5th బెటాలియన్ ఎదురుగా
☛కొత్తవలస గోల్డ్‌స్టార్ జంక్షన్ దగ్గర
VMRDA APPROVED LAYOUTS
✆7330811149

TO LET

SIRIPURAM

AC Furnished Room with Kitchen Cellar VIP Rd. Rent Cot Bed Table Chair Geyser Wifi Washing CC. 9290876448, 9848194142.

JOBS

Reputed Construction Co. Requires Sr & Jr Engineers (Site & Office) Salary/Position based on Experience Walk-in Interviews on 29th & 30th, Oct-1, 2025. 8328335856.

Wanted- Ex-Servicemen Para-Military Personnel Age Limit Below 45Yrs. Central Govt Rates and Free Accommodation Facility available. 8925801859, 8939815415.

రామకృష్ణ గ్రూప్ (AP NO:1) HYD, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం.ఇంటర్వ్యూ VJA ✆ 9502591122, 9573691122

Gunman (Ex. సర్వీస్మెన్, Gun & Licence must) గోపాలపట్నంలో ప్రముఖ జ్యువెలరీ షాపులో పనిచేయుటకు కావలెను. జీ: 40,000/- PF&ESI డ్యూ 12 గం॥ 55 సం.లోపు 30/31 లో. 9989617278.

ఉచిత శిక్షణ & ఉద్యోగావకాశాలు, భోజనం మరియు వసతి సౌకర్యం. అర్హత: 10th- డిగ్రీ. సంప్రదించండి. 9573366622, 9959617457.

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

SECURITY GUARDS

సెక్యూరిటీగార్డ్స్. మురళీనగర్, ఆటోనగర్ ఏరియాలలో అనుభవంగల గార్డ్స్ కావలెను. అర్హత: 10th, 8 గం॥ డ్యూటీ. వయస్సు: 25 to 50. 9440387815.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మెరుగు పేరిట మోసం

24 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

గాజువాక, న్యూస్‌టుడే : పాత బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామంటూ మామా అల్లుళ్లు కలిసి 24 తులాల బంగారు ఆభరణాలు కాజేసిన వైనం దువ్వాడ క్రైం పీఎస్ పరిధిలో జరిగింది. క్రైం సీఐ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజీవ్‌నగర్‌లోని ప్రశాంతినగర్‌లో జులై 15న స్టీల్‌ప్లాంటులో జనరల్ మేనేజర్ భార్య ఒంటరిగా ఉండడం చూసి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పాత బంగారు వస్తువులకు మెరుగు పెడతామని చెప్పారు. వారి వద్ద ఉన్న నమూనా వస్తువులు చూపించి నమ్మించారు. ఆమె తన వద్ద ఉన్న 24 తులాల బంగారు ఆభరణాలను వారికి ఇవ్వగా.. వాటిని ఒక మట్టి కుండలో పెట్టి తెల్లని వస్త్రంతో కప్పి పదిరోజుల తర్వాత తీస్తే కొత్తవిగా ఉంటాయని చెప్పారు. దీంతో ఆమె పది రోజులు ఆగి తీయగా.. అందులో కల్లు ఉప్పు మాత్రమే ఉంది. దీంతో ఆమె దువ్వాడ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. అన్నమయ్య జిల్లా పాతరాయచోటికి చెందిన ముదేరినవారి రమణ(51), అనకాపల్లి జిల్లా మారేడుపల్లికి చెందిన చప్పిడి నూకరాజు(31) ఈ పనిచేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరిద్దరు మామా అల్లుళ్లు. నిందితులు అన్నమయ్య జిల్లాకు వెళ్లి అక్కడ జల్సాలు చేస్తున్నట్లు తెలుసుకుని పట్టుకున్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. క్రైం డీసీపీ లతామాధురి, ఏసీపీ ఎ.నర్సింహమూర్తి ఆధ్వర్యంలో క్రైం సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు వెల్లడిస్తున్న సౌత్ క్రైం సీఐ శ్రీనివాసరావు

కీచక తండ్రికి మరణించే వరకు జీవిత ఖైదు

కుమార్తెపై లైంగిక దాడి కేసులో పోక్సో న్యాయస్థానం తీర్పు

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: ముక్కు పచ్చలారని నాలుగేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన కన్న తండ్రికి మరణించే వరకు జీవిత ఖైదుతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.5లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తి రాజశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమిలికి చెందిన సంతోష్ ఓ బంగారు నగల దుకాణంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. 2025 ఏప్రిల్ 15న రాత్రి విధులకు వెళ్లాడు. రాత్రి సుమారు 11గంటల సమయంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లు అతని వద్దకు వచ్చారు. ఇద్దరు చిన్నపిల్లలను ఓ వ్యక్తి తీవ్రంగా కొడుతున్నాడని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ మేరకు సంతోష్ భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మద్యం మత్తులో ఉన్న తండ్రి ఇద్దరు పిల్లలను కొట్టినట్లు గుర్తించారు. నాలుగేళ్ల కుమార్తెకు రక్తస్రావం కావడం పోలీసులు చూసి ఏం జరిగిందని ప్రశ్నించారు. తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీల్లో లభించిన దృశ్యాలు, వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా బాలికపై కన్నతండ్రే లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైంది. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి పైవిధంగా శిక్ష విధించారు. అప్పటి మహిళా పోలీసు స్టేషన్ ఏసీపీ సి.హెచ్. పెంటారావు కేసు దర్యాప్తు చేశారు.

సర్వే శాఖ డీడీగా రమణమూర్తి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: సర్వే అండ్ సెటిల్‌మెంట్ విశాఖ డీడీగా కె.రమణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్‌ఛార్జి డీడీగా పనిచేసిన ఏడీ సూర్యారావును డీడీగా పదోన్నతి కల్పించి అమరావతిలోని రాష్ట్ర సంచాలకుల కార్యాలయానికి బదిలీ చేశారు. విజయనగరంలో ఏడీగా పనిచేస్తూ పదోన్నతిపై రమణమూర్తి విశాఖకు వచ్చారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	122	115
లైవ్	144	135
డ్రెస్డ్	209	240
స్కిన్‌లెస్	238	250

(c) eenadu

అమ్మఒడిలో అక్షరాభ్యాసం

అలంకరణలో సరస్వతీదేవి, మహాలక్ష్మి, భువనేశ్వరి

చిన్నారితో అక్షరాలు దిద్దిస్తూ..

విజయనగరంలోని రింగు రోడ్డు ఎస్వీఎన్ నగర్ జ్ఞానసరస్వతీ ఆలయంలో అక్షరాభ్యాసాల కార్యక్రమం సోమవారం వేడుకగా జరిగింది. మూలానక్షత్రం సందర్భంగా తొలుత సరస్వతీదేవి, మహాలక్ష్మి, భువనేశ్వరి అమ్మవార్ల విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి 4,500 మంది చిన్నారులతో వారి తల్లిదండ్రులు, సంరక్షకులు తరలి వచ్చారు. భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాలు అందించినట్లు శారదా సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి.శివకుమార్, చెరుకూరి శ్రీధర్ తెలిపారు.

– న్యూస్‌టుడే, విజయనగరం కంటోన్మెంట్

పిల్లలతో తరలివచ్చిన తల్లిదండ్రులు

బుడా ఛైర్మన్ పదవీకాలం పెంపు: బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి పట్టణాభివృద్ధి అథారిటీ(బుడా) అధ్యక్షుడు తెంటు లక్ష్మునాయుడు పదవీకాలాన్ని రెండేళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 నవంబరు 11న ఆయన బుడా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నియామకం తేదీ నుంచి రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అథారిటీ ఛైర్మన్ల పదవీకాలాన్ని పెంచారు.

అర్జీలకు సకాలంలో పరిష్కారం

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: ప్రజల నుంచి వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో వినతులు స్వీకరించారు. 134 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ప్రత్యేక ఉప కలెక్టర్లు వెంకటేశ్వరరావు, మురళీ, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

రైతేరాజు 8 లో

సరస్ ఆరంభం

మహిళల కోలాట ప్రదర్శన

విజయనగరం మయూరి కూడలి, న్యూస్‌టుడే: సమాజంలో మహిళలకు ఉన్నత స్థానం కల్పించడం, వారిని ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి జాతరను పురస్కరించుకుని డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజారు- 2025(సరస్ ఎగ్జిబిషన్)ను సోమవారం ఆయన ప్రారంభించారు. పొదుపు సంఘాల సభ్యులు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. 244 స్టాళ్లు ఏర్పాటయ్యాయని, వచ్చేనెల 8 వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అక్టోబరు 2న ప్రజలంతా ఖాదీ వస్త్రాలను ధరించాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ప్రతి ఇంట్లో మహిళలు లబ్ధిదారులు కావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పేర్కొన్నారు. జీవనోపాధుల ఏర్పాటుకు టిడ్కో ద్వారా అవసరమైన రుణాలు అందిస్తామని ఛైర్మన్ కిమిడి నాగార్జున ప్రకటించారు. ఈ సందర్భంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్త్రీనిధి ఎండీ ప్రసాద్, సరస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, ఏపీడీ సావిత్రి, విజయనగరం నగరపాలిక కమిషనర్ నల్లనయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవంలో మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యే అదితి, కలెక్టర్ తదితరులు

పొదుపు మహిళలకు లక్ష్మీ కటాక్షం

ఏటా 17,500 మందికి లబ్ధి

విజయనగరం మయూరి కూడలి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం త్వరలో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి పథకాలను ప్రారంభించనుంది. రెండు రోజుల కిందట ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేసింది. ఈమేరకు జిల్లాలో 17,500 మందికి లబ్ధి కలగనుందని అధికారులు చెబుతున్నారు. స్త్రీనిధి ద్వారా అవసరమైన రుణాలు అందించనున్నారు. విద్యాలక్ష్మి పథకం కింద పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే పిల్లలకు రూ.లక్ష వరకు ఆర్థికసాయం చేస్తారు. కల్యాణ లక్ష్మి ద్వారానూ రూ.లక్ష ఇస్తారు. ఒకవేళ సభ్యురాలు మరణిస్తే మాఫీ చేస్తారు. జిల్లాలో ఏటా సగటున రూ.130 కోట్ల నుంచి రూ.150 కోట్ల మేర భారం పడుతుందని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ తెలిపారు. ఈ పథకాలతో కేవలం సభ్యులకే కాకుండా సమాఖ్యలకు, స్త్రీనిధి ఉద్యోగులకు లాభం చేకూరుతుందన్నారు.

దండి తెస్తారో.. దందా చేస్తారో

‘అమ్మవారి పండగ వచ్చేసింది.. మీ వంతు సాయం చేయాలని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు కోరారు. దైవ కార్యక్రమమే కదా అని రూ.75 వేలు ఇచ్చారు. ఆ తర్వాత ఔషధ నియంత్రణ విభాగం సిబ్బంది వెళ్లారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఫోన్ చేసి ఇదే మాట. దీంతో ఆ ఆసుపత్రి యజమాని బెంబేలెత్తిపోయారు.

‘అన్నా.. తహసీల్దారు డబ్బులు అడుగుతున్నారు. ఎంత మందికి ఇస్తాం. నీకూ అడిగారా.. అంటూ ఓ రైస్ మిల్లు యజమాని చీపురుపల్లి మండలంలోని మరో మిల్లు యజమానికి ఫోన్ చేసి ఆరా తీశారు. తమ్మీ.. మన సంఘం తరఫున ఏటా రూ.5 లక్షలు ఇస్తాం. ఇప్పుడు ఒక్కో తహసీల్దారుకు రూ.లక్ష టార్గెట్ పెట్టారట. అందుకే అడుగుతున్నారు..’ అని సహచరుడికి వివరించాడు.

చందా బాధ్యత మీదే!

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు ఉన్నతాధికారులు లక్ష్యాలు నిర్దేశించినట్లు తెలిసింది. దీంతో వసూళ్ల పర్వం జోరుగా సాగుతోంది. లక్ష్యం పూర్తి చేయకుంటే ఉన్నతాధికారుల ఎదుట బోనులో నిల్చోవాల్సి వస్తుందంటున్నారు. కొందరు ఒత్తిడి చేస్తున్నారు. మరికొందరు ప్రాధేయపడుతున్నారు.

– ఈనాడు, విజయనగరం

ఏటా దసరా తరువాత వచ్చే మంగళవారం రోజున విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. దీన్ని రాష్ట్ర పండగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. సిరిమానోత్సవానికి ముందు రెండు రోజులు విజయనగర ఉత్సవాల నిర్వహణకు రూ.50 లక్షలు విడుదల చేస్తోంది. మూడు రోజుల పాటు పండగకు రూ.కోటికి పైగా వ్యయం అవుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విరాళాలు వసూలు చేస్తారు.

అందరి చూపు ఎక్సైజ్ వైపే..

ఉత్సవాల పేరిట వసూళ్లలో ఎక్సైజ్ శాఖ వైపు అందరి చూపు పడింది. ఒక్కో దుకాణానికి రూ.20 వేల చొప్పున వసూలు చేయమని ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిసింది. దీనికి తోడు జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధి సైతం ఉత్సవం విజయవంతానికి అందరం తలో కొంత సాయం చేసి తీరాల్సిందేనని చెప్పినట్లు సమాచారం. ఈ శాఖ నుంచి గరిష్ఠంగా రూ.25 లక్షల వసూళ్లకు ప్రయత్నిస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఇంట వివాహాలకు ఇవ్వాలి.. ఉత్సవాలకూ ఇవ్వాలి.. ఎక్కడ నుంచి తెస్తామంటూ.. ఓ తహసీల్దారు పెదవి విరిచినట్లు తెలిసింది. పుర పాలక అధికారులు తమ కింది స్థాయి ఉద్యోగులకు రూ.5 వేలు లక్ష్యం నిర్దేశించినట్లు తెలిసింది. పోలీసు అధికారులు కొందరు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది విరాళాల వసూళ్ల వేటలో ఉండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

గతంలో కొన్ని వినోద కార్యక్రమాల ఖర్చును స్పాన్సర్లు భరించేవారు. గరివిడి ఫేకర్ లాంటి సంస్థలు ఒకప్పుడు రూ.50 లక్షల వరకు సాయం చేసేవి. మూతపడిన ఈ పరిశ్రమ ఇప్పుడు చేతులెత్తేసింది. అమ్మవారి జాతర, విజయనగరం ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జిల్లా యంత్రాంగం ప్రధాన శాఖల విభాగాల అధికారులకు లక్ష్యాలు నిర్దేశించారు. కలెక్టర్ జిల్లాకు కొత్త కావడంతో ఇతర అధికారులు ఆ బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు.

బంగారం పోయింది.. న్యాయం జరగలేదు

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: విజయనగరం నుంచి ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా 2019లో పది తులాల బంగారు ఆభరణాలు పోయాయని, ఒకటో పట్టణ స్టేషన్‌లో కేసు నమోదైనా ఇంతవరకు అప్పగించలేదని నగరానికి చెందిన మౌళి వాపోయారు. ఆ కేసుతో సంబంధం ఉన్న కొందరు నిందితులు ఇటీవల దొరికినట్లు సమాచారం అందిందని, వారిని విచారించి, న్యాయం చేయాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందించారు.

★ మానాపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తానని రూ.20 లక్షలు తీసుకొని తప్పుడు పత్రాలతో మోసం చేశాడని గొల్లలపేటకు చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేశారు.

★ నగరంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్‌కు 30 అర్జీలు అందాయి. భూ తగాదాలపై 13, కుటుంబ కలహాలపై 2, నగదు వ్యవహారాలపై 3, ఇతర సమస్యలపై 12 వచ్చినట్లు విజయనగరం ఇన్‌ఛార్జి డీఎస్పీ గోవిందరావు తెలిపారు. ఎస్సై ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

వినతులు స్వీకరిస్తున్న ఇన్‌ఛార్జి డీఎస్పీ గోవిందరావు

నిధులు రాక.. సమస్యలు తీరక

● పీహెచ్‌సీల్లో నాడు-నేడు పనులు పూర్తికాక అవస్థలు

వర్షాలకు కారుతున్న మరుపల్లి పీహెచ్‌సీ పైకప్పు

న్యూస్‌టుడే– గజపతినగరం, మెంటాడ

గత ప్రభుత్వ నిర్వాకం నేటికీ శాపంలా వెంటాడుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విద్యుత్తు, తాగునీరు, రన్నింగ్ వాటర్, పైకప్పు మరమ్మతులు, అవసరాల మేరకు చిన్న నిర్మాణాలు చేసుకునేందుకు నాడు-నేడు పథకంలో పనులు మంజూరు చేశారు. జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 16 పీహెచ్‌సీలకు రూ.5.62 కోట్లు విడుదలయ్యాయి. కొంతమేర పనులు చేసిన అనంతరం నిధులు రాకపోవడంతో గుత్తేదార్లు మధ్యలో వదిలేశారు.

భవనాలు కారిపోతున్నాయ్..

మూడు నుంచి ఆరు వరకు పనులను ఒక ప్యాకేజీగా పనులు అప్పగించారు. ముందుగా ప్రారంభించిన గుత్తేదారులు రంగులు వేశారు. అనంతరం విద్యుత్తు, రన్నింగ్ వాటర్, పైకప్పు శ్లాబు పనులు చేయించారు. మరుపల్లి, దత్తిరాజేరు, కె.కొత్తవలస, బొండపల్లి పీహెచ్‌సీల పైకప్పులు బాగులేవు. దీంతో పై పొర పనులు చేయించారు. నిర్మాణాల్లో నాణ్యత లోపించడంతో వర్షం కురిస్తే కారిపోతున్నాయి. దేవుపల్లి, మెంటాడలో సామగ్రి భద్రపర్చేందుకు, అత్యవసర సమయాల్లో రోగులను వేరుగా ఉంచి వైద్యం చేయించేందుకు షెడ్లు నిర్మించారు. వీటికి విద్యుత్తు సౌకర్యం లేదు. తలుపులు వేయలేదు. కేంద్రాల్లోని మరుగుదొడ్లకు నీరు రాని పరిస్థితి.

పీహెచ్‌సీలు	మంజూరైన నిధులు (రూ.లక్షల్లో)
గుర్ల, తెట్టంగి, సతివాడ	95.13
బొండపల్లి, కోనూరు, గరివిడి, కర్లాం	181.25
కె.కొత్తవలస, దత్తిరాజేరు, బొండపల్లి, మరుపల్లి, మెంటాడ, దేవుపల్లి	199.13
గంట్యాడ, పెదమజ్జిపాలెం, రాకోడు	86.13

■ సౌకర్యాల ఊసేలేదు..

నాడు- నేడులో పీహెచ్‌సీల్లో అదనపు గదుల ఏర్పాటును ఎక్కడా ప్రారంభించలేదు. ముందుగా మరమ్మతులు మాత్రమే చేశారు. మంచాలు, పరుపులు, ఇతర సౌకర్యాల విషయం పట్టించుకోలేదు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పేరుకే నిధులు వెచ్చించారని, వసతులు ఏమాత్రం పెరగలేదని సిబ్బంది, వైద్యులు అంటున్నారు. నిధులు రాకపోవడంతోనే పనులు నిలిపివేసినట్లు గుత్తేదారులు చెబుతున్నారు.

■ కొత్తగా మంజూరు కావాల్సిఉంది..

నాడు- నేడు పథకంలో పీహెచ్‌సీలకు మంజూరు చేసిన నిధుల్లో మరమ్మతుల పనులు చేయించాం. మిగిలినవి రద్దయ్యాయి. గుత్తేదారులకు నిధులు చెల్లింపులు చేశాం. కొత్త మంజూరులు వస్తే తప్ప మిగిలిన పనులు చేసే అవకాశం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

– రవిశేఖర్ డీఈఈ, ఆర్అండ్‌బీ, గజపతినగరం

ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

ఈనాడు, విజయనగరం, న్యూస్‌టుడే, దత్తిరాజేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్, ఇతర విభాగాల అధికారులు సోమవారం ఆ గ్రామాన్ని సందర్శించారు. హెలీప్యాడ్, పార్కింగ్, వాహనాల రాకపోకలు తదితర అంశాలపై ఆరా తీశారు. సీఎం పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను నగదు అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గృహాలను తనిఖీ చేశారు. పింఛనుదారులతో ముచ్చటించనుండడంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమానికి వేదికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రక్షణ దళం వేదిక వద్దకు చేరుకుని ప్రొటోకాల్, ఇతర నిబంధనలను వివరించింది. జేసీ సేధు మాధవన్, అదనపు ఎస్పీ సౌమ్యలత తదితరులు పాల్గొన్నారు.

సభా ఏర్పాట్లపై జేసీ, ఆర్డీఓలతో మాట్లాడుతున్న కలెక్టరు రాంసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్

ప్రజా సమస్యల పరిష్కారానికే.. ప్రజల బాగోగులను తెలుసుకునేందుకే సీఎం పర్యటించనున్నట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. సభా ఏర్పాట్లను పరిశీలించిన ఆయన పార్టీ శ్రేణులతో మాట్లాడారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని, అధికారులకు సహకరించి సీఎం సభను విజయవంతం చేయాలని సూచించారు.

పైడితల్లి హుండీ ఆదాయం రూ.16.75 లక్షలు

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: విజయనగరం పైడితల్లి అమ్మవారి హుండీ ఆదాయాన్ని సోమవారం స్థానిక కల్యాణ మండపంలో లెక్కించారు. 25 రోజులకు సంబంధించి చదురుగుడి ద్వారా రూ.16,75,917, 14.100 గ్రా. బంగారం, 301 గ్రా. వెండి, అన్నదానం హుండీ నుంచి రూ.800 లభించినట్లు దేవస్థానం ఈవో శిరీష తెలిపారు.

కానుకలు లెక్కిస్తున్న దేవస్థానం సిబ్బంది, సేవకులు

లస్కర్ల కొరత.. సాగునీటికి అవస్థ

న్యూస్‌టుడే– రేగిడి

మడ్డువలస జలాశయం పరిధిలో లస్కర్ల వ్యవస్థ పటిష్ఠంగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువల ద్వారా ఆయకట్టు శివారు భూములకు నీరు చేరేందుకు కీలకపాత్ర వహించే లస్కర్ల కొరతతో సాగునీరు చౌర్యానికి గురవుతోంది. ఎగువన ఉండే కర్షకులు నీటిని నిలిపివేస్తే.. కింద ఉండేవారికి అవస్థలు తప్పడంలేదు. లస్కర్లు ఉంటే వారబందీ ప్రకారం నీటిని మళ్లించేలా చూడటం, ఎక్కడ సమస్య ఉన్నా ఉన్నతాధికారులకు చేరవేసేందుకు వీలుంటుంది.

మడ్డువలస జలాశయం

40 వేల ఎకరాల ఆయకట్టు..

అవసరం 32.. ఉన్నది 8 మంది

జలాశయం నుంచి నీటిని విడుదల చేసిన తర్వాత ప్రధాన కాలువ నుంచి ఉప కాలువలకు అక్కడి నుంచి చిన్న కాలువలకు నీరుచేరేలా చూడాలి. మడ్డువలస కుడి ప్రధాన కాలువ 52.7 కిలోమీటర్ల పొడవున ఉండేది. దీనిపై ఆధారపడి 40 వేల ఎకరాలపైనే ఆయకట్టు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి 2 లేదా 3 మీటర్లకు ఒక లస్కర్ ఉండాలి. ఈ లెక్కన జలాశయం వద్ద, కాలువల పరిధిలో మొత్తం 32 మంది అవసరం. ప్రస్తుతం 8 మంది మాత్రమే ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ప్రతిపాదనలతో సరి

ఏటా లస్కర్ల విషయమై ప్రతిపాదనలు పంపుతున్నట్లు సమాచారం. కాలువల లైనింగ్, గట్లు పటిష్ఠ పర్చడం, ఉప కాలువల్లో పూర్తిస్థాయిలో పూడికలు తొలగించడం వంటి పనులకు వీరు అవసరం. లస్కర్లు కొరత వాస్తవమేనని మడ్డువలస డీఈ నాగేశ్వరరావు తెలిపారు. వారబందీ సమయంలో ఇబ్బందులు ఉంటున్నాయన్నారు. ప్రతిపాదనలు పంపుతున్నట్లు చెప్పారు.

(c) eenadu

కష్టాల పరీక్షకు కాలితో సమాధానం

కలెక్టర్‌తో నాయుడు

పుట్టినప్పటి నుంచే రెండు చేతులూ పనిచేయవు. అయితేనేం.. ఏమాత్రం అధైర్య పడకుండా డైట్, డిగ్రీ వరకు చదివాడు. మెగా డీఎస్సీలో ఎడమ కాలితో పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికయ్యాడు కొత్తవలస మండలం గనిశెట్టిపాలేనికి చెందిన **జామి సింహాచలం నాయుడు**. ఈయన విద్యాభ్యాసం విశాఖ జిల్లాలో సాగింది. లోకల్ కేటగిరీ కింద అక్కడే పరీక్ష రాసి, రాష్ట్రస్థాయిలో 320వ ర్యాంకు, దివ్యాంగుల కేటగిరీలో 4వ ర్యాంకు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు కవిత సత్కరించారు. – న్యూస్‌టుడే, వన్‌టౌన్

ఉత్పత్తులకు వేదిక..
అలరించే వేడుక

సరస్‌లో ప్రదర్శనలను తిలకించేందుకు వచ్చిన నగరవాసులు

వందల రకాల మొక్కలు, ప్లాస్టిక్, మట్టి, పింగాణీ, సిమెంటు కుండీలు, అలరించే బొమ్మలు, ఆకట్టుకునే పరికరాలు, వెదురు ఉత్పత్తులు, అబ్బురపరిచే దీపాలు, నోరూరించే మిఠాయిలు.. ఇలా ఒక్కటేమిటి వేల రకాల వస్తువులన్నీ ఒక్కచోటే కొలువుదీరాయి. విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలోని పెద్దచెరువు సమీపంలో ప్రారంభమైన సరస్‌లో భాగంగా 244 స్టాళ్లను ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు వీటిని పెట్టారు. తొలిరోజు ఆ ప్రాంగణమంతా జనాలతో కిక్కిరిసింది. – న్యూస్‌టుడే, మయూరికూడలి

బాతు రూపంలో వెదురు బుట్ట

ప్రదర్శనల్లో ఉంచిన కుండీలు, మొక్కలు, మిఠాయిలు

రంగులు, పూలతో సరస్ లోగో

వివిధ రకాల మొక్కల అమ్మకాలు

బాధితులకు అండగా సహాయనిధి

చీపురుపల్లి: బాధితులకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తోందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు అన్నారు. మెరకముడిదాం మండలం బుదరాయవలసకు చెందిన ఆర్.యామినికి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సకు రూ.8 లక్షలు మంజూరైంది. సంబంధిత ఉత్తర్వుల పత్రాన్ని బాధిత కుటుంబసభ్యులకు సోమవారం చీపురుపల్లిలో అందజేశారు.

ఈవో బాధ్యతల స్వీకరణ

చీపురుపల్లి, న్యూస్‌టుడే: కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈవోగా ఎస్.నానాజీబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన బి.శ్రీనివాస్ పదోన్నతిపై వెళ్లారు.

ఈ గోడకు దయ ఎక్కువ

పాతబొబ్బిలి కూడలిలో ఏర్పాటు చేసిన దయగల గోడ

అది పేదల అవసరాలు తీర్చుతున్న దయగల గోడ.. ఒక్క రూపాయి తీసుకోకుండా సేవలు అందిస్తోంది. ఈ గోడ బొబ్బిలి పట్టణంలోని పాత బొబ్బిలి కూడలిలో ఉంది. సాధారణంగా ఉద్యోగులు, సంపన్న వర్గాల వారు ఇళ్లలో పాతబడిన వస్తువులు, సైజు తేడాఉన్న దుస్తులు.. తదితరాలను విసిరేస్తుంటారు. బొబ్బిలి పట్టణవాసులు మాత్రం అలాంటి వాటిని'దయగల గోడ' వద్ద ఉంచుతారు. వాటిని పేదలు ఉచితంగా తీసుకెళ్తున్నారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి

నాలుగేళ్ల క్రితం పాత బొబ్బిలికి చెందిన ఉపాధ్యాయుడు ఎం.విజయమోహనరావు బస్టాండు పక్కన దీనిని ఏర్పాటు చేశారు. 'అవసరం లేని వస్తువులు ఇక్కడ పెట్టండి. . అవసరమైన వాటిని తీసుకెళ్లండి' అని అవగాహన కల్పించే విధంగా రాశారు. ఈ ప్రయత్నం మంచి ఫలితాలనిస్తోంది. చాలా మంది ద్విచక్ర వాహనాలు, కార్లలో వచ్చి అక్కడ వస్తువులు ఉంచేస్తున్నారు. అలా దినసరి కూలీలు, కార్మికులు, ఎలాంటి భరోసా లేని వారికి కల్పతరువుగా మారింది. రోజుకు 100 నుంచి 120 రకాల దుస్తులు, పదుల సంఖ్యలో చెప్పులు, బ్యాగులు, వంట సామగ్రి, అరుదుగా ఎలక్ట్రానిక్ వస్తువులు వస్తున్నాయి. విజయమోహనరావు స్నేహితులు కృష్ణదాసు, ఎస్.వి.రమణమూర్తి కొన్నిసార్లు వాటిని సమీప గిరిజన గ్రామాల్లోకి తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఒకరికి వృథా అయినది.. మరొకరి అవసరంగా మారుతుందని, ఆ ఉద్దేశంతోనే దయగల గోడను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. బొబ్బిలితో పాటు విజయనగరం, పార్వతీపురం నుంచి దాతలు వస్తున్నారన్నారు.

కండలు చూపారు.. ట్రోఫీలు పొందారు

విజయనగరంలో మిస్టర్ ఆంధ్రా ఓపెన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 165 బాడీబిల్డర్లు తరలివచ్చారు. 10 విభాగాల్లో విజేతలను ఎంపిక చేశారు. ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను విశాఖకు చెందిన విక్రమ్ దక్కించుకోగా.. రన్నర్‌గా పార్వతీపురం వాసి సంతోష్‌కుమార్ నిలిచాడు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు

ట్రోఫీతో పైడిరాజు

తాటిచెట్లపాలెం: పోలియో బాధితులకు నిధి సేకరణలో భాగంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఇందులో డబుల్స్‌లో రన్నర్‌గా అరుణ్, సింగిల్స్ ఛాంపియన్‌గా పైడిరాజు, రన్నర్‌గా హర్ష విజయం సాధించారు. వీరు ముగ్గురూ విజయనగరం వాసులే. నిర్వాహకులు విజేతలకు ట్రోఫీలిచ్చారు.

ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన అవసరం

వైద్యవిభాగం: ఎయిడ్స్ నియంత్రణపై యువతలో అవగాహన అవసరమని డీఎంహెచ్‌వో జీవరాణి అన్నారు. హెచ్ఐవీ కారణంగా ఎదుర్కొనే ఇబ్బందులపై గత నెలలో నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజయం సాధించిన వారికి సోమవారం తన కార్యాలయంలో బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. కె.రాము- రూ.10 వేలు, యశ్వంత్- రూ.7 వేలు, పి.వసంత- రూ.10 వేలు, ఎస్.శ్రావణి- రూ.7 వేలు, లక్ష్మణరావు- రూ.10 వేలు, అశోక్- రూ.7 వేలు పొందారు. వీరు త్వరలో విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లనున్నారని చెప్పారు.

జీఎస్టీ సంస్కరణలతో వినియోగదారులకు మేలు

కరపత్రాలతో జేసీ నిర్మలజ్యోతి, అధికారులు

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: జీఎస్టీ 2.0లో పన్ను రేట్లు తగ్గింపుతో వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని వాణిజ్య పన్నుల శాఖ విజయనగరం డివిజన్ సంయుక్త కమిషనరు నిర్మలజ్యోతి అన్నారు. సోమవారం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, ఎన్‌సీ బీటీ మార్కెట్, పీడబ్ల్యూ మార్కెట్, ట్యాంక్ బండ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో దుకాణాలు, షోరూంలలో అవగాహన కల్పించారు. తగ్గిన ధరలకే అమ్మాలని సూచించారు. కొనుగోలుదారుల్లో చైతన్యం అవసరమని పేర్కొన్నారు. దాదాపు 99 రకాల వస్తుసేవలపై పన్ను ఉండదని ప్రకటించారు. ఇంటెలిజెన్స్ ఏసీ కేవీ.రమణ, దక్షిణ, పశ్చిమ ఏసీలు శ్వేత, వెంకటేశ్వరరావు, స్పెషల్‌వింగ్ విభాగం అధికారులు డీవీ.రమణ, గణపతిరావు, వాణిజ్య మండలి అధ్యక్షుడు కాపు గంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సమతుల ఎరువు.. వరికి ఆదరువు

(న్యూస్‌టుడే–గరివిడి/వ్యవసాయ విభాగం)

ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ సిబ్బంది

అధిక దిగుబడుల ఆశతో వరి రైతులు యూరియాను ఎక్కువ మోతాదులో వినియోగిస్తుండడంతో నేల సారాన్ని కోల్పోతుంది. పంటకు జీవన ఎరువులు (బయోఫెర్టిలైజర్లు) వాడితే తక్కువ ఖర్చుతోపాటు భూసారం పెరుగుతుందని, దిగుబడులు బాగుంటాయని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు కె.లక్ష్మణ, శ్రీనివాస రావు చెబుతున్నారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గిస్తుంది, భూగర్భజలాల కాలుష్యం ఉండదన్నారు. వరిలో రసాయన ఎరువులు 75 శాతం, జీవన ఎరువులు 25 శాతం వాడాలని సూచించారు.

మూడు రకాల వరిలో ఎకరాకు వాడాల్సిన ఎరువులు.. ◆ **తక్కువ కాలం రకం:** ఇది 110 రోజుల్లో పంట వస్తుంది. రసాయన ఎరువులు 70-75 శాతం వాడాలి. యూరియా 40-45 కిలోలను మూడు భాగాలుగా విభజించి వాడాలి. ◆ **మధ్యకాలం:** 125 నుంచి 135 రోజుల్లో పంట వస్తుంది. యూరియా 48-50 కిలోలు, ఎస్ఎస్‌పీ 150 కిలోలు, ఎంవోపీ 30-35 కిలోలు వాడాలి. యూరియాను మూడు భాగాలుగా విభజించి వాడాలి. ◆ **దీర్ఘకాలం:** వీటి పంట కాలం 140-160 రోజులు. యూరియా 55-60 కిలోలు, ఎస్ఎస్‌పీ 160-165 కిలోలు, ఎంవోపీ 35-40 కిలోలు వాడాలి. నిర్దేశిత యూరియాలో 20 శాతాన్ని నాట్లు వేసిన పది రోజుల్లో వేయాలి.

జీవన ఎరువుల వినియోగం

అజోల్లా: ఎకరా వరి పంట కోసం సుమారు 100-150 కిలోలు అజోల్లా కలపాలి. లేదా దీన్ని పొలంలోనే పెంచి పంటకు ముందే మట్టిలో కలియదున్నాలి. ఇది హెక్టారుకు 20-30 కిలోల నత్రజనిని అందిస్తుంది. నేలలో సేంద్రియ పదార్థం పెంచుతుంది.

బ్లూ-గ్రీన్ ఆల్గే: 10-12 కిలోల ఆల్గే కల్చర్ నీటిలో వదలాలి. దీని ద్వారా 20-25 కిలోల నత్రజని పంటకు అందుతుంది. పొలంలో నీటి పైపూతను కప్పి కలుపు మొక్కలు తగ్గిస్తుంది.

ఆజోస్పైరిల్లం: 1-2 కిలోలు లేదా 500 మి.లీ కల్చర్ (సీడ్ ట్రీట్మెంట్/రోట్ డిప్) వాడాలి. నత్రజనిని స్థిరపరిచి వేర్ల పెరుగుదల మెరుగుపరుస్తుంది. దిగుబడి 15 శాతం పెరుగుతుంది.

ఫాస్పరస్ సాల్యూబులైజింగ్ బాక్టీరియా (పీఎస్‌బీ): ఎకరానికి 1-2 కిలోలు లేదా 500 మి.లీ పీఎస్‌బీ కల్చర్ వాడాలి. ఇది నేలలోని అరగని ఫాస్ఫరస్‌ను కరిగించి మొక్కలకు అందిస్తుంది. దీంతో రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది.

రైతేరాజు

పూత దశ ఎంతో కీలకం

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా పంటల సాగులో పూత, పిందె దశ ఎంతో కీలకమని.. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే తెగుళ్ల నుంచి కాపాడి అధిక దిగుబడులు పొందొచ్చని వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త తేజేశ్వరరావు సూచించారు. రైతుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

? ప్రశ్న: పత్తిలో పిండినల్లి నివారణ ఎలా? - జి.గోవిందరావు, దత్తిరాజేరు

☛ సమాధానం: పత్తి పంటను ఆశించే పిండిపురుగు తల్లి, పిల్ల పురుగులు, కొమ్మలు, కాండం, మొగ్గలు, పువ్వులు, కాయల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీంతో మొక్కలు గిడసబారుతాయి. నివారణకు తొలిదశలో ఆశించిన పిండినల్లిని ఇమిడాక్లోప్రిడ్, నీరు 1:2 నిష్పత్తిలో కలిపిన ద్రావణాన్ని 60 రోజులవ్వగానే మొక్క కాండానికి బ్రష్‌తో పూయాలి. మందులను పిచికారీ చేసేటప్పుడు లీటరు నీటికి 0.5 గ్రా. సర్ఫ్ కలిపి వాడాలి.

? : కొబ్బరిలో ఆకులు అగ్రభాగం కత్తిరించినట్లు మారుతున్నాయి. ఏం చేయాలి. - జి.శ్రీనివాసరావు, తోటపల్లి

☛: కొమ్ముపురుగు కొబ్బరి లేత పత్రాలను మొవ్వులో ఆశించి తినటం వల్ల విచ్చుకున్న ఆకులు 'వి' ఆకారంలో కత్తిరించినట్టు కనిపిస్తాయి. తోటల్లో ఎండిపోయిన చెట్లను తొలగించి నాశనం చేయాలి. కార్బరిల్ పొడి 3గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 3 నెలలకోసారి కొబ్బరి చెట్టు మొవ్వులో వేప పిండి లేదా పొడి, గింజలు 100-150గ్రా. ఇసుకతో కలిపి వేయాలి.

వాట్సాప్ కొట్టు.. సలహా పొందు
కూరగాయల పంటల సాగులో అనుసరించాల్సిన రకాలు, మేలైన దిగుబడులను పొందేందుకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలపై సలహాలకు 82749 95417 నంబరును సంప్రదించాలని ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల సహాయ ఆచార్యుడు ప్రదీప్ తెలిపారు.

కలుపు నియంత్రణతో వేరుశనగకు మేలు

కనిమెరకలో వేరు శెనగ పంట

బొండపల్లి, న్యూస్‌టుడే: వేరుశనగను వర్షాధార భూముల్లో ఖరీఫ్ పంటగానూ, నీటి వసతి గల భూముల్లో రబీ పంటగానూ సాగు చేయొచ్చని బొండపల్లి వ్యవసాయాధికారి ఎం.మల్లికార్జునరావు సూచించారు. రబీలో వాతావరణ పరిస్థితులు అధిక దిగుబడులను ఇస్తాయన్నారు. 50 కిలోల విత్తనాలను రాయితీపై రూ.2,300 లకు అందిస్తున్నామన్నారు. ముందుగా భూసార పరీక్షలు చేయించి, తగినంత ఎరువులు వేయాలి. నీటి పారుదల కింద జిప్సంను పూత సమయంలో వేయాల్సి ఉంటుంది.

సస్యరక్షణ ఇలా.. ★ ఈ పంటను ఎక్కువగా వేరు పురుగు, రసం పీల్చే, పేనుబంక, ఆకుపచ్చదోమ, ఎర్రగొంగళి, ఆకు ముడత, పొగాకు లద్దె, మల్లి, కాయ తొలిచే పురుగులు ఆశించి నష్టం కలిగిస్తాయి. వీటిపై రైతులు అప్రమత్తంగా ఉండాలి. ★ తిక్కా ఆకుమచ్చ తెగులు, కుంకుమ, మొదలుకుళ్లు, వేరుకుళ్లు తెగులు ఆశించే ప్రమాదముంది. ★ కలుపును ఆదిలోనే నివారించుకుంటే పంట దిగుబడి పెరుగుతుంది. నివారణకు ఎకరాకు లీటరు అలాక్లోర్ లేదా పెండిమిథాలిన్ 1.5 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే పిచికారీ చేయాలి. 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి.

గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి నివారణ

కురుపాం గ్రామీణం: వర్షాకాలంలో గొర్రెలు నీలి నాలుక వ్యాధి బారినపడుతుంటాయి. వైరస్ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఆగస్టు నుంచి అక్టోబరు నెలల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుంది. ఇది సోకితే గొర్రె నాలుక చుట్టూ పొక్కులు ఏర్పడతాయి. నాలుక నీలి రంగులో మారుతుంది. జ్వరం 105-106 డిగ్రీల వరకు ఉంటుంది. మేత సరిగ్గా తినకపోవడంతో బలహీనమై మరణానికి దారి తీస్తుంది.

ఇదీ చికిత్స: నోటి పుండ్లను ఒక శాతం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి బోరోగ్లిసరిన్ పూయాలి. యాంటిబయోటిక్స్ సూదులు ఎండోఫ్లాక్సిన్ 4 ఎంఎల్, నొప్పులు తగ్గడానికి మెలాక్సికమ్ 3 ఎంఎల్, న్యూరోకేర్ 3 ఎంఎల్ అయిదు రోజుల పాటు కండకు వేయాలి. రాగి జావ, అరటి పండ్లు, పులగం ఆహారంగా ఇవ్వాలి. బ్లూ టంగ్ టీకాలు వేయించాలని కురుపాం పశువైద్యురాలు .శైలజ సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ
జిల్లా కార్యాలయము: దాసన్నపేట, విజయనగరం - 535 008

SHORT TERM TENDER NOTIFICATION

టెండర్ నోటీసు నెం. PDS.2/Packing/OWS/2025-26 తేది: 29.09.2025

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/గోదాములలో ఆరు నెలల పాటు అనగా 31.03.2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది. ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూపును ఫోన్ నంబర్లు (+91-22) -48810500/ 9962059599/ 9032429420 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేదీ 05.10.2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

సం/- జాయింట్ కలెక్టర్ & EOED
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ
విజయనగరం జిల్లా

బదిలీ కమిషనర్‌కు సత్కారం

కమిషనర్ దంపతులను సత్కరిస్తున్న సిబ్బంది

రాజాం, న్యూస్‌టుడే: తెనాలి మున్సిపాలిటీ కమిషనర్‌గా బదిలీపై వెళ్తున్న రాజాం పురపాలిక కమిషనర్ జాగరపు రామఅప్పలనాయుడును సోమవారం రాత్రి రాజాంలో ఘనంగా సత్కరించారు. పురపాలిక ఉద్యోగులు, సిబ్బంది, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆయన సేవలను ప్రశంసించారు. ఇన్నాళ్లూ తనకు సహకరించిన వారికి కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు. మేనేజర్ శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు.

చికెన్ ధరలు

రకం	బ్రాయిలర్ లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	135	240	250

అమ్మవారికి సారె సమర్పణ

మెంటాడ: సారెను ఊరేగింపుగా తీసుకెళ్తున్న మహిళలు

సంతకవిటి: నైవేద్యంగా పెట్టిన 108 రకాల పిండి వంటలు

సంతకవిటి, న్యూస్‌టుడే: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సంతకవిటిలో సైఫా యువజన సంఘం ఏర్పాటు చేసిన అమ్మవారికి భక్తులు సోమవారం సారె సమర్పించారు. 108 రకాల పిండి వంటలు తయారు చేసి సారెను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ● మెంటాడ: మెంటాడలోని మండల వీధిలో ఏర్పాటు చేసిన దేవీ పీఠం భక్తులు, గ్రామస్థులు అమ్మవారికి సారె సమర్పించారు. సారెతో తిరువీధి నిర్వహించారు.

శాంతిభద్రతలు కాపాడేందుకు కృషి

వాహనాలపై ఆరా తీస్తున్న ఎస్పీ

గజపతినగరం, న్యూస్‌టుడే: గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సిబ్బందికి సూచించారు. సోమవారం గజపతినగరం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. స్టేషను ఆవరణలో ఉన్న వాహనాలను పరిశీలించారు. అనధికార వాహనాలను నిబంధనల మేరకు డిస్పోజ్ చేయాలని సూచించారు. పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నాయని, మరింత అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఏఎస్పీ సౌమ్యలత, ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, సీఐ జీఏవీ రమణ, ఎస్సై కిరణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలతో నష్టపోయాం

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: నకిలీ వరి విత్తనాల కారణంగా గింజ కట్టే దశలో కేళీలు ఏర్పడడంతో తీవ్రంగా నష్టపోయామని రాజాం మండలంలోని అమరాం, రామినాయుడువలస గ్రామాలకు చెందిన రైతులు లబోదిబోమంటున్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద తాలు గింజలతో ఉన్న వరి దుబ్బులను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు ఇచ్చిన డీలరుపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారని, పంట పోవడంతో అన్నదాతలు బోరుమంటున్నారన్నారు. దాదాపు 150 బస్తాల విత్తనాలు పోయాయన్నారు. వెంటనే అధికారులు స్పందించి, ఆదుకోవాలన్నారు.

కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న రైతులు, నాయకులు

EENADU
Classifieds

REAL ESTATE

FLAT FOR SALE

3BHK Flat for Sale G2, 1st Floor E/F, 1380Sft, Bhagyalakshmi enclave easy-buy showroom Backside Ring Rd. VZM ✆ 9182650432

2, 3 BHK VZM జమ్ము నారాయణపురంలో G-3 (డీలక్స్ ఫ్లాట్స్) 950, 1300 sftలు వరుసగా 25, 30 Lakhs N,S/F కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్ 100% వాస్తు, రెడీ టు ఆక్యుపై ✆ 7032505552.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన
కేవలం 315 /-
(GST 5% అదనం)
మాత్రమే
సంప్రదించండి:
8008597609

HOUSE FOR SALE

VZM టౌన్ ఉడా కాలనీ సాయిబాబా గుడి గోపాల్ ఎన్‌క్లేవ్ గ్రూప్ హౌస్‌లో 1200 Sft 3BHK ఫ్లాట్ అన్ని సౌకర్యాలతో అమ్మకానికి కలదు ✆ 9985648460

PLOT FOR SALE

VMRDA చెల్లూరు, L.P.No.23/2024 & తగరపువలస గేటెడ్ కమ్యూనిటి లే-ఔట్ (Villas) బ్యాంకు లోన్‌తో అమ్మకము కలవు. Cont: 8298299297.

దసర ఆఫర్: Reg. ఫ్రీ. భోగాపురం- నాతవలస టోల్‌గేట్ @ 10999/- & పూసపాటిరేగ- 5500 & 6500, రణస్థలం- 3500/-. ✆ 9100926640.

JOBS

Wanted- Ex-Servicemen Para-Military Personnel Age Limit-Below 45Yrs. Central Govt Rates and Free Accommodation Facility available. 8925801859, 8939815415.

రామకృష్ణ గ్రూప్ (AP NO:1) HYD, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. బో+వ+జీతం.ఇంటర్వ్యూ VJA ✆ 9502591122, 9573691122

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

బ్యాంకు ఖాతాలో రూ.2.90 లక్షల కాజేత

భోగాపురం, న్యూస్‌టుడే: ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.2.90 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు కాజేసిన ఘటన భోగాపురం మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. కౌలువాడకు చెందిన మాజీ సర్పంచి కె.రమణ ఈనెల 20న చరవాణి పోగొట్టుకున్నారు. 22న విజయనగరంలో కొత్త ఫోనుతో పాటు సిమ్ కార్డును తీసుకున్నారు. ఈ నెల 28న రాత్రి చరవాణిలో తన బ్యాంకు ఖాతాలో నగదు నిల్వను చూసుకోగా 22 నుంచి 24వ తేదీ మధ్యలో పలు దఫాలుగా పాత చరవాణి ద్వారా విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు.

దాడికి పాల్పడిన వ్యక్తికి మూడేళ్ల జైలు

గజపతినగరం: వ్యక్తిపై దాడి చేసి, చోరీకి పాల్పడిన నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. రెండేళ్ల కిందట పోరాం గ్రామానికి చెందిన జె.భగవాన్ అనే యువకుడు టి.జగన్నాథరాజును వెదురు కర్రతో కొట్టి రూ.10 వేల నగదు, రెండు చరవాణులను ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో అభియోగపత్రాలను దాఖలు చేశారు. ఈమేరకు భగవాన్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారని స్థానిక పోలీసులు తెలిపారు.

కాలుజారి ఎస్సై మృత్యువాత

శ్రీనివాసరావు (పాతచిత్రం)

పూసపాటిరేగ, గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: జిల్లాకు చెందిన ఎస్సై కాలుజారి మృతిచెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై దుర్గాప్రసాద్ వివరాల మేరకు పూసపాటిరేగ స్టేషన్‌లో ఎస్సై-2 గా పనిచేస్తున్న వి.శ్రీనివాసరావు(57) విజయవాడ ఉత్సవాలకు బందోబస్తుగా వెళ్లారు. హనుమాన్‌పేటలోని ఓ లాడ్జిలో బస చేశారు. సోమవారం ఉదయం విధులకు వెళ్లేందుకు బయలుదేరుతుండగా స్నానాల గదిలో కాలుజారి పడిపోయారు. నిర్వాహకుల సమాచారంతో స్థానిక పోలీసులు వెళ్లి, వెంటనే విజయవాడలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి స్వగ్రామం అనకాపల్లికి తీసుకొచ్చారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.

ఆర్టీసీ బస్సుకు ప్రమాదం: అయిదుగురికి గాయాలు

చికిత్స పొందుతున్న జోత్స్న

రేగిడి, పాలకొండ, న్యూస్‌టుడే: రాజాం నుంచి పాలకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు సోమవారం రాత్రి రేగిడి మండలంలోని రెడ్డిపేట పామాయిల్ మిల్లు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి రహదారి పక్కనే ఉన్న చెరువు పక్కకు ఒరిగింది. చోదకుడు అప్రమత్తమై వెంటనే బ్రేకు వేయడంతో ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. అయిదుగురు గాయపడ్డారు. బూరాడకు చెందిన పి.జోత్స్నకు నుదిటిపై, జె.రాముకు తల వెనుక కుట్లు పడ్డాయి. బాధితులు పాలకొండ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం సోమవారం గుర్తించినట్లు రైల్వే హెచ్‌సీ ఈశ్వరరావు తెలిపారు. మృతుడి వయసు 30 ఏళ్లు ఉంటుందని, ఎరుపు రంగు గడుల చొక్కా వేసుకుని ఉన్నాడన్నారు. ఇతర వివరాలు లభ్యం కాలేదన్నారు. దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

బొబ్బిలి
• బొబ్బిలి • రాజాం • గజపతినగరం • చీపురుపల్లి

ముందస్తు జాగ్రత్తలు అవసరం

బొబ్బిలి, న్యూస్‌టుడే: ముందస్తు జాగ్రత్తలతో గుండె జబ్బులను నియంత్రించొచ్చని వైద్యుడు అభియాన్ అన్నారు. సోమవారం ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ కాలనీలోని పట్టణ పీహెచ్‌సీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరు నెలలకోసారి పరీక్షలు చేసుకోవాలన్నారు. కారుణ్య ఫౌండేషన్, రోటరీక్లబ్ సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించారు. రోటరీ జిల్లా అధ్యక్షుడు జేసీ రాజు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలపై స్పందించండి

రాజాం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలని పురపాలిక ప్రాంతీయ సంచాలకుడు రవీంద్ర సిబ్బందికి సూచించారు. సోమవారం రాజాం పురపాలిక కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తి పన్ను వసూలుపై దృష్టి పెట్టాలన్నారు. కమిషనర్ రామఅప్పలనాయుడు, మేనేజర్ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ధర తగ్గించి విక్రయించాలి..

సంతకవిటి: కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించిందని, ఆ మేరకు వస్తువులు విక్రయించాలని జీఎస్టీ అధికారులు రమేష్, దివాకర్ తెలిపారు. సంతకవిటి, మందరాడ, జీఎస్ పురం గ్రామాల్లో దుకాణాల యజమానులకు సూచనలు చేశారు.

సరస్వతీ నమస్తుభ్యం

గరివిడిలో పూజ చేస్తున్న విద్యార్థులు

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం వాడవాడలా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. గరివిడి సూర్యసదనంలో వేదపండితులు సరస్వతి పూజ చేశారు. బొబ్బిలి దాడి తల్లి సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
– న్యూస్‌టుడే బృందం

రామభద్రపురంలో అమ్మవారు

రాజాం జ్ఞాన సరస్వతీదేవి ఆలయం వద్ద అక్షరాభ్యాసాలు

వంగర మండలం రుషింగిలో వీణ వాయిస్తున్న కళాకారులు

రూ.కోట్ల నిధులు.. అభివృద్ధి పరుగులు

• వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం

రాజాం, న్యూస్‌టుడే: రాజాం పురపాలికలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.2.50 కోట్లు మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఉప ప్రణాళిక నిధులు సమకూర్చింది. తొలివిడతలో రూ.25 లక్షలు, తాజాగా మరో రూ.2.25 కోట్లు ఇచ్చింది. పనులు త్వరిత గతిన చేపట్టేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఈ పనులకు కేటాయింపు..

ఉప ప్రణాళిక నిధులతో రహదారులు, మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు, తాగునీటి పైపులైను విస్తరణ పనులు, శ్మశానవాటికల అభివృద్ధి, బోర్ల మరమ్మతులు, కొత్తబోర్ల ఏర్పాటు, కల్వర్టుల నిర్మాణం తదితర వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మెంటిపేట ఎస్సీ కాలనీలో 7 పనులకు రూ.74.50 లక్షలు, పొనుగుటివలస ఎస్సీ వీధిలో అయిదింటికి రూ.19.20 లక్షలు, సారథి ఇందిరమ్మ కాలనీలో 14 పనులకు రూ.78.40 లక్షలు, కొండంపేటలో ఎనిమిదికి రూ.32 లక్షలు, డోలపేటలో రహదారి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇతర ఏడింటికి రూ.15.90 లక్షలతో ప్రతిపాదించారు.

వర్షం కురిస్తే ముంపే..

వర్షం కురిస్తే డోలపేటలోని ఎస్సీ కాలనీలో ఇళ్లల్లోకి వరదనీరు వస్తోంది. కాలువతో పాటు రోడ్డు నిర్మించాలి. ఈ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి గోతులమయంగా ఉంది. గతంలో రూ.40 లక్షలతో డోలపేట కూడలి నుంచి కోవెల వీధి వరకు పనులు చేపట్టారు. అక్కడి నుంచి శ్మశానం వరకు పూర్తిచేస్తే రహదారి మెరుగవుతుంది. దీనికితోడు ఎస్సీ శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని ఎప్పటి నుంచో కోరుతున్నా.. ఫలితం లేకపోతోంది. ఇన్ని సమస్యలు ఉన్నా.. కేవలం రూ.5 లక్షలు కేటాయించడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపాదనలు రూపొందించాం..

రాజాం పురపాలికలో ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టే పనులకు అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఇప్పటికే ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించాం. వాటిలో మార్పులు చేర్పులు ఉంటే మరోసారి పరిశీలిస్తాం. ప్రాధాన్యత క్రమంలో చేపట్టేలా చూస్తున్నాం. – వెంకటరామరాజు, ఏఈ, పురపాలిక

రెండు కిలోల గంజాయి పట్టివేత

బొండపల్లి: గొట్లాం బైపాస్ రహదారిపై సోమవారం అయిదుగురిని మూడు కిలోల గంజాయితో పట్టుకున్నట్లు సీఐ ఏవీ రమణ, ఎస్సై యూ.మహేష్ తెలిపారు. ఒడిశా నుంచి విశాఖకు గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో నిఘా పెట్టి పట్టుకున్నామన్నారు. నిందితులను రిమాండ్‌కు పంపించారు. ● ఇటీవల తండ్రిని హత్యచేసిన పి.గణేష్‌ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

బొబ్బిలి గ్రామీణం: పారాది ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు జిల్లా సీనియర్ పురుషుల జట్టు ఎంపిక జరిగింది. 60 మంది హాజరుకాగా 20 మందిని ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశారు. తుది జట్టుకు 16 మందిని ఎంపికచేసి వచ్చే నెలలో సత్తెనపల్లిలో జరగనున్న పోటీలకు తీసుకెళ్తామని పీడీలు వెంకటనాయుడు, సత్యనారాయణ అన్నారు.

దర్యాప్తు నిర్వహించాలి

బొబ్బిలి: పట్టణంలో గతంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భూమిపూజ చేసిన సీడీసీ భవన స్థలాన్ని ఇప్పుడు కాజేస్తున్నారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. అక్కడ కొంతమంది పేదలు షెడ్లు వేసుకుని, అద్దెలు చెల్లించి జీవనం సాగిస్తున్నారన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండు చేశారు.

వీధి వ్యాపారులకు రుణాలు

రాజాం, న్యూస్‌టుడే: వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వం సమకూర్చుతున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాజాం పురపాలిక కమిషనర్ జాగరపు రామఅప్పలనాయుడు సూచించారు. రాజాంలో సోమవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. ఇదివరకు తొలిసారి రుణం రూ.10 వేలు మంజూరు చేసేవారని, ఇప్పుడు రూ.15 వేలకు పెంచారన్నారు. మొదటిసారి తీసుకున్న రుణం చెల్లించినవారికి రెండో విడత రూ.25 వేలు, మూడోసారి రూ.50 వేలు బ్యాంకులు ఇస్తున్నందున వ్యాపార పురోభివృద్ధికి దోహదపడతాయన్నారు. నాయకులు గురవాన నారాయణరావు, మెప్మా సమన్వయకర్త రాజేష్, నాగళ్ల అప్పలనాయుడు పాల్గొన్నారు.

తాగునీటి సరఫరా వ్యవస్థ సరిచేయాలి

సమస్యలపై మాట్లాడుతున్న కౌన్సిలర్లు

బొబ్బిలి, న్యూస్‌టుడే: పురపాలికలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని, లీకులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, కట్టడి చేయాలని కౌన్సిలర్లు కోరారు. సోమవారం పుర అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. పట్టణంలోని బజారువీధి, రెడ్డికవీధి, చర్చిసెంటర్, మల్లంపేట ప్రాంతాల్లో కుళాయిల నుంచి కలుషిత నీరు వస్తోందని ఆ ప్రాంత కౌన్సిలర్లు అన్నారు. లీకులు కట్టడి చేసి, సమస్య పరిష్కరిస్తామని అధికారులు బదులిచ్చారు. అక్రమ కుళాయిలు అన్ని వార్డుల్లో ఉన్నాయని, క్రమబద్ధీకరిస్తే పురపాలికకు ఆదాయం వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తంచేశారు. గతంలో కొంతమంది ఉద్యోగులు కనెక్షన్ల కోసం డబ్బులు వసూలు చేసి పురపాలికకు జమచేయలేదని, చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధం లేని ఉద్యోగులు ఇళ్లకు కొలతలు తీసి పన్ను ఎక్కువగా పడుతోందని వర్తకులను బెదిరిస్తున్నారని కౌన్సిలర్ గెంబలి శ్రీనివాసరావు అన్నారు. రాణి మల్లమ్మదేవి పార్కు మరమ్మతులకు రూ.15 లక్షలు, వాణిజ్య సముదాయాల మరమ్మతులకు రూ.10 లక్షలు, పైవంతెనపై విద్యుత్తు స్తంభాలకు రోప్ లైటింగ్ ఏర్పాటుకు రూ.5 లక్షలు, కాంపాక్టర్ వాహనాల మరమ్మతులకు రూ.4.75 లక్షలు, నాయుడుకాలనీలో రహదారులకు రూ.4.50 లక్షలు కేటాయిస్తూ ఆమోదం తెలిపారు.

(c) eenadu

విజయనగరం

• విజయనగరం • నెల్లిమర్ల • ఎస్.కోట

ఆరోగ్యంపై దృష్టిసారించాలి

మాట్లాడుతున్న ఎస్పీ దామోదర్

వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ఒత్తిడి లేని జీవితం, మితాహారం, శారీరక వ్యాయామంతో గుండె జబ్బులను దూరం చేయొచ్చని ఎస్పీ దామోదర్ అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా తిరుమల- మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో నగరంలో సోమవారం జరిగిన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దని, ఆరోగ్యంపై దృష్టిసారించాలని కోరారు. వ్యాయామం, యోగా, ధ్యానం, నడక తదితర వాటికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆసుపత్రి ఎండీ కె.తిరుమల ప్రసాద్, మాన్సాస్ ఈవో కేవీఎల్‌పీ.రాజు, కార్డియాలజిస్టు శరత్ చంద్ర, వైద్య నిపుణులు దుర్గాప్రసాద్, కిరణ్, మెడికవర్ సెంట్రల్ హెడ్ మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: నిర్వహణ పనుల నేపథ్యంలో మంగళవారం ఉదయం 7 నుంచి 10 వరకు ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ కాలనీ, గౌతమీ నగర్, ఉడాకాలనీ ఫేజ్-1, 2, 3, 4, మహాలక్ష్మినగర్, ఆదిత్యా నగర్, సాలిపేట, గోకపేట, ఆర్అండ్‌బీ కూడలి, వివేకానందాకాలనీ, ఎల్బీకాలనీ, బొగ్గులదిబ్బ తదితర ప్రాంతాలకు సరఫరా ఉండదని ఈఈ పి.త్రినాథరావు తెలిపారు.

వీధి విక్రయదారులకు రుణాలు

గుర్తింపు కార్డులు అందజేస్తున్న కమిషనర్ నల్లనయ్య

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: పీఎం స్వానిధి 2.0 పథకాన్ని వీధి విక్రయదారులు సద్వినియోగం చేసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనరు పి.నల్లనయ్య అన్నారు. సోమవారం ఆనందగజపతి ఆడిటోరియంలో లోక్ కల్యాణ్ మేళాను ప్రారంభించారు. పలువురు వీధి విక్రయదారులకు గుర్తింపు కార్డులు, ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. రూ.150కే గుర్తింపు కార్డులు అందిస్తున్నామని, ప్రస్తుతం నగరంలో 7809 మంది ఉన్నారన్నారు. పథకం కింద తొలి విడతలో రూ.15 వేలు, రెండో సారి రూ.25 వేలు, మూడో విడత రూ.50 వేల చొప్పున రుణాలు అందిస్తారన్నారు. కార్పొరేటరు దుప్పాడ సునీత, మెప్మా పీడీ జీవీ.చిట్టిరాజు, లీడ్ బ్యాంక్ మేనేజరు మూర్తి, ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారి మీరా, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజరు ఆర్తి, టీపీఆర్వో సింహాచలం పాల్గొన్నారు.

ఉత్సవాల నిర్వహణకు సహకరించాలి

సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ గోవిందరావు

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: సిరిమానోత్సవం ప్రశాంతంగా జరిగేలా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు హుకుంపేట ప్రాంత పెద్దలు, యువత సహకరించాలని విజయనగరం డీఎస్పీ గోవిందరావు కోరారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు నివాసంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 11 గంటలకు సిరిమాను హుకుంపేట నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయానికి చేరుతుందన్నారు. 3 గంటల కల్లా ఊరేగింపు ప్రారంభమవుతుందని చెప్పారు. తహసీల్దార్ కూర్మనాథరావు, ఈవో శిరీష పాల్గొన్నారు.

పండగ మూడ్రోజులూ తాగునీటి సరఫరా

900 మంది కార్మికుల నియామకం

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: అందరి సమన్వయంతో పైడితల్లి జాతరలో భక్తులకు అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని విజయనగరం నగరపాలక సంస్థ మేయరు వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. సోమవారం సాయంత్రం మేయరు అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజెండాలో పొందుపరిచిన 10 అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం విజయలక్ష్మి మాట్లాడారు. పండగ మూడ్రోజులూ తాగునీరు సరఫరా చేస్తామన్నారు. ఇప్పటికే రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభించామని చెప్పారు. జాతర నాటికి అన్ని వీధుల్లోనూ దీపాలను బాగు చేయాలని సూచించారు. తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఆమోదించిన అంశాల్లో కొన్ని..

❖ దాసన్నపేటలోని ట్రాన్సిట్ స్టేషన్ నుంచి కాపులుప్పాడకు చెత్త తరలింపు ❖ హౌస్‌కీపింగ్‌కు పనులకు జీతాల పెంపు నేపథ్యంలో రూ.4.95 లక్షల కేటాయింపు ❖ పార్కులు, చెరువుల అభివృద్ధి, పెయింటింగ్ పనుల టెండర్లకు ఆమోదం ❖ ఉత్సవాల సందర్భంగా సరస్ కార్యక్రమం కోసం తాత్కాలిక మరుగుదొడ్లు, సెంటర్ మీడియన్ పెయింటింగ్, ఎల్ఈడీ స్క్రీన్లు, జనరేటర్ల ఏర్పాటుకు రూ.16.97 లక్షలు ❖ కేఎల్‌పురంలో ఉన్న ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీ ❖ బుంగవీధి శ్మశానవాటికలో రూ.18.35 లక్షలతో ప్రహరీ, షెడ్ నిర్మాణం, మరమ్మతులకు టెండర్లు.

సమావేశంలో మాట్లాడుతున్న మేయరు విజయలక్ష్మి

పనులకు ఇబ్బంది లేకుండా..

జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం రోజున యుద్ధప్రాతిపదికన పనులు చేసేందుకు 900 మంది కార్మికులను నియమిస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. ఇలా అన్ని రకాల పనులకు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల మేర ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా లోపాలు లేకుండా చూడాలని, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. కమిషనరు పి.నల్లనయ్య, ఫ్లోర్ లీడరు ఎస్‌వీవీ.రాజేష్, స్టాండింగ్ కమిటీ సభ్యులు అల్లు చాణక్య, జీవీ.రంగారావు, సుంకరనారాయణస్వామి, రేగాన రూపాదేవి, సహాయ కమిషనరు కె.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

చెరువు ఆక్రమణపై విచారణ

భోగాపురం, న్యూస్‌టుడే: ఏ.రావివలస పంచాయతీ నారుపేట రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 11-1లో ఆక్రమణకు గురైన చెరువు గర్భాన్ని శనివారం విజిలెన్స్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. 60 సెంట్లకుపైగా భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని, నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఆర్ఐ వేణుగోపాలకృష్ణ, వీఆర్వో చిట్టిబాబు పాల్గొన్నారు.

నగరంలో ఈనాడు

★ పైడితల్లి చదురుగుడిలో ప్రత్యేక నివేదన కారణంగా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2.30 వరకు దర్శనాల నిలిపివేత ★ ప్రభుత్వ వైద్య కళాశాలలకు వ్యతిరేకంగా వైకాపా ఆందోళన ★ సరస్ కొనసాగింపు ★ సిరిమానుకు పూజలు ★ ఘటాల ఊరేగింపు. - న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

పూసపాటిరేగ: వివిధ రోగాలకు చికిత్స చేయించుకున్న లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు సోమవారం అందజేశారు. పూసపాటిపాలేనికి చెందిన రౌతు సత్యనారాయణ రూ.1,35,038, నడుపూరి రుక్మిణికి రూ.31,624, రౌతు సత్యంకి రూ.28,699 చెక్కులు ఇచ్చారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు, సింహాచలం, భూలోక, సన్యాసినాయుడు పాల్గొన్నారు.

రహదారి ఛిద్రం.. ప్రయాణం భయం భయం

విజయనగరం నుంచి డెంకాడ మీదుగా నాతవలస వైపు వెళ్లే ఆర్అండ్‌బీ రహదారిలో అక్కడక్కడా ఛిద్రమై ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. ఈరహదారిలో రోజుకు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఛిద్రమైన రహదారి మధ్యలో గోతులు ఏర్పడడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు. ఈవిషయమై ర.భ.శాఖ జేఈ రవికుమార్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా పరిశీలించి పాడైన చోట్ల మరమ్మతులు చేపడతామని పేర్కొన్నారు. - న్యూస్‌టుడే, డెంకాడ

సచివాలయ ఉద్యోగుల నిరసన

నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

కొత్తవలస, న్యూస్‌టుడే: తమ డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మండలానికి చెందిన సచివాలయ ఉద్యోగులు సోమవారం మండల పరిషత్తు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఎంపీడీవో ఎస్.రమణయ్యను కలిసి వినతిపత్రం ఇచ్చారు. గ్రామ/వార్డు సచివాలయాల డైరెక్టరు ఇచ్చిన వినతిపై జేఏసీ [illegible] చర్చలకు పిలిచి వాయిదా వేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రతి [illegible] ఇంటింటికీ సంపద సర్వే మానుకోవాలన్నారు. అక్టోబరు 1న పింఛన్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. జేఏసీ పిలుపు అనుసరించి అధికారుల వాట్సప్ గ్రూపుల నుంచి వైదొలగినట్లు ప్రకటించారు.

అస్తవ్యస్తంగా కాలువల వ్యవస్థ

నగరపాలక సంస్థలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. శిథిలమైన, కచ్చాకాలువలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏటా రూ.కోట్లు వెచ్చిస్తున్నా పరిస్థితిలో మార్పులేదు. చాలా ప్రాంతాల్లో కాలువలు అసంపూర్తిగా జరగకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి చేరుతోంది. 50వ డివిజన్ గాజులరేగ టీటీడీ కాలనీలో దుస్థితే ఇందుకు నిదర్శనం. దోమలు, పందుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. పరిశీలించి నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామని కమిషనరు పి.నల్లనయ్య తెలిపారు. - న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

చదువుల తల్లి.. కల్పవల్లి

ఎస్.కోట ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు

కొత్తవలస: అమ్మ విగ్రహంతో అగ్నిగుండంపై నడుస్తున్న మాలధారులు

కొత్తగరువీధిలో సరస్వతీ దేవి అవతారంలో అమ్మవారు

సరస్వతీదేవి అవతారంలో పూజలందుకుంటున్న దుర్గమ్మ

పుస్తకాల అలంకరణలో కనకమహాలక్ష్మి

సరస్వతీ దేవిగా దుర్గమ్మ

దసరా పండగ నేపథ్యంలో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సోమవారం అమ్మవారు పలుచోట్ల సరస్వతీమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. జరజాపుపేటలో అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనం ఇవ్వడంతో విద్యార్థులు, యువత ప్రత్యేక పూజలు చేశారు. [illegible] ఆధ్వర్యంలో అన్నసమారాధన చేశారు. ❖ [illegible] ❖ ఎస్.కోటలోని దుర్గా ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. [illegible] శిరికివిధి సత్యసాయి కల్యాణ మండపం వద్ద అమ్మవారిని హంస వాహనంపై అలంకరించారు. ❖ దేశపాత్రునిపాలెంలో శూలాల ఉత్సవం, అగ్నిగుండం తొక్కే కార్యక్రమాన్ని భవానీ మాలధారులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ❖ బానాది శివాలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. జామిలో కనకదుర్గమ్మ ఆలయం వద్ద చిన్నారులు సరస్వతీ పూజ చేశారు. - న్యూస్‌టుడే బృందం

అభివృద్ధి పనులు చేపట్టండి

సమావేశంలో ఛైర్‌పర్సన్ సరోజినికి పనుల వివరాలు చెబుతున్న ఏఈ శివ

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: జరజాపుపేట, నెల్లిమర్ల ప్రాంతాల్లో రూ.2 కోట్లతో మంజూరు చేసిన అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని వార్డు కౌన్సిలర్లు ఛైర్‌పర్సన్ సరోజినికి విన్నవించారు. సోమవారం నెల్లిమర్ల నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వార్డుల్లో మంజూరు చేసిన సీసీ రహదారులు, కాలువల పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. గాంధీనగర్ కాలనీలో రూ.2 లక్షల నిధులతో ఉద్యానం అభివృద్ధి చేస్తామన్నారు. రెండు ప్రాంతాల్లో విద్యుత్తు దీపాలు వేసేందుకు రూ.3 లక్షల ఎస్ఎఫ్‌సీ నిధులను కేటాయిస్తామన్నారు. [illegible] మరమ్మతులకు రూ.22 వేల సాధారణ నిధులిస్తామన్నారు. తాగునీటి పైపులైన్ల మరమ్మతులకు రూ.3 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ [illegible], కమిషనరు టి.జయరాం, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

అవీ..ఇవీ..అన్నీ

ఎమ్మెల్యేకు వినతి

విద్యావిభాగం: సేవలను క్రమబద్ధీకరించి, పదవీ విరమణను 62 ఏళ్లకు పెంచే అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎంటీఎస్ ఉపాధ్యాయులు కోరారు. ఎమ్మెల్యే అదితికి వినతిపత్రం అందజేశారు. నాయకులు వెంకటరావు, అప్పలరాజు, గోపీనాథ్ పాల్గొన్నారు.

కారు, లారీ ఢీ.. ఇద్దరికి గాయాలు

భోగాపురం: కారు, లారీని ఢీకొనడంతో భోగాపురంలో ఇద్దరికి గాయాలయ్యాయి. సీఐ దుర్గాప్రసాద్ వివరాల మేరకు.. ఆదివారం విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారు ఎన్‌హెచ్‌పై భోగాపురం వద్ద అదుపుతప్పి బోల్తాపడి అవతలి రోడ్డుకు వెళ్లింది. ఆ సమయంలో శ్రీకాకుళం-విశాఖవైపు వెళ్తున్న లారీని ఢీకొనడంతో బోల్తా పడింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

గైర్హాజరుపై చర్యలకు నివేదిక

ఎల్.కోట: విధులకు గైర్హాజరైనా గత రెండునెలల్లో హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేయకపోవడం, ఎంపీడీవోకు ఎలాంటి సమాచారం లేకుండా శుక్రవారం కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహించడంపై ఎల్.కోట పంచాయతీ కార్యదర్శి జానకి స్వరూపిణికి మెమో జారీ చేస్తామని ఇన్‌ఛార్జి ఎంపీడీవో దొర తెలిపారు. జిల్లా అధికారులకు నివేదించామన్నారు.

నిర్వాసితులు రిలే నిరాహార దీక్షలు

ఎస్.కోట: వంద రోజులుగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసిన జిందాల్ నిర్వాసితులు సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలకు దిగారు. తొలిరోజు బొడ్డవరకు చెందిన 9 మంది కూర్చొన్నారు. తమ భూములు తిరిగి ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు.

హరితాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం

విజయవాడ సిటీ: సీఎం విజన్‌కు అనుగుణంగా హరితాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని మర్చాలని ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సుగుణమ్మ అన్నారు. డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు. డైరెక్టరుగా నెల్లిమర్లకు చెందిన ఎస్.వనజాక్షితో ఛైర్‌పర్సన్ ప్రమాణం చేయించారు.

జీఎస్టీపై ప్రచారం

విజయనగరం గ్రామీణం: జీఎస్టీ తగ్గడంతో ప్రయోజనాలపై కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అవగాహన కల్పించాలని జీఎస్టీ అధికారి రమణ, ఎంపీడీవో వెంకటరావు మండల పరిషత్తు కార్యాలయంలో అన్నారు.

యువత స్వచ్ఛంద రక్తదానం

కొత్తవలస: అక్టోబరు 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని విమ్స్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలోగురుదేవ ఆసుపత్రిలో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వహించిన శిబిరంలో 15 మంది రక్తదానం చేశారు.

నమోదు చేసుకుంటేనే... ప్రయోజనం

అక్టోబరు 15తో ముగియనున్న ఈ-పంట రిజిస్టర్ ప్రక్రియ

ఈ-క్రాఫ్ నమోదు చేస్తున్న వ్యవసాయ సహాయకులు

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చేలోగా విపత్తులు ఎదురైతే అన్నదాతలు నష్టపోతున్నారు. వారి శ్రమ వృథా కాకుండా ప్రభుత్వం ఈ-పంట నమోదు ప్రక్రియ చేపట్టింది. ఇందుకు మరో పక్షం రోజులే గడువు ఉంది. వ్యవసాయ సహాయకులు నేరుగా పొలాలకు వెళ్లి రైతు వివరాలు అంతర్జాలంలో నమోదు చేస్తున్నారు. ఇప్పటికి 57 శాతం పూర్తయింది. అక్టోబరు 15లోగా అందరూ తప్పనిసరిగా నమోదు కావాలి.

ప్రయోజనాలివీ..: నమోదైన వారికి ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇస్తుంది. దళారీ వ్యవస్థ నుంచి రైతులు బయటపడతారు. నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు ఎదురైతే పెట్టుబడి రాయితీకి అర్హత పొందుతారు. పంటకు తెగుళ్లు సోకితే ప్రభుత్వం వారి చరవాణికి సలహాలు ఇస్తుంది.

నియోజకవర్గంలో నమోదు ఇలా (ఎకరాల్లో)..

మండలం	విస్తీర్ణం	నమోదు
జామి	13,305	7279
వేపాడ	8865	4994
ఎల్.కోట	9010	4872
ఎస్.కోట	9978	5659
కొత్తవలస	2225	1356

వేగవంతం చేస్తున్నాం



ఈ-పంట నమోదును వేగవంతం చేస్తున్నాం. రైతు సేవా కేంద్రానికి వెళ్లి వ్యవసాయ సహాయకుడి ద్వారా నమోదు చేసుకోవాలి. రైతు చరవాణి నంబరు ఇవ్వాలి. ప్రభుత్వానికి ధాన్యం అమ్ముకోవడం ఉపయోగపడుతుంది. స్థానికంగా లేనివారికి సమాచారమివ్వాలి. -బి.భానులత, ఏడీ, కొత్తవలస సబ్ డివిజన్

3వేల మొక్కలతో శ్మశానాల సుందరీకరణ

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: మండలంలోని కొవ్వాడ అగ్రహారంలో మూడు వేల మొక్కలు నాటి శ్మశాన వాటికలను సుందరీకరణం చేస్తున్నట్లు స్థానిక సర్పంచి కోట్ల రఘు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఇక్కడి శ్మశాన వాటికలో మొక్కలను నాటి మాట్లాడారు. పంచాయతీ పరిధిలోని మూడు శ్మశాన వాటికల్లో వివిధ రకాల అలంకరణ మొక్కలు, పూలు, నీడనిచ్చేవి మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.

ప్రతిఒక్కరూ అవయవదానం చేయాలి

విజయనగరం వైద్య విభాగం, న్యూస్‌టుడే: ప్రతిఒక్కరూ అవయవాలను దానం చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.దేవిమాధవి అన్నారు. 'స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా సోమవారం వైద్య కళాశాల ప్రాంగణంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆసక్తి గలవారు సంబంధిత వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు.

అవగాహన కార్యక్రమంలో వైద్య నిపుణులు, విద్యార్థులు

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ధర్నా చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు

విజయనగరం ఉడాకాలనీ, విద్యావిభాగం: మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పెంచాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.స్రవంతి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ డిమాండు చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. కనీస వేతనాలివ్వాలని, ఉద్యోగ భద్రత, సమస్యలు పరిష్కరించాలన్నారు. నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో మెస్‌ఛార్జీలు పెంచాలన్నారు. నాయకులు దేగల అప్పలరాజు, పురం అప్పారావు, బి.నారాయణమ్మ, రామలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం డీఈవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.

అవగాహన పెంచుకోవాలి

సూచనలు చేస్తున్న సీడీపీవో ప్రసన్న

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: గర్భిణులు, బాలింతలు పోషహారంపై అవగాహన పెంచుకుని, ఆరోగ్యంగా ఉండాలని ఐసీడీఎస్ విజయనగరం ప్రాజెక్టు సీడీపీవో ప్రసన్న సూచించారు. సోమవారం వీటీ.అగ్రహారంలోని అంగన్‌వాడీ కేంద్రంలో మాట్లాడారు. పిల్లల్లో ఊబకాయం, ఇతర సమస్యలు రాకుండా ఉండాలంటే చిరుతిళ్లకు దూరంగా ఉంచాలని చెప్పారు. ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కష్టాల పరీక్షకు కాలితో సమాధానం

కలెక్టర్‌తో నాయుడు

పుట్టినప్పటి నుంచే రెండు చేతులూ పనిచేయవు. అయితేనేం.. ఏమాత్రం అధైర్య పడకుండా డైట్, డిగ్రీ వరకు చదివాడు. మెగా డీఎస్సీలో ఎడమ కాలితో పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికయ్యాడు కొత్తవలస మండలం గనిశెట్టిపాలేనికి చెందిన **జామి సింహాచలం నాయుడు**. ఈయన విద్యాభ్యాసం విశాఖ జిల్లాలో సాగింది. లోకల్ కేటగిరీ కింద అక్కడే పరీక్ష రాసి, రాష్ట్రస్థాయిలో 320వ ర్యాంకు, దివ్యాంగుల కేటగిరీలో 4వ ర్యాంకు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు కవిత సత్కరించారు. **- న్యూస్‌టుడే, వన్‌టౌన్**

ఉత్పత్తులకు వేదిక..
అలరించే వేడుక

సరస్‌లో ప్రదర్శనలను తిలకించేందుకు వచ్చిన నగరవాసులు

వందల రకాల మొక్కలు, ప్లాస్టిక్, మట్టి, పింగాణీ, సిమెంటు కుండీలు, అలరించే బొమ్మలు, ఆకట్టుకునే పరికరాలు, వెదురు ఉత్పత్తులు, అబ్బురపరిచే దీపాలు, నోరూరించే మిఠాయిలు.. ఇలా ఒక్కటేమిటి వేల రకాల వస్తువులన్నీ ఒక్కచోటే కొలువుదీరాయి. విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలోని పెద్దచెరువు సమీపంలో ప్రారంభమైన సరస్‌లో భాగంగా 244 స్టాళ్లను ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు వీటిని పెట్టారు. తొలిరోజు ఆ ప్రాంగణమంతా జనాలతో కిక్కిరిసింది. **- న్యూస్‌టుడే, మయూరికూడలి**

బాతు రూపంలో వెదురు బుట్ట

ప్రదర్శనల్లో ఉంచిన కుండీలు, మొక్కలు, మిఠాయిలు



రంగులు, పూలతో సరస్ లోగో

వివిధ రకాల మొక్కల అమ్మకాలు

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

పార్వతీపురం పట్టణం, క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఓఎన్‌జీసీ ఉపకార వేతనాలు అందిస్తోందని, ఈమేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు క్రీడాభివృద్ధి అధికారి కె.శ్రీధర్ తెలిపారు. 21 క్రీడా విభాగాల్లో 250 మందికి నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఉపకార వేతనం అందే అవకాశం ఉందన్నారు. 15 నుంచి 20 ఏళ్ల వయసు ఉండి, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలన్నారు. అర్హులైన వారు అక్టోబరు 21లోపు దరఖాస్తులు చేసుకోవాలి.

ఈ గోడకు దయ ఎక్కువ

పాతబొబ్బిలి కూడలిలో ఏర్పాటు చేసిన దయగల గోడ

అది పేదల అవసరాలు తీర్చుతున్న దయగల గోడ.. ఒక్క రూపాయి తీసుకోకుండా సేవలు అందిస్తోంది. ఈ గోడ బొబ్బిలి పట్టణంలోని పాత బొబ్బిలి కూడలిలో ఉంది. సాధారణంగా ఉద్యోగులు, సంపన్న వర్గాల వారు ఇళ్లలో పాతబడిన వస్తువులు, సైజు తేడాఉన్న దుస్తులు.. తదితరాలను విసిరేస్తుంటారు. బొబ్బిలి పట్టణవాసులు మాత్రం అలాంటి వాటిని 'దయగల గోడ' వద్ద ఉంచుతారు. వాటిని పేదలు ఉచితంగా తీసుకెళ్తున్నారు. **- న్యూస్‌టుడే, బొబ్బిలి**

నాలుగేళ్ల క్రితం పాత బొబ్బిలికి చెందిన ఉపాధ్యాయుడు ఎం.విజయమోహనరావు బస్టాండు పక్కన దీనిని ఏర్పాటు చేశారు. 'అవసరం లేని వస్తువులు ఇక్కడ పెట్టండి. . అవసరమైన వాటిని తీసుకెళ్లండి' అని అవగాహన కల్పించే విధంగా రాశారు. ఈ ప్రయత్నం మంచి ఫలితాలనిస్తోంది. చాలా మంది ద్విచక్ర వాహనాలు, కార్లలో వచ్చి అక్కడ వస్తువులు ఉంచేస్తున్నారు. అలా దినసరి కూలీలు, కార్మికులు, ఎలాంటి భరోసా లేని వారికి కల్పతరువుగా మారింది. రోజుకు 100 నుంచి 120 రకాల దుస్తులు, పదుల సంఖ్యలో చెప్పులు, బ్యాగులు, వంట సామగ్రి, అరుదుగా ఎలక్ట్రానిక్ వస్తువులు వస్తున్నాయి. విజయమోహనరావు స్నేహితులు కృష్ణదాసు, ఎస్.వి.రమణమూర్తి కొన్నిసార్లు వాటిని సమీప గిరిజన గ్రామాల్లోకి తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఒకరికి వృథా అయినది.. మరొకరి అవసరంగా మారుతుందని, ఆ ఉద్దేశంతోనే దయగల గోడను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. బొబ్బిలితో పాటు విజయనగరం, పార్వతీపురం నుంచి దాతలు వస్తున్నారన్నారు.

కండలు చూపారు.. ట్రోఫీలు పొందారు

విజయనగరంలో మిస్టర్ ఆంధ్రా ఓపెన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 165 బాడీబిల్డర్లు తరలివచ్చారు. 10 విభాగాల్లో విజేతలను ఎంపిక చేశారు. ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను విశాఖకు చెందిన విక్రమ్ దక్కించుకోగా.. రన్నర్‌గా పార్వతీపురం వాసి సంతోష్‌కుమార్ నిలిచాడు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

సమతుల ఎరువు.. వరికి ఆదరువు

(న్యూస్‌టుడే-గరివిడి/ వ్యవసాయ విభాగం)

ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ సిబ్బంది

అధిక దిగుబడుల ఆశతో వరి రైతులు యూరియాను ఎక్కువ మోతాదులో వినియోగిస్తుండడంతో నేల సారాన్ని కోల్పోతుంది. పంటకు జీవన ఎరువులు (బయోఫెర్టిలైజర్లు) వాడితే తక్కువ ఖర్చుతోపాటు భూసారం పెరుగుతుందని, దిగుబడులు బాగుంటాయని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు కె.లక్ష్మణ, శ్రీనివాస రావు చెబుతున్నారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గిస్తుంది, భూగర్భజలాల కాలుష్యం ఉండదన్నారు. వరిలో రసాయన ఎరువులు 75 శాతం, జీవన ఎరువులు 25 శాతం వాడాలని సూచించారు.

మూడు రకాల వరిలో ఎకరాకు వాడాల్సిన ఎరువులు.. ◆ **తక్కువ కాలం రకం:** ఇది 110 రోజుల్లో పంట వస్తుంది. రసాయన ఎరువులు 70-75 శాతం వాడాలి. యూరియా 40-45 కిలోలను మూడు భాగాలుగా విభజించి వాడాలి. ◆ **మధ్యకాలం:** 125 నుంచి 135 రోజుల్లో పంట వస్తుంది. యూరియా 48-50 కిలోలు, ఎస్ఎస్‌పీ 150 కిలోలు, ఎంవోపీ 30-35 కిలోలు వాడాలి. యూరియాను మూడు భాగాలుగా విభజించి వాడాలి. ◆ **దీర్ఘకాలం:** వీటి పంట కాలం 140-160 రోజులు. యూరియా 55-60 కిలోలు, ఎస్ఎస్‌పీ 160-165 కిలోలు, ఎంవోపీ 35-40 కిలోలు వాడాలి. నిర్దేశిత యూరియాలో 20 శాతాన్ని నాట్లు వేసిన పది రోజుల్లో వేయాలి.

జీవన ఎరువుల వినియోగం

అజోల్లా: ఎకరా వరి పంట కోసం సుమారు 100-150 కిలోలు అజోల్లా కలపాలి. లేదా దీన్ని పొలంలోనే పెంచి పంటకు ముందే మట్టిలో కలియదున్నాలి. ఇది హెక్టారుకు 20-30 కిలోల నత్రజనిని అందిస్తుంది. నేలలో సేంద్రియ పదార్థం పెంచుతుంది.

బ్లూ-గ్రీన్ ఆల్గే: 10-12 కిలోల ఆల్గే కల్చర్ నీటిలో వదలాలి. దీని ద్వారా 20-25 కిలోల నత్రజని పంటకు అందుతుంది. పొలంలో నీటి పైపూతను కప్పి కలుపు మొక్కలు తగ్గిస్తుంది.

ఆజోస్పైరిల్లం: 1-2 కిలోలు లేదా 500 మి.లీ కల్చర్ (సీడ్ ట్రీట్మెంట్/రోట్ డిప్) వాడాలి. నత్రజనిని స్థిరపరిచి వేర్ల పెరుగుదల మెరుగుపరుస్తుంది. దిగుబడి 15 శాతం పెరుగుతుంది.

ఫాస్ఫరస్ సాల్యూబులైజింగ్ బాక్టీరియా (పీఎస్‌బీ): ఎకరానికి 1-2 కిలోలు లేదా 500 మి.లీ పీఎస్‌బీ కల్చర్ వాడాలి. ఇది నేలలోని అరగని ఫాస్ఫరస్‌ను కరిగించి మొక్కలకు అందిస్తుంది. దీంతో రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది.

రైతేరాజు

ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు

ట్రోఫీతో పైడిరాజు

తాటిచెట్లపాలెం: పోలియో బాధితులకు నిధి సేకరణలో భాగంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఇందులో డబుల్స్‌లో రన్నర్‌గా అరుణ్, సింగిల్స్ ఛాంపియన్‌గా పైడిరాజు, రన్నర్‌గా హర్ష విజయం సాధించారు. వీరు ముగ్గురూ విజయనగరం వాసులే. నిర్వాహకులు విజేతలకు ట్రోఫీలిచ్చారు.

ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన అవసరం

వైద్యవిభాగం: ఎయిడ్స్ నియంత్రణపై యువతలో అవగాహన అవసరమని డీఎంహెచ్‌వో జీవనరాణి అన్నారు. హెచ్ఐవీ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులపై గత నెలలో నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజయం సాధించిన వారికి సోమవారం తన కార్యాలయంలో బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. కె.రాము- రూ.10 వేలు, పి.వసంత- రూ.7 వేలు, పి.వసంత- రూ.10 వేలు, ఎస్.శ్రావణి- రూ.7 వేలు, లక్ష్మణరావు- రూ.10 వేలు, అశోక్- రూ.7 వేలు పొందారు. వీరు త్వరలో విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లనున్నారని చెప్పారు.

జీఎస్టీ సంస్కరణలతో వినియోగదారులకు మేలు

కరపత్రాలతో జేసీ నిర్మలజ్యోతి, అధికారులు

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: జీఎస్టీ 2.0లో పన్ను రేట్ల తగ్గింపుతో వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని వాణిజ్య పన్నుల శాఖ విజయనగరం డివిజన్ సంయుక్త కమిషనర్ నిర్మలజ్యోతి అన్నారు. సోమవారం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, ఎస్‌బీటీ మార్కెట్, పీడబ్ల్యూ మార్కెట్, ట్యాంక్‌బండ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో దుకాణాలు, షోరూంలలో అవగాహన కల్పించారు. తగ్గిన ధరలకే అమ్మాలని సూచించారు. కొనుగోలుదారుల్లో చైతన్యం అవసరమని పేర్కొన్నారు. దాదాపు 99 రకాల వస్తుసేవలపై పన్ను ఉండదని ప్రకటించారు. ఇంటెలిజెన్స్ ఏసీ కేవీ.రమణ, దక్షిణ, పశ్చిమ ఏసీలు శ్వేత, వెంకటేశ్వరరావు, స్పెషల్‌వింగ్ విభాగం అధికారులు డీవీ.రమణ, గణపతిరావు, వాణిజ్య మండలి అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పూత దశ ఎంతో కీలకం

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా పంటల సాగులో పూత, పిందె దశ ఎంతో కీలకమని.. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే తెగుళ్ల నుంచి కాపాడి అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త తేజేశ్వరరావు సూచించారు. రైతుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

? : ప్రశ్న: పత్తిలో పిండినల్లి నివారణ ఎలా? - **జి.గోవిందరావు, దత్తిరాజేరు**

☛ : **సమాధానం:** పత్తి పంటను ఆశించే పిండిపురుగు తల్లి, పిల్ల పురుగులు, కొమ్మలు, కాండం, మొగ్గలు, పువ్వులు, కాయల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీంతో మొక్కలు గిడసబారుతాయి. నివారణకు తొలిదశలో ఆశించే పిండినల్లిని ఇమిడాక్లోప్రిడ్, నీరు 1:2 నిష్పత్తిలో కలిపిన ద్రావణాన్ని 60 రోజులప్పుడు మొక్క కాండానికి బ్రష్‌తో పూయాలి. మందులను పిచికారీ చేసినప్పుడు లీటరు మందు నీటికి 0.5 గ్రా. సర్ఫ్ కలిపి వాడాలి.

? : కొబ్బరిలో ఆకులు అడ్డంగా కత్తిరించినట్లు మారుతున్నాయి. ఏం చేయాలి? - **జి.శ్రీనివాసరావు, తోటపల్లి**

☛ : కొమ్ముపురుగు కొబ్బరి లేత పత్రాలను మొవ్వులో ఆశించి తినటం వల్ల విచ్చుకున్న ఆకులు 'వి' ఆకారంలో కత్తిరించినట్లు కనిపిస్తాయి. తోటల్లో ఎండిపోయిన చెట్లను తొలగించి నాశనం చేయాలి. నెలకోసారి తిరగేసి కార్బరిల్ పొడిని 3గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 3 నెలలకోసారి కొబ్బరి చెట్ల మొవ్వులో వేప పిండి లేదా గింజల పొడి, 100-150గ్రా. ఇసుకతో కలిపి వేయాలి.

ఫోన్ కొట్టు.. సలహా పొందు
కూరగాయల పంటల సాగులో అనుకూలమైన రకాలు, మేలైన దిగుబడులకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలపై సలహాలకు 82749 95417 నంబరును సంప్రదించాలని ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల సహాయ ఆచార్యుడు ప్రదీప్ తెలిపారు.

కలుపు నియంత్రణతో వేరుశనగకు మేలు

కనిమెరకలో వేరు శెనగ పంట

బొండపల్లి, న్యూస్‌టుడే: వేరుశనగను వర్షాధార భూముల్లో ఖరీఫ్ పంటగానూ, నీటి వసతి గల భూముల్లో రబీ పంటగానూ సాగు చేయొచ్చని బొండపల్లి వ్యవసాయాధికారి ఎం.మల్లికార్జునరావు సూచించారు. రబీలో వాతావరణ పరిస్థితులు అధిక దిగుబడులను ఇస్తాయన్నారు. 50 కిలోల విత్తనాలను రాయితీపై రూ.2,300 లకు అందిస్తున్నామన్నారు. ముందుగా భూసార పరీక్షలు చేయించి, తగినంత ఎరువులు వేయాలి. నీటి పారుదల కింద జిప్సం పూత సమయంలో వేయాలన్నారు.

సస్యరక్షణ ఇలా..: ★ ఈ పంటకు ఎక్కువగా వేరు పురుగు, రసం పీల్చే, పేనుబంక, ఆకుపచ్చదోమ, ఎర్రగొంగళి, ఆకు ముడత, పొగాకు లద్దె, మలి, కాయ తొలిచే పురుగులు ఆశించి నష్టం కలిగిస్తాయి. వీటిపై రైతులు అప్రమత్తంగా ఉండాలి. ★ తిక్కా ఆకుమచ్చ తెగులు, కుంకుమ, మొదలుకుళ్లు, వేరుకళ్లు తెగులు ఆశించే ప్రమాదముంది. ★ కలుపును ఆదిలోనే నివారించకుంటే పంట దిగుబడి క్షీణిస్తుంది. నివారణకు ఎకరాకు లీటరు అలాక్లోర్ లేదా పెండిమిథాలిన్ 1.5 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తనం వేసిన వెంటనే చల్లుకోవాలి. 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి.

గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి నివారణ

కురుపాం గ్రామీణం: వర్షాకాలంలో గొర్రెలు నీలి నాలుక వ్యాధితో బాధపడుతుంటాయి. వైరస్ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఆగస్టు నుంచి అక్టోబరు నెలల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుంది. ఇది సోకితే గొర్రె నాలుక చుట్టూ పొక్కులు ఏర్పడతాయి. నాలుక నీలి రంగులో మారుతుంది. జ్వరం 105-106 డిగ్రీల వరకు ఉంటుంది. మేత సరిగ్గా తినకపోవడంతో బలహీనమై మరణానికి దారి తీస్తుంది.

ఇదీ చికిత్స: నోటి పుండ్లను ఒక శాతం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి బోరోగ్లిసరిన్ పూయాలి. యాంటిబయోటిక్స్ సూదులు ఎండోఫ్లాక్సిన్ 4 ఎంఎల్, నొప్పులు తగ్గడానికి మెలాక్సికమ్ 3 ఎంఎల్, న్యూరోకేర్ 3 ఎంఎల్ అయిదు రోజుల పాటు కండకు వేయాలి. రాగి జావ, అరటి పండ్లు, పులగం ఆహారంగా ఇవ్వాలి. బ్లూ టంగ్ టీకాలు వేయించాలని కురుపాం పశువైద్యురాలు .శైలజ సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ
జిల్లా కార్యాలయము: దాసన్నపేట, విజయనగరం - 535 008
SHORT TERM TENDER NOTIFICATION
టెండర్ నోటీసు నెం. PDS.2/Packing/OWS/2025-26 తేది: 29.09.2025
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/గోదాములలో ఆరు నెలల పాటు అనగా 31.03.2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది. ఆసక్తిగల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూపును ఫోన్ నంబర్లు (+91-22) -48810500/ 9962059599/ 9032429420 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేదీ 05.10.2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.
సం/- జాయింట్ కలెక్టర్ & EOED
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ
విజయనగరం జిల్లా

పెదఖండేపల్లి గ్రామసభ వాయిదా

పోలీసులతో మాట్లాడుతున్న నాయకులు

ఎస్.కోట, న్యూస్‌టుడే: ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా పెదఖండేపల్లిలో తలపెట్టిన ప్రత్యేక సభ వాయిదా పడింది. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారంటూ సర్పంచి రమణను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నిర్వాసితుల ఆందోళనలతో ఉద్రిక్తత నెలకొంది. మూడు రోజుల కిందట పంచాయతీ కార్యదర్శి వీరునాయుడు గ్రామసభ ఏర్పాటు కోసం వార్డు సభ్యులకు నోటీసులు పంపించారు. సోమవారం కలెక్టరేట్‌కు వెళ్తున్నందున వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. సర్పంచి మాత్రం ఏర్పాట్లు చేస్తుండడంతో సీఐ నారాయణమూర్తి సిబ్బందితో వచ్చి అడ్డుకున్నారు. ఆయన నిరాకరించడంతో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్సీ రఘురాజు, ఎంపీపీ సోమేశ్వరరావు, నాయకులు చేరుకుని సీఐతో వాదనకు దిగారు. హోం మంత్రి అనితకు ఫోన్ చేశారు. ఆమె సూచనతో వాయిదా వేస్తున్నామని ఎమ్మెల్సీ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సర్పంచును పోలీసులు విడిచిపెట్టారు. సీఐపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

సాహసాలకు వేళాయె..

ఎన్‌సీసీ క్యాడెట్లలో జాతీయ భావన, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించేందుకే ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమాండింగ్ అధికారి, లెఫ్టినెంట్ కల్నల్ జి.భద్రయ్య అన్నారు. విజయనగరంలోని సీతం ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ప్రారంభమైన వార్షిక శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. అక్టోబరు 7 వరకు పరేడ్ డ్రిల్, ఆయుధ శిక్షణ, శారీరక దారుఢ్యం, మానసిక ధైర్యం, నాయకత్వ నైపుణ్యాలపై ప్రత్యేక తర్ఫీదు ఇస్తామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 600 మంది హాజరయ్యారు.
- న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్

వైభవం.. శ్రీవారి కల్యాణం

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ఉదయం ప్రాతఃకాలార్చన, బాలభోగం చేపట్టారు. సాయంత్రం ఉత్సవమూర్తులను తిరువీధుల్లో పల్లకీపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం ఆస్థాన మండపం వద్ద ప్రత్యేకంగా అలంకరించి, వేదమంత్రాల సాక్షిగా కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, పూజలు చేశారు.

రామతీర్థంలో శ్రీవారికి కల్యాణం జరిపిస్తున్న అర్చకులు

మన 'సారె' కొలిచారు

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయనగరంలోని అయ్యన్నపేటలో కొలువుదీరిన దుర్గాదేవికి స్థానికులు సోమవారం సారె సమర్పించారు. సుమారు 150 మంది మహిళా భక్తులు వివిధ రకాల పిండి వంటలను ఊరేగింపుగా తీసుకెళ్లి తల్లికి నైవేద్యంగా పెట్టారు. అంతకుముందు తల్లి చిత్రపటంతో పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు.
- న్యూస్‌టుడే, అయ్యన్నపేట

EENADU
e Classifieds

REAL ESTATE

FLAT FOR SALE

3BHK Flat for Sale G2, 1st Floor E/F, 1380Sft, Bhagyalakshmi enclave easy-buy showroom Backside Ring Rd. VZM ✆ 9182650432

2, 3 BHK VZM జమ్మునారాయణపురంలో G-3 (డీలక్స్ ఫ్లాట్స్) 950, 1300 Sftలు వరుసగా 25, 30 Lakhs N,S/F కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్ 100% వాస్తు, రెడీ టు ఆక్యుపై ✆ 7032505552.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

HOUSE FOR SALE

VZM టౌన్ ఉడా కాలనీ సాయిబాబా గుడి గోపాల్ ఎన్‌క్లేవ్ గ్రూప్ హౌస్‌లో 1200 Sft 3BHK ఫ్లాట్ అన్ని సౌకర్యాలతో అమ్మకానికి కలదు ✆ 9985648460

PLOT FOR SALE

VMRDA చెల్లూరు, L.P.No.23/2024 & తగరపువలస గేటెడ్ కమ్యూనిటీ లే-ఔట్ (Villas) బ్యాంకు లోన్‌తో అమ్మకము కలదు. Cont: 8298299297.

దసర ఆఫర్: Reg. ఫ్రీ. భోగాపురం- నాతవలస టోల్‌గేట్ @ 10999/- & పూసపాటిరేగ- 5500 & 6500, రణస్థలం- 3500/-. ✆ 9100926640.

JOBS

Wanted- Ex-Servicemen Para-Military Personnel Age Limit-Below 45Yrs. Central Govt Rates and Free Accommodation Facility available. 8925801859, 8939815415.

రామకృష్ణ గ్రూప్ (AP NO:1) HYD, VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. బో+వ+జీతం.ఇంటర్వ్యూ VJA ✆ 9502591122, 9573691122

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

బ్యాంకు ఖాతాలో రూ.2.90 లక్షల కాజేత

భోగాపురం, న్యూస్‌టుడే: ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.2.90 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు కాజేసిన ఘటన భోగాపురం మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. కౌలువాడకు చెందిన మాజీ సర్పంచి కె.రమణ ఈనెల 20న చరవాణి పోగొట్టుకున్నారు. 22న విజయనగరంలో కొత్త ఫోనుతో పాటు సిమ్ కార్డును తీసుకున్నారు. ఈ నెల 28న రాత్రి చరవాణిలో తన బ్యాంకు ఖాతాలో నగదు నిల్వను చూసుకోగా 22 నుంచి 24వ తేదీ మధ్యలో పలు దఫాలుగా పాత చరవాణి ద్వారా విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు.

దాడికి పాల్పడిన వ్యక్తికి మూడేళ్ల జైలు

గజపతినగరం: వ్యక్తిపై దాడి చేసి, చోరీకి పాల్పడిన నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. రెండేళ్ల కిందట పోరాం గ్రామానికి చెందిన జె.భగవాన్ అనే యువకుడు టి.జగన్నాథరాజును వెదురు కర్రతో కొట్టి రూ.10 వేల నగదు, రెండు చరవాణులను ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో అభియోగపత్రాలను దాఖలు చేశారు. ఈమేరకు భగవాన్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారని స్థానిక పోలీసులు తెలిపారు.

కాలుజారి ఎస్సై మృత్యువాత

శ్రీనివాసరావు (పాతచిత్రం)

పూసపాటిరేగ, గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: జిల్లాకు చెందిన ఎస్సై కాలుజారి మృతిచెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై దుర్గాప్రసాద్ వివరాల మేరకు పూసపాటిరేగ స్టేషన్‌లో ఎస్సై-2 గా పనిచేస్తున్న వి.శ్రీనివాసరావు(57) విజయవాడ ఉత్సవాలకు బందోబస్తుగా వెళ్లారు. హనుమాన్‌పేటలోని ఓ లాడ్జిలో బస చేశారు. సోమవారం ఉదయం విధులకు వెళ్లేందుకు బయలుదేరుతుండగా స్నానాల గదిలో కాలుజారి పడిపోయారు. నిర్వాహకుల సమాచారంతో స్థానిక పోలీసులు వెళ్లి, వెంటనే విజయవాడలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి స్వగ్రామం అనకాపల్లికి తీసుకొచ్చారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.

నకిలీ విత్తనాలతో నష్టపోయాం

కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న రైతులు, నాయకులు

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: నకిలీ వరి విత్తనాల కారణంగా గింజ కట్టే దశలో కేళీలు ఏర్పడడంతో తీవ్రంగా నష్టపోయామని రాజాం మండలంలోని అమరాం, రామినాయుడువలస గ్రామాలకు చెందిన రైతులు లబోదిబోమంటున్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద తాలు గింజలతో ఉన్న వరి దుబ్బులను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు ఇచ్చిన డీలరుపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారని, పంట పోవడంతో అన్నదాతలు బోరుమంటున్నారన్నారు. దాదాపు 150 బస్తాల విత్తనాలు పోయాయన్నారు. వెంటనే అధికారులు స్పందించి, ఆదుకోవాలన్నారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	135	240	250

ఈనాడు
పశ్చిమగోదావరి
మంగళవారం సెప్టెంబరు 30, 2025 13

మంచి ఆహార అలవాట్లతో రోగాలకు దూరం

వైద్యపరీక్షలు చేయించుకుంటున్న మహిళతో కలెక్టర్ మాటామంతీ

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: మహిళలే కుటుంబానికి వెన్నెముక అని కలెక్టర్ నాగరాణి అన్నారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభయాన్‌లో భాగంగా కలెక్టరేట్‌లో సోమవారం మహిళలకు నిర్వహించిన ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. సెప్టెంబరు 17 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 3,158 శిబిరాలు నిర్వహించి 1,05,425 మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మంచి ఆహారఅలవాట్లతో రోగాలకు దూరంగా ఉండొచ్చన్నారు. అనంతరం వైద్యశిబిరాన్ని పరిశీలించి పలువురు మహిళలతో మాట్లాడారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్‌ను సందర్శించారు. కార్యక్రమంలో జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, ఇన్‌ఛార్జి డీఆర్వో శివన్నారాయణరెడ్డి, వైద్యఆరోగ్యశాఖ జిల్లా అధికారిణి గీతాబాయి, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

పండగల వేళ ప్రత్యేక రైళ్లు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: పండగల వేళ రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి అనకాపల్లికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ పీఆర్వో తెలిపారు. సికింద్రాబాద్-అనకాపల్లి(07059) మధ్య అక్టోబరు 6, 13, 20, 27 తేదీల్లో నడుస్తాయన్నారు. అనకాపల్లి- సికింద్రాబాద్(07060) నడుమ సెప్టెంబరు 30, అక్టోబరు 7, 14, 21, 28 తేదీల్లో రాకపోకలు సాగిస్తాయన్నారు. చర్లపల్లి, పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ,పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, కృష్ణా కెనాల్, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలిలో రైళ్లు నిలుస్తాయన్నారు.

హమాలీలకు దసరా కానుక

బోనస్‌తో పాటు కూలి ధరల పెంపు

మార్టేరు, న్యూస్‌టుడే: దసరా వేళ హమాలీలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. పౌర సరఫరాల సంస్థ పరిధిలో నడిచే ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేసే శాశ్వత కార్మికులకు పండగ కానుకగా బోనస్‌తో పాటు మిఠాయిలు, దుస్తులు మంజూరు చేయడంతో పాటు పెంచిన కూలి ధరలను ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు ఎంఎల్ఎస్ పాయింట్లలో సుమారు 223 మంది శాశ్వత కార్మికులు బియ్యం, ఇతర నిత్యావసర సరకుల రవాణాలో భాగస్వాములవుతున్నారు. వీరికి ప్రభుత్వం ఏటా బోనస్‌తో పాటు మిఠాయిలు అందజేస్తోంది. ఈ సారి కూటమి సర్కారు కూలీ ధరను క్వింటాలుకు రూ.25 నుంచి 28కి పెంచి వారికి భరోసా కల్పించింది. బోనస్‌ను రూ.6 వేల నుంచి రూ.6500కు, మిఠాయిల నిమిత్తం ఇచ్చే మొత్తాన్ని రూ.1300 నుంచి రూ.1500కు పెంచింది. రెండేళ్లకోసారి ఇచ్చే దుస్తుల జతలను రెండు నుంచి మూడుకు పెంచింది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే హమాలీలకు వాటిని అందజేస్తామని ఎంఎల్‌సీ పాయింట్ల ఇన్‌ఛార్జులు వెల్లడించారు.

1 నుంచి గాంధీ జయంత్యుత్సవాలు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఏపీ గాంధీ స్మారక నిధి, సర్వోదయ మండలి ఆధ్వర్యంలో అక్టోబరు 1, 2 తేదీల్లో మహాత్మాగాంధీ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ మండలి ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. 1న భీమవరం గాంధీ కస్తూర్బా భవనంలో గాంధీ జీవిత విశేషాలతో ఛాయాచిత్రాలు ప్రదర్శిస్తామన్నారు. 2న పెదనింద్రకొలనులోని మహాత్మాగాంధీ భవనంలో గాంధీజీకి నివాళులు, సర్వమత ప్రార్థనలు, శాంతి ప్రతిజ్ఞలు, గాంధీతత్వంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామన్నారు.

రైతేరాజు
యాజమాన్య పద్ధతులతో రొయ్యల రక్షణ
కాలిబాటలతో అధిక దిగుబడులు
ప్రయాణిస్తుండగా కారులో మంటలు 14లో

పరికరాలున్నాయ్.. సిబ్బందే లేరు

భీమవరం పట్టణం, నరసాపురం, పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పేద, మధ్య తరగతి వర్గాలకు అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఖరీదైన ఆధునాతన వైద్య పరికరాలను సమకూర్చింది. వాటిని వినియోగించేవారు లేకపోవడంతో రోగులు ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు. వైద్యులు రాసిచ్చిన టెస్టులు తీసుకుని ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ల్యాబ్ పరీక్షలన్నా.. ఎక్స్‌రే తీయించాలన్నా.. స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాలన్నా.. ప్రైవేటుగా రూ.1,200 నుంచి రూ.3,500కు పైగా ఖర్చవుతోంది. జిల్లాలోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల వినియోగంపై 'న్యూస్‌టుడే' పరిశీలించగా.. పలు విషయాలు బహిర్గతమయ్యాయి.

➲ వీరంతా భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో ఎక్స్‌రే కోసం వేచి ఉన్నవారు. ఇతరత్రా కారణాలతో ఎముకలు విరిగినవారు ఎక్స్‌రే పరీక్షలకు రోజూ 15 నుంచి 23 మంది వస్తున్నారు. ఎక్స్‌రే తీసే రేడియోగ్రాఫర్ పోస్టు ఖాళీగా ఉండటంతో పరీక్షలు నిలిచిపోయాయి. ఎక్స్‌రే తీసే వారు వస్తారంటూ నొప్పి భరిస్తూనే ఆతో రోగులు ఎక్స్‌రే గది దగ్గర ఇలా ఎదురుచూస్తున్నారు.

● నరసాపురం

ప్రాంతీయ ఆసుపత్రిలోని వెంటిలేటర్ కొన్నేళ్లుగా ఉపయోగించడలేదు. సాంకేతికంగా ఉపయోగించే సిబ్బంది లేరంటూ మూలన చేర్చారు.

పరిశీలన

ఆయిదేళ్లుగా గాలికొదిలేశారు

గత తెదేపా ప్రభుత్వ హయాంలోనే ఆయా ఆసుపత్రులకు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చారు. వాటి నిర్వహణను వైకాపా హయాంలో విస్మరించారు. పరికరాలను ఉపయోగించాల్సిన వైద్య, సిబ్బంది పోస్టులు ఖాళీ అయితే పట్టించుకోలేదు. సాంకేతిక సమస్యలు వస్తే వాటికి కనీసం మరమ్మతులు చేయించకుండా వినియోగం మరిచారు.

● పాలకొల్లు

ప్రాంతీయ ఆసుపత్రిలో స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. రేడియాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులు, ఇతరత్రా సమస్యలతో వచ్చిన రోగులు స్కానింగ్ ప్రైవేటు పరీక్ష కేంద్రాల వైపు వెళ్తున్నారు.

➡ పరీక్షలు చేసేవారు లేక ప్రైవేటు ల్యాబ్‌లకు రోగులు
➡ ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఇదీ పరిస్థితి

వినియోగంలోకి తీసుకొస్తాం..

ప్రాంతీయ ఆసుపత్రుల్లో సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం. పరికరాలు వినియోగంపై అనుభవం ఉన్న వైద్యులకు పరికరాల బాధ్యత అప్పగించాలని సూచించాం. మరమ్మతులు వస్తే వెంటనే బాగు చేయించి వినియోగంలో ఉంచాలని ఆసుపత్రుల పర్యవేక్షకులకు చెప్పాం. సిబ్బంది కొరత ఉన్నచోట సమీపంలోని ఆసుపత్రుల నుంచి సర్దుబాటు చేస్తాం. **- డాక్టర్ పి.సూర్యనారాయణ, డీసీహెచ్‌ఎస్**

● జిల్లాలో ప్రాంతీయ ఆసుపత్రులు- భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు
● రోజూ ఆయా ఆసుపత్రులకు వైద్య పరీక్షలకు వచ్చే రోగుల సంఖ్య- 1250కుపైగా
● ల్యాబ్, ఎక్స్‌రే ఇతరత్రా పరీక్షలు అవసరం ఉన్న వారు- 1050 మందికి పైగా

సరస్వతీ నమస్తుభ్యం!

సరస్వతీదేవిగా భీమవరం మావుళ్లమ్మ

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. **-భీమవరం ఆధ్యాత్మికం, తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే**

భీమవరంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు

వీరంపాలెం బాలాత్రిపుర సుందరి పీఠంలో..

కాసేపు సరదాగా..

ఉండి, న్యూస్‌టుడే: దసరా వేడుకలను పురస్కరించుకొని ట్రిబుల్‌ఆర్ నియోజకవర్గ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ఉండిలో కలిదిండి అబ్బాయిరాజు ఉద్యానవనంలో సోమవారం ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు.

నిలకడగా వరద

యలమంచిలి, ఆచంట, న్యూస్‌టుడే: వశిష్ఠ గోదావరిలో వరద సోమవారం సాయంత్రం వరకు నిలకడగా కొనసాగింది. ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేసే ప్రవాహం కొంత మేర తగ్గుముఖం పట్టగా.. యలమంచిలి మండలం కనకాయలంకలో కాజ్‌వే ముంపులోనే ఉంది. కనకాయలంక వాసులు మరపడవలపైనే రాకపోకలు సాగించారు.

మరపడవలో వెళ్తున్న కనకాయలంక వాసులు

దూసుకొస్తాయ్.. కాటు వేస్తాయ్!

విషపుటీగల ఉనికితో భయాందోళనలు

✶ నరసాపురం నియోజకవర్గంలోని పీఎంలంక, పేరుపాలెంలలో గతంలో విషపుటీగ దాడిలో గాయపడిన నలుగురు చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.

✶ వారం కిందట నరసాపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయ ఆవరణలో వీటి దాడికి గురైన ఉద్యోగి సత్యనారాయణ రెండురోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు.

✶ పేరుపాలెం, కేపీపాలెం, తూర్పుతాళ్లు తదితర గ్రామాల్లో గతంలో వీటికి దాడికి గురైన పలువురు ఆసుపత్రుల పాలయ్యారు.

కొబ్బరి చెట్టుకు గూడు

నరసాపురం, గ్రామీణ, మొగల్తూరు, న్యూస్‌టుడే: చూసేందుకు చిన్నపాటి కందిరీగల్లా ఉండే విషపుటీగలు చెట్లపై మట్టితో గుండ్రటి ఆకృతిలో గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. ఆ ప్రాంతంలో ఏ మాత్రం అలికిడి అయినా.. ఈగలన్నీ మూకుమ్మడిగా దూసుకొచ్చి అక్కడ ఉన్న ప్రజలు, జంతువులపై దాడి చేస్తాయి. అప్రమత్తమై పరుగుతీసినా వాటి దాడి నుంచి తప్పించుకొనే అవకాశం ఉండదు. ఇలాంటి విషపుటీగల జాడలు జిల్లాలో నరసాపురంతో పాటు సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో కనిపిస్తున్నాయి. పేరుపాలెం సౌత్ పరిధి ఉంగరాలవారి మెరకలో ఓ కొబ్బరిచెట్టుకు వీటి గూడు ఉన్నట్లు తాజాగా గుర్తించారు. వేములదీవి పడమర పరిధి కాపులకొడపలో మూడు రోజుల కిందట వీటి దాడికి గురైన దంపతులు ఆసుపత్రి పాలయ్యారు.

గతంలో నిర్మూలించినా.. సునామీ తరువాత తొలిసారిగా నరసాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాల్లో విషపుటీగల జాడ కనిపించింది. ఆ సమయంలో వాటి నిర్మూలనకు రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, ఓఎన్‌జీసీ, పోలీసు సిబ్బంది సంయుక్తంగా కృషిచేశారు. పగటి పూట వాటి గూళ్లను గుర్తించి రాత్రి సమయంలో విష రసాయనాలు చల్లేవారు. పెట్రోలు, డీజిల్, కిరోసిన్‌ను గూళ్లపై చల్లి దహనం చేశారు. ఇటీవల మళ్లీ విషపుటీగల జాడ గుర్తించినా నిర్మూలన చర్యలపై అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు.

సమాచారం ఇవ్వండి

మా దృష్టికి వచ్చిన సమాచారం మేరకు పలు ప్రాంతాల్లో విషపుటీగల నిర్మూలనకు చర్యలు తీసుకున్నాం. ఎక్కడైనా వాటి ఉనికిని గుర్తిస్తే వెంటనే రెవెన్యూ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలి. **- దాసి రాజు, ఆర్డీవో, నరసాపురం**

తక్షణ చికిత్స అవసరం

విషపుటీగలను వెస్పా అఫినిస్ లేదా లెస్సర్ బ్యాండెడ్ హార్నెట్‌గా పిలుస్తారు. వీటి విషంలో హీమోలైసిన్లు, న్యూరోటాక్సిన్లు ఉంటాయి. దీంతో అవి కుట్టిన భాగంలో తీవ్రమైన నొప్పితో పాటు వాపు ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఉబ్బసం, వాంతులు, కడుపు నొప్పి వంటివి లక్షణాలు కనిపించొచ్చు. దాడికి గురైనవారు వీలైనంత త్వరగా చికిత్స చేయించుకోవాలి. **- ఎన్‌బీవీ చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్టు, ఉద్యాన విశ్వవిద్యాలయం**

అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: సుదూర ప్రాంతాల నుంచి సైతం ఎంతో నమ్మకంతో మన వద్దకు వచ్చి ఇస్తున్న అర్జీల విషయంలో అలసత్వం వద్దని కలెక్టర్ నాగరాణి సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్‌లో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ✹ వృద్ధాప్య పింఛను ఇప్పించాలని కాళ్ల మండలం జక్కరం గ్రామానికి చెందిన చంటిరాజు అర్జీ ఇచ్చారు. ✹ తన పేరిట ఉన్న ఇంటిని భర్త మొదటి భార్య కొడుకు మోసం చేసి రాయించుకుని తనను ఇంటి నుంచి గెంటివేశాడని తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన పద్మ ఫిర్యాదు చేశారు.

మాయ చేస్తారు.. లాగేస్తారు

చరవాణుల అపహరణ ముఠాల గుట్టురట్టుతో ఆసక్తికర విషయాలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం ఒకటో పట్టణ పోలీసులు వలపన్ని పట్టుకున్న చరవాణుల అపహరణ ముఠా గుట్టురట్టుతో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఒక్క ప్రాంతానికే ముఠాలు పరిమితం కావని, రాష్ట్రంలోని పలుచోట్ల బృందాలుగా ఉంటూ చోరీలు చేయిస్తూ.. అపహరించిన చరవాణులను సేకరించుకుంటాయని విచారణలో వెల్లడైంది. ఇలాంటి ముఠాల ఆటకట్టించేందుకు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు బృందాలను నియమించారు. తెర వెనుక ఉంటూ చరవాణుల్లోనే కథ నడిపిస్తున్న ముఠా నాయకులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. చరవాణులు పోతే సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్‌లో నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్ని పోలీస్‌స్టేషన్ల అధికారులను ఆదేశించారు.

భీమవరం పోలీసులు స్వాధీనం చేసుకున్న చరవాణులు

✦ ఒడిశా ముఠాలు చిన్నారులను పావులుగా వాడుకుంటాయి. వాళ్లతో దొంగతనం చేయించాక వస్తువును ముఠా సభ్యులు తీసుకెళ్లిపోతారు. ఒక్కోసారి పిల్లలు దొరికిపోతే కొందరు దెబ్బలు కొట్టి వదిలేస్తారు. ఒక వేళ పోలీసులకు అప్పగించినా.. సముదాయించే వ్యక్తి ఒకరు వచ్చి.. నచ్చజెప్పి తీసుకెళ్లిపోతారు. పట్టుబడిన పిల్లలెవరూ ముఠా నిజాలు బహిర్గతం చేయకపోవడం విశేషం. భీమవరం, తణుకు ప్రాంతాల్లో ఇటీవల ఇద్దరిని పోలీసులు విడిచిపెట్టకుండా జువెనైల్ హోంకు పంపించారు.

క్షణాల్లో పని కానిచ్చి..

ఆకివీడు, గోకవరం, తాడేపల్లిగూడెం యాగర్లపల్లి, విజయనగరం జిల్లా చింతలవలస, తూర్పుగోదావరిలోని బిక్కవోలు తదితర ప్రాంతాలకు చెందిన ఒకే తెగకు చెందిన ముఠాలు ఇలాంటి చోరీల్లో ఎక్కువగా పాల్గొంటాయి. పురుషులు, మహిళలు పిల్లల్ని వెంటబెట్టుకుని వస్తారు. క్షణాల్లో పని కానిచ్చేసి తప్పించుకుంటారు.

ఇతర రాష్ట్రాలకు ఎగుమతి

దొంగిలించిన చరవాణులతో వేర్వేరు చోట్ల ఉన్నవాళ్లంతా ఓ చోటకు చేరతారు. వాటిని ప్రధాన సూత్రధారి అనుచరులు సేకరించి దొంగలకు నగదు ఇస్తారు. వాటిని కేరళ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, దిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

మోసాల్లో అనేక రకాలు

జనం ఎక్కువగా ఉన్నచోట ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోతున్నట్టు నటిస్తాడు. ఆ సమయంలో సాయం చేసేందుకు వచ్చినవారికి తెలియకుండా చరవాణి కొట్టేస్తాడు. ఒక్కోచోట రూ.50, రూ.100 పడేస్తాడు.. నడిచి వెళ్తున్న వారిని పిలిచి మీ జేబులో డబ్బులు పడిపోయాయి అనగానే అతడు వంగి తీసుకునేంతలో చరవాణి లాగేస్తారు. రద్దీగా ఉండే మార్కెట్‌లో దృష్టి అంతా సరకులపై ఉన్నవారిని, బస్సు ఎక్కే సమయంలో హడావుడిగా ఉన్నవారిని గుర్తించి అపహరిస్తారు. బాధితుడికి ఏమాత్రం అనుమానం రాకుండా అపహరించేందుకు, తీస్తున్నది కనిపించకుండా కాగితం, తువ్వాలు, పాలిథిన్ సంచో అడ్డం పెట్టుకుంటారు.

విద్యుత్తు పశ్చిమ ఎస్ఈగా ఉషారాణి

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: పశ్చిమ గోదావరి జిల్లా విద్యుత్తు ఎస్ఈగా పి.ఉషారాణి నియమితులయ్యారు. కాకినాడలో సాంకేతిక విభాగం ఈఈగా ఉన్న ఆమెకు ఉద్యోగోన్నతి కల్పించి పశ్చిమ ఎస్ఈగా బదిలీ చేస్తూ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఎస్ఈగా పని చేసిన రఘునాథబాబు వీఆర్ఎస్ తీసుకుని ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన విషయం విదితమే. దీంతో ఏలూరు ఎస్ఈ పి.సాల్మన్‌రాజు ఇన్‌ఛార్జిగా కొనసాగుతూ వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా సాంకేతిక విభాగం ఈఈ ఎం.ఝాన్సీ విశాఖ కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. భీమవరం పట్టణ ఏడీఈ రాంబాబుకు డీఈఈగా ఉద్యోగోన్నతి కల్పించి రాజమహేంద్రవరానికి బదిలీ చేశారు.

ఉత్సాహంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

ఏలూరు నగరం, న్యూస్‌టుడే: స్థానిక ఇండోర్ క్రీడా మైదానంలో అంతర్ జిల్లాల అండర్-14 బాలికల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు సోమవారం ఉత్సాహంగా సాగాయి. స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు వంద మందికి పైగా బాలికలు తరలివచ్చారు.

స్త్రీనిధి.. పేదింటి పెన్నిధి!

పావలా వడ్డీకే రూ.లక్ష రుణం

✦ ఆకివీడుకు చెందిన లక్ష్మి తన కుమారుడిని విశాఖపట్నంలోని ఒక యూనివర్సిటీలో చదివిస్తున్నారు. దానికయ్యే ఖర్చుల కోసం గతంలో వెలుగు అధికారులను రుణం ఇప్పించాలని కోరగా అటువంటి అవకాశం లేదని చెప్పడంతో బయట రూ.50వేలు అధిక వడ్డీకు రుణం తీసుకుని అవసరాలు తీర్చారు. అప్పట్నుంచి నెలనెలా వడ్డీ కడుతూ వస్తున్నారు. పిల్లల చదువుల నిమిత్తం ఇకపై అధిక వడ్డీలకు బయట అప్పులు చేయనవసరం లేకుండా పావలా వడ్డీకే స్త్రీనిధి రుణం ఇవ్వనుండటంతో ఆ రుణం తీసుకుని బయట అప్పు తీర్చేయాలని లక్ష్మి భావిస్తున్నారు.

పాలకొల్లు, న్యూస్‌టుడే

కూటమి ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకాలను ప్రకటించడం ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలవనుంది. వీటిని వచ్చే నెలలో అమల్లోకి తీసుకురానుంది. జిల్లాలో పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు వివాహాల నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారికి ఆయా పథకాలు భరోసా కల్పించనున్నాయి.

30 వేల సంఘాలకు లబ్ధి

జిల్లాలో 30,120 స్వయం సహాయక సంఘాలుండగా 3 లక్షల మందికి పైగా సభ్యులున్నారు. ఏటా రూ.వెయ్యికోట్లకు పైబడి రుణ లక్ష్యం ఉంటుంది. అత్యధికంగా యలమంచిలి, పాలకోడేరు, మొగల్తూరు మండలాల్లో మహిళలు సరాసరిన రూ.90 కోట్ల చొప్పున బ్యాంకు రుణాలు పొందుతున్నారు. ఇకపై వీరందరికీ చదువుకునే పిల్లలున్నా వివాహాలు కుదిరిన సంతానమున్న స్త్రీనిధి నుంచి అదనపు రుణాలు అందనున్నాయి.

✪ ఈ ఏడాది రుణ లక్ష్యం- రూ.220.39 కోట్లు, ఇంత వరకు ఇచ్చింది- రూ.80.16 కోట్లు, లబ్ధిదారుల సంఖ్య- 9,086

ఇదే తొలిసారి

గతంలో బ్యాంకు రుణాలకు బ్యాంకులు సాధారణ వడ్డీ వసూలు చేసినా ప్రభుత్వం పావలా వడ్డీ, సున్నా వడ్డీ వర్తింపజేసి రాయితీ చెక్కులను 6 నెలలకోసారి అందించేవారు. స్త్రీనిధి రుణాలకు మాత్రం పావలా వడ్డీ వర్తింపజేయడం ఇదే ప్రథమం. రూ.10 వేలు నుంచి రూ.లక్ష వరకు పావలా వడ్డీ అంటే పేద కుటుంబాలకు చాలా ఊరట లభిస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీనిపై స్త్రీనిధి జిల్లా ఇన్‌ఛార్జి ఏజీఎం రమణమ్మ స్పందిస్తూ పూర్తి మార్గదర్శకాలు వచ్చాక అవసరం ఉన్న ప్రతి మహిళకు పావలా వడ్డీపై రుణాలు అందిస్తామన్నారు.

జల్లెడ పడుతున్న పోలీసులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఇతర రాష్ట్రాలకు చెందిన దోపిడీ ముఠాలు జిల్లాలోకి వచ్చాయన్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దొంగల చిత్రాలను ఆయా పోలీస్‌స్టేషన్ల వారీగా విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. తణుకులో దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యుల కోసం గాలింపులో భాగంగా వాహనాలు, లాడ్జిల్లో పోలీసులు సోమవారం తనిఖీ చేశారు.

(c) eenadu

సరస్వతీ పుత్రులకు ఆర్థిక భరోసా

జాతీయ ఉపకార వేతనాలకు అక్టోబరు నెలాఖరు వరకు గడువు

మీ కోసం

పాలకోడేరు, న్యూస్‌టుడే

ఇంటర్మీడియట్ అనంతరం ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాల రూపంలో ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అర్హత, ప్రతిభ ఆధారంగా ఏడాదికి రూ.12 వేలు నుంచి రూ.50 వేలు వరకు మంజూరు చేస్తుంది. ఇంజినీరింగ్, డిప్లమా, డిగ్రీ, వైద్యవిద్య అభ్యసించే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది.

బాలికలకు ప్రగతి పథకం.. ఇంటర్మీడియట్‌లో ప్రతిభ చాటిన బాలికలకు ప్రగతి స్కాలర్‌షిప్ పథకంలో ఏడాదికి రూ.50 వేలు చొప్పున అందనుంది. డిగ్రీ, డిప్లమా విద్యార్థులకు రెండేళ్లు, ఇంజినీరింగ్ విద్యార్థులకు మూడు సంవత్సరాలు మంజూరు చేస్తారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో 80 శాతం పైబడి మార్కులు సాధించిన బాలికలు మాత్రమే అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలు లోపు ఉన్న అన్ని వర్గాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే కుటుంబంలో ఇద్దరు బాలికలు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. చదువుతున్న కళాశాల, విద్యాసంస్థ తప్పనిసరిగా ఏఐసీటీఈ ఆమోదం పొంది ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల జాబితాలు, కుల, ఆదాయ ధ్రువ పత్రాలు, తల్లిదండ్రుల డిక్లరేషన్, కళాశాల స్టడీ ధ్రువపత్రం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

వెబ్‌సైట్: స్కాలర్‌షిప్.జీవోవీ.ఇన్
దరఖాస్తుల స్వీకరణ గడువు: 30-10-2025

జాతీయ ఉపకార వేతనం... డిగ్రీ, డిప్లమా, ఇంజినీరింగ్, పీజీ విద్యార్థులు పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్ ద్వారా ఏడాదికి రూ.12వేలు నుంచి రూ.20 వేలు వరకు పొందొచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలు లోపు కలిగి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు అర్హులు. డిగ్రీ, డిప్లమా విద్యార్థులకు వరుసగా రెండేళ్లు, ఇంజనీరింగ్‌వారికి నాలుగు సంవత్సరాలు ఉపకార వేతనాలు మంజూరవుతాయి.

వాణిజ్యం + ఉద్యానం = సిరులు

రైతేరాజు

వ్యవసాయాన్ని పండగ చేస్తున్న రైతు

టి.నరసాపురం, న్యూస్‌టుడే: వాణిజ్య పంటలతోపాటు కూరగాయల సాగు చేస్తే వ్యవసాయాన్ని పండగ చేయవచ్చని టి.నరసాపురం మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన రైతు బాలిన సూర్యనారాయణ నిరూపిస్తున్నారు. ఒక్కసారి సాగు ప్రారంభిస్తే ఏడాది పొడవునా ఆదాయాన్ని ఇచ్చే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. తనకున్న నాలుగెకరాల భూమిలో మూడెకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తూనే, మరో ఎకరంలో గత ఏడాది జులై నుంచి దొండ సాగు చేస్తున్నారు.

సూర్యనారాయణ సాగు చేసిన దొండ తోట

ఆయిల్‌పామ్‌లో.. ఏడాదికి ఎకరాకు సుమారు 8 నుంచి 10టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఎకరాకు రూ.40వేలు అవుతోంది. మూడెకరాలతో అన్ని ఖర్చులు పోను రూ.మూడు నుంచి 3.5 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు.

దొండలో ఇలా.. సాగు ప్రారంభించిన సమయంలో విత్తనపు మొక్కలకు, పందిరి, తీగె అల్లడానికి సుమారు రూ.ఒక లక్ష వరకు అయినట్లు రైతు తెలిపారు. చీడపీడలకు పిచికారీ మందులు, ఎరువులు, కూలీల పెట్టుబడి మొత్తం కలిసి ఏడాదిలో మరో రూ.లక్ష వరకు ఖర్చు అయినట్లు తెలిపారు.

కాపు రావడంతో.. సాగు ప్రారంభించిన రెండో నెల నుంచే పంట దిగుబడి ప్రారంభం అయ్యింది. మార్కెట్‌లో కిలో రూ.20 నుంచి రూ.40 వరకు పలకడంతోపాటు మంచి డిమాండ్ ఉంది. మొదట్లో వారానికి అరటన్ను అనంతరం టన్నుకు పైగా దిగుబడి వచ్చేది. దాదాపు ఏడాది పాటు పంట దిగుబడి రావడంతో పెట్టుబడి ఖర్చు రూ.రెండు లక్షలు పోను మరో రూ.రెండు లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. గతంలో మొక్కజొన్న, వరి వంటి వివిధ పంటలు సాగు చేస్తే వ్యయ ప్రయాసలతో ఇబ్బంది పడేవాడినని, మరే పంట ఇవ్వని ఆర్థిక సంతృప్తిని దొండ పంట తనకు ఇచ్చిందని రైతు సూర్యనారాయణ వెల్లడించారు.

యాజమాన్య పద్ధతులతో.. రొయ్యల రక్షణ

నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: కొన్నిరోజులుగా వాతావరణ మార్పుల ప్రభావంతో ఆక్వా చెరువుల్లో రొయ్యలు మృత్యువాత పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నష్ట నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలని భీమవరానికి చెందిన ఆక్వారంగ నిపుణుడు అడబాల గోపాలరావు సూచించారు. సాధారణంగా 28నుంచి 32డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య రొయ్యల ఎదుగుదల బాగుంటుంది. ప్రస్తుతం రాత్రులు 24 నుంచి 27లోపు, పగలు 34 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

పరిశీలించి మేత అందించాలి.. రొయ్యల శరీర బరువుకు తగిన నిష్పత్తిలో నాణ్యమైన మేతలు అందించాలి. నాణ్యత లేని, అవసరానికి మించి మేతలు చెరువుల్లో చల్లితే నేల, నీటి నాణ్యత లోపిస్తుంది. వీటి ప్రభావంతో చెరువు నీటిలో అమ్మోనియా, నైట్రైట్ వంటి విష వాయువులు ఉత్పత్తి అవుతాయి. పగటి సమయంలో రోజుకు నాలుగు, ఐదు పర్యాయాలు మేతలు చల్లాలి. చెక్ నెట్ ద్వారా అవి తిన్నదీ, లేనిదీ చూసుకోవాలి.

★ ప్రస్తుత పరిస్థితుల్లో చేపలతో కలిపి రొయ్యల సాగు చేపడితే రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా గట్టెక్కేందుకు అవకాశం ఉంటుంది.

వ్యాధులకు అవకాశం.. రొయ్యలకు పలు రకాల వ్యాధులు సోకుతున్నాయి. వాటి మొప్పలు, శరీరం వంకర్లు తిరగడం, వైట్‌గట్, వైట్‌మజిల్, రన్నింగ్ మోర్టాలిటీ, విబ్రియో వంటి బ్యాక్టీరియా వ్యాధులు సోకుతున్నాయి.

ఇవీ జాగ్రత్తలు.. చెరువు గట్ల సామర్థ్యానికి అనుగుణంగా నీరు నింపాలి. ఆక్సిజన్ ఉత్పత్తికి నిరంతరం ఏరియేటర్లు తిప్పాలి. ఆక్సిజన్ శాతం తగ్గిన చెరువుల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్, కాల్షియం పెరాక్సైడ్ వంటి వాటిని చల్లాలి. వ్యాధులు సోకినట్లు గుర్తిస్తే జాప్యం చేయకుండా ఆక్వా ల్యాబ్‌లలో పరీక్ష చేయించి నిపుణుల సూచన మేరకు నిషేధ జాబితాలో లేని రసాయనాలు, ప్రొబయోటిక్స్ వినియోగించాలి. వైట్‌స్పాట్, విబ్రియో వంటి తెగుళ్లు సోకినట్లు గుర్తిస్తే జాప్యం చేయకుండా పట్టుబడి చేయాలి. ఇలా చేయడం ద్వారా నష్టాలను తగ్గించవచ్చు. తెగుళ్లు ఇతర చెరువులకు వ్యాపించకుండా నివారించేందుకు అవకాశం ఉంటుందని గోపాలరావు సూచించారు.

ఉద్యాన విశ్వవిద్యాలయం న్యూస్‌టుడే

ప్రశ్న: వంగలో కొమ్మ, కాయ తొలుచు పురుగులు ఎలా నివారించాలి ?

- జగన్నాథరావు, పెదపాడు

సమాధానం: నాటిన తొలి దశలోనే లద్దె, తల్లి పురుగులను గుర్తించి కాడలు ఏరి నాశనం చేయాలి. వేప నూనె 15000 పీపీఎం 5 మి.లీ., 10000 పీపీఎం 2.5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల తల్లి పురుగు గుడ్లు పెట్టదు. లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4-6 అమర్చి తల్లి పురుగును ఆకర్షించి చంపేయాలి. పూత, పిందె దశల్లోనే క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ., ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

డా. పి.విజయలక్ష్మి, ప్రధాన శాస్త్రవేత్తకృషి విజ్ఞాన కేంద్రం, వెంకట్రామన్నగూడెం

మీరూ అడగొచ్చు ✆ చరవాణి 73826 33692

స్త్రీశక్తి.. దసరాలో ఆసక్తి!

పాలకొల్లు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్త్రీశక్తి పథకం.. దసరా వేళ అతివలకు ఆసరాగా మారింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయి. నరసాపురం డిపో పరిధిలో ఆగస్టు 15కు ముందు 66 శాతం ఉండే ఆక్యుపెన్సీ శాతం ప్రస్తుతం 90 శాతానికి పెరిగిందని డీఎం సుబ్బన్న రెడ్డి తెలిపారు. విశాఖ వంటి నగరాలకు ఇక్కడి నుంచి నేరుగా ఎక్స్‌ప్రెస్ సర్వీసులు లేవు. దీంతో రాజమహేంద్రవరం వెళ్లి అక్కడి నుంచి బస్సు మారుతున్నట్లు చెబుతున్నారంటే దసరాలో ఉచిత బస్సు ప్రయాణంపై అతివల్లో నెలకొన్న ఆసక్తిని గమనించవచ్చు.

పాలకొల్లు బస్టాండ్‌లో నిరీక్షిస్తున్న మహిళలు

జగన్మాతను దర్శించుకున్న ప్రముఖులు

విజయవాడ(చిట్టినగర్), న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మను సరస్వతీ దేవిగా అలంకరించారు. ఈనేపథ్యంలో పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రులు కొలుసు పార్థసారథి దంపతులు, వంగలపూడి అనిత, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ దంపతులు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేశారు. వారికి దుర్గగుడి ఈవో శీనానాయక్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

రఘురామకృష్ణరాజు దంపతులకు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న ఆలయ అధికారులు

డీఎస్సీ నియామక పత్రాలు అందజేస్తున్న కలెక్టర్ నాగరాణి

చక్కటి బోధనతోనే గురువులకు మంచి పేరు

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ పొంది డీఎస్సీలో ప్రతిభ కనబరిచిన పలువురికి కలెక్టర్ నాగరాణి సోమవారం నియామక పత్రాలు అందజేశారు. విద్యార్థులకు చక్కటి బోధన చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నూరి బాబు తదితరులు పాల్గొన్నారు.

జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై అవగాహన

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్‌పై జీఎస్టీ చాంపియన్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా మొదటి వారం ప్రచార కార్యక్రమాన్ని భీమవరంలో సోమవారం నిర్వహించారు. గృహ పొదుపు పేరిట 32వ వార్డు ఎవ్వర్ ట్యాంకు వద్ద ఏర్పాటు చేసిన జీఎస్టీ తగ్గిన వస్తువుల ప్రదర్శనను కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఏలూరు డివిజన్ వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ కె.పి శైలజ, భీమవరం పురపాలక సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: ఎస్పీ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమానికి వచ్చిన వారికి అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో సాంకేతికతతో పాటు సైబర్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. డిజిటల్ అరెస్టు అనేది లేదన్నారు. అలాంటి వాటికి భయపడొద్దన్నారు. వ్యక్తిగత బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దన్నారు. వి.భీమారావు, సీఐలు పాల్గొన్నారు. ● మీ కోసం కార్యక్రమానికి 13 అర్జీలు వచ్చాయి. సైబర్ మోసాలు, భర్త, అత్తింటి వేధింపులు, స్థల వివాదాలు, ఆన్‌లైన్ మోసాలు తదితర సమస్యలపై వినతులు అందాయి. వాటన్నింటిని చట్టపరిధిలో పరిష్కరించి, వాటి వివరాలను సంబంధిత అర్జీదారులకు తెలియజేయాలని పోలీస్‌స్టేషన్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.

అర్జీదారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ అద్నాన్ నయీం అస్మి

1 నుంచి ఆన్‌లైన్ సేవలు నిలిపివేత

భీమవరం వన్‌టౌన్, న్యూస్‌టుడే: 5జీ చరవాణులు ఇచ్చే వరకూ ఆన్‌లైన్ సేవలు నిలిపివేస్తున్నట్లు అంగన్‌వాడీ సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్‌కు సంఘ నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుతో భాగంగా అక్టోబర్ 1 నుంచి డ్యాష్ యాప్‌లో ఆన్‌లైన్ సేవలు నిలిపివేస్తున్నట్లు జిల్లా అధ్యక్షురాలు గోవిందమ్మ, సీఐటీయూ నాయకుడు ఎం.ఆంజనేయులు తెలిపారు. చరవాణి సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు అధికారులు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. స్పందించకపోవడంతో సేవలు నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు దుర్గాదేవి, హబీబా, హేమ కుమారి, కన్యాకుమారి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

డీఆర్‌డీఏ పీడీకి వినతిపత్రం ఇస్తున్న అంగన్‌వాడీ సంఘం నాయకులు

కాలి బాటలతో అధిక దిగుబడులు

వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే: రైతులు వరి సాగులో మెలకువలు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని వేలేరుపాడు వ్యవసాయాధికారి సమీరజ తెలిపారు. అదనపు ఖర్చు అని భావించకుండా పంటలో కాలిబాటలు ఏర్పాటు చేసుకుంటే లాభాలు చూడొచ్చు. ఖరీఫ్ సాగులో కాలి బాటలు వేయడానికి ఎకరానికి సుమారు రూ.300 నుంచి రూ.500 వరకు వ్యయమవుతుంది. కాలి బాటల పక్కనున్న దుబ్బులు మూడు, నాలుగు పిలకలు అధికంగా వేయడంతో పాటు బాటలు వెంబడి తీసిన మొనలు ఖాళీ స్థలంలో ఊడ్చితే ఎకరానికి మూడు నుంచి నాలుగు బస్తాల వరకు దిగుబడి పెరుగుతుంది.

వరి పంటలో బాటలు తీసి ఇలా..

ప్రయోజనాలు.. ప్రతి రెండు మీటర్లకు ఒక అడుగు వెడల్పున గట్ల పక్క నుంచి ఒక అడుగు ఖాళీ ఉండేలా వరి నాట్లు వేసి కాలిబాటలు వేయాలి. ● వరి మొదళ్లకు గాలి, వెలుతురు బాగా తగిలి చీడ పీడలు త్వరగా ఆశించకుండా ఉంటాయి. బాటలకు ఇరువైపుల ఉన్న వరి కుదుర్లు అధికంగా దుబ్బులు కడతాయి. ● రోజూ రైతులు బాటల వెంబడి నడుస్తూ పంటలో తెగుళ్ల గుర్తించడానికి, కలుపు మొక్కలు ఏరివేయడానికి వీలవుతుంది. ● ఎరువులు సక్రమంగా చల్లుకోవచ్చు. పంటలో తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటే అవసరముంటే ముందుగా తెగులు సోకిన చోట మందులు పిచికారీ చేసి, తర్వాత మిగిలిన చోట చేయొచ్చు. ● బాటల వెంబడి ఎలుకల నివారణ చర్యలు చేపట్టడానికి వీలుంటుంది.

మెప్మా సిబ్బందిపై పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు

ఈనాడు డిజిటల్, భీమవరం: గతంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించి, వేధించిన మెప్మా సిబ్బంది నానిబాబు, జయకృష్ణలపై చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో మాజీ విజిలెన్స్ కమిటీ సభ్యురాలు సుధామ ఫిర్యాదు చేశారు. నానిబాబు ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ. . బియ్యం కార్డుతో ప్రభుత్వాన్ని మోసం చేయడంపై 2024లో అప్పటి తహసీల్దారు 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపైనా.. కొందరు ఫిర్యాదు చేయగా.. అదే ఏడాది వీరిద్దరితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైందని, దీనిపై అప్పటి ఉన్నతాధికారులు తూతూమంత్రంగా విచారణ చేశారని లేఖలో పేర్కొన్నారు. ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా.. భీమవరంలోనే పనిచేయడం, షాడో పీడీగా వ్యవహరించడం, మెప్మాలో రుణాల గోల్‌మాల్‌పై విజిలెన్స్ విచారణ చేయించాలని కోరారు.

పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాలకు సాయం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: అనారోగ్యంతో మృతి చెందిన జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అందజేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పి.శ్రీహరి, జి.సురేంద్రనాథ్ కుటుంబ సభ్యులకు అడిషనల్ కార్పస్ ఫండ్ నుంచి రూ.లక్ష, పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ ద్వారా డిసీజ్డ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.లక్ష కలిపి రూ.2 లక్షల చొప్పున అందించారు. అదనపు ఎస్పీ వి.భీమారావు, సీఐలు, పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ సీహెచ్ మోజెస్ పాల్గొన్నారు.

Andhra Pradesh State Civil Supplies Corporation Limited
District Office: PP Road, Opp MRF Tyres, Narasimhapuram, Bhimavaram
Head Office: 10-152/1, Sri Sai Towers, Bandar Road, Kanuru, Vijayawada-520007

SHORT TERM TENDER NOTIFICATION

Lr. No.PDS.1/Packing/OWS/2025-26 తేది: 29.09.2025.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో APSCSCL ప్యాకింగ్ యూనిట్ / గోదాములలో ఆరు నెలల పాటు అంటే 31.03.2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.

ఆసక్తిగలవారు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

టెండర్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూప్‌ను ఫోన్ నంబర్లు (+91-22) - 48810500 / 9962059599 / 9032429420 లేదా ఇమెయిల్: askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేదీ 05.10.2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

సం/- శ్రీ రాహుల్ కుమార్ రెడ్డి., IAS., జాయింట్ కలెక్టర్ & EOED
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, పశ్చిమ గోదావరి జిల్లా

కాసేపట్లో ఇంటికెళ్తామనగా..!

ద్విచక్ర వాహనం నుంచి పడి మహిళ దుర్మరణం

కైకరం(ఉంగుటూరు), న్యూస్‌టుడే: ఆమెది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. పెద్ద కుమారుడు దివ్యాంగుడు కావడంతో.. హోటల్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎప్పటి లాగా పనికెళ్లిన ఆమె.. సాయంత్రం ఇంటికి చేరుకునేందుకు తెలిసిన వ్యక్తి ద్విచక్ర వాహనం ఎక్కారు. మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా.. ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల కథనం మేరకు.. కైకరానికి చెందిన సూరబత్తుల వెంకటరమణ(50), తాబేలు వెంకటలక్ష్మి నల్లజర్ల మండలం దూబచర్లలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నారు. ఎప్పటిలాగానే సోమవారం పనికి వెళ్లి.. సాయంత్రానికి చేబ్రోలు చేరుకున్నారు. కైకరం చేరుకునేందుకు గ్రామస్థుడు అడపా రాజు ద్విచక్ర వాహనం ఎక్కారు. చేబ్రోలు శివారున కాలినడకన విజయవాడ వెళ్తున్న భవానీ భక్తులను వాహనం ఢీకొని.. ఆపై అదుపు తప్పి డివైడర్‌ను బలంగా తాకింది. ఈ ఘటనలో ముగ్గురూ కింద పడిపోయారు. వెంకటరమణ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. అడపా రాజు, వెంకటలక్ష్మి, మరో ఇద్దరు భవానీ భక్తులు గాయపడ్డారు. వారిని హైవే అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

వెంకటరమణ (పాత చిత్రం)

జాతీయ స్థాయి యోగాలో రజతం

గణపవరం, న్యూస్‌టుడే: దిల్లీ వేదికగా ఈ నెల 26, 27, 28వ తేదీల్లో నిర్వహించిన ఫస్ట్ నేషనల్ పారా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో గణపవరానికి చెందిన తుంగా శ్రీనివాసరావు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో రెండో స్థానం సొంతం చేసుకొని రజత పతకం అందుకున్నారు. ఆయన్ను పలువురు అభినందించారు. భవిష్యత్తులో బంగారు పతక సాధనే లక్ష్యంగా శ్రమిస్తానని శ్రీనివాసరావు తెలిపారు.

పతకం అందుకుంటున్న శ్రీనివాసరావు

ఫార్మసీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు జోన్-2 పరిధిలోని పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న 12 ఫార్మసీ అధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు పద్మ శశిధర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను అక్టోబరు 3 నుంచి 15వ తేదీలోపు రాజమహేంద్రవరం మల్లికార్జున నగర్‌లోని కార్యాలయంలో అందజేయాలని ఒక ప్రకటనలో తెలిపారు.

పురిట్లోనే శిశువు మృతి

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు సామాజిక ఆరోగ్యం కేంద్రం (సీహెచ్‌సీ)లో పురిట్లోనే శిశువు మృతి చెందిన ఘటన వివాదాస్పదంగా మారింది. వివరాలు ఇలా.. స్థానిక సమతానగర్ ప్రాంతానికి చెందిన గర్భిణి ఏనుగుపల్లి శ్రావణికి నొప్పులు రావడంతో సోమవారం ఉదయం ఆసుపత్రికి తీసుకొచ్చారు. నొప్పులు తీవ్రం కావడంతో హెడ్ నర్సు ఆమెకు ప్రసవం చేసే సమయానికి గర్భంలోనే శిశువు చనిపోయిన విషయాన్ని గుర్తించారు. ఈ విషయమై వైద్యాధికారిణి ఆదిలక్ష్మి మాట్లాడుతూ.. శిశువు మెడకు పేగులు చుట్టుకుని బిగుచుకుపోవడంతో గర్భంలోనే మృతి చెందినట్లు తెలిపారు. శ్రావణికి ఇది మూడో కాన్పు అని, ఇంకా నెలలు పూర్తిగా నిండలేదని, నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారని తాను, గైనకాలజిస్టు చికిత్స అందించినట్లు చెప్పారు.

వైద్యుల నిర్లక్ష్యంతోనే ఘటన: సీపీఎం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్యులను నియమించాలని సీపీఎం ఏరియా కార్యదర్శి కె.తవిటినాయుడు అన్నారు. సోమవారం ఆకివీడు సీహెచ్‌సీలో పురిట్లోనే శిశువు మృతి చెందిన విషయం తెలుసుకుని సీపీఎం నాయకులు ఆసుపత్రికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆడ శిశువు మరణించినట్లు ఆరోపించారు. కొరతతో పాటు ఉన్న వైద్యులు నిర్ణీత సమయంలో ఆసుపత్రికి రావడం లేదని, పూర్తి సమయం అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని కోరారు. నాయకులు పెంకి అప్పారావు, డోకల రవితేజ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ప్రయాణిస్తుండగా.. కారులో మంటలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రయాణిస్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగి.. కారు దగ్ధమైన ఘటన భీమవరం ఒకటో పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి రోడ్డులో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన న్యాయవాది మేకా శివ కారులో వెళ్తుండగా.. ఒక్కసారిగా కారులోంచి పొగలు వచ్చి.. మంటలొచ్చాయి. వాటిని ఆయన ఆర్పే యత్నం చేశారు. అయినా అదుపులోకి రాకపోవడంతో కారులోంచి బయటకు దూకేశారు. జనం చూస్తుండగానే మంటల్లో కారు దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారు దగ్ధమైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

దగ్ధమవుతున్న కారు. మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఏలూరు సమీప సత్రంపాడులోని యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో నిరుద్యోగ యువతకు వివిధ వృత్తి విద్య కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ సంచాలకుడు ఎం.ఫణికుమార్ తెలిపారు. సీసీ టీవీ, కెమెరా రిపేరింగ్ కోర్సు, జనపనార సంచుల తయారీలో యువతకు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణానంతరం ఉచితంగా టూల్ కిట్ అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు 99485 65256 నంబరును సంప్రదించాలని చెప్పారు.

చెట్టు కూలి యువకుడి మృతి

పాలకోడేరు, పెనుమంట్ర, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనంపై చెట్టు కూలి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం పాలకోడేరు మండలం వేండ్రలో జరిగింది. బాధితుల సమాచారం మేరకు.. పెనుమంట్ర మండలం మాముడూరు శివారు ఎస్సీ కాలనీకి చెందిన ఉల్లంపర్తి నరేశ్(22) భీమవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం భీమవరంలో నివాసం ఉంటున్న ఆయన సొంత గ్రామంలో బంధువుల ఇంట జరుగుతున్న శుభకార్యానికి హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వరుసకు సోదరుడు అయ్యే మరో యువకుడితో బయలుదేరారు. వేండ్ర డెల్టా పేపర్ మిల్లు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంపై ఎండిపోయిన కొబ్బరి చెట్టు కూలడంతో తీవ్రగాయాలైన నరేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక వైపు కూర్చున్న మరో యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన యువకుడికి తండ్రి, తల్లి, సోదరి ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ..

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గొల్లవానితిప్ప రోడ్డులో జరిగిన రహదారి ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. కె.చిన్నారి (29) భర్తతో విభేదాల కారణంగా కొన్నేళ్లుగా ఉండిలోని కాపులపేటలో ఉంటున్నారు. కుమారుడు సత్యనారాయణ, మరో వ్యక్తి వినయ్‌తో పేరుపాలెం బీచ్‌కు వెళ్లి ఆదివారం ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా.. వాహనం అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై మృతురాలి తల్లి కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రెహమాన్ తెలిపారు.

పోలీసులను దూషిస్తే కేసులు: ఏఎస్పీ

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: పోలీసులను దూషిస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు హెచ్చరించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల వినాయక నిమజ్జనాల సందర్భంగా కైకలూరు సమీప దానగూడెంలో గొడవ ఘటనలో పోలీసులను మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తప్పుబట్టడం సరికాదన్నారు. సీఐని ఎమ్మెల్యే బదిలీ చేయించారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియను ఉన్నతాధికారులు చేపడతారన్న కనీస జ్ఞానం లేకుండా మాట్లాడటం తగదన్నారు. పోలీసులను దూషించిన నాగేశ్వరరావుపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

బహిరంగ క్షమాపణ చెప్పాలి.. దానగూడెం ఘటనలో పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమని పోలీసు సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. దిగజారుడు వ్యాఖ్యలు చేసిన దూలం నాగేశ్వరరావు పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

EENADU Classifieds

BUSINESS SERVICES
TO LET
COMMERCIAL
JOBS
REAL ESTATE
LAND FOR SALE

భీమవరం ప్రముఖ పెట్రోల్ బంకు నందు పని చేయుటకు స్టాఫ్ కావలెను. కాంటాక్ట్: ✆ 98481 32896.

రామకృష్ణ గ్రూప్ (APNo.1)VJA

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call 9100112221, 9985682004 No Freshers.

గమనిక

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం

92.7 FM Rajamahendravaram

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 6304901226

భీమవరం

•భీమవరం •ఉండి

లోక్ కల్యాణ్ మేళాపై అవగాహన

కార్డులు చూపుతున్న వీధి వ్యాపారులు, అధికారులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి 2.0 లోక్ కల్యాణ్ మేళాను భీమవరం పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. పురపాలక సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, మెప్మా పి.డి హెప్సిబా మాట్లాడారు. ఈ పథకంతో బ్యాంకు రుణాలు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు ఇస్తారన్నారు. వీధి విక్రయదారులకు యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డులు మంజూరుతో పాటు ఆహార విక్రేత లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

భీమవరం పట్టణం: 80085 74471	10 AM to 1 PM
భీమవరం మండలం: 80085 74533	వీరవాసరం: 80085 74475
పాలకోడేరు: 80085 74467	ఉండి: 80085 74526
ఆకివీడు: 80085 74525	కాళ్ల: 80085 74474

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే ? భీమవరం నుంచి పాలకొల్లు వైపు వెళ్లే రహదారిలో గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రయాణాలకు ఇబ్బందిగా ఉంది. - పిచ్చయ్య, భీమవరం

? భీమవరం పట్టణ పరిధిలోని అంతర్గత దారులు శిథిలమయ్యాయి. పైపులైన్ల మరమ్మతులతో తవ్విన రోడ్లు పూడ్చలేదు. - బి.సూరిబాబు, చినరంగనిపాలెం

✓ పట్టణ పరిధిలోని రహదారుల్లో గుంతలను వెంటనే పూడ్చిస్తాం. జాతీయ రహదారి పరిధిలో శిథిలమైన చోట సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. - పి.త్రినాథరావు, మున్సిపల్ ఇంజినీరు, భీమవరం

పంట కాలువలో అవరోధాల తొలగింపు

ఉండి, న్యూస్‌టుడే: ఉండి ప్రధాన పంట కాలువలో అవరోధాలను తొలగించే పనులు సోమవారం చేపట్టారు. 'సాగునీటి ప్రవాహానికి అవరోధం' శీర్షికన 'ఈనాడు'లో సోమవారం ప్రచురితమైన వార్తకు జలవనరులశాఖ అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు స్పందించారు. కలిసిపూడి మేజర్ వద్ద ఎక్స్‌కవేటర్ సాయంతో కాలువలో నరికి వేసిన చెట్ల కొమ్మలు, ఇతర వ్యర్థాలను పొక్లెయిన్ సాయంతో తొలగించారు.

అత్యవసర పనుల్లోనూ జాప్యమైతే ఎలా..?

ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లు

ఆకివీడు, న్యూస్‌టుడే: తాగునీరు, వీధి దీపాలు తదితర అత్యవసర పనులు పూర్తి చేయడానికి నెల తరబడి జాప్యం చేస్తే ఎలా అని కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఆకివీడు నగర పంచాయతీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఛైర్‌పర్సన్ జామి హైమావతి అధ్యక్షతన పాలకవర్గ సభ్యుల సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో కౌన్సిలర్లు నిమ్మల నాగు, గొంటెల్ల సత్యవతి, మోటుపల్లి కుమార తదితరులు తమ వార్డుల్లో ప్రజా సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. వార్డుల్లోని ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చినా ఫలితం ఉండటం లేదన్నారు. చేస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో ప్రజలకు మేము సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. తాగునీరు, వీధి దీపాలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం అజెండాలోని అంశాలపై చర్చించారు.

ఆకివీడులో ఎంపీ పర్యటన

ఆకివీడు, న్యూస్‌టుడే: రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ సోమవారం రాత్రి ఆకివీడులో పర్యటించారు. తొలుత గ్రామ దేవత పెద్దింట్లమ్మ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం స్థానిక వ్యాపార దుకాణాల వద్దకు వెళ్లి జీఎస్టీ తగ్గింపుతో కలుగుతున్న ప్రయోజనాలపై వ్యాపారులతో మాట్లాడారు. ప్రజలకు అవగాహన కల్పించారు.

బైపాస్ అంటే.. హడల్

● అడ్డదిడ్డంగా వాహనాలు ● చీకట్లో ప్రయాణికుల అవస్థలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం పరిధిలోని బైపాస్ రోడ్డులో ప్రయాణం నరకంగా మారింది. ఉండి రోడ్డు నుంచి నర్సయ్య అగ్రహారం వరకు దాదాపు 5 కిలోమీటర్ల పొడవునా.. విస్తరించి ఉంది. రహదారికి ఓ వైపు పురపాలక సంఘం, మరో వైపు భీమవరం గ్రామీణ మండలానికి చెందిన కాలనీలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక భారీ వాహనాలన్నీ ఇటు నుంచే ఉండి రోడ్డు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు రహదారులకు మళ్లిస్తారు. రహదారి అంచుల్లో ప్రైవేటు వాహనాలు ప్రమాదాలకు తావిస్తున్నాయి. రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో అంధకారంలో ప్రయాణాలు ప్రమాదభరితంగా మారాయి.

పలువురు మృత్యువాత పడినా..

బైపాస్ రోడ్డులో నెలలో రెండుకు తగ్గకుండా భారీ ప్రమాదాలతో ప్రయాణికులు క్షతగాత్రులవుతున్నారు. ఒక్కోసారి మృత్యువాత పడుతున్నారు. పాలకొల్లు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న కార్మికుడిని లారీ ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. డాక్టర్ బీవీరాజు కూడలిలో లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇరువురూ ఎగిరిపడ్డారు. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనం ముక్కలైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

నేరుగా వచ్చేయడంతో..

ప్రధాన కూడళ్లతో పాటు రహదారి పక్కన ఉన్న కాలనీల నుంచి నేరుగా వాహనాలు బైపాస్ రోడ్డు మీదకు వచ్చే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయా చోట్ల సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఈ విషయమై డీఎస్పీ ఆర్.జి.జయసూర్య మాట్లాడుతూ.. ముఖ్య కూడళ్లలో పోలీసులను నియమిస్తామన్నారు. రహదారి పక్కన లారీలు, వాహనాలు నిలుపుదల చేయకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కొన్ని చోట్ల వేగ నియంత్రికలు, రేడియంతో కూడిన గుర్తులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. రహదారి పొడవునా వీధి దీపాలు కాంతులిచ్చేలా చర్యలు తీసుకుంటామని పురపాలక డీఈ శ్రీను తెలిపారు.

భీమవరం బైపాస్ రోడ్డు పొడవునా.. ప్రైవేటు వాహనాలు రహదారి అంచుల్లో నిలుపుతున్నారు. ఒక్కోసారి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

● భీమవరంలోని బైపాస్ రోడ్డు కూడలిలో పోలీసు రక్షణ చర్యలు లేకపోవడంతో వాహనాలు అడ్డదిడ్డంగా వెళ్తున్నాయి. దీంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.

వచ్చే నెలాఖరుకు పూర్తిస్థాయిలో సురక్షిత నీరు

మంచి నీటిని చూపుతున్న రఘురామకృష్ణరాజు

ఉండి, న్యూస్‌టుడే: వచ్చే నెలాఖరు నాటికి నియోజకవర్గంలోని 72 గ్రామాలకు మైక్రోఫిల్టర్ ద్వారా పూర్తిస్థాయిలో సురక్షిత మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని ఉపసభాపతి, ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉప్పులూరులో మైక్రో ఫిల్టర్ బెడ్లను సర్పంచి యర్రా దుర్గారావు అధ్యక్షతన సోమవారం సాయంత్రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. 72 గ్రామాలకు ఇప్పటికే 50 చోట్ల మైక్రో ఫిల్టర్ బెడ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఏఎంసీ ఛైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు (శ్రీనుబాబు), వైస్ ఛైర్మన్ యడవల్లి వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ తానింకి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

గుండె జబ్బులపై అప్రమత్తత అవసరం

అవగాహన కల్పిస్తున్న సభ్యులు

వీరవాసరం, న్యూస్‌టుడే: గుండె జబ్బులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీరవాసరం కాపు వనిత క్లబ్ అధ్యక్షురాలు బి.లక్ష్మీకల్యాణి అన్నారు. వీరవాసరం కాపు సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం గ్రామంలో అవగాహన ప్రదర్శన నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ, సభ్యులు కురెళ్ల నరసింహారావు, ఎం.సత్తిబాబు, కామిశెట్టి విజయలక్ష్మి, కుంచే వేణు, అన్నపూర్ణ పాల్గొన్నారు.

ఊరేగింపులో పాల్గొన్న మహిళలు

పెద్దింట్లమ్మ జాతర ప్రారంభం

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు తీగలదొడ్డి ప్రాంతంలోని పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర సోమవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. ఆలయం వద్ద నుంచి అమ్మవారి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు.

చదువులతల్లీ.. సరస్వతి

భీమవరం: సామూహిక పూజలో భక్తులు

చినకాపవరంలో..

ఉండిలో..

దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో కనులపండువగా కొనసాగుతున్నాయి. సోమవారం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి.. భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పలు ఆలయాల్లో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. పలువురు విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ చేశారు. కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు విద్యాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. కాళ్లకూరు శివారు వెంకటాపురంలో అమ్మవారిని రూ.7.5 లక్షల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు. భీమవరం మావుళ్లమ్మను చదువులతల్లిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సుమారు 800 మంది చిన్నారులతో సామూహిక సరస్వతీ పూజలు చేయించారు. కాళ్ల భోగేశ్వర, జనార్దనస్వామి ఆలయంలో ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమవరం నాచువారి కూడలిలోని కనకదుర్గమ్మ ఆలయం ఎదుట 1,500 మంది మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు. - న్యూస్‌టుడే బృందం

భీమవరంలో పార్వతీదేవి

ఆదిలక్ష్మి అమ్మవారు

సోమేశ్వరాలయంలో..

క్రీడలతో పోటీతత్వం

ఉండి, న్యూస్‌టుడే: యువత క్రీడల్లో పోటీతత్వాన్ని అలవర్చుకొని ముందుకెళ్లినప్పుడే ఉత్తమ ఫలితాలు లభిస్తాయని ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండిలో దసరా వేడుకలను పురస్కరించుకొని భరత్ యూత్ ఆధ్వర్యంలో ట్రిబుల్‌ఆర్ నియోజకవర్గ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను కలిదిండి అబ్బాయిరాజు ఉద్యానవనంలో సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాన్ మెడలిస్ట్ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే ఈ పోటీల ముఖ్య లక్ష్యమని వివరించారు. ఓపెన్, 30+, 40+ ప్లేయర్లను మూడు విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే రఘు రామకృష్ణరాజు తనయుడు భరత్ మాట్లాడుతూ.. దసరా రోజుల్లో పోటీల నిర్వహణ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు పండగ వాతావరణాన్ని కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేల చొప్పున మూడు విభాగాలుగా నగదు బహుమతులు అందజేస్తామని తెదేపా మండలాధ్యక్షుడు నాగరాజు తెలిపారు.

నిజం.. ఇది పంట కాలువే

భీమవరం మండలం చినఅమిరంలోని పంట కాలువ ఇది. కొందరి బాధ్యతారాహిత్యంతో క్రమంగా రూపు కోల్పోతుంది. చెత్తాచెదారంతో నిండిపోయి మురుగు కాలువను తలపిస్తోంది. కొన్నిచోట్ల మురుగు పైపులను నేరుగా దీనిలోకి ఏర్పాటు చేసుకున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై జలవనరులశాఖ ఏఈ ప్రసాదరాజు మాట్లాడుతూ.. పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు. - న్యూస్‌టుడే, భీమవరం గ్రామీణ

పునాది దాటని పనులు

విస్సాకోడేరు శివారు వంకాయలపాలెం ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం పునాది స్థాయి దాటడం లేదు. ప్రస్తుత భవనం పాతది కావడం, ఇరుకుగా ఉండటంతో గత ప్రభుత్వంలో నాడు-నేడు పథకంలో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి సుమారు రూ.40 లక్షలు మంజూరయ్యాయి. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండగా.. పనులు చేపట్టడం, అనంతరం ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం ఉన్న పాత, ఇరుకు భవనంలోనే బోధన నిర్వహిస్తున్నారు. మరో పక్క నాడు-నేడులో ఇదే పాఠశాల ఆవరణలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు కూడా అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. 'భవన నిర్మాణంపై ఉన్నతాధికారులకు నివేదించాం.' అని ఎంఈవో నాగరాజు తెలిపారు. - న్యూస్‌టుడే, (పాలకోడేరు) విస్సాకోడేరు

భవనాలు లేని ప్రభుత్వ కార్యాలయాలు

వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల కొరత వెంటాడుతోంది. ఎన్నార్పీఅగ్రహారంలో గ్రామ సచివాలయ భవన నిర్మాణం పునాదుల్లోనే నిలిచిపోయింది. మూడేళ్ల నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. పాత పంచాయతీ భవనం శ్లాబ్ దెబ్బతింది. వర్షం కురిస్తే గదుల్లోకి నీరు దిగుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని నెలల కిందట పాత పంచాయతీ కార్యాలయానికి సమీపంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో హాలునే గ్రామ సచివాలయంగా వినియోగించుకుంటున్నారు. దీంతో ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. పాత పంచాయతీ భవనాన్ని తాత్కాలికంగా రైతు సేవా కేంద్రంగా వినియోగించుకుంటున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ డీఈఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. - న్యూస్‌టుడే, (ఉండి) ఎన్నార్పీఅగ్రహారం

చీరల వేలం వాయిదా

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మావుళ్లమ్మ ఆలయంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు బహిరంగ వేలం సోమవారం సాయంత్రం నిర్వహించారు. రెండు ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ బహిరంగ వేలం పాటను అధికారులు ఒకరి కోసం వాయిదా వేయడంతో పాల్గొన్న వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఆరోపణలపై విచారణ

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో దంత వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న గణేష్ వారానికి మూడు రోజుల పాటు ఆకివీడు, కాళ్ల మండలాల పరిధిలోని పీహెచ్‌సీల్లో సేవలందించాల్సి ఉంది. అయితే ఆయన అక్కడకు వెళ్లడం లేదని వచ్చిన ఆరోపణలపై సోమవారం భీమవరం ఏరియా ఆసుపత్రి వైద్యుడు కె.ప్రవీణ్‌కుమార్ ఆకివీడు సీహెచ్‌సీలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌సీలో కూడా విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులను సమర్పిస్తామన్నారు.

జీఎస్టీ సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం

ప్రతిజ్ఞ చేస్తున్న ఎంపీ వెంకటసత్యనారాయణ తదితరులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జీఎస్టీ సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం అవుతుందని, అందరూ స్వదేశీ వస్తువులనే వాడాలని రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. ఖాదీ వస్త్రాలనే కొనుగోలు చేద్దాం.. భారతీయతను చాటుదామనే గోడపత్రాన్ని శ్రీవిజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి ఆధ్వర్యంలో భీమవరంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ప్రధాని పిలుపు మేరకు ఖాదీ వస్త్రాలనే కొనుగోలు చేయాలంటూ అక్టోబరు 1 నుంచి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అరసవల్లి బాలసుబ్రహ్మణ్యం, కోమటి రవి, రమణ, బి.బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.

ఉండి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి రూ.15 వేల వరకూ ఆదా అవుతోందని జీఎస్టీ భీమవరం అధికారి గంగాధర్ తెలిపారు. ఉండిలో జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ సోమవారం నిర్వహించిన అవగాహన ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేద, మధ్య తరగతి వర్గాలకు వ్యవసాయ, విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో జీఎస్టీ తగ్గింపుతో కలుగుతున్న లబ్ధిని గుర్తించాలన్నారు.

అనుసంధాన రోడ్లు నిర్మించాలని డిమాండ్

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: యనమదుర్రు డ్రెయిన్‌పై వంతెనలకు అనుసంధాన రహదారులు నిర్మించాలంటూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఇంజేటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆ అంశంపై అక్టోబరు 3న భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ భీమవరం మండలం తోకతిప్పలో సోమవారం ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. బొడ్డు లక్ష్మీపతి, సింధు, తిరుమాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఫ్లాట్లు విక్రయించి మోసం చేశారని ఆందోళన

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఎన్నో మాటలు చెప్పి ఫ్లాట్లు విక్రయించాక నిర్మాణదారులు మమ్మల్ని మోసం చేశారంటూ చినఅమిరంలోని విష్ణు మనస్వినీ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే పలువురు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈశాన్యం నుంచి మార్గం ఉందని గేటు ఏర్పాటు చేసి చూపించి మరీ ఫ్లాట్లు విక్రయించారని.. తీరా ఇప్పుడు గేటు అవతల పటిష్ఠమైన ప్రహరీ నిర్మించేశారని వాపోయారు. వారు ఇచ్చిన మాట తప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. విచారించి మీరే న్యాయం చేయాలని విన్నవించారు. అనంతరం చినఅమిరంలో అపార్టుమెంట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్‌కు సమస్యను వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తు నిర్మించడంతో నిర్మాణం దెబ్బతింటుందని, అన్ని విధాలా నష్టపోయామని పేర్కొన్నారు. కార్యక్రమంలో చనమల్ల గంగాధర్, ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వైద్య పరీక్షలు తప్పనిసరి

ఉత్తరపాలెం (వీరవాసరం), న్యూస్‌టుడే: స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచి కోడి వరలక్ష్మి అన్నారు. ఉత్తరపాలెం సచివాలయం వద్ద సోమవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మహిళలు విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ఇంటికే వచ్చి వైద్య పరీక్షలు చేస్తారని పీహెచ్‌సీ వైద్యుడు నవనీత్ తెలిపారు. కార్యదర్శి పెచ్చెట్టి మురళి, ఆరోగ్య సిబ్బంది పి.ప్రభాకరరావు, దైవకృప, వేణు, చిట్టిబాబు సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

దొంగల కోసం తనిఖీలు

లాడ్జిలో వివరాలు పరిశీలిస్తున్న పోలీసులు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతూ జిల్లా పరిధిలో సంచరిస్తున్నారనే సమాచారంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి సీఐ జగదీశ్వరరావు, ఎస్సై నాగరాజు, సిబ్బందితో కలిసి ఆకివీడులోని లాడ్జిలు, బస్టాండ్, రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో అనుమానితుల చిత్రాలను అతికించారు. పలు రహదారి కూడళ్ల వద్ద వాహనాలను తనిఖీ చేశారు.

అందుబాటులోకి అత్యాధునిక బ్యాంకింగ్ సేవలు

కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఉదయగిరి మణ్యం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా విస్తరణలో భాగంగా భీమవరం ఉండి రోడ్డులో నూతన శాఖను బ్యాంకు భీమవరం ప్రాంతీయ ముఖ్య అధికారి ఉదయగిరి మణ్యం సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ శాఖ ప్రాంత ప్రజలకు ఆధునిక బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెస్తుందన్నారు. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎప్పుడూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను విస్తరించడానికి కట్టుబడి ఉంటుందన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ నాగేంద్రప్రసాద్, బ్రాంచి మేనేజర్ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

దసరా శుభాకాంక్షలతో... 79810 79820
శ్రీ నందన్ హాస్పిటల్
A Complete Centre for Women Health
Old BJP Office Road, J.P. Road, Bhimavaram - 534202
• పెయిన్‌లెస్ లేబర్ • సంతానలేమికి ప్రత్యేక చికిత్స
• 24X7 అత్యవసర సేవలు • నార్మల్ డెలివరీకి ప్రాధాన్యత
• లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడును.
డా॥ ఛాయ ప్రసన్న సబ్బిశెట్టి
MBBS, MS (OBGYN)
ప్రసూతి మరియు గర్భకోశ వైద్య నిపుణులు

రుమటాలజిస్ట్ చెన్నై నుండి రాక
డా॥ కవిత M.D, DNB, D.M., SCE (Rheumatology)
కీళ్ళ వాతం, ఆర్థరైటిస్, గౌట్, SLE మొ॥ వ్యాధుల చికిత్సా నిపుణులు
డాక్టరు గారు తేది: 4-10-2025 (శనివారం) విచ్చేయుచున్నారు
అపాయింట్‌మెంట్ కొరకు: 98854 22345, 96662 61803, 08816-223728
A+ అభిరామ్ హాస్పిటల్స్ వాటర్ ట్యాంక్ దగ్గర, జె.పి.రోడ్, భీమవరం

అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్
Apollo HOSPITALS
ప్రఖ్యాత వైద్య నిపుణులు ఇప్పుడు
తణుకు & భీమవరం లో
1 అక్టోబర్ 2025 | 10:30 AM - 1:30 PM
భాగ్యశ్రీ ఆసుపత్రి, తణుకు.
1 అక్టోబర్ 2025 | 2:30 PM - 5 PM
కృష్ణ హాస్పిటల్, ఉండి రోడ్, భీమవరం.
ఈ సమస్యలు ఏమైనా ఉన్నట్లైతే డాక్టర్ గారిని సంప్రదించండి.
డా కిరణ్ వర్మ ఉద్దరాజు
కన్సల్టెంట్ - ఆర్థోపెడిక్ & జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్
MBBS, MS (Orthopaedics)
• తుంటి, మోకాలు, భుజం మొదలైన కీళ్ల మార్పిడి
• మోకాళ్ళ సమస్యలు • మోకాలు, భుజం యొక్క ఆర్థోస్కోపీ ఆపరేషన్లు అవసరమైనవారు
• అత్యాధునిక రోబోటిక్ సర్జరీ ద్వారా మోకాళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స చేయబడును.
అపాయింట్మెంట్ కొరకు: +91 8074 936 811

పదవీ విరమణ శుభాకాంక్షలు
శ్రీమతి & శ్రీ దాసరి కనక బ్రహ్మానందరాజు (DKB) గారు
Chief Associate, SBI, గునుపూడి బ్రాంచి
SBIలో 39 సం॥రాలు వివిధ హోదాలలో విశిష్ట సేవలందించి, అందరి మన్ననలు పొంది, మా కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించి, ఉన్నత విలువలు నేర్పించి, నిరంతర స్ఫూర్తి నింపిన మీరు నేడు పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మీ భావి జీవితం సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ..
భార్య: కురెళ్ళ శారదాదేవి, SBI ఉండి
కుమార్తె: సత్యసాయి అనూష దాసరి మరదలు: కురెళ్ళ శ్రీదేవి
అల్లుడు: ఉదయ్‌కుమార్ శివకోటి తోడల్లుడు: గౌతు వీరబాబు
ఆశీస్సులు కోరుతూ.. కుమారుడు: దాసరి రోహిత్ అంజని రాఘవ్ రామ్
మరియు కార్తిక, దివ్యజ్ఞ, ఉర్షిత రాజేశ్వరి

43వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రాయకుదురు శాఖ
43 YEARS
ఖాతాదారులకు, రైతులకు విశిష్ట సేవలందిస్తున్న
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాయకుదురు శాఖ
43వ వార్షికోత్సవ సందర్భంగా బ్రాంచి మేనేజర్
శ్రీ V.శివప్రసాదరెడ్డి గార్కి మరియు సిబ్బందికి
వార్షికోత్సవ శుభాకాంక్షలు.
పోలిశెట్టి సత్యనారాయణ (దాసు), Ex.ZPTC / ప్రొ॥ శ్రీ రామకృష్ణ రైస్‌మిల్, రాయకుదురు
గన్నమనీడి జయప్రసాద్ / మాజీ సర్పంచ్, రాయకుదురు
అనిల్ ఉద్దరాజు / బ్యాంకు ప్యానల్ వాల్యుయర్
గన్నమనీడి లక్ష్మణ ప్రసాద్ / రాయకుదురు
శ్రీ అయ్యప్ప ఏజన్సీస్ / జవ్వాది అప్పారావు, రాయకుదురు
చాగంటి శంకర శాస్త్రి / బ్యాంకు లీగల్ అడ్వయిజర్
దేవు అప్పలాచారి / గోల్డ్ అప్రయిజర్ SBI, రాయకుదురు

దేవి జ్యూయలర్స్
ఎక్స్‌క్లూజివ్ డైమండ్ షోరూమ్
ప్రారంభోత్సవ ఆఫర్ డైమండ్ ఫర్ క్యారెట్ రూ. 47,999/-*
మజూరికి తగ్గింపు 50% OFF*
ప్రారంభోత్స ఆఫర్ అక్టోబరు 5వ తేదీ వరకు పొడిగించడమైనది.
మా వద్ద నెలవారి స్కీమ్స్ కలవు
మెయిన్‌రోడ్, వెంకట్రామ థియేటర్ ప్రక్కన, భీమవరం - 534 201
సెల్: 83411 79067, 98483 81101, 85209 99007
బ్రాంచెస్: జూబ్లీహిల్స్ రోడ్ నెం-36, హైదరాబాద్ | కెపిహెచ్‌బి కాలనీ రోడ్ నెం-1, హైదరాబాద్
*T&C Apply

(c) eenadu

నరసాపురం

• నరసాపురం • పాలకొల్లు • ఆచంట

బార్ తొలగించాలంటూ నిరసన

ఎక్సైజ్ ఎస్సైకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

నరసాపురం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలో జాతీయ రహదారి పక్కన ఉన్న బార్ తొలగించాలని కోరుతూ సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందించారు. కళాశాల, బస్టాండ్ సమీపాన బార్ ఏర్పాటు చేశారని, మందుబాబుల చేష్టలతో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. నాయకులు నోముల కొండ, బూడిద జోగేశ్వరరావు, ఎ.చందు తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు

నరసాపురం, న్యూస్‌టుడే: విద్యుత్తు బిల్లుల బకాయిలు చెల్లించేందుకు వీలుగా మంగళవారం పాలకొల్లులోని విద్యుత్తు రెవెన్యూ కార్యాలయం, నరసాపురంలో ఉప కార్యాలయాలు తెరిచే ఉంటాయని ఈఈ కె.మధుకుమార్ సోమవారం తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

అమల్లో పోలీసు చట్టం

నరసాపురం, న్యూస్‌టుడే: నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో వచ్చే నెల 9వ తేదీ వరకు పోలీసు చట్టం అమలులో ఉంటుందని డీఎస్పీ జి.శ్రీవేదరవింద తెలిపారు. సభలు, సమావేశాలు, నిరసనలు, ప్రదర్శనలకు ఎలాంటి అనుమతి లేదని.. ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు.

ప్రమాణ స్వీకారం చేస్తున్న కమిటీ సభ్యులు, చిత్రంలో ఎమ్మెల్యే నాయకర్

ఆలయాల అభివృద్ధికి కృషి

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: ధర్మకర్తల మండలి చైర్మన్లు, పాలకవర్గ సభ్యుల ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. కొప్పర్రులోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం చైర్మన్ పొలిశెట్టి గణేశ్వరరావు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకర్ పాల్గొని మాట్లాడారు. ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సభ్యులుగా చినమిల్లి వీర వెంకట అప్పారావు, రామనారం శ్రీను, దొంగ గంగమ్మ, రావూరి నాగలక్ష్మి, అయినపర్తి వీర వెంకట సత్యనారాయణ, దారాపు రామలక్ష్మి, మంకు వీర వెంకట సత్యనారాయణ, వాడపల్లి మారుతి, శ్రీనివాసుల సూర్యనారాయణ ఆదార్యలు ప్రమాణ స్వీకారం చేశారు.

హృదయ దినోత్సవం

పాలకొల్లు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యుడు సీహెచ్.సురేశ్‌బాబును సోమవారం సత్కరించారు. ఈ సందర్భంగా సురేశ్‌బాబు మాట్లాడుతూ నిత్యం వ్యాయామం చేయడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు.

రథాలతో గ్రామోత్సవం

మొగల్తూరు, న్యూస్‌టుడే: స్వామివార్ల సేవకు వినియోగించనున్న రథాలతో సోమవారం మొగల్తూరులో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామానికి చెందిన కొయ్య పని నిపుణుడు కొడవలూరి గంగాధర్ విజయవాడలో స్వామివార్ల సేవకు ఆయన టేకు చెక్కతో రథాలు రూపొందించి ఆలయాలకు ఉచితంగా అందజేస్తున్నారు. దీనిలో భాగంగా రామన్నపాలెం ఆంజనేయ పురవస్త్రారితోటలో శ్రీకృష్ణాలయం, ఆంజనేయస్వామి ఆలయాలకు రథాలను సమకూర్చారు.

విజ్ఞాన గనులను.. గాలికొదిలేశారు!

గ్రంథాలయాల నిర్వహణ అస్తవ్యస్తం

మార్టేరు, పెనుగొండ గ్రామీణ, ఆచంట, పోడూరు, న్యూస్‌టుడే: విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలు నిర్వహణ లేమితో కళ తప్పుతున్నాయి. చాలా చోట్ల సిబ్బంది కొరత ఉండగా.. సరైన సౌకర్యాలు, సామగ్రి, అవసరమైన పుస్తకాలు కూడా లేక పాఠకులు ఇబ్బంది పడుతున్నారు. నాటి వైకాపా ప్రభుత్వం వాటి నిర్వహణను పట్టించుకోకుండా డిజిటల్ గ్రంథాలయాల పేరిట ప్రచారం చేసి భవనాల నిర్మాణంలో చతికిలపడింది.

నిర్మించి.. ఖాళీగా ఉంచి

ఆలమూరు గ్రామంలో రూ.12 లక్షల వ్యయంతో నాలుగేళ్ల కిందట నిర్మించిన గ్రంథాలయ భవనం ఇది. అప్పటి నుంచి దీనిని ఖాళీగా వదిలేయడంతో క్రమంగా శిథిలమవుతోంది. ఇక్కడ గ్రంథాలయాన్ని ప్రారంభిస్తే తమకెంతో మేలు జరుగుతోందని స్థానిక విద్యార్థులు, యువత చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి.. పెనుగొండ మండలం సిద్ధాంతంలో గ్రంథాలయ భవనం నిర్వహణ లేక శిథిలావస్థకు చేరింది. రహదారి పక్కన ఉండటంతో దుమ్ము, ధూళితో పాఠకులు ఇబ్బంది పడుతున్నారు. ● ఆచంటలో విశాలమైన భవనం నిర్మించినా నిర్వహణ లేక అధ్వానంగా మారింది. ఇక్కడ పూర్తి స్థాయి గ్రంథాయాలయాధికారి లేకపోవడంతో సేవలు అంతంత మాత్రంగా మారాయి. కంప్యూటర్లు, ఇతర పరికరాలు మూలకు చేరాయి. ● జిన్నూరులో శాఖా గ్రంథాలయ భవనానికి మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ భవనాన్ని బాగు చేసి పైన షెడ్డు ఏర్పాటు చేస్తే సభలు, సమావేశాల నిర్వహణకు అనువుగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ● పెనుమంట్ర మండలం పొలమూరులో ఘన చరిత్ర ఉన్న గ్రంథాలయాన్ని 14 ఏళ్ల కిందట గుట్టుగా మూసివేశారు. అప్పట్లో సుమారు రూ.4 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తెచ్చినా నిర్వహణ అంతంత మాత్రంగా సాగింది. తరువాత వేలాది పుస్తకాలను తరలించి నిర్వహణ భారం పేరిట సేవలను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఈ భవనాన్ని ప్రస్తుతం పంచాయతీ స్టోర్ రూమ్‌గా వినియోగిస్తున్నారు.

62 ఏళ్లుగా అద్దె భవనంలోనే..

పెనుమంట్ర మండలం మార్టేరులో శాఖా గ్రంథాలయం ఇది. 1963 నుంచి ఇది అద్దె భవనంలోనే కొనసాగుతోంది. నిత్యం 30 నుంచి 40 మంది పాఠకులు వస్తారు. పోటీ పరీక్షలు, ఇతర అంశాలకు సంబంధించిన పుస్తకాలు 18 వేల వరకు అందుబాటులో ఉన్నాయి. చిన్న గది కావడం, తగిన సదుపాయాలు లేకపోవడంతో పాఠకులు ఇబ్బంది పడుతున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసాపురం:	80085 74504	ఆచంట:	90631 44737
పాలకొల్లు:	80085 74510	పెనుగొండ:	80085 74469
పోడూరు:	90631 44741	పెనుమంట్ర:	91212 29087

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ? పొన్నపల్లిలో డ్రెయిన్లు పూడిపోయి మురుగు నిలిచిపోతోంది. దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నాం. - వి.సాయిబాబు, నరసాపురం

✔ డ్రెయిన్లను శుభ్రం చేయిస్తాం. - అంజయ్య, పురపాలక కమిషనర్

వృద్ధాల తొలగింపు

స్పందనకు వందనం

పెనుగొండ, న్యూస్‌టుడే: పెనుగొండ సంతమార్కెట్ ఆవరణలో వ్యర్థాలు పేరుకుపోయిన తీరుపై ఈ నెల 20న 'ఈనాడు-మేమున్నాం..మీకు తోడుగా'లో ప్రచురితమైన వార్తకు సర్పంచి నక్కా శ్యామలసోని, ఎంపీడీవో టి.సూర్యనారాయణమూర్తి స్పందించారు. ఆ ప్రాంతంలో సోమవారం పారిశుద్ధ్య పనులు చేయించారు.

మార్టేరు: సరస్వతీ పూజ చేస్తున్న చిన్నారులు

నరసాపురం: మహాగౌరీ వ్రతంలో పాల్గొన్న మహిళలు

చదువుల తల్లీ.. దీవెనలివ్వు!

పాలకొల్లు ఆధ్యాత్మికం, గ్రామీణ, న్యూస్‌టుడే: దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అన్ని ప్రాంతాల్లో వైభవంగా కొనసాగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించారు. పలు వేదికల వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసాలు, సరస్వతీ పూజలు నిర్వహించారు. ఉల్లంపర్రు, భగ్గేశ్వరం, చింతపర్రు, లంకలకోడేరు గ్రామాల్లోని అమ్మవారి ఆలయాల్లో చిన్నారులతో కుంకుమ పూజలు చేయించారు.

పోడూరు, న్యూస్‌టుడే: అప్పన్నచెరువు శివారు గగ్గిపర్రు కల్వర్టు వద్ద మండపంలో అమ్మవారిని సరస్వతీమాత రూపంలో అలంకరించారు. 60 మంది బాల బాలికలతో ఏడిద ప్రసాద్ పూజలు చేయించారు.

పెనుమంట్ర, న్యూస్‌టుడే: నత్తారామేశ్వరంలోని దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ చేశారు.

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట రామలింగేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న సరస్వతీదేవి ఆలయం, వేమవరంలోని గణపతి, సరస్వతి, పెదమల్లంలో మావేన్నమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలోని రాజగోపాల స్వామి, కామాక్షీ సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయాలతో పాటు పలు మండపాల్లో వందలాది మంది చిన్నారులతో సరస్వతీ పూజలు నిర్వహించారు. స్టీమర్ రోడ్డులో ఏర్పాటు చేసిన మండపంలో మహిళలు సామూహికంగా మహాగౌరీ వ్రతం ఆచరించారు.

వైద్య ఆరోగ్య సిబ్బందితో మాట్లాడుతున్న మంత్రి

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

పాలకొల్లు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో సోమవారం ఏర్పాటు చేసిన స్వస్థ నారీ సశక్త పరివార్ వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజున ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా మహిళలందరికీ మేలు జరుగుతుందన్నారు. మహిళలంతా వైద్య శిబిరాలకు హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆసుపత్రి పర్యవేక్షకులు రూపాదేవి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు లబ్ధి

వ్యాపారితో మాట్లాడుతున్న నాయకులు

నరసాపురం, న్యూస్‌టుడే: పలు వస్తువులపై జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు అందేలా చూడాలని కూటమి పార్టీల నాయకులు వ్యాపారులకు సూచించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నాయకులు పర్యటించి దుకాణాలను పరిశీలించారు. వాటి యజమానులు, కొనుగోలుదారులతో మాట్లాడారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని వ్యాపారులకు సూచించారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు, తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వలి యతిరాజా రామ్మోహన్‌నాయుడు, ఏఎంసీ చైర్మన్ జక్కంశ్రీమన్నారాయణ, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆచంట, న్యూస్‌టుడే: జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ జి.ఉషా సత్యవతీదేవి అన్నారు. ఆచంటలో సోమవారం సచివాలయ సిబ్బంది ర్యాలీ నిర్వహించి కరపత్రాల ద్వారా ధరలు తగ్గిన వస్తువుల గురించి వివరించారు.

అమ్మవారికి కుంకుమ పూజలు

పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: ములపర్రు శివారు పితానివారి పాలెంలోని మండపంలో అమ్మవారిని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, అనంతలక్ష్మి దంపతులు సోమవారం దర్శించుకొని కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. తెదేపా మండలాధ్యక్షుడు గుత్తుల లోకేశ్వరరావు, నాయకులు యాండ్ర ఏడుకొండలు, విశ్వనాథం, నాగు, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

మండపం వద్ద ఎమ్మెల్యే పితాని దంపతులు

క్షీరారామలింగేశ్వర స్వామికి అభిషేకాలు

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పంచారామ క్షేత్రం పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరస్వామికి సోమవారం అభిషేకాలు చేశారు. సాయంత్రం పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ మాడ వీధుల్లో సప్త సోమవార ప్రదక్షిణలు చేశారు.

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలోని కామాక్షీ సమేత ఏకాంబరేశ్వర, పార్వతీ బసవేశ్వర స్వామి ఆలయాల్లో సోమవారం బిల్వార్చనలు, పంచామృతాభిషేకాలు చేశారు.

ముత్యాలమ్మ సన్నిధిలో ప్రాయశ్చిత్త హోమం

మొగల్తూరు, న్యూస్‌టుడే: మొగల్తూరులో నడివీధి ముత్యాలమ్మ పురుగుడి పునర్నిర్మాణంలో భాగంగా సోమవారం పెద్దింటి అనిల్‌కుమార్ సిద్ధాంతి పర్యవేక్షణలో గణపతి పూజ, వాస్తుపూజ, ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి చిన్న, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

పీహెచ్‌సీల్లో నిలిచిన ఓపీ సేవలు

పోడూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ వైద్యుల సమ్మెతో రోగుల అవస్థలు పడుతున్నారు. సోమవారం గుమ్ములూరు పీహెచ్‌సీలో వైద్య శిబిరంలో స్టాఫ్‌నర్సు, ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్ల సహాయంతో రోగులకు సేవలందించారు. పోడూరు, గుమ్ములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలను నిలుపుదల చేశారు. అత్యవసర వైద్య సేవలకు మాత్రమే వైద్యులు హాజరవుతున్నారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరించాలని, సమయ నిర్ధారిత ఉద్యోగోన్నతులు ఇవ్వాలని, ట్రైబల్, 104, సంచార చికిత్స అలవెన్సులు, నోషనల్ ఇంక్రిమెంట్‌లను వెంటనే విడుదల చేయాలని వైద్యులు కోరుతున్నారు.

చెత్తకు నిప్పు.. పొగతో ముప్పు

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: లంకలకోడేరు- అరట్లకట్ట మార్గంలో వెంకటాపురం మంచినీటి చెరువు సమీపాన ఇలా చెత్త వేసి నిప్పు పెడుతున్నారు. దీని నుంచి వెలువడే పొగతో వాహనదారులు, సమీప నివాసితులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒక్కోసారి దట్టమైన పొగ రహదారిని కమ్మేసి.. ముందు వచ్చే వాహనాలు కనిపించడం లేదని చోదకులు చెబుతున్నారు. చెత్తను దహనం చేయకుండా పర్యవేక్షిస్తామని పంచాయతీ కార్యదర్శి నాగమణి తెలిపారు.

మొక్క చెట్టయితే.. వంతెనకు చేటు

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట వేమవరం- గుమ్ములూరు రోడ్డులో నక్కల డ్రెయిన్‌పై ఉన్న వంతెనను ఆనుకొని రావి చెట్టు పెరుగుతోంది. ఇది మరింత పెరిగి వృక్షంగా మారితే వంతెన దెబ్బతినే ప్రమాదముందని స్థానికులు చెబుతున్నారు. మండలంలో మరికొన్ని వంతెనల వద్ద కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఆ వంతెనను పరిశీలించి రావి మొక్కలు తొలగించేలా చర్యలు చేపడతామని ఆర్అండ్‌బీ ఏఈ టీఆర్వీ ప్రసాద్ తెలిపారు.

చెరువు కాదు.. పేదల కాలనీ

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: నరసాపురం మండలం పాత నవరసపురంలో పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ హయాంలో వేసిన లేఅవుట్ ఇది. దాదాపు ఎకరం విస్తీర్ణంలో 24 మందికి స్థలాలు కేటాయించగా పల్లపు ప్రాంతం కావడంతో లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టలేదు. చిన్నపాటి వర్షానికే దీనిలోకి నీరు చేరి ఇలా చెరువును తలపిస్తోంది.

స్టెమి ఇంజెక్షన్‌తో.. తప్పిన ప్రాణాపాయం

నరసాపురం, న్యూస్‌టుడే: వైద్యులు సకాలంలో స్పందించి స్టెమి ఇంజెక్షన్ ఇవ్వడంతో గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు ప్రాణాపాయం నుంచి గట్టెక్కారు. నరసాపురం పట్టణానికి చెందిన ఎం.మురళీ కనకదుర్గకు సోమవారం తెల్లవారుజామున ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చారు. విధుల్లో ఉన్న వైద్యుడు హారిసన్ ఆమెకు ఈసీజీ తీయించి గుండెపోటుగా నిర్ధారించారు. వెంటనే ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న రూ.45 వేల విలువైన స్టెమి ఇంజెక్షన్ చేయడంతో ఆమె కోలుకుని సాధారణ స్థితికి వచ్చారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యుడు సూచించారు.

వెనక్కి దూసుకొచ్చిన లారీ

ఘటనా స్థలంలో దెబ్బతిన్న కార్లు

నరసాపురం, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై మెరక ఎక్కుతున్న లారీ బ్రేకులు విఫలమై ఒక్కసారిగా వెనక్కి దూసుకువచ్చిన ఘటనలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పాలకొల్లు వైపు నుంచి నరసాపురం వచ్చిన లారీ థామస్ బ్రిడ్జి ఎక్కుతుండగా బ్రేకులు విఫలమయ్యాయి. ఈ క్రమంలో లారీ వెనక్కి రావడాన్ని గమనించిన టాక్సీ యూనియన్ సభ్యులు, రహదారిపై ఉన్న ప్రజలు అప్రమత్తమై పరుగు తీశారు. లారీ వెనక్కు వచ్చి టాక్సీ స్టాండులో నిలిపిన కార్లను ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ బి.యాదగిరి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. లారీని నిర్లక్ష్యంగా నడిపిన చోదకుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

పట్టపగలే.. ఇంట్లో చొరబడి చోరీ

పోడూరు, న్యూస్‌టుడే: పోడూరు శివారు పెంకులపాలెంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చొరబడి రూ.1.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేశారు. బాధితురాలు కోట ఊర్మిళ ఉదయం దీపారాధన అనంతరం తలుపులు తీసి ఉంచి నిద్రించారు. మధ్యాహ్నం లేచి చూసేసరికి బీరువా తెరచి ఉంది. బీరువాలో ఉంచిన ఆరు కాసుల గాజులు, కాసున్నర ఉంగరం చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ రమేశ్ తెలిపారు.

నగదు తీసుకొని మోసం.. ఇద్దరిపై కేసు

నరసాపురం, న్యూస్‌టుడే: భవనానికి లిఫ్టు ఏర్పాటు నిమిత్తం ముందస్తుగా నగదు తీసుకుని మోసగించిన ఇద్దరిపై కేసు నమోదు చేశామని పట్టణ ఏఎస్సై కేవీ సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన మేకల శక్తీశ్వరకుమార్ నిర్మాణంలో ఉన్న తన భవనానికి లిఫ్టు ఏర్పాటు చేసేందుకు గురజాపు వీఎస్ఎస్వీ ప్రసాద్, గంగాభవానీలతో రూ.15 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. రెండు విడతల్లో వారికి రూ.9 లక్షలు చెల్లించగా పనులు చేయకుండా మోసగించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

కేబుల్ నెట్‌వర్క్ తీగలకు మంటలు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లులోని అటుకుల మండపం వద్ద విద్యుత్తు స్తంభానికి ఉన్న కేబుల్ నెట్‌వర్క్ తీగలు సోమవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమయ్యాయి. మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. రూ.20 వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారి జానకిరామ్ తెలిపారు.

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

సమస్య తెలుసుకుంటున్న ఆర్డీవో రాజు

నరసాపురం, న్యూస్‌టుడే: ప్రజల నుంచి అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని.. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని ఆర్డీవో దాసి రాజు స్పష్టం చేశారు. నరసాపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజా వినతుల పరిష్కార వేదిక'లో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. మొత్తం 24 వినతులు అందించారని కార్యాలయ సిబ్బంది తెలిపారు. రహదారి వెంబడి స్థలాలు ఆక్రమించి చెట్లు నాటారని.. దీంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని దిగమర్రుకు చెందిన విప్పర్తి సురేశ్ ఫిర్యాదు చేశారు. పలువురు భూమికి సర్వే నిర్వహించి సరిహద్దులు నిర్ణయించాలని. సమస్యలు పరిష్కరించాలని, కుటుంబ వివాదాలు పరిష్కరించాలని కోరుతూ అర్జీలు అందించారు.

విద్యలో రాణిస్తే ఉన్నతి

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యలో రాణిస్తే ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని వక్తలు అన్నారు. నరసాపురం మండలం సీతారాంపురం సౌత్ గ్రామానికి చెందిన సత్య నీట్‌లో రాష్ట్ర స్థాయి 91వ ర్యాంకు సాధించి తమిళనాడు రాష్ట్రం మధురై ఎయిమ్స్‌లో వైద్య సీటు సాధించారు. ఈ సందర్భంగా ఆమెను కాపు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కోటిపల్లి సురేశ్, సభ్యులు, కాపు వనిత క్లబ్ అధ్యక్షురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి, సభ్యులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

ఉన్నతాధికారులైనా ఆలకిస్తారని..

రుస్తుంబాద, (నరసాపురం), న్యూస్‌టుడే: క్షేత్ర స్థాయిలో యంత్రాంగం సమస్యల పరిష్కారంపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులైనా తమ మొర ఆలకిస్తారనే ఆశతో డివిజన్, జిల్లా కార్యాలయాలకు రావాల్సి వస్తోందని చెబుతున్నారు. నరసాపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి సోమవారం అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు ప్రజలు తమ సమస్యలను 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

నాలుగు నెలలుగా.. పేరుపాలెంసౌత్‌లో 17 ఎకరాల భూమిని నా కుమార్తె ఆధార్‌కు అనుసంధానం చేయడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. దీనిపై నాలుగు నెలలుగా స్థానిక కార్యాలయాల్లో అర్జీలు ఇస్తున్నా సమస్య పరిష్కరించలేదు. **- అందె వీరవెంకట సత్యనారాయణ, కేపీపాలెం సౌత్**

ఆక్రమణలతో ఇబ్బందులు

మా గ్రామంలో రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించారు. దిగువన ఉన్న మేము ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా ఆటంకం కలిగిస్తున్నారు. దీనిపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. - **అయినపర్తి సత్యనారాయణ, సీతారామపురం సౌత్**

'హామీల అమలులో ప్రభుత్వం విఫలం'

పోడూరు, న్యూస్‌టుడే: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైకాపా ఆచంట నియోజకవర్గ ఇన్‌ఛార్జి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్‌ను ఆయన స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఆడబిడ్డ నిధి, ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను, నిరుద్యోగ భృతి హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని విమర్శించారు.

ఏళ్ల తరబడి.. వీడని విద్యుత్తు వెతలు!

★ పాలకొల్లు శివారు పార్వతీనగర్‌లో అల్ప విద్యుత్తు సమస్య తీవ్రంగా ఉంది. 13, 14, 15, 19 వార్డుల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు హెచ్చుతగ్గులతో నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి రాత్రి వేళ పంకాలు తిరగడం లేదని స్థానికులు చెబుతున్నారు.

★ నరసాపురం 2వ వార్డులో పరివర్తకాల సామర్థ్యం సరిపోక తరచూ అల్ప విద్యుత్తు సమస్య ఎదురవుతోంది. అంకానివారి వీధి, పాలపర్తివారి వీధి, కొత్త కాలనీ, బస్వాని కొండయ్య వీధి ప్రాంతాల్లో విద్యుత్తు హెచ్చుతగ్గుల కారణంగా గృహోపకరణాలు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాలకొల్లు మార్కెట్, నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో అల్ప విద్యుత్తు పెద్ద సమస్యగా మారింది. గత కొన్నేళ్లుగా సర్వీసుల సంఖ్య, వినియోగం పెరుగుతుండగా దానికి అనుగుణంగా పరివర్తకాలు ఏర్పాటు చేయకపోవడమే దీనికి కారణమని ప్రజలు చెబుతున్నారు. మరోపక్క గృహాల్లో ఏసీల వినియోగం కారణంగా రాత్రి వేళ ఒక్కసారిగా లోడు పెరిగి తరచూ విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. ఒక్కోసారి పరివర్తకాలు దెబ్బతిని గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. ఇక అల్ప విద్యుత్తు కారణంగా సామాన్యుల ఇళ్లలో పంకాలు తిరగక పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు.

వినియోగం పెరగడం వల్లే..

గృహోపకరణాలు, ఏసీల వినియోగం పెరగడం వల్లే అల్ప విద్యుత్తు సమస్య తలెత్తుతోంది. గృహ వినియోగదారులు అదనపు లోడును క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన రుసుములపై ప్రభుత్వం 50 శాతం రాయితీ అందిస్తోంది. పరిమితికి మించి లోడు వినియోగిస్తున్న వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లోడు క్రమబద్ధీకరణ వివరాల ఆధారంగా అవసరమైన ప్రాంతాల్లో అదనపు పరివర్తకాలు ఏర్పాటు చేస్తారు. **- సీహెచ్ రామకృష్ణ, ఏడీఈ, పాలకొల్లు**

ల్యాబ్ టెక్నీషియన్ల సంఘ కార్యవర్గం ఎన్నిక

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: క్షీరపురి ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం కార్యవర్గ ఎన్నిక ఆదివారం జరిగిందని పూర్వ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సోమవారం తెలిపారు. అధ్యక్షుడిగా మురళి, కార్యదర్శిగా రవికుమార్, కోశాధికారిగా వీర నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షులుగా సత్యం, రమేశ్‌లు ఎన్నికయ్యారు.

లేఅవుట్ల పరిశీలన

మొగల్తూరు, న్యూస్‌టుడే: మొగల్తూరులోని పలు ప్రాంతాల్లో ప్రయివేటు లేఅవుట్‌లను సోమవారం డీఎల్‌పీవో ఐ.జ్యోతిర్మయి, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. అనుమతులు, నిబంధనలపై సిబ్బందిని ఆరా తీశారు.

నిధులందక.. పురోగతి లేక

రెండు నెలలుగా నిలిచిన జల్‌జీవన్ మిషన్ పనులు

❖ నరసాపురం మండలం చామకూరిపాలెంలో జల్‌జీవన్ మిషన్‌లో వేసిన పైపులైను ఇది. బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారు పనులను అర్ధాంతరంగా నిలిపేశారు. ఇటీవల వర్షాలకు బురద, మట్టి చేరడంతో పైపులైను కోసం తవ్విన గుంతలు పూడిపోతున్నాయి.

❖ పోడూరు మండలం జిన్నూరులో రెండు నెలల నుంచి పనులు నిలిచిపోవడంతో పైపులైను కోసం తవ్విన గుంతలు పూడిపోతున్నాయి. ఇసుక, నిర్మాణ సామగ్రి మట్టిలో కలిసిపోతున్నాయి.

జిన్నూరు (పోడూరు), నరసాపురం గ్రామీణ న్యూస్‌టుడే

ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్‌జీవన్ మిషన్ పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయి. వీటిని కొలిక్కి తెచ్చేలా సంబంధిత అధికారులు కృషి చేస్తున్నా గుత్తేదారులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులపు అర్ధాంతరంగా నిలిపివేశారు. గత రెండు నెలలుగా ఈ పనులు ముందుకు సాగడం లేదు.

☛ పోడూరు మండల పరిధిలోని 16 గ్రామాల్లో రూ.23.69 కోట్లతో 149 పనులు చేపట్టారు. వీటిలో 74 పూర్తికాగా 72 పురోగతిలో ఉన్నాయి. నాలుగు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఫిల్టర్‌బెడ్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపుల నిర్మాణాలు నిలిచిపోయాయి.

★ నరసాపురం మండలంలో రూ.29 కోట్లతో 120 పనులు చేపట్టగా 80 పూర్తయ్యాయి. 40 పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. ఈ అంశంపై గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏఈ బుజ్జేశ్వరరావు స్పందిస్తూ ఉన్నతాధికారులు గుత్తేదారులతో సంప్రదింపులు జరుపుతున్నారని.. త్వరలోనే పనులు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

(c) eenadu

తాడేపల్లిగూడెం
• తాడేపల్లిగూడెం • తణుకు

వైకాపా డిజిటల్ బుక్ హాస్యాస్పదం

తణుకు, న్యూస్‌టుడే: వైకాపా ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ బెంగళూరులో నివాసం ఉంటూ రాష్ట్ర సమస్యలపై హైదరాబాద్ నుంచి వ్యవహారం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో తెదేపా, జనసేన శ్రేణులపై వైకాపా చేసిన దాడులను సైతం డిజిటల్ బుక్ ద్వారా ఫిర్యాదు చేస్తామన్నారు. గత వైకాపా పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా వంద రోజుల్లో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. 15 నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఈ సందర్భంగా సూపర్-6, సూపర్ సేవింగ్స్ కరపత్రాలు ఆవిష్కరించారు. సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మహాసభ విజయవంతానికి పిలుపు

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: వచ్చే నెల 6, 7 తేదీల్లో సత్తెనపల్లిలో జరిగే ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 11వ మహాసభను విజయవంతం చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బళ్ల వీరభద్రరావు కోరారు. సోమవారం వేల్పూరులో మహాసభ కరపత్రాన్ని చేనేత కార్మికులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కూటమి ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాసా వెంకటేశ్వరరావు, కొడవటికోట మల్లయ్య, అందెకోట నరసింహారావు, కొడవటి నాగమణి, చల్లా సోమేశ్వరరావు, అందే పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తాడేపల్లిగూడెం	99488 53114
తణుకు	85558 50851
తణుకు గ్రామీణం	63005 79402
అత్తిలి	91548 46774

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ? సుబ్బారావుపేటలో రామాలయం వెనుక రోడ్డులో మురుగు బోదెలో వ్యర్థాలు పేరుకుపోయి దోమలకు ఆవాసంగా మారింది - వినయ్

✔ వ్యర్థాలు తొలగించి దోమల నివారణ చర్యలు చేపడతాం. - ఎం.ఏసుబాబు, పురపాలక కమిషనర్

? గ్యాస్‌పంపు రోడ్డులో కుళాయి నీరు సరఫరా వాల్వ్ లీకేజీతో మురుగు నీరు కలిసి తాగునీరు కలుషితమవుతోంది - సత్యనారాయణ

✔ వాల్వ్ లీకేజీ అరికట్టి స్వచ్ఛమైన నీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపడతాం - వెంకటేశ్వరరావు, ట్యాప్ ఇన్‌స్పెక్టర్

కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్థులు

నీలాద్రిపురంలో వైద్య శిబిరం

నీలాద్రిపురం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామంలో వెల్‌నెస్ క్లినిక్ సెంటరు వద్ద సోమవారం స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

184 మందికి పరీక్షలు.. ఇరగవరం, న్యూస్‌టుడే: స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా అయినపర్రులో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బంది పరీక్షలు చేసి 184 మందికి సేవలందించారు. సీహెచ్‌వో ఎస్‌కే ఖాన్ సాహెబ్, మంగ తాయారు, మూర్తి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

శారీరక శ్రమతో గుండెకు మేలు

గణపవరం, న్యూస్‌టుడే: స్థానిక శ్రీచింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ గుండె, రేబిస్ నివారణ దినోత్సవాలు నిర్వహించారు. ప్రధానాచార్యురాలు నిర్మలకుమారి మాట్లాడుతూ.. సమతుల ఆహారం, శారీరక శ్రమ, ఒత్తిడిని అధిగమించడం ద్వారా గుండెను కాపాడుకోవచ్చన్నారు. విద్యార్థులు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

నిధులున్నాయి.. లేనిదల్లా చిత్తశుద్ధే

బురదమయంగా పౌర సరఫరాల గోదాము పరిసరాలు

న్యూస్‌టుడే, పడాల (తాడేపల్లిగూడెం వన్‌టౌన్)

అభివృద్ధికి నోచుకోని పడాల మార్కెట్ యార్డు

అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల అలసత్వం..

అవే రెండు దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న తాడేపల్లిగూడెం మండలం పడాల మార్కెట్ యార్డు అభివృద్ధికి నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి రైతులు తమ పంట ఉత్పత్తులు విక్రయించుకోవడానికి, వాటిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఇక్కడికి వస్తుంటారు. పంటలకు గిట్టుబాటు ధర లేకుంటే ఒకటి రెండు రోజులపాటు ఇక్కడే ఉండి పనులు ముగించుకొని తిరిగి వెళ్తుంటారు. ఈ క్రమంలో మార్కెట్ యార్డుకి సెస్సు, శీతల గోదాములకు అద్దె రూపంలో ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. అయినా అభివృద్ధిలో మాత్రం అట్టడుగు స్థానానికి పరిమితమైంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో మార్కెట్ యార్డు అంతులేని నిర్లక్ష్యానికి గురైంది. దీంతో యార్డు ఆవరణ అంతా బురద రహదారులు, పిచ్చిమొక్కలతో భయానక వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం అయినా దీనిపై దృష్టి సారించి పూర్వవైభవం తీసుకురావాలని రైతులు, వ్యాపార వర్గాలు కోరుతున్నారు.

రూ.లక్షలు వెచ్చించి.. నిరుపయోగంగా వదిలేసి.. పడాల మార్కెట్ యార్డులో అవసరాలకు మించి గోదాములున్నా వాటి నిర్వహణ లేక వ్యాపారులు తమ సరకును నిల్వ ఉంచుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో బయటి గోదాములను ఆశ్రయిస్తుండడంతో తమ జేబుకు చిల్లులు తప్పడం లేదని వారు వాపోతున్నారు. పంట ఉత్పత్తుల్ని ఆరబెట్టుకోవడానికి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో డయ్యరు కొనుగోలు చేశారు. దాన్ని భద్ర పరచాల్సిన అధికారులు పట్టించుకోకుండా వదిలేయడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిర్లక్ష్యానికి గురవుతోంది.

పిచ్చిమొక్కల మధ్య రైతుల విశ్రాంతి భవనం

చిట్టడవిలా యార్డు ప్రాంగణం.. నిర్వహణపై అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రాంగణమంతా చిట్టడవిని తలపిస్తోంది. మరుగుదొడ్లు, విశ్రాంతి భవనాల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి విషపురుగులకు నిలయంగా మారింది. సరైన మౌలిక వసతులు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి సరైన వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు. దీనిపై పడాల మార్కెట్ యార్డు కార్యదర్శి గౌష్ బాషా వద్ద 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా మౌలిక వసతులు కల్పించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

రాష్ట్రస్థాయి చిత్రలేఖనంలో ప్రథమం

ప్రశంసాపత్రం అందుకుంటున్న వెంపటాపు

తణుకు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి స్పాట్ పెయింటింగ్ పోటీల్లో తాను ప్రథమ స్థానంలో నిలిచినట్లు తణుకు పట్టణానికి చెందిన చిత్రకళాకారుడు వెంపటాపు ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్పాట్ పెయింటింగ్ పోటీల్లో వికసిత్ భారత్ కె రంగ్, కళా కె సంగ్ అనే అంశంపై చిత్రాన్ని గీసి ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నగదు బహుమతితోపాటు ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. వెంపటాపును పట్టణంలోని ప్రముఖులతోపాటు స్వగ్రామం ఇరగవరంలో పలువురు అభినందిచారు.

సమస్యలు పరిష్కరించండి

తణుకు, న్యూస్‌టుడే: ఇరగవరం మండలంలోని ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం నాయకుడు పీవీ ప్రతాప్ కోరారు. సోమవారం ఆయన ఇరగవరం మండలం పొదలాడ గ్రామంలో జుత్తిగ రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం పేదల కాలనీల పేరుతో ఇళ్ల స్థలాలు కేటాయించినప్పటికీ మౌలిక వసతులు కల్పించలేకపోయిందన్నారు. మండల కన్వీనర్ కామన మునిస్వామి, సభ్యులు రామాంజనేయులు, రాంబాబు, విజయలక్ష్మి పాల్గొన్నారు.

భక్తుల సౌకర్యార్థం సూచికల ఏర్పాటు

ద్వారకాతిరుమల, భీమడోలు, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లే మార్గంలో భక్తుల సౌకర్యార్థం కొత్తగా సూచికలు ఏర్పాటు చేశారు. భీమడోలు మండలం పోలసానిపల్లి(ఎన్‌హెచ్-16) వద్ద ఏలూరు- ద్వారకాతిరుమల, రాజమహేంద్రవరం- ద్వారకాతిరుమల మార్గాల్లో చెరొకటి చొప్పున సూచికలు ఏర్పాటు చేశారు.

జీఎస్టీ తగ్గింపుతో మహిళా సాధికారతకు భరోసా

వివరాలు చూపుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్, కమిషనర్ ఏసుబాబు తదితరులు

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: మహిళా సాధికారతకు భరోసా ఇచ్చేందుకు ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గించారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గించిన నేపథ్యంలో సీతారాంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పురపాలక కమిషనర్ ఎం.ఏసుబాబు, ఇంజినీర్ వెంకటరమణ, కార్యాలయ సిబ్బంది, నాయకులు పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు మేలు.. ఇరగవరం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం కొత్త పన్నుల విధానాన్ని అమల్లోకి తెచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు బాగా తగ్గాయని ఎంపీడీవో ఎ.శ్రీనివాసరావు అన్నారు. సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్‌పై అవగాహన కల్పిస్తూ పన్ను వివరాలతో కూడిన కరపత్రాలను ఇరగవరంలో సోమవారం ఆయన విడుదల చేశారు. అనంతరం రేలంగి, ఇరగవరం గ్రామాల్లో ప్రజలను కలిసి అవగాహన కల్పించారు. 99శాతం వస్తువులపై పన్ను లేదని, కొన్నింటిపై 5 శాతం, మరి కొన్నింటిపై 18 శాతం పన్ను విధానాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయన్నారు. సరకులు కొనుగోలు చేసే సమయాల్లో పన్ను తగ్గింపునకు ముందు, తర్వాత ధరలు పోల్చి చూసుకోవాలన్నారు. తగ్గించకపోతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

స్వచ్ఛ ఉత్సవ్‌లో భాగస్వాములు కండి

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: స్వచ్ఛ ఉత్సవ్- స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం పట్టణంలోని 35 వార్డులో నేతాజీ పార్కు క్లీనింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యర్థాలను చెరువులు, కాలువల్లో వేయరాదని సూచించారు. నియమాలు అతిక్రమించే వారికి జరిమానా విధిస్తారని తెలియజేశారు. పురపాలక కమిషనర్ ఎం.ఏసుబాబు, ఇంజినీర్ వెంకటరమణ, కార్యాలయ సిబ్బంది, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ తదితరులు పాల్గొన్నారు.

జనసేన నాయకుల ఆధ్వర్యంలో..

పడాల(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: పడాల జనసేన నాయకుడు కామిశెట్టి ఉమాశంకర్ ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా అయ్యప్ప స్వామి ఆలయం నుంచి మార్కెట్ యార్డు వరకు రహదారితోపాటు కాలువగట్టు వెంబడి పిచ్చి మొక్కలను పొక్లెయిన్‌తో తొలగించారు. కామిశెట్టి శ్రీను, సత్యనారాయణ, శివ, రామ్మోహనరావు, గ్రామ రెవెన్యూ అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వైద్య శిబిరాల్లో బయటపడుతున్న రుగ్మతలు

రక్తపోటు, మధుమేహ బాధితుల గుర్తింపు

న్యూస్‌టుడే, అత్తిలి గ్రామీణం: మహిళల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వ పాలనలో పెద్దపీట వేస్తూ వారి ఆరోగ్య భద్రతకు ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం కింద తణుకు నియోజకవర్గ పరిధిలోని అత్తిలి, తణుకు, ఇరగవరం మండలాల్లో మహిళల కోసం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతి శిబిరంలోనూ వందల సంఖ్యలో మహిళలకు ప్రాథమిక పరీక్షలు చేయగా పదుల సంఖ్యలో రక్తపోటు, మధుమేహం బాధితులను కొత్తగా గుర్తించారు. కొందరికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి కారణంగా గ్రామీణ మహిళలు కూడా రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు నిర్ధారించారు.

శిబిరంలో రోగులను పరీక్షిస్తున్న వైద్యులు

90 శాతం పూర్తి.. నియోజకవర్గం పరిధిలో ఈనెల 17న వైద్య శిబిరాలు ప్రారంభం కాగా 90 శాతం వరకు పూర్తయ్యాయి. ఇంతవరకూ 8 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్తిలి మండలంలో అత్తిలి, మంచిలి పీహెచ్‌సీ పరిధిలోని 18 గ్రామాల్లో ఇప్పటివరకు 20 శిబిరాలు పూర్తయ్యాయి. రెండు పీహెచ్‌సీల పరిధిలో 1886 మందికి వైద్య పరీక్షలు చేయగా వారిలో కొత్తగా 46 మంది మధుమేహం, 71 మంది రక్తపోటు బాధితులను గుర్తించారు. 12 మందికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. వారికి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయించామన్నారు. తణుకు, ఇరగవరం మండలాల పరిధిలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 6114 మందికి కొత్తగా వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో 69 మందికి మధుమేహం, 342 మందికి రక్తపోటు బాధితులను గుర్తించారు.

నిరంతర ప్రక్రియ.. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో కూడా నిరంతరాయంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. క్యాన్సర్ అనుమానిత లక్షణాలున్న వారిని తదుపరి దశ పరీక్షలకు పంపిస్తాం. తగిన చికిత్సలు పొందేలా అవగాహన కల్పిస్తాం

- నాగరాజు, అత్తిలి పీహెచ్‌సీ వైద్యుడు

వ్యర్థం.. ప్రవాహానికి అడ్డం

ఉండ్రాజవరం పంట కాలువలో వంతెనల వద్ద గుర్రపుడెక్క, వ్యర్థాలు పేరుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి. దీనికి తోడు వివిధ మృత కళేబరాలు కొట్టుకొస్తుండడంతో తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల సమయంలో నీరు కిందకు పారక పంటపొలాల్లోకి చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. లస్కర్లు సైతం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జలవనరుల శాఖ ఏఈ మురళీకృష్ణ వద్ద 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా వ్యర్థాలను తొలగిస్తామని తెలిపారు. - న్యూస్‌టుడే, తణుకు

ఆరోపణలపై విచారణ

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో దంత వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న గణేష్ వారానికి మూడు రోజుల పాటు ఆకివీడు, కాళ్ల మండలాల పరిధిలోని పీహెచ్‌సీల్లో సేవలందించాల్సి ఉంది. అయితే ఆయన అక్కడకు వెళ్లడం లేదని వచ్చిన ఆరోపణలపై సోమవారం భీమవరం ఏరియా ఆసుపత్రి వైద్యుడు కె.ప్రవీణ్‌కుమార్ సోమవారం ఆకివీడు సీహెచ్‌సీలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌సీలో కూడా విచారణ పూర్తి చేసి నివేదికను ఉన్నతాధికారులను సమర్పిస్తామన్నారు.

మహారాజశ్రీ తాడేపల్లిగూడెం XI Additional District జడ్జి వారి కోర్టులో

E.P. 458/2022 in A R C No. 10/2021

Decree Holder: The Citizen Co-operative Society Ltd., represented by its Manager, Tadepalligudem

Judgement Debtors: Karri Naga Suryakumari and others

పై నంబరు డిక్రీ బాకీకిగాను ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తి వేలం నిమిత్తం ది. 16-10-2025కి వాయిదా వేసియున్నారు. కావున కావలసినవారు ది. 16-10-2025న ఉదయం గం. 10.30 ని.లకు పై కోర్టుకు వచ్చి పాట షరతులు తెలుసుకొని పాడుకొనవచ్చును.

SCHEDULE: West Godavari District, Tadepalligudem Sub-Division, Tadepalligudem Mandalam, Padala Village, R.S.No. 245/4, Nearby Door No. 4-60, an extent of 146 1/2 Sq. yards of house site within the following boundaries:

East: 9 feet width of road - 29 feet, **South:** Gorrela Venkateswararao site - 48 feet, **West:** 12 feet width of road - 29 feet, **North:** 18 feet width of road - 43 feet.

Within the above boundaries an extent of 146 1/2 Sq. yeards of site and RCC roof terraced building.

D.Hr Value: Rs. 5,00,000/- Amin Value: Rs. 36,00,000/-

J.Dr. Value - Market Value Rs. 15,57,000/-

Note: as per the EC the 1st J.Dr. mortgaged the schedule property to the D.Hr. for the said debt the schedule property is brought to sale.

Sd/- **Kusuluri Siva Ramakrishna**

Advocate, Additional Public Prosecutor

Sri Nilayam, D.No: 1-57-3, MIG-17, Housing Board Colony, Tadepalligudem, 99490 76266

Tadepalligudem

Dt. 29-09-2025

వరి కోతలకు సిద్ధం

అప్పారావుపేట (తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం మండలంలో వరి కోత మిషన్ల సందడి నెలకొంది. బోరుల కింద సాగు చేసిన తేలికపాటి వరి పైర్లు కోతకు రావడంతో మండలంలో పెద్ద సంఖ్యలో కోత మిషన్లు కనిపిస్తున్నాయి. అప్పారావుపేటలో ప్రధాన రహదారిలో 12 యంత్రాలు వరుసగా నిలపడంతో ఆయా మార్గాల వెంబడి వెళ్లే వారు ఆశ్చర్యంగా తిలకించారు.

రహదారి అధ్వానం

ఇరగవరం, న్యూస్‌టుడే: ఇరగవరం శివారు గొల్లగుంట పాలెం నుంచి ఏలేటిపాడు వంతెన వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రహదారి గోతులమయంగా తయారైంది. గొయ్యి పడిన ప్రాంతంలో వర్షం నీరు చేరడంతో లోతు గమనించని వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రహదారి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

స్వచ్ఛత ఏదీ?

ఇరగవరం, న్యూస్‌టుడే: గ్రామాల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా తడి, పొడి చెత్త వేరుచేసి ఇవ్వాలంటూ ప్రజలకు ఓ పక్క అవగాహన కల్పిస్తూ.. మరో పక్క సేకరించిన చెత్తను రహదారి వెంబడి గుట్టలుగా వేస్తున్నారు. ఇరగవరం నుంచి వేండ్రవారి పాలెం వెళ్లే మార్గంలో 'చెత్త వేస్తే శిక్షార్హులు' అని పంచాయతీ బోర్డు ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే చెత్తను గుట్టలుగా వేస్తున్నారు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఈ విషయాన్ని కార్యదర్శి నరసింహమూర్తి దృష్టికి తీసుకెళ్లగా చెత్తను వెంటనే తొలగిస్తామని చెప్పారు.

అత్తిలి: కనకదుర్గమ్మ

తణుకు: కామాక్షిదేవి

తాడేపల్లిగూడెం : బలుసులమ్మ ఆలయంలో అక్షరాభ్యాసం

సరస్వతిగా దేవీమహంకాళమ్మ

సందడిగా అక్షరాభ్యాసాలు

దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లోని పలు ఆలయాలు, మండపాల్లో సోమవారం అమ్మవార్లు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. పెద్ద సంఖ్యలో చిన్నారులతో ఆయా ప్రాంగణాల్లో సందడి నెలకొంది. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం బాలాత్రిపుర సుందరి పీఠంలో మేధా సరస్వతి అమ్మవారిని వేల సంఖ్యలో భక్తులు దర్శించారు. తాడేపల్లిగూడెం బలుసులమ్మవారిని, విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకొని చిన్నారులకు విద్యా సామగ్రి అందజేశారు. - న్యూస్‌టుడే బృందం

రేలంగిలో పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న నాయకులు

అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

తణుకు, న్యూస్‌టుడే: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తణుకు నియోజకవర్గంలోని అమ్మవారి దేవాలయాలను సోమవారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేల్పూరులో ఈశ్వరమ్మ, మండపాకలో యల్లారమ్మ, పట్టణంలో ముత్యాలమ్మ దేవాలయంతోపాటు, దువ్వలోని యల్లారమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా దేవాలయాల కమిటీ సభ్యులు, అర్చకులు రాధాకృష్ణ దంపతులకు స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు.

వరకట్న వేధింపులపై కేసు

లింగరాయుడుగూడెం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం మండలం లింగరాయుడుగూడెం గ్రామానికి చెందిన రామలక్ష్మికి కొంత కాలం క్రితం అదే గ్రామానికి చెందిన వీరమళ్ల అంజిబాబుతో వివాహమైంది. వివాహ సమయంలో అర ఎకరం పొలం, రూ.5 లక్షలు కట్నం కింద ఇచ్చారు. అనంతరం అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్త, మామ, మరిది తనపై అయిదేళ్లుగా వేధిస్తున్నారని రామలక్ష్మి తాడేపల్లిగూడెం గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని హెడ్ కానిస్టేబుల్ ఎండీ జిలానీ తెలిపారు.

పొక్లెయిన్ భాగం చోరీపై.. ఎల్.అగ్రహారం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం ఎల్. అగ్రహారంలో కొన్ని రోజులుగా ఏలూరుకు చెందిన గుంజె రాంబాబుకు చెందిన పొక్లెయిన్ పని జేస్తోంది. డ్రైవర్‌గా ఉంగరాల చెర్రి, అతని సహచరులు నక్కా రాజేష్, కత్తుల ముఫిర్ పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొక్లెయిన్ ప్రధాన భాగం చోరీకి గురైంది. రాంబాబు ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు జేసి దర్యాప్తు చేపట్టామని హెడ్ కానిస్టేబుల్ జిలాని తెలిపారు.

వ్యక్తి అదృశ్యం.. వెంకట్రామన్నగూడెం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం గ్రామానికి చెందిన పదిలం దుర్గా ప్రసాద్ తూర్పు గోదావరి జిల్లా ఘంటావారిగూడెం సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి పదిలం ఏడుకొండలు ద్విచక్ర వాహనం విషయంలో మందలించారు. దీంతో ఆగ్రహం చెందిన దుర్గా ప్రసాద్ ఇంటి వద్ద చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తాడేపల్లిగూడెం గ్రామీణ పోలీస్ స్టేషన్ ఏఎస్సై డి.బుల్లిస్వామి తెలిపారు.

అలరించిన నాటక ప్రదర్శన

భీమడోలు, న్యూస్‌టుడే: స్థానిక కాట్రగడ్డ కల్యాణ మండపంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమి, పులే అంబేడ్కర్ మిషన్ సంయుక్త ఆధ్వర్యాన అంబేడ్కర్ జీవిత విశేషాలపై నాటకం ప్రదర్శించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి.. నాటకాన్ని తిలకించారు.

దొంగల కోసం తనిఖీలు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతూ జిల్లా పరిధిలో సంచరిస్తున్నారనే సమాచారంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి సీఐ జగదీశ్వరరావు, ఎస్సై నాగరాజు, సిబ్బందితో కలిసి ఆకివీడులోని లాడ్జిలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో అనుమానితుల చిత్రాలను అతికించారు. పలు రహదారి కూడళ్ల వద్ద వాహనాలను తనిఖీ చేశారు.

నిరుపయోగంగా ప్రజా మరుగుదొడ్లు

తణుకు మండలం కొమరవరంలో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. గతంలో గ్రామంలో ఇంటింటికీ మరుగుదొడ్లను పంచాయతీ నిధులతో నిర్మించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో దాదాపు ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు సమకూరడంతో పంచాయతీ నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. అనేక మంది అక్కడ వ్యర్థాలు పారబోస్తుండడంతో ఆ ప్రాంతం అపరిశుభ్రంగా మారి దోమలు, విష సర్పాలు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీని పై పంచాయతీ కార్యదర్శి చిష్టి స్పందిస్తూ ఆర్‌డబ్ల్యూఎస్ అనుమతులు రాగానే మరుగుదొడ్ల తొలగింపు ప్రక్రియ చేపడతామన్నారు. - న్యూస్‌టుడే, తణుకు గ్రామీణం



(c) eenadu

అసుర సంహారిణి... ముల్లోక సంరక్షిణి

చెన్నూరు: నవదుర్గల ఊరేగింపులో భక్తులు

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా వేడుకల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం వివిధ ఆలయాల్లో వైవిధ్య అలంకరణలతో అమ్మవారు దర్శనమిచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి పూజలు చేశారు. - న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు పట్టణం, మారుతీనగర్, చెన్నూరు

కడప: విజయ దుర్గాదేవి ఆలయంలో ప్రదక్షిణ చేస్తున్న భక్తులు

ప్రొద్దుటూరు: విభిన్న వేషధారణలో చిక్‌మంగళూరు కళాకారులు

కడప: లలిత పంచాయతనలో ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యం

సార్వత్రిక ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: సార్వత్రిక పాఠశాల ద్వారా పదో తరగతి, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును అపరాధ రుసుము రూ.200తో అక్టోబరు 31 వరకు పెంచినట్లు సమన్వయకర్త పఠాన్ మహమ్మద్ ఖాన్ తెలిపారు. ప్రవేశం పొందిన వారు సెలవుల్లో నిర్వహించే తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఎరుపెక్కిన ఆకాశం

ఈ చిత్రాన్ని చూడగానే ముత్యాలముగ్గు సినిమాలోని 'సైనేడ్ మర్డర్ జరిగినట్లు లేదు. ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డల లేదు'.. అనే రావుగోపాలరావు వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయి కదూ! ఈ దృశ్యం మదనపల్లె మండలంలోని పొన్నూటిపాళ్యం సమీపంలో కనిపించింది. తెల్లటి మేఘమాలికలతో నీలం రంగులో ప్రశాంతంగా కనిపించే ఆకాశం.. ఎరుపెక్కి గంభీరంగా కనిపించడాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. మదనపల్లెకు చెందిన ట్రెక్ విప్పర్స్ బృందం ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. - న్యూస్‌టుడే, మదనపల్లె విద్య

ముత్యాల జలపాతం

కనువుమేర పెన్నా నది ప్రవాహం. పక్కన పచ్చని పొలాలు. వాటి మధ్య అక్కడక్కడ ముత్యాలహారంలా కనిపించే జలపాతాలు.. వాగులు జమ్మలమడుగు ప్రాంతాన్ని సుందరంగా మారుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి నీరు జాలువారుతోంది. తెల్లని నురుగుతో పాలధారలా జాలువారుతున్న ఈ జలపాతం ధర్మాపురం గ్రామంలో ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. - న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ



త్రివేణీ సంగమం.. సరస్వతీ నమస్తుభ్యం

కడప బాసరగా పేరొందిన కొండాపురం జ్ఞాన సరస్వతీ ఆలయానికి పేరు. పెన్నా, చిత్రావతి, కృష్ణా నదుల కలయికతో త్రివేణి సంగమ క్షేత్రంగా పిలుస్తుంటారు. మూలా నక్షత్రం సందర్భంగా ఇక్కడ సోమవారం పూజలను వైభవంగా నిర్వహించారు. అభిషేకాలు, అక్షరాభ్యాసాలు చేపట్టారు. సరస్వతి చెంతకు కృష్ణమ్మ చేరుకోవడంతో ఆలయం చుట్టూ జలకళ సంతరించుకుంది. - న్యూస్‌టుడే, కొండాపురం

అనకొండల గుప్పిట్లో అడవి

◆ పరాధీనమవుతున్న వందల ఎకరాలు

◆ ఆక్రమించి ఆపై అమ్మేస్తున్న అక్రమార్కులు

ప్రొద్దుటూరు, ఒంటిమిట్ట, ముద్దనూరు న్యూస్‌టుడే: వైఎస్సార్ కడప జిల్లాలో 4,03,690 హెక్టార్ల అటవీ భూమి ఉంది. ఇందులోని వందల ఎకరాలు ఇప్పుడు అనకొండల గుప్పిట్లో ఉండిపోయాయి. కబ్జా పర్వం కళ్లెదుటే కనిపిస్తున్నా అడ్డుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారు. ఇదే అదనుగా కొత్తగా ఆక్రమణలు పుట్టుకొస్తున్నాయి. మరిన్ని ఎకరాలను ఆక్రమిస్తున్నారు. అడవిని సొంత ఆస్తిలా మార్చుకుంటున్నారు. ఇతరులకు విక్రయించి జేబులు నింపుకొంటున్నారు.

ప్రొద్దుటూరులో మాయమైన భూములు

ప్రొద్దుటూరు అటవీ రేంజ్ రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్‌లో 1,044 ఎకరాలుగా దస్త్రాల్లో నమోదైంది. రెవెన్యూ, అటవీ అధికారులు సర్వే చేయగా 902 ఎకరాలే తేలింది. మిగతా 142 ఎకరాలు కనిపించ లేదు. అందులో 16 ఎకరాల ఆక్రమణకు సంబంధించి 219 మందికి మాత్రం నోటీసులిచ్చారు. ● దొరసానిపల్లె, కొత్తపల్లె, రామేశ్వరం, పెద్దశెట్టిపల్లె, మోడంమీదిపల్లె, కల్లూరు, రేగుళ్లపల్లెలో 1,482 ఎకరాల అటవీ భూములున్నాయి. వీటిలో కొందరు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు. మరి కొందరు శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొందరు పంట పొలాలుగా మార్చుకున్నారు.

ప్రొద్దుటూరు రామేశ్వరం రిజర్వ్ అటవీ భూమిని ఆక్రమించి సాగు చేస్తున్న వరి

ఒంటిమిట్టలో స్వాధీనానికి వెనకడుగు

ఒంటిమిట్ట మండలం జోకులపల్లి రెవెన్యూలో ఆర్ఎస్ఆర్, రెవెన్యూ దస్త్రాల ప్రకారం 4,608.12 ఎకరాలుంది. కడప- రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ, అభివృద్ధికి ఇచ్చిన అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా, బ్రాకెట్ గనుల కారణంగా కోల్పోయిన భూమిలకు బదులుగా 600 ఎకరాలు అప్పగించారు. ఈ ప్రక్రియ అంతా కాగితాల్లోనే సాగింది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఆక్రమార్కుల కన్నుపడింది. ఒకర్ని చూసి మరొకరు పాగా వేశారు. ఆరేళ్ల కిందట అటవీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. 33 మంది మొత్తం 142.94 ఎకరాలు కాజేశారని నిర్ధారించారు. ఇందులో కొందరు రాజకీయ నాయకులూ ఉండటంతో భూచోళ్ల జోలికెళ్లడం లేదు.

ఒంటిమిట్ట రేంజ్ జోకులపల్లి అటవీ భూమిలో సాగు చేస్తున్న మామిడి తోట

ముద్దనూరులోనూ అన్యాక్రాంతం గుర్తింపు

ముద్దనూరు రేంజ్ పరిధిలో 23,500 హెక్టార్ల అటవీ భూములున్నాయి. ఎంకాయకాల్వ, బెస్తవేములలో 25 ఎకరాలు అన్యాక్రాంతమైంది. కడప రేంజ్ పరిధిలోని మద్దిమడుగులో 52 ఎకరాలు కబ్జా గురైంది. పోరుమామిళ్ల రేంజ్ పరిధిలోని జ్యోతి క్షేత్రంలో 30.95 ఎకరాలు కబ్జా గురైందని అధికారులు గుర్తించారు. వల్లూరు మండలం పాపఘ్ని నది సమీపంలో సర్వే నంబరు 807లో రిజర్వ్ అటవీ ప్రాంతంలో 80 శాతం అన్యాక్రాంతమైంది.

నోటీసులిస్తాం.. స్వాధీనం చేసుకుంటాం

అటవీ భూముల ఆక్రమణపై కడప డీఎఫ్‌వో వినీత్ కుమార్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరింది. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అనేక చోట్ల వందల ఎకరాల అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కొందరు ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. అయినా కబ్జాలోనే ఉంటే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రొద్దుటూరు రామేశ్వరం రిజర్వ్ అటవీ భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

3 నుంచి నూతన ఉపాధ్యాయులకు శిక్షణ

కడవ విద్య, న్యూస్‌టుడే: మెగా డీఎస్సీ- 25లో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు అక్టోబరు 3 నుంచి 10వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్జీటీ తెలుగు, ఉర్దూ విభాగాలకు కడప నగర శివారులోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో., స్కూల్ అసిస్టెంట్లకి మదనపల్లిలో శిక్షణ ఇచ్చేలా జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుందని.. శిక్షణ చివరి రోజున పోస్టింగ్‌లు ఇస్తారని సమాచారం. గైర్హాజరైతే నవంబరులో మరోసారి నిర్వహించే శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుందని.. ఆ తర్వాతే పోస్టింగ్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకుగాను ఉపాధ్యాయులు లేనివి, ఇటీవల కౌన్సెలింగ్‌లో బదిలీ అయినా రిలీవర్ లేక పాత స్థానాల్లోనే కొనసాగుతున్నవారు, ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో అయిదుగురికంటే తక్కువ మంది పనిచేస్తున్న పాఠశాలల వివరాలను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సేకరిస్తున్నారు.

రైతేరాజు 8లో

మూత్రగండం గట్టెక్కిస్తారా!

వైద్య చికిత్సలకు చాలని యంత్రాలు

బద్వేలు, న్యూస్‌టుడే: బద్వేలు సామాజిక ప్రభుత్వ వైద్యశాలలో రూ. రెండు కోట్లతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 25 పడకలు, ఎనిమిది యంత్రాలను అమర్చారు. డాక్టర్, మేనేజర్, టెక్నీషియన్, స్టాఫ్‌నర్స్, ఇద్దరు కంటింజెంట్ వర్కర్లను నియమించారు. నిర్వహణ బాధ్యతను 2023లో రాహే కంపెనీకి అప్పగించారు. ఇక్కడికి మూత్రపిండ సంబంధిత వ్యాధులతో చికిత్స పొందేందుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో అందుకు అనుగుణంగా యంత్రాలు, సిబ్బంది లేక పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

యంత్రాల కొరతతో వినియోగంలోకి తేకుండా ఉంచిన పడకలు

● **జనరేటర్, బోరు కూడా లేదు:** చికిత్స చేయించుకునేందుకు ఇక్కడికి బద్వేలు పరిసర ప్రాంతాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి 60 మంది వరకు నిత్యం వస్తుంటారు. ఈ సంఖ్యకు తగ్గట్టు సేవలు అందించేందుకు యంత్రాలు, సిబ్బంది ఆసుపత్రిలో లేకపోయారు. దీంతో అదనంగా వచ్చిన పడకలను వినియోగించకుండా మూలనే ఉంచారు. ప్రత్యేకంగా జనరేటర్ లేదు. విద్యుత్తు సరఫరా నిలిస్తే ఇబ్బంది పడాల్సి వస్తోంది. బోరు మోటరు ఏర్పాటు చేయలేదు.

● **రవాణా సౌకర్యం లేక ఇక్కట్లు:** డయాలసిస్ చేయించుకునేందుకు వచ్చే రోగులకు రవాణా సౌకర్యం కూడా లేకపోయింది. దీంతో వ్యయప్రయాసలకోర్చి ప్రైవేట్ వాహనాల్లో వస్తున్నారు. ఒక్కొక్క రోగి వారానికి మూడుసార్లు కేంద్రానికి రావాల్సి వస్తోంది. ప్రభుత్వం అందించే పింఛను మందులు, ఆహారం, రవాణా ఖర్చులకూ సరిపోని పరిస్థితి. సమస్యలపై వైద్యాధికారి రామప్రసాద్ దృష్టికి 'న్యూస్‌టుడే' తీసుకెళ్లింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

అదిగో రబీ.. విత్తన రాయితీ ఏదీ!

ఖరారు కాని ధరలు.. చేరని నిల్వలు

కడప, న్యూస్‌టుడే: రబీ పంట కాలం అక్టోబరు 1 నుంచి ప్రారంభం కానుంది. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు రాయితీలో విత్తనాలను పంపిణీ చేయాలని అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అయితే ధరలు ఇంకా ఖరారు చేయలేదు. సేకరణ ప్రక్రియ కూడా ప్రారంభించలేదు. దీంతో అదునులో నాణ్యమైన విత్తనం అందుతుందా అనే అనుమానాలు అన్నదాతల్లో రేకెత్తుతున్నాయి.



ప్రతిపాదనలతో సరిపుచ్చారు

ఈ ఏడాది రబీ సీజన్‌లో వ్యవసాయ శాఖ ద్వారా అయిదు రకాల విత్తనాలను కర్షకులకు 45,758 క్వింటాళ్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సేకరణ, సరఫరా బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు అప్పగించారు. క్వింటా పూర్తి ధర, రాయితీ శాతం, రైతు ఎంత చెల్లించాలని ఇంకా ఖరారు చేయలేదు. ఇంతవరకు వంగడాలే ఆర్ఎస్‌కేలకు చేరలేదు. ముందస్తుగా ఇస్తే సాగుదారులకు ఉపయుక్తంగా ఉంటుంది.

అన్నదాతల ఎదురుచూపు

కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, ముద్దనూరు, పులివెందుల, పోరుమామిళ్ల డివిజన్ల పరిధిలో నల్లరేగడి, మెట్ట భూములు అధికం. శనగ పంటను ఏటా 75 వేల హెక్టార్లకు పైగా సాగు చేస్తుంటారు. ఆ మేరకు ఇప్పటికే సేద్యపు పనులు ముమ్మరం చేశారు. మినుము, పెసర, వేరుసెనగ, నువ్వు పంటను కూడా ఎక్కువగానే పండిస్తుంటారు. వీరంతా రాయితీ వంగడాల కోసం ఎదురుచూస్తున్నారు.

విత్తన పంపిణీకి ఇబ్బందులు రానీయం

రబీలో రాయితీపై విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. సేకరణ, సరఫరా బాధ్యతలను ఏపీ సీడ్స్‌కు అప్పగించాం. ధరలు ఖరారవ్వగానే తెప్పిస్తాం. రైతులు ఆర్ఎస్‌కేలకు వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి. ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం.

- చంద్రానాయక్, జిల్లా వ్యవసాయాధికారి

రబీ సీజన్‌లో విత్తన కేటాయింపుల సమాచారం(క్వింటాళ్లలో)

రకం	నువ్వు	పెసర	మినుము	వేరుశెనగ	శనగ
మండలాలు	24	17	25	19	25
కేటాయింపు	83	205	943	3,115	41,412

పేదల సంజీవనికి కొత్త రూపు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: పేదల పాలిట సంజీవనిగా సేవలందిస్తున్న 108 వాహనాల రంగును కూటమి ప్రభుత్వం మార్పు చేస్తోంది. తెలుపు వర్ణంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ఇటీవల విజయవాడకు కొన్ని వాహనాలను పంపించి అక్కడ నూతన శోభ తెచ్చేలా మార్చేస్తున్నారు. తెలుపు, ఎరుపులో స్టిక్కర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంజిన్‌పై ఉన్న బ్యానెట్‌పై పసుపు రంగు అద్దుతున్నారు. వాహనంలో నిఘా కోసం అత్యాధునిక సీసీ కెమెరా అమరుస్తున్నారు.

చూస్తూ ఉంటే.. కలుపుకొంటూ పోతారు

అంగళ్లు వద్ద జాతీయ రహదారిని కలుపుకొని చదును చేసిన భూమి

ఈనాడు, కడప: జాతీయ రహదారులనూ అక్రమార్కులు వదలడం లేదు. ముంబయి- చెన్నై జాతీయ రహదారిలో భాగంగా ఇటీవల ములకలచెరువు నుంచి మదనపల్లె వరకు 42వ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించారు. దీంతో సమీప భూములకు అమాంతం విలువ పెరిగింది. ఇదే అదనుగా కొందరు రహదారిని కలుపుకొంటూ ఆక్రమణలు పాల్పడుతున్నారు. ● అంగళ్లు సమీపంలోని పైవంతెన నుంచి ములకలచెరువు వైపు ఓ టమాట మండీ యజమాని రహదారి గోడను కూలగొట్టారు. ఆపై మట్టి తోలి స్థలాన్ని చదును చేసే పనులు చేపట్టారు. ● సదరు ప్రదేశానికి కొంత దూరంలో మరొకరు కూడా ఇదే తరహాలో చదును పనులు చేపట్టారు. స్థిరాస్తి లేఅవుట్ వేస్తూ రహదారి భద్రతలో భాగంగా నిర్మించిన కంచెను కూడా తొలగించి కలిపేసుకున్నారు. ● ఆర్‌డీఎస్ఎస్ కింద ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలను కూడా తొలగించి స్థలాన్ని చదును చేశారు. చదును చేపట్టిన రెండు ప్రాంతాల వద్ద రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ పనులపై జాతీయ రహదారుల విభాగం ఈఈ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మంగళవారం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.



బిందె సేవలో యువకులు

బిందె సేవలో యువోత్సాహం

కమలాపురం, న్యూస్‌టుడే: శరన్నవరాత్రి ఉత్సవాలు పట్టణ, గ్రామాల్లో ఘనంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా బిందె సేవ నిర్వహించారు. ఇందులో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమలాపురం అమ్మవారిశాల నుంచి యువకులు బిందె సేవ ఊరేగింపు నిర్వహించారు. అన్నదానం చేశారు.

తిరిగెళ్లాలంటే విమానం మోతే!

● అధిక ఛార్జీలతో ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు

వందల్లో బస్సులు.. వేలల్లో ప్రయాణికులు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: దసరా సెలవుల్లో ఇంటిల్లిపాదితో సంతోషంగా గడిపేందుకు కుటుంబ సభ్యులు వస్తుంటారు. బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తుంటారు. పండగ తర్వాత తిరిగెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తకుండా కొందరు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులను బాదేస్తున్నాయి. బస్సులా.. విమానం టికెట్లా అనిపించేలా ధరలను అమాంతం పెంచేసి జేబులు ఖాళీ చేస్తున్నాయి.

రూ.4 వేలుగా చూపుతున్న టికెట్ ధర

కడప నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, చిత్తూరు, తిరుపతి, మదనపల్లె తదితర ప్రాంతాలకు ప్రతి రోజూ వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ఆర్టీసీతో పాటు జిల్లా మీదుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సుమారు 200 - 250 వరకు నడుస్తుంటాయి. జిల్లాకు సంబంధించి ప్రొద్దుటూరు, ఆ తర్వాత కడప నుంచి ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సాధారణ రోజుల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. సెలవులు, పర్వదినాల సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు కొందరు తమ దోపిడీకి తెర లేపుతున్నారు.

గమ్యస్థానం	ఆర్టీసీ ఛార్జీ, సర్వీసు (రూ.లలో)	ప్రైవేట్ ట్రావెల్స్
కడప- విజయవాడ	700 (సూపర్ లగ్జరీ), 940 (ఇంద్ర)	1,800- 2,000
కడప - హైదరాబాద్	760 (సూపర్ లగ్జరీ), 1,110 (స్టార్‌లైన్)	2,000- 2,500
కడప - బెంగళూరు	540 (సూపర్ లగ్జరీ), 650 (ఇంద్ర)	2,000

● **నియంత్రణకు చర్యలు తీసుకుంటాం:** జిల్లాలో ఎవరైనా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రవాణా శాఖ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో తనిఖీలు చేయిస్తాం. అధిక ఛార్జీలు వసూలు చేసినట్లు తేలితే కేసులు నమోదు చేస్తాం.

- వీర్రాజు, ఇన్‌ఛార్జి డీటీసీ, కడప

ఆ ఇల్లే వైవిధ్య బృందావనం

మొక్కలతో ఆహ్లాదకరంగా ఇల్లు

క్యాక్టస్ ఫ్లవర్

పింక్ వాటర్ లిల్లీ

ఇంట్లోనే పండిన పైనాపిల్

మారుతీనగర్, న్యూస్‌టుడే: నగరాలు, పట్టణాలు నానాటికీ కాంక్రీట్‌గా మారుతున్నాయి. కాస్త జాగా ఉన్నా నిర్మాణం చేపట్టేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో పచ్చదనం కనుమరుగవుతోంది. కాలుష్యం పెరుగుతోంది. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు ఆ దంపతులు తమ ఇంటినే వైవిధ్య బృందావనంగా మార్చేశారు. మిద్దెనే నందన వనంలా తీర్చిదిద్దారు.

● **రెండున్నర సెంట్లు.. వంద రకాలు:** కడిమెళ్ల రాఘవేంద్రవర్మ ఓ ప్రైవేట్ డ్రాయింగ్ మాస్టర్. ఆయన భార్య శ్రీదుర్గ ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయిని. కడప నగరం భాగ్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరికీ మొక్కల పెంపకమంటే ఇష్టం. ఇంటి వద్ద ఖాళీ స్థలం లేకపోవడంతో రెండున్నర సెంట్లలో నిర్మించిన మిద్దెనే క్షేత్రంగా ఎంచుకున్నారు. మెట్లతో సహా తీగజాతి పూలు, పండ్లు, కొన్ని అరుదైన మొక్కలు దాదాపు 120 వరకు నాటి సంరక్షించారు. వీటన్నింటినీ ప్లాస్టిక్ సీసాలు, టబ్‌లు, టైర్లలో మట్టి పెంచడం విశేషం. వీటిలో సువాసననిచ్చే రకాలపైన నైట్ క్వీన్, గార్డినీయా, రోజ్‌మేరీ, లెమన్ గ్రాస్, తీపి వెలగ, రాఖీఫ్లవర్, సంపంగి, రేలా రకాలున్నాయి. తమలపాకు, బ్లీడింగ్ హార్ట్, 1000 పెటల్ లోటస్, మూడు రకాల లిల్లీ తదితర మొక్కలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్, వాటర్ యాపిల్, యాపిల్, బేర్, ద్రాక్ష, పైనాపిల్ పండ్లనూ పండిస్తున్నారు. ఈ విషయమై రాఘవేంద్ర వర్మ దంపతులు మాట్లాడుతూ.. మొక్కలపై మమకారంతో గత పదిహేనేళ్లుగా పెంచుతున్నామన్నారు. మా స్ఫూర్తితో పరిసరాల్లోని కొన్ని నివాసాల్లోనూ మొక్కలు పెంచుతుండటం ఆనందంగా ఉందని తెలిపారు.

మొక్కలతో రాఘవేంద్రవర్మ, శ్రీదుర్గ దంపతులు

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

విదేశీయాన స్వదేశాగమన శుభాకాంక్షలు

వివాహ శుభాకాంక్షలు

వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక

జన్మదిన శుభాకాంక్షలు

పదవీ విరమణ శుభాకాంక్షలు

అంత్యక్రియలు, వర్ధంతి, జయంతి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

జి.ఎస్.టి. 5% అదనం

ప్రకటనల కొరకు సంప్రదించండి : 99899 97626

(c) eenadu

అమ్మవారి దర్శనం.. తన్మయ శోభితం


ప్రొద్దుటూరు అమ్మవారిశాలలో సరస్వతీదేవి అలంకారంలో కన్యకాపరమేశ్వరీదేవి


పోరుమామిళ్లలో సరస్వతిదేవి అలంకరణ

పులివెందులలో ఆకట్టుకున్న కళాకారుల ప్రత్యేక వేషధారణ

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సోమవారం అమ్మవారిని సరస్వతీదేవి అవతారంలో, మహాచండీగా అలంకరించారు. మహిళలు పాల్గొని కుంకుమార్చన పూజలు చేశారు. ఆయా ఆలయాల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. పలు చోట్ల అన్నదానం చేశారు. - న్యూస్‌టుడే, బృందం

కడప: విజయదుర్గాదేవి ఆలయంలో మహాగౌరిగా

వేముల: సరస్వతీదేవిగా నల్లనమ్మ

స్వాగత తోరణం.. వృక్ష విలాపం

స్వాగత తోరణం కనిపించలేదని చాపాడు మండలం విశ్వనాథపురం వద్ద ఎన్‌హెచ్ ఆర్ అండ్‌బీ రహదారి పక్కన పచ్చదనంతో అలరారుతున్న చెట్లను ఎన్‌హెచ్‌ఏఐ పనులు చేస్తున్న గుత్తేదారు సిబ్బంది నరికివేశారు. దీంతో ఆ ప్రాంతం వెలవెలబోయింది. విశ్వనాథపురం వద్ద నుంచి బద్వేలు వరకు విస్తరణ పనులు చేపట్టారు. మైదుకూరు, జీవీ సత్రం, బద్వేలులో బైపాస్‌రోడ్లు నిర్మించారు. ఎన్‌హెచ్‌ఏఐ రహదారి ప్రారంభమయ్యే విశ్వనాథపురం వద్ద మైదుకూరు-బద్వేలు సెక్షన్‌కు స్వాగతమంటూ రహదారిపై భారీ తోరణాన్ని నిర్మించారు. దీనికి చెట్ల కొమ్మలు అడ్డుగా ఉన్నాయని ఏకంగా నాలుగు చెట్లను నరికివేశారు. చెట్లను తొలగించకుండా కొమ్మలను కత్తిరించి ఉంటే బాగుండేదని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎన్‌హెచ్ ఆర్‌అండ్‌బీ ఈఈ సుధాకర్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -న్యూస్‌టుడే, మైదుకూరు

మైదుకూరు-బద్వేలు సెక్షన్ ప్రారంభంలో రహదారి పక్కన పెరిగిన చెట్లు

చెట్లు నరికివేసిన తరువాత

ఎస్పీ గ్రీవెన్స్‌కు 149 వినతులు

బాధితుల సమస్యలు వింటున్న ఎస్పీ నచికేత్ విశ్వనాథ్

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: బాధితుల సమస్యలను నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. కడప పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఆధ్వర్యంలో 'ప్రజా ఫిర్యాదుల-పరిష్కార వేదిక' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ స్వయంగా బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 149 వినతులను స్వీకరించి పరిశీలించి సంబంధిత ఠాణాలకు బదలాయించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజాఫిర్యాదుల-పరిష్కార వేదిక నుంచి సంబంధిత ఠాణాలకు బదలాయించే ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి విచారణ చేపట్టాలన్నారు.

అర్జీదారులకు సత్వర న్యాయం అందిస్తాం

కడప విద్య, న్యూస్‌టుడే: అర్జీదారుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని జేసీ అదితిసింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సభాభవన్ సమావేశ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి క్షుణ్నంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జడ్పీ సీఈవో ఓబులమ్మ, ఎస్డీసీ వెంకటపతి, డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మి, జిల్లా పర్యాటక శాఖ అధికారి సురేష్ పాల్గొన్నారు.


అర్జీదారులతో మాట్లాడుతున్న జేసీ అదితిసింగ్

జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

కడప క్రీడలు, న్యూస్‌టుడే: చింతకొమ్మదిన్నె మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన శ్రీనివాస్ ఈ నెల 26వ తేదీ నుంచి 28 వరకు గుంటూరులో జరిగిన ఏపీ జూనియర్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 80 మీటర్ల హర్డిల్స్ విభాగంలో సత్తా చాటి రజత పతకాన్ని సాధించారు. ఈ మేరకు శ్రీనివాస్‌ను సోమవారం జనసేన నాయకుడు మాలే శివ, వేణుగోపాల్‌లు అభినందించారు.

శ్రీనివాస్

కమలాపురం, న్యూస్‌టుడే: పట్టణంలోని పీవీ ఎస్ఆర్ఎం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న లక్ష్మన్ 5కే వాక్ రేస్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. గుంటూరులో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించిన అండర్-19 అథ్లెటిక్స్ 5కే వాక్ రేస్ పోటీలు నిర్వహించింది. బుక్కమ్మ ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచాడు. కళాశాల సిబ్బంది అతన్ని అభినందించారు.

లక్ష్మన్

● రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కమలాపురానికి చెందిన విద్యార్థి ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. స్థానిక దర్గా వీధికి చెందిన ఎస్ఎం సూఫియాన్ ఈ నెల 27 నుంచి గుంటూరులో జరిగిన జావెలిన్ త్రో విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కడప నగరంలోని స్పోర్ట్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సూఫియాన్ ఇప్పటికే మూడు సార్లు రాష్ట్ర స్థాయి, రెండు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు.

వీఆర్‌కు ఒకటో పట్టణ సీఐ రామకృష్ణ

కడప నేరవార్తలు: కడప ఒకటో పట్టణ ఠాణా సీఐ రామకృష్ణను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా చర్యలు తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. సీఐ ఇటీవల రెండు కేసులు నమోదు చేయగా ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించడంతో.. మరో వర్గానికి చెందిన వారు పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈయన ఏడాది పాటు ఒకటో పట్టణ సీఐగా పని చేశారు.

రబీలో శనగ సాగు ఎంతో మేలు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: అక్టోబరు నుంచి రబీ సీజన్ ప్రారంభం కాబోతోంది. మెట్ట, నల్లరేగడి భూముల్లో శనగ పంటను రైతులు విస్తారంగా సాగు చేస్తారు. ఇప్పటికే సేద్యం పనులు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా విత్తన రకాల ఎంపిక, గుణగణాలు, వంగడాల మోతాదు, దిగుబడిపై ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కె. అంకయ్యకుమార్, టి.మహేష్ బాబు సూచించారు.

నంద్యాల గ్రామ్-1267

పంట కాలం 90-105 రోజులు. వర్షాధార భూముల్లో ఎకరాకు 9-10, ఒకటి, రెండు నీటి తడులిస్తే 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. యంత్రంతో కోత చేయడానికి అనువు. ఎండు తెగులును తట్టుకోగలదు.

నంద్యాల గ్రామ్-776

విత్తిన 90-105 రోజులకు పైరు చేతికి వస్తుంది. మెట్ట భూముల్లో ఎకరాకు 7-8, నీరందిస్తే 10-12 క్వింటాళ్లు దిగుబడి పొందవచ్చు. యంత్రంతో కోసే వెసులుబాటు ఉంటుంది. ఎండు చీడను తట్టుకుంటుంది.

నంద్యాల గ్రామ్-857

పంట 90-105 రోజుల్లో పూర్తవుతుంది. వర్షాధార భూముల్లో ఎకరాకు 7-9 క్వింటాళ్లు, నీరిస్తే 12-14 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. 100 గింజల బరువు 23-25 గ్రాములు ఉంటుంది. ఎండు తెగులు తట్టుకోగలదు. నీటిపారుదల కింద సాగుకు అత్యంత అనుకూలం.

నంద్యాల గ్రామ్-452

పంట కాలం 90-105 రోజులు. వర్షాధారంగా ఎకరాకు 7-9, నీటి తడులిస్తే 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు చీడను తట్టుకోగలదు. జె.జి-11కు మంచి ప్రత్యామ్నాయం.

నంద్యాల గ్రామ్-49

శనగ పంట 90-105 రోజులకు కోతకు వస్తుంది. నీటి వనరుల ప్రాంతంలో ఎకరాకు 10-12 క్వింటాళ్లు, మెట్టలో 7-8 క్వింటాళ్లు పొందవచ్చు. 100 గింజల బరువు 24-26 గ్రాములు. ఎండు చీడను సమర్థంగా తట్టుకోగలదు. గింజలు ఆకర్షణీయంగా ఉంటాయి.

జె.జి-11

పైరు 90-95 రోజులకే పూర్తి కానుంది. వర్షాధారంగా ఎకరాకు 7-8, నీటి తడులిస్తే 10-12 క్వింటాళ్లు వస్తుంది. 100 గింజల బరువు 22-24 గ్రాములు. ప్యూజేరియం ఎండు తెగులును తట్టుకుంటుంది.

ధీర : పంట కాలం 90-100 రోజులు. వర్షాధారంగా ఎకరాకు 7-8 క్వింటాళ్లు, ఒకటి, రెండు తడులిస్తే 10-12 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు. 100 గింజల బరువు 24-26 గ్రాములు. యంత్రంతో కోత చేసుకోవచ్చు.

నంద్యాల శనగ-1 : పంట కాలం 90-100 రోజులు. నల్లరేగడి భూముల్లో ఎకరాకు 7-8, రెండు తడులు నీరిస్తే 10-12 క్వింటాళ్లు చేతికి వస్తుంది. బెట్ట, ఎండ వేడిమి, ఎండు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా, ఆకర్షణీయంగా ఉంటాయి.

నల్లరేగడి నేలలు అనుకూలం : బంక, నల్లరేగడి భూములు అనుకూలం. ఉదజని సూచిక 6-8 వరకు ఉన్న ఒండ్రు నేలలు చాలా అనుకూలం. చౌడు, నీరు నిల్వ ఉన్న భూముల్లో సాగు చేయరాదు.

విత్తనశుద్ధి: విత్తే ముందు ప్రతి కిలో విత్తనానికి కార్బండెజిమ్ 2.5 గ్రాములు లేదా విటావాక్స్ పవర్ (కార్బాక్సిన్ 37.5 శాతం+ థైరమ్ 37.5 శాతం డీఎస్) 1.5 గ్రాములు లేదా టెబ్యుకొనజోల్ 1.5 గ్రాములు, ట్రైకోడెర్మావిరిడి పొడి 10 గ్రాములతో విత్తన శుద్ధి చేయాలి.

స్ఫూర్తి: రేవన్న.. చేమంతితో లాభాలు బాగన్నా



రామసముద్రం: మాలూరుకు చెందిన రైతు రేవన్న ముఖబాగల్ రోడ్డులోని ఆరిపేనెల్లె వద్ద ఆయుదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. 50 ట్రాక్టర్ల పశువుల ఎరువును దుక్కిలో కలిపారు. అనంతరం బెడ్ల ఏర్పాటు చేసి మల్చింగ్ పేపర్ అమర్చి బిందు సేద్యంతో నిర్మించారు. ఎకరానికి 14 వేల చొప్పున హైబ్రిడ్ రకం చామంతి మొక్కలు నాటారు. సెంటిల్, పరిమెల్, బుగ్గన్ వైట్ వంటి రకాల మొక్కలు నాటారు. మూడు నెలలకు దిగుబడి ప్రారంభమైంది. ఎకరాకు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టగా 10 టన్నుల దిగుబడి వచ్చింది. బెంగళూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, హైదరాబాద్ వంటి నగర మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. చేమంతిపూలు కిలో రూ.100 నుంచి రూ.120 పలికింది. ఎకరా రూ.10లక్షల చొప్పున ఐదు ఎకరాలకు రూ.50 లక్షల వరకు రాబడి వచ్చిందని రైతు చెబుతున్నారు.

రైతేరాజు: వరి.. చేరనీయొద్దు ఎరుపు రంగు తెగుళ్ల దరి

← వరిలో ఎరుపు రంగులో ఉన్న ఆకు

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: కడప-కర్నూలు (కేసీ కెనాల్) కాలువ, కుందూ, పెన్నా నదుల ఆలకాలువ సంతరించుకున్నాయి. కడప, అన్నమయ్య జిల్లాల్లో వరి విస్తారంగా సాగైంది. వాతావరణ మార్పులతో ఎరుపు రంగులో ఆకు పెరుగుతోంది. దీంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్‌కుమార్ తెలిపారు. ఎరుపు రంగులో ఆకు పెరుగుతున్నందున ఎర్ర తెగులు అంటారన్నారు. వాతావరణంలోని మార్పులతో ఎండ తీవ్రత తక్కువగా ఉండటంతో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందన్నారు. దీంతో వరి పంట గింజ, పాలు కట్టే దశ సక్రమంగా ఉండదన్నారు. రెండు జిల్లాల్లో 35 శాతం రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు గుర్తించామన్నారు. యూరియాను తగ్గించి పని యోగిస్తే నివారించవచ్చన్నారు. ఎకరాకు కిలో న్యూరేట్ ఆఫ్ పొటాషియాన్ని వినియోగిస్తే ఎరుపు రంగులో ఉన్న ఆకు కనుమరుగవుతుందని ఆయన వివరించారు. ఎండ తీవ్రత పెరగడంతో బ్యాక్టీరియా క్రమేపీ పూర్తిగా తగ్గుతుందన్నారు.

చిట్కా — రైతు ప్రశ్న శాస్త్రవేత్త సమాధానం

ప్రశ్న: నిమ్మ చెట్లపై నల్లి ఆశించి మంగు ఏర్పడుతోంది నివారణ తెలపగలరు?
- దుర్గారాజు, మిట్టపల్లె రాజంపేట మండలం

సమాధానం: నిమ్మచెట్టు ఆకులు, కాయలకు నల్లి ఆశించినప్పుడు వాటి రంగు పేల్చి నల్లటి రంగులో మంగుగా మారడం సహజం. నివారణ నిమిత్తం ఎకరాకు ప్రోపరాయిట్ 200 మి.లీ. లేదా 540 మి.లీటర్ల నీటిలో కరిగే గంధకం ఎకరాకు 600 గ్రాముల చొప్పున పిచికారీ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది.
- సునీల్ ఉద్యాన శాఖ అధికారి, రాజంపేట

- న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ

మహారాజశ్రీ ప్రధాన జిల్లా జడ్జి గారి కోర్టు, కడప
ఇ.పి.నెం.89/2016
ఎ.ఆర్.సి నెం.1472/2014

మెస్సర్స్ శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్, కడప, రెప్రజెంటెడ్ బై జీపీఏ హోల్డర్ ఎస్.శ్రీనివాసులు తండ్రి ఓబన్న వయస్సు 44 సం॥లు, కడప. .... పిటీషనర్/D.Hr.

వర్సెస్

1. సి.రమణమూర్తి తండ్రి సి.ఆదినారాయణ వయస్సు 53సం॥లు, హిందూ కులం, నివాసం డోర్ నెం.1/1943, శ్రీరాంనగర్ కాలనీ, రైల్వేస్టేషన్ దగ్గర, కడప
2. సి.సుమతి భర్త సి.రమణమూర్తి, వయస్సు 47 సం॥లు, నివాసం డోర్ నెం. 1/1943, శ్రీరాంనగర్ కాలనీ, రైల్వేస్టేషన్ దగ్గర, కడప
3. డి.చిన్నయ్య, తండ్రి డి.సుబ్బయ్య, వయస్సు 56 సం॥లు ది ఏ.పి. మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మంగంపేట గ్రామం, ఓబులవారిపల్లి మండలం, కడప జిల్లా

... రెస్పాండెంట్లు/ J.Drs.

వేలం ప్రకటన

నా కక్షిదారులు అయిన డిక్రీ హోల్డరు ఇ.పి.షెడ్యూలులో కనిన రూ.25,39,216/- మరియు వగైరాలు వసూలు చేసుకొనుటకు క్రింద కనిన రెస్పాండెంట్ నెం.1కు సంబంధించిన షెడ్యూలు ఆస్తిని పై కనిన రాజశ్రీ కోర్టులో **17-10-2025వ** తేదీన ఉదయం 10.30 గం॥లకు వేలం వేయుదురు. సదరు వేలంలో సవాలుదారులు ఎవరైనా వచ్చి రాజశ్రీ కోర్టు వారు నిర్ణయించిన డిపాజిట్ మొత్తమును చెల్లించి పాల్గొనవచ్చును. సదరు షెడ్యూలు దాఖలా ఆస్తిని వేలంలో పాడుకొని అర్హత పొందిన సవాలుదారుడు వేలం పాడిన మొత్తంలో 1/4 వంతు నగదు తక్షణమే రాజశ్రీ కోర్టు వారికి చెల్లించవలెను. మిగిలిన మొత్తమును రాజశ్రీ కోర్టువారు నిర్ణయించిన తేది నాటికి చెల్లించవలెను.

షెడ్యూలు:- కడప డిస్ట్రిక్ట్, కడప సబ్ డిస్ట్రిక్ట్, సి.కె.దిన్నె మండలం, మామిళ్ళపల్లె గ్రామంలో సర్కారు పుంజ సర్వేనెంబరు 200/1, ఎ.0.22 1/2 సెంట్లు లేదా 0.091 హెక్టార్లు లేదా 1089 చదరపు గజాలు ఉత్తర శ్రేణిలో దక్షిణం వైపున ఉండే జాగా హద్దులు: తూర్పు: రోడ్డు, పడమర: గంగారెడ్డి సుబ్బయ్య భూమి, ఉత్తరం: లేవాకు సిద్ధయ్య భూమి, దక్షిణం: నాగయ్య భూమి
ప్రస్తుత డి.హెచ్.ఆర్. విలువ రూ10,00,000/-
(రాజశ్రీ కోర్టు వారి ఉత్తర్వుల మేరకు వేలము ప్రకటన)

ఎం.సుధాకర్ బాబ్జీ,
డి.హెచ్.ఆర్. వకీలు, కడప

కొలువుదీరిన వృషభాచలేశ్వర ఆలయ పాలక మండలి

ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న రమణ చిత్రంలో బీటెక్ రవి తదితరులు

వేంపల్లె, న్యూస్‌టుడే: వేంపల్లె మెయిన్ బజారులోని వృషభాచలేశ్వర అనుబంధ ఆంజనేయస్వామి ఆలయంలో వృషభాచలేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ ఛైర్మన్‌గా పాలెగాని వెంకటరమణ, ఇతర పాలకమండలి సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్ రవి, తెదేపా పరిశీలకుడు అజ్జుగుట్టు రఘునాథరెడ్డి సమక్షంలో జరిగింది. అనంతరం ఆలయ ఈవో హనుమంతరావు నేతృత్వంలో బాధ్యతలు చేపట్టారు. బీటెక్ రవి మాట్లాడుతూ... వృషభాచలేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తుంగభద్ర హైలెవెల్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి, పులివెందుల పట్టణ తెదేపా మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, వేంపల్లె మండల తెదేపా కన్వీనర్ రామమునిరెడ్డి, ఉపాధ్యక్షుడు పసుపులేటి వీరభద్ర, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జగన్నాథరెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షబ్బీర్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ శశిభూషణ్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గాలిహరిప్రసాద్, జనసేన పార్టీ నేత డాక్టర్ దాసరి రవిశంకర్ పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

విద్యార్థులు, యూఎస్‌వో ప్రతినిధులతో ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి

పులివెందుల, న్యూస్‌టుడే: విద్యార్థులంతా ప్రపంచంతో పోటీ పడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అన్నారు. పులివెందులలోని ఇస్టా భవనంలో సోమవారం యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యావ్యవస్థ చాలా పటిష్ఠంగా తయారైందని, అవకాశాలు అందిపుచ్చుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. పులివెందులలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం సంతోషాన్ని ఇచ్చిందని యూఎస్‌వో సెక్రటరీ జనరల్ నినాజైన్, వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ బూమ్రాలు అన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌రెడ్డి, యూఎస్‌వో జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు భానుప్రకాష్ పాల్గొన్నారు.

ఆర్టీపీపీ ఉద్యోగుల సమ్మె నోటీసు

ఎర్రగుంట్ల: ఆర్టీపీపీ సీఈ వాసుదేవరావుకు ఆయన కార్యాలయంలో ఏపీఎస్పీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సోమవారం సమ్మె నోటీసును అందజేశారు. జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్తు ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి అక్టోబరు 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు వివరించారు. సమ్మెను ప్రారంభించే ముందు విద్యుత్తు సంస్థలోని పలు కార్యాలయాల వద్ద సెంట్రల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు.

జీఎస్టీ తగ్గింపు ఎక్కడా కనిపించట్లేదు

మాట్లాడుతున్న మాజీ ఎంపీ చింతా మోహన్

కడప చిన్నచౌకు: జీఎస్టీ తగ్గింపు ఎక్కడా కనిపించడం లేదని.. పలు వస్తువుల ధరలు అలానే ఉన్నాయని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. అధికారంలోకి రాగానే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి దేశ వ్యాప్తంగా ఒక్కొక్క ఇంటికి రూ.15 లక్షలు పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చి 11 ఏళ్లయినా బయటికి తీయలేదని ధ్వజమెత్తారు. కడప ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆయన నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం సరైన విధానం కాదన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

అధికారిని బెదిరించిన ముగ్గురిపై కేసు

ప్రొద్దుటూరు నేరవార్తలు: కొత్తపల్లి పంచాయతీ ఇన్‌ఛార్జి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయరెడ్డిని బెదిరించిన ఘటనలో ప్రొద్దుటూరు పట్టణం ఎస్సీ జన సంఘ నాయకుడు పెద్దిరాజుతో పాటు మరో ఇద్దరిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు రెండో ఠాణా పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం... అధికారి రామాంజనేయరెడ్డి ఈనెల 25న రాత్రి స్థానిక స్వప్న బార్ అండ్ రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న పెద్దిరాజు మరికొందరితో కలిసి కొత్తపల్లె పంచాయతీ పరిధిలో అక్రమ కట్టడాలపై తాను ఫిర్యాదు చేస్తే ఎందుకు క్లోజ్ చేశావంటూ కాలర్ పట్టుకుని నిలదీశాడు. ఆపై బెదిరించాడు. ఈ ఘటనపై అధికారి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

తప్పిపోయిన చిన్నారి.. గంటల వ్యవధిలోనే లభ్యం

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: విజయవాడ రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన చిన్నారిని గంటల వ్యవధిలోనే రైల్వే పోలీసులు వెతికి గుర్తించిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కడపకు చెందిన చిన్న శ్రీరాములు, భార్య రామతులసి, కుమార్తె సౌమ్యతో కలిసి విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరిగి కడప వెళ్లేందుకు రైలు ఎక్కేందుకు ప్లాట్ ఫారంపైకి చేరుకోగా పాప కనిపించలేదు. దీంతో తల్లితండ్రులు జీఆర్పీ పోలీసులను ఆశ్రయించారు. సీఐ జె.వి.రమణ స్పందించి స్టేషన్‌లో సీసీ కెమెరాల సహాయంతో రైల్వేస్టేషన్ మొత్తం తనిఖీ చేయగా.. శీతల పానీయాల దుకాణం వద్ద కనిపించడంతో చిన్నారిని చేరదీసి తల్లితండ్రులకు అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ
జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజరు వారి కార్యాలయము, కడప
ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండరు ప్రకటన

నెం. పి.డి.యస్.2/Packing/OWS/2025-26 Dt: 30.09.2025

ఆంధ్రప్రదేశ్‌లోని వై.యస్.ఆర్.కడప జిల్లాలోని APSCSCL ప్యాకింగ్ యూనిట్/గోదాములలో ఆరు నెలల పాటు అంటే 31.03.2026 వరకు NCDEX ఇ-మార్కెట్స్ లిమిటెడ్ వేలం వేదిక ద్వారా 25 కిలోల బ్యాగులలో సన్నరకం బియ్యం మరియు 3 కిలోల ప్యాకెట్లలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ ఏజెన్సీని నియమించుటకు టెండర్లను ఆహ్వానించడమైనది.

ఆసక్తి గల టెండరులు www.apscscl.in లేదా www.neml.in వెబ్‌సైట్‌ను సందర్శించి టెండర్ పత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

టెండర్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కస్టమర్ సర్వీస్ గ్రూపును ఫోన్ నంబర్లు (91-22) - 48810500 / 9962059599 / 9032429420 లేదా Email : askus@neml.in ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టెండర్లను సమర్పించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి చివరి తేదీ 05.10.2025 సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది.

సం/- **అదితి సింగ్**, జాయింట్ కలెక్టర్ & EOED,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, వై.యస్.ఆర్ కడప జిల్లా.

ప్రాంతీయ బాలసదనానికి పంచప్రాణాలు

మైదుకూరుకు చెందిన చిన్నారులను బాల సదనంలో చేర్పించిన సీడీపీవో శ్రీదేవి, సిబ్బంది

మైదుకూరు, న్యూస్‌టుడే : స్థానిక విజయనగర్‌కాలనీకి చెందిన సుమలత పిల్లలు సౌభాగ్య, షారూన్‌లను శిశు అభివృద్ధి సంక్షేమ అధికారులు సోమవారం కడప అక్కాయపల్లె ప్రాంతీయ బాల సదనంలో చేర్పించారు. 'పంచ ప్రాణాలను కాపాడేందుకు తల్లి పోరాటం' అంటూ శనివారం 'ఈనాడు'లో ప్రచురితమైన కథనంతో మంత్రి లోకేశ్ స్పందించి సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టరును ఆదేశించడంతో మహిళా శిశు సంక్షేమ అధికారులు అదేరోజు మైదుకూరులో ఉంటున్న సుమలతను గుర్తించి పరామర్శించిన విషయం తెలిసిందే. సోమవారం జిల్లా కలెక్టరును కలిసేలా ఏర్పాటు చేస్తామని సుమలతకు హామీ ఇచ్చారు. కాగా.. హైదరాబాదులో తాను పని చేస్తున్న దుకాణ యజమాని నుంచి నెల జీతం ఇప్పించుకోవాలని తన ముగ్గురి పిల్లలను తోడు తీసుకుని శనివారం రాత్రి వెళ్లారు. అమ్మమ్మ అక్కిదాసరి గ్రేసమ్మ వద్ద ఉంటున్న సౌభాగ్య, షారూన్‌లను సీడీపీవో శ్రీదేవి, అంగన్‌వాడీ కార్యకర్త రామతులసి కడపలోని బాలల సంక్షేమ సమితి ఎదుట హాజరుపరచారు. చిన్నారులను ప్రాంతీయ బాల సదనంలో చేర్పించారు. హైదరాబాద్‌లో ఉంటున్న సుమలతకు సమాచారం ఇచ్చారు. తహసీల్దారు రాజసింహ నరేంద్ర గ్రేసమ్మ ఇంటి వద్దకు చేరుకుని ఇంటి స్థలం విషయమై చర్చించారు.

జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి దరఖాస్తులు

కడప విద్య, న్యూస్‌టుడే: 2026-27 సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో షంషుద్దీన్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి 8వ తరగతి పాస్ అయినవారు, పదో తరగతి పాస్‌అయిన వారు అర్హులన్నారు. అన్నమయ్య, వైఎస్సార్ కడపలోని అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రవేశాల కోసం విద్యార్థులతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అక్టోబరు 7వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అన్నారు. పూర్తి వివరాల కోసం www.navodaya.gov.in అంతర్జాలంలో చూడాలన్నారు.

EENADU e Classifieds

JOBS

రామకృష్ణ గ్రూప్ (APNO:1) Hyd, VJA న్యూఢిల్లీ బ్రాంచీలకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్, అన్నిరకాల ఆఫీస్‌స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో + వ + మంచిజీతం. ఇంటర్వ్యూ: VJA © 96764 91122, 9676901122

MARKETING/ SALES

Wanted experienced jewelry salesman in Jubilee hills, Hyd. Excellent incentives Call - 9100112221, 9985682004 No Freshers.

FACULTY/ TEACHERS

కడప నగరంలో ప్రముఖ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు VIII to X Class వరకు హిందీ & తెలుగు, VI to X వరకు IIT ఫౌండేషన్ మ్యాథ్స్, కెమిస్ట్రీ బోధించుటకు అర్హత అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, M/F వార్డెన్లు కావలెను. 9292607689, 9849794289.

SECURITY GUARDS

నెల్లూరులో ప్రముఖ ఆయిల్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. 12 గం॥ డ్యూటీ. 10th P/F, Age: 20-45, జీతం: 18,500. ఫ్రీ రూం, మెస్ © 9959444086

ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన
రూ॥ 350/- మాత్రమే
Contact:
KDP: 9989997626
8008514248
PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏ విధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

ప్రొద్దుటూరు

• ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • బద్వేలు • మైదుకూరు

నగరవనంలో ఆర్డీవో చంద్రమోహన్, డీఎఫ్‌వో వినీత్ కుమార్‌తో మాట్లాడుతున్న తెదేపా నేత రితేష్‌రెడ్డి

నగర వనం సుందరీకరణకు కృషి

బద్వేలు, గోపవరం, న్యూస్‌టుడే: బద్వేలుకు చేరువలో నూతనంగా నిర్మిస్తున్న నగర వనం సుందరీకరణకు కృషి చేయనున్నట్లు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆర్డీవో చంద్రమోహన్, కడప డీఎఫ్‌వో వినీత్ కుమార్‌తో కలిసి నగర వనంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. చిన్నపిల్లల ఉద్యానవనం, నీటిగుంటలు మొక్కలను పరిశీలించారు.

ఉచిత న్యాయ సహాయాన్ని ఉపయోగించుకోండి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: ఖైదీలు ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ సూచించారు. సోమవారం జమ్మలమడుగు ఉప కారాగారాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలో వారికి వివరించారు. ఏమైనా సమస్యలుంటే జమ్మలమడుగు మండల న్యాయ సేవా సమితిని సంప్రదించాలని సూచించారు.

రికార్డులు తనిఖీ చేస్తున్న సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్

సమస్యలు తెలుసుకుంటూ.. పరిష్కారం చూపుతూ

'ఈనాడు' ఆధ్వర్యంలో వాక్ విత్ ఎంపీడీవో

జంగాలపల్లెలో ఎంపీడీవో శంషాద్‌భానుకు సమస్యలు చెబుతున్న స్థానికులు

పెద్దముడియం, న్యూస్‌టుడే: గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? నీరు సక్రమంగా వస్తుందా? వీధి దీపాలు వెలుగుతున్నాయా? అంటూ పెద్దముడియం మండలం జంగాలపల్లె గ్రామంలో ఎంపీడీవో శంషాద్‌భాను, ఈవోపీఆర్డీ భారతి తన సిబ్బందితో కలిసి పర్యటించారు. సోమవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో 'వాక్ విత్ ఎంపీడీవో' కార్యక్రమంలో భాగంగా అధికారులు గ్రామంలో పర్యటించారు. గ్రామస్థులు తమ దృష్టికి తీసుకువచ్చిన కొన్ని సమస్యలకు పరిష్కారం చూపారు.

గుర్తించిన సమస్యలివీ..: ✶ కొత్తకొట్టాలవీధిలోని ముడియం బికారి వీధిలో వర్షపునీరు నిలిచి రోజుల తరబడి నిల్వ ఉంటోంది. సీసీ రహదారి ఉన్నా తగ్గు ప్రాంతం అవ్వడంతో వాటిపై మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. రాత్రి వేళల్లో దోమలు బెడద అధికంగా ఉంది. రహదారిని ఎత్తు పెంచాలి. ✶ కొన్ని వీధుల్లో పూర్తిస్థాయిలో పైపులైను సరఫరా లేక నీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ✶ వలిసాహెబ్ గారి ఉసేన్‌సా వీధిలో సీసీ రహదారి లేక దారంతా మురుగు నీటితో దర్శనమిస్తోంది. సీసీ రహదారి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. ✶ ముస్లిం సోదరుల శ్మశానవాటిక అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి. ✶ హిందూ శ్మశానవాటికలో స్థలం చాలక ఇబ్బందులు పడుతున్నారు. ✶ కొత్తకొట్టాల రెండో వీధిలో పైపులైను కొళాయి లీకేజీతో నీరంతా రహదారిపై నిలిచి అధ్వానంగా ఉంది. ✶ ఎస్సీ కాలనీలో విద్యుత్తు స్తంభాలు ఒరిగి తీగలు కిందికి వేలాడుతున్నాయి. ✶ ఎంపీపీ పాఠశాలలలో చెత్తా తొలగించాలి. ✶ ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా చేపట్టాలి.

చదువుల తల్లి.. కల్పవల్లి

ప్రొద్దుటూరు శివాలయంలో సరస్వతీదేవి అలంకారం

శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని సోమవారం అమ్మవారి ఆలయాలు భక్తజనంతో కిక్కిరిశాయి. సరస్వతీదేవి, వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిన్నారులతో అక్షరాభ్యాసాలు చేయించారు. ప్రొద్దుటూరులోని అమ్మవారిశాలలో కన్యకాపరమేశ్వరీ దేవికి ప్రత్యేక పూజల అనంతరం ఎర్రగుంట్లరోడ్డులో ఉన్న కన్యకాపరమేశ్వరీతోటలో ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి రూపంలో బంగారు బిందె సేవ గ్రామోత్సవం ప్రారంభమైంది. మైదుకూరులోని వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బల్లాని చెన్నకేశవ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఆర్యవైశ్య ప్రతినిధులు సత్కరించారు.

-న్యూస్‌టుడే, బృందం

బద్వేలు అమ్మవారిశాలలో..

ప్రొద్దుటూరు పట్టణంలో బిందెసేవ గ్రామోత్సవంలో వాసవీమాత భక్తులు

జమ్మలమడుగు వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి దర్శనం

మైదుకూరు సరస్వతీదేవిగా వాసవీ మాత దర్శనం

మేమున్నాం... మీకు తోడుగా...
(10 AM to 1 PM)
ప్రొద్దుటూరు : 9966349431
జమ్మలమడుగు : 9000409516
మైదుకూరు : 8008573447
బద్వేలు గ్రామీణ : 8008573493

పూడిక తొలగింపు

బద్వేలు గ్రామీణ: పురపాలికలోని సుమిత్రానగర్‌లో మురుగుకాలువలో పూడిక తీయక పోవడంతో వైపార్లుల నుంచి వచ్చే మురుగు పారడం లేదనే సమస్యపై 'ఈనాడు'లో శనివారం ప్రచురితమవడంతో కమిషనర్ నరసింహారెడ్డి స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు పారిశుద్ధ్య సిబ్బంది పూడిక తీయించారు. స్థానికులు ఈనాడుకు కృతజ్ఞతలు తెలిపారు.

చురుగ్గా చెత్త సేకరణ

బద్వేలు: పురపాలికలోని రామాంజనేయనగర్‌లో చెత్తసేకరణకు వారం రోజులుగా రావడం లేదు. ఈ సమస్య శనివారం 'ఈనాడు'లో ప్రచురితమవడంతో కమిషనర్ నరసింహారెడ్డి స్పందించారు. దీంతో పారిశుద్ధ్య సిబ్బంది చురుగ్గా చెత్త సేకరణ పనులు చేపట్టారు.

తాగునీటి పైపు లీకేజీ నివారణకు చర్యలు

బద్వేలు, న్యూస్‌టుడే: బద్వేలు పురపాలికలోని పూసలవాడలో సోమవారం తాగునీటి పైపులీకేజీ నివారణకు పురపాలక కమిషనర్ నరసింహారెడ్డి చర్యలు తీసుకున్నారు. 'ఈనాడు'లో సోమవారం 'జలం.. వృథామయం' అనే శీర్షికన ప్రచురితమైన వార్తకు ఆయన స్పందించారు. వెంటనే పురపాలక తాగునీటి విభాగం సిబ్బందిని పంపించి మరమ్మతులు చేయించారు. సీసీ రోడ్డుపై నీరు వృథాగా పోకుండా నియంత్రించారు.

పైపు లీకేజీ నివారణకు మరమ్మతులు చేపట్టిన సిబ్బంది

ఎస్పీతో ఎమ్మెల్యే పుట్టా భేటీ

మైదుకూరు: ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నచికేత్ విశ్వనాథ్‌ను సోమవారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ జిల్లా పోలీసు కార్యాలయంలో కలిశారు. పలు అంశాలపై ఆయనతో చర్చించారు.

భద్రత శూన్యం.. అసాంఘిక శక్తులకు ఊతం

✶ ప్రశ్నార్థకంగా రేషన్ సరకుల రక్షణ ✶ పట్టించుకోని పౌరసరఫరాల శాఖ అధికారులు

–న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు గ్రామీణ

ప్రొద్దుటూరు మండలం బొల్లవరం రోడ్డు పక్కన మండల స్థాయి నిల్వ గోదాం (ఎంఎల్ఎస్) సముదాయానికి భద్రత లోపించింది. ప్రధాన ప్రవేశ మార్గం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఇనుప ద్వారం విరిగిపోయింది. దీంతో రక్షణ వ్యవస్థ దెబ్బతింది. ద్వారాన్ని మూసివేయడానికి వీలులేకుండా పోయింది. ఈ పరిణామాలను ఆసరాగా తీసుకుని అల్లరిమూకలు, మద్యం ప్రియులు, అసాంఘిక శక్తులు తమ చీకటి కార్యకలాపాలకు నిలయంగా మార్చుకుంటున్నాయి. సముదాయాన్ని మూసివేతకు అవకాశం లేకపోవడంతో రేషన్ సరకులకు భద్రత ప్రశ్నార్థకమవుతోంది. రెండో గేటు జాడ లేదు. గోదాముల వద్దకు వస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం సేవించడంతోపాటు ఇతర చీకటి పనులకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. మొత్తం 850 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన మూడు గోదాముల్లో పౌర సరఫరాల శాఖకు చెందిన బియ్యం, కందిపప్పు, పంచదార, తృణధాన్యాలు, వంట సరకులను నిల్వ చేస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంతో పాటు చాపాడు, దువ్వూరు, ఎర్రగుంట్ల మండలాల్లోని చౌక దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలకు వీటిని సరఫరా చేస్తున్నారు. ఎంతో ప్రాధాన్యం, భద్రత దృష్ట్యా గోదాంల సముదాయం లోపలికి ఇతరులు ప్రవేశించకుండా ఇనుప గేట్లు ఏర్పాటు చేయకుండా పౌర సరఫరాల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై ఎంఎల్ఎస్ డీటీ లింగస్వామిని 'న్యూస్‌టుడే' వివరణ కోరగా రేషన్ సరకుల లోడుతో వచ్చిన వాహనం ఢీకొనడంతో ఇనుప గేట్లు దెబ్బ తిన్నాయన్నారు. మూలనపడిన గేట్ల స్థానంలో మళ్లీ కొత్తవాటిని ఏర్పాటు చేస్తామన్నారు.

బొల్లవరం రోడ్డులోని ఎంఎల్ఎస్ ప్రధాన మార్గం మూలకు చేరిన ఇనుప గేటు

పరిసరాల పరిశుభ్రతకు చర్యలు

ఎర్రగుంట్ల: పరిసరాల పరిశుభ్రతను అందరూ పాటించాలని జడ్పీ సీఈవో ఓబులమ్మ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని సున్నపురాళ్లలో జడ్పీ సీఈవో పర్యటించి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రతి ఇంటికి తిరుగుతూ చెత్తసేకరణ ఎలా జరుగుతుందన్న విషయంపై అడిగి తెలుసుకున్నారు. డీఎల్‌డీవో రామాంజనేయులు, ఎంపీడీవో వెంకటరమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

సున్నపురాళ్లలో పరిసరాలను పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో ఓబులమ్మ

ఎర్రగుంట్లలో వార్డుల పునర్విభజన

ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల పురపాలక సంఘం ఎన్నికల వార్డులను 20 నుంచి 27గా పునర్విభజన చేస్తున్నట్లు సోమవారం కమిషనర్ శేషఫణి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టం 1995 ప్రకారం వార్డుల విభజన జరుగుతున్నట్లు వివరించారు. దీనిపై సలహాలు, సూచనలు అక్టోబరు ఆరో తేదీలోపు తెలపాలని కోరారు.

పునర్విభజన ముసాయిదా పత్రాలతో కమిషనర్ శేషఫణి, సిబ్బంది

వైద్య శిబిరాలకు విశేష స్పందన

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టరు రంతూ

కలసపాడు, ఖాజీపేట, న్యూస్‌టుడే: కలసపాడులోని పీహెచ్‌సీలో సోమవారం ఏర్పాటు చేసిన 'స్వస్థ నారీ' కార్యక్రమానికి విశేషస్పందన లభించింది. దీన్ని రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టరు సాధన కారి రంతూ, ఎంపీపీ బి.నిర్మలాదేవి ప్రారంభించారు. వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. 360 మందికి వైద్య చికిత్సలుచేసి మందులు పంపిణీ చేశారు. వైద్యాధికారులు సాయి తేజ, శైలజ, మలేరియా సబ్‌యూనిట్ అధికారి నరసింహారెడ్డి, టీబీ సూపర్‌వైజర్లు నరసింహప్రసాద్, బ్రహ్మారెడ్డి, ఎంపీహెచ్‌ఈవో ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. ఖాజీపేటలో కూడా కార్యక్రమం జరిగింది.

గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

మైదుకూరు, న్యూస్‌టుడే : మైదుకూరు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రికార్డ్ అసిస్టెంట్ జి. మనోహర్‌రావు తెలిపారు. అధ్యక్షుడిగా జె.లక్ష్మయ్య, ఉపాధ్యక్షులుగా ఆర్. రామకృష్ణ, ఇ.చెన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా టి.రామమోహన్, కోశాధికారిగా పి.ఓబన్న, సభ్యులుగా రాజా, ఎన్.రామిరెడ్డి, బీపీ సుబ్బారెడ్డిలను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.

కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకే డిజిటల్ బుక్

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్న వైకాపా నాయకులకు, కార్యకర్తలకు భరోసా కల్పించడానికే వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ డిజిటల్ బుక్ తీసుకొచ్చారని ఎమ్మెల్యే సుధ, ఎమ్మెల్సీ డీసీ.గోవిందరెడ్డి అన్నారు. సోమవారం బద్వేలులోని వైకాపా కార్యాలయంలో వారు విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం, అధికారుల నుంచి అన్యాయం జరిగితే డిజిటల్ బుక్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా వారి సమస్యను నమోదు చేసుకుంటే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైకాపా కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పురాధ్యక్షుడు రాజగోపాల్‌రెడ్డి, నాయకులు రమణారెడ్డి, నాగార్జునరెడ్డి, పోలిరెడ్డి, పుత్తా శ్రీరాములు, మల్లికార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్ బుక్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, తదితరులు

పారిశుద్ధ్య కార్మికుల నిరసన

జమ్మలమడుగు పాత బస్టాండ్‌లో నిరసన తెలియజేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: అనంతపురం, గుంటూరులో పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ కార్మికులపై జరిగిన సంఘటనలను నిరసిస్తూ జమ్మలమడుగులో మునిసిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం స్థానిక పాత బస్టాండ్‌లోని గాంధీ విగ్రహం వద్ద గౌరవాధ్యక్షుడు దాసరి విజయ్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేశారు. ఆయన మాట్లాడుతూ అనంతపురంలో మునిసిపల్ ఇంజినీరింగ్ విభాగం వాటర్ సెక్షన్‌లో విధులు నిర్వర్తిస్తున్న గౌరీ శంకర్‌పై లేనిపోని నిందలు మోపుతున్నారని ఆరోపించారు. గుంటూరులో పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడికి పాల్పడడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగన్న, శేఖర్, మైఖేల్ బాబు తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ అక్రమాలపై వినతి

ఖాజీపేట: మండలంలోని అప్పనపల్లి పంచాయతీ రంగాపురం గ్రామ నివాసి వీరబ్రహ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్‌కు గ్రామంలో అక్రమాలపై లేఖ పంపారు. సర్పంచి, కార్యదర్శి 2021-25 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ నిధులను అక్రమంగా వాడుతున్నారని ఆరోపించారు. డ్రైనేజీ కాలువలు లేకున్నా పూడికతీతకు రూ.లక్ష వ్యయం చూపారని, తాగునీటి మోటార్లు, విద్యుత్తు కనెక్షన్లకు అవసరం లేని కర్చులు చూపించారన్నారు. వీరి నుంచి రూ.13,80,000 రికవరీ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎస్ఎస్ మార్ట్ ప్రారంభం

ప్రొద్దుటూరుపట్టణం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్‌కాలనీ పెద్దమ్మచెట్టు వద్ద ఎస్.ఎస్. మార్ట్ సూపర్‌బజారును ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సోమవారం ప్రారంభించారు. సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను వినియోగదారులకు అందిస్తానని దుకాణ యజమాని విశ్రాంత సబ్ రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, సుధీర్, మధు తదితరులు పాల్గొన్నారు.

దుకాణాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, తదితరులు

అభివృద్ధి చేస్తే పది కాలాలపాటు చెప్పుకోవాలి

ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేస్తున్న పీవీ.నారాయణయాదవ్, సభ్యులు, పాల్గొన్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్

చాపాడు, న్యూస్‌టుడే: చేసే మంచి పనులు ఎక్కువకాలం ప్రజలు గుర్తుపెట్టుకునేలా కష్టపడాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. సోమవారం అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయ నూతన ఛైర్మన్‌గా పెరుగు వీరనారాయణయాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక తితిదే కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను తితిదే ఛైర్మన్‌గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను ఇప్పటికీ కొనియాడుతున్నారని గుర్తు చేశారు. అనంతరంసభ్యులుగా పార్వతి, ఆదిలక్షుమ్మ, పావని, చెన్నమ్మ, గుర్రమ్మ, వీరారెడ్డి, నరేంద్రశర్మ, జి.వీరారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, జగన్నాథరెడ్డి ప్రమాణం చేశారు. పార్వతి నగరం కళాకారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. యాదవ సమాజ అన్నసత్రం అధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్, కార్యదర్శి బాలరాజుయాదవ్, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి, కేసీ కాలువ ప్రాజెక్టు వైస్ ఛైర్మన్ గురివిరెడ్డి, మార్కెట్, సొసైటీ ఛైర్మన్లు ఏపీ.రవీంద్ర, నరసింహారెడ్డి, తెదేపా జిల్లా అధికార ప్రతినిధి మునిశేఖర్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకుడు దొంతు సుబ్రహ్మణ్యం, నేతలు గోసుల కృష్ణారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, వేమారెడ్డి, మేకలబాబు, వీరనారాయణ పాల్గొన్నారు.

టిడ్కో గృహాలు.. ముమ్మరంగా పనులు

జమ్మలమడుగులో రూ.7.50 కోట్లతో ఏర్పాట్లు

–న్యూస్‌టుడే, జమ్మలమడుగు

గత వైకాపా ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లు ఆదరణకు నోచుకోలేదు. కేవలం రంగులేసి వదిలేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. జమ్మలమడుగు శివారులోని గృహ సముదాయానికి రూ.7.50 కోట్లు నిధులు కేటాయించడంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ ఇళ్ల పథకం కింద టిడ్కో (పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) ద్వారా షేర్ వాల్ సాంకేతికతతో జమ్మలమడుగు శివారు రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో గృహ సముదాయం ఉంది. అప్పటి తెదేపా ప్రభుత్వంలో సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయి. అనంతరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మిగిలిన 40 శాతం పనులు సైతం జరగలేదు.

◆ మొత్తం 16 ఎకరాల్లో రూ.60 కోట్లతో 1,440 ఇళ్లకు 1,404 పూర్తి కాగా మరో 36 గృహాల పనులు జరగాల్సి ఉంది. 2017 ఆగస్టు 26న అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి ఈ గృహ సముదాయానికి భూమి పూజ చేయగా, ఎన్‌సీసీ లిమిటెడ్ కంపెనీ పనులు చేపట్టింది. 15 నెలల్లోపే ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నది అప్పటి ప్రభుత్వ సంకల్పం.

జమ్మలమడుగు శివారులో జరుగుతున్న ప్రధాన రోడ్డు పనులు

◆ భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ప్రధాన, అంతర్గత రహదారులు, 3.60 లక్షల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకు నిర్మాణ పనులకు రూ.7.50 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ప్రధాన రోడ్డు పనులు జరుగుతుండగా కొన్ని అంతర్గత రహదారుల పనులు పూర్తయ్యాయి. సుమారు ఆరేళ్లు నిరుపయోగంగా మారడంతో కొన్ని ఇళ్లకు ఏర్పాటు చేసిన తలుపులు, కిటికీలు చెదలు పట్టి పాడయ్యాయి. విద్యుత్తు సౌకర్యం కోసం స్తంభాలు, నియంత్రికలు ఏర్పాటు చేశారు. డిసెంబరు నాటికి పనులన్నింటినీ పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించిందని జమ్మలమడుగు మున్సిపల్ కమిషనరు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆ మేరకు పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.

స్త్రీశక్తి పథకం అమలు చేయాలని విజ్ఞప్తి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: జమ్మలమడుగు - ప్రొద్దుటూరు నాన్ స్టాప్ సర్వీసులను పల్లె వెలుగు బస్సులుగా మార్చి స్త్రీశక్తి పథకం అమలయ్యేలా చొరవ తీసుకోవాలని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూపేష్ రెడ్డికి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. పథకం అమలైతే మహిళా ఉద్యోగులు, శ్రామికులకు సమయం ఆదా అవుతుందని చెప్పారు. సోమవారం స్థానిక తెదేపా కార్యాలయంలో ఆయనను కలిసి డిపోలోని సమస్యలను వివరించగా అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయూఏ రీజినల్ కార్యదర్శి సుధాకర్, రీజినల్ ఛైర్మన్ శేషన్న, జమ్మలమడుగు డిపో అధ్యక్షుడు బ్రహ్మం, గ్యారేజీ కార్యదర్శి ఎస్ఎం వలి తదితరులు పాల్గొన్నారు.

విలేకరి సహా నలుగురిపై కేసు

ప్రొద్దుటూరు నేరవార్తలు: కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించడంతో ఓ విలేకరి సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ప్రొద్దుటూరు రెండో పట్టణ ఠాణా పోలీసులు తెలిపారు. దసరా ఉత్సవాల్లో భాగంగా స్థానిక పాతమార్కెట్ వద్ద కానిస్టేబుల్ రామప్రసాదు విధులు నిర్వహిస్తుండగా నలుగురు యువకులు బైకులపై కేకలు వేస్తూ వచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పినందుకు విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించారని కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పిట్టా వెంకటచరణ్, కాటం సాయితేజ, కాటం వీరేంద్రనాథ్, ఓ విలేకరి పోసా మహేష్ (ఈనాడు కాదు)పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆలయంలో హుండీ చోరీ

మైలవరం, న్యూస్‌టుడే: దొమ్మరనంద్యాల గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు హుండీ చోరీ చేసినట్లు మైలవరం పోలీసులు సోమవారం తెలిపారు. ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి చేసినట్లు చెప్పారు. హుండీలో సుమారు రూ.6 వేలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మహారాజశ్రీ ప్రొద్దుటూరు సీనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో

EP No. 65/2019 in OS No. 165/2014

Thati Rajeswaramma, aged about 39 years, Daughter of Thati Vasu, Hindu, Housewife, Residing at Door No.8/273, Sreeramalapeta Street, Proddatur, Kadapa District.
- Petitioner/D.Hr.

Singavaram Subhan Singh, having died, his wife and children were added as defendants No.1 to 4

01) Singavaram Heera Bai, aged about 58 years, Wife of Late Subhan Singh, Hindu, Business, residing at Door No. 8/726, Sreeramulapeta, Proddatur.

02) Singavaram Suman Sai Ram Singh, aged about 29 years, Son of Late Subhan Singh, Hindu, Business, Residing at Door No. 8/726, Sreeramulapeta, Proddatur.

03) Singavaram @ CH Bhavaneswari Bai, aged about 33 years, Wife of CH Chandra Sekhar Singh, Hindu, Hyderabad, but care of her mother at Door No. 8/726, Sreeramulapeta, Proddatur.

04) Singavaram @ Bekkam Rajya Lakshmi Bai @ Rajeswari Bai, aged about 30 years, Wife of Subhan Singh, Hindu, Housewife, residing at Near LIC Office, Kondaya palem Gate, Nellore City, but care of her mother residing at Door No. 8/726, Sreeramula peta, Proddatur, Kadapa Dt.
- Respodents/ JDr.

వేలం ప్రకటన

పై నెంబరు EP లో పిటీషనరు/DHr దిగువ షెడ్యూల్ దాఖలా ఆస్తిని రాజశ్రీ హైకోర్టు వారు ఇస్తియార్ జారీ చేయించి ఉన్నారు. సదరు రెస్పాండెంటు/JDr. పైకం చెల్లించనందున దిగువ షెడ్యూల్డ్ ఆస్తిని రాజశ్రీ హైకోర్టులో 15.10.2025వ తేదీన ఉదయం 10.30 గం॥ల నుండి సాయంత్రం 5.00 గం॥లోపు పబ్లిక్ వేలం జరుపబడును. రాజశ్రీ కోర్టు వారి షరతుల మేరకు వేలం జరుగును.

నోట్ : షెడ్యూల్ దాఖలా ఆస్తి గురించి ఏమైనా చూపుదాయకపు రిజిస్ట్రర్లకు లోబడి వేలం జరుగును.

SCHEDULE

Kadapa District, Proddatur Registration District and Sub-District, Proddatur Town and Municipality, Sreeramulapeta Street, the houses bearing Door No.8/274, 8/275, 8/276, 8/277 and 8/278 situated continuously and bounded in common as follows.
East : House of Govindappa, **West** : House of Ganjikunta Krishna, **North** : Public Road **South** : Houses of Gandla Balaiah and etc.,
Within these boundaries, the above houses property is measured from **East to West:** 37 cubits or 16.916 meters and **North-South** : 40 cubits or 18.288 meters with all easement rights. Out of which late Singavaram Subhan Singh having 1/3rd share and the same is mortgaged.
D.Hr value : Nil
Amina Value : Testing Value Rs. 40,00,000
SRO value : Rs. Nil

కోర్టు వారి ఉత్తర్వు మేరకు
జి.శ్రీనివాసులు, B.Com., B.L.,
అడ్వకేట్, ప్రొద్దుటూరు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

కడప

• కడప • పులివెందుల • కమలాపురం

హిందీ ఉపాధ్యాయుడిని సన్మానిస్తున్న పీఎఫ్ అధికారులు

ఘనంగా ముగిసిన హిందీ పక్షోత్సవాలు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: కడప భవిష్యనిధి(పీఎఫ్) కార్యాలయంలో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్-2 ఎస్.శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హిందీ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. హిందీ ఉపాధ్యాయుడు ఖాదర్‌ను అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో అదనపు పీఎఫ్ కమిషనర్ అభిషేక్, అసిస్టెంట్ డైరెక్టర్ షేక్ మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి పేదలకు వరం

పులివెందుల, న్యూస్‌టుడే: సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అన్నారు. తన నివాసంలో 52 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.39.26 లక్షల విలువైన చెక్కులను ఆయన సోమవారం అందజేశారు. కార్యక్రమంలో తెదేపా నేత మైసూరారెడ్డి, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మంజూరు పత్రాలు అందుకున్న వారితో ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM to 1 PM)
కడప: 8008573426, 8074174832
పులివెందుల: 8008573466
కమలాపురం: 8008573475

?: వేంపల్లెలోని చింతలమడుగుపల్లె క్రాస్ వద్ద మురుగు కాలువ పొంగి రహదారిపై ప్రవహించడంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది. - **సింగారెడ్డి ధర్మారెడ్డి, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, వేంపల్లె**

✓: వెంటనే పారిశుద్ధ్య సిబ్బందిని పంపి మురుగు పారకుండా చర్యలు తీసుకుంటాం. - **నాగభూషణ్‌రెడ్డి, గ్రామ పంచాయతీ ఈవో, వేంపల్లె - న్యూస్‌టుడే, వేంపల్లె**

?: వేంపల్లె అమ్మవారిశాల ఎదురుగా ఉన్న వీధిలో చెత్తాచెదారం పేరుకుపోయి పారిశుద్ధ్య పరిస్థితులు దయనీయంగా మారాయి. ఈ సమస్యను పరిష్కరించండి. - **మహేష్, వేంపల్లె**

✓: వెంటనే పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి రహదారిపై ఉన్న చెత్తను శుభ్రం చేయిస్తాం. -**నాగభూషణ్‌రెడ్డి, గ్రామ పంచాయతీ ఈవో, వేంపల్లె.**

?: మండలంలోని ఆజాద్‌నగర్‌లో రహదారి పక్కనే చెత్తను వేయడంతో దుర్వాసన వస్తోంది. -**వెంకటసుబ్బయ్య, ఆజాద్‌నగర్.**

✓: ఆజాద్‌నగర్‌లో నిల్వ ఉన్న చెత్త నిల్వలు తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. -**కుళ్లాయిబాబు, ఎంపీడీవో, సీకేదిన్నె - న్యూస్‌టుడే, చింతకొమ్మదిన్నె**

?: పులివెందులలోని శ్రీరామ థియేటర్ నుంచి ప్రధాన రహదారికి మారే ప్రదేశంలో రోడ్డు ఎత్తుగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. - **కోటేశ్వరరెడ్డి, పులివెందుల**

?: పులివెందులలోని రోటరీపురంలో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని మురుగు బయటకు వస్తోంది. దుర్వాసనను తట్టుకోలేకపోతున్నాం. పరిష్కరించగలరు. - **శాంతి, రోటరీపురం, పులివెందుల**

✓: సమస్యలు పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. - **సురేష్, పురపాలక డీఈ, పులివెందుల - న్యూస్‌టుడే, పులివెందుల**

ప్లాస్టిక్ ముప్పు.. ఎన్నటికో కనువిప్పు?

కృష్ణానగర్ డ్రైయిన్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు

నగర పంచాయతీ పరిధిలో..
- వార్డులు : 20
- జనాభా : 21 వేలు
- రోజువారీ పోగవుతున్న చెత్త : 7 టన్నులు
- పొడి చెత్త : 2 టన్నులు
- ప్లాస్టిక్ వ్యర్థాలు : 10 కేజీలు

కమలాపురం, న్యూస్‌టుడే: కమలాపురం పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోవడంతో రోజువారీ టన్నుల కొద్దీ చెత్త లభ్యమవుతోంది. పారిశుద్ధ్య సిబ్బంది వీటిని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ వేరుచేయడం కత్తి మీద సాములా మారింది. కమలాపురం నగర పంచాయతీ పరిధిలో సుమారు 500 వరకు వాణిజ్య దుకాణాలున్నాయి. చిన్న హోటళ్లు, వీధుల వెంట అమ్మకాలు చేసే తోపుడు బండ్లు, పూల దుకాణాలు మరో 200 వరకు ఉంటాయి. వీటి పరిధిలో నిత్యం కేజీల కొద్దీ ప్లాస్టిక్ సంచులు, ఇతర వస్తువులు అమ్మకాలు చేస్తున్నారు. వీటిలో సగంపైగా వ్యర్థాలు కమలాపురం పట్టణంలోనే పారబోస్తున్నారు.

లక్ష్యానికి దూరంగా..

ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 46ను 2013లో జారీ చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉంది. అక్టోబరు రెండో తేదీ నుంచి ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం

ప్లాస్టిక్ వినియోగంపై నగర పంచాయతీ వాసులకు అవగాహన కల్పిస్తున్నాం. త్వరలో దుకాణదారులతో సమావేశం నిర్వహించి వాటి అమ్మకాల కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకుంటాం. బృందంగా ఏర్పడి తనిఖీలు ముమ్మరం చేస్తాం. దుకాణదారులు నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
- ప్రహ్లాద్, కమలాపురం నగర పంచాయతీ కమిషనర్

కేబుల్ తీగలు.. ప్రమాద వలయాలు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: కడప నగరంలోని పలు ప్రాంతాల్లో కేబుల్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతూ మనుషుల ప్రాణాలు హరిస్తున్నాయి. ప్రధానంగా మారుతీనగర్ నడిరోడ్లపైనే కేబుల్ తీగలు కింద పడ్డాయి. కొన్ని తీగలు వాహనదారులకు అడ్డం తగులుతున్నాయి. పొరపాటున అవి వాహనాలకు తగిలి ద్విచక్ర వాహనదారులకు కాళ్లకు తగిలితే ప్రమాదాలు జరిగే ఆస్కారముంది. గుంతల వెంబడి నుంచి కేబుల్ తీగలు ఇలా రోడ్డుకు అడ్డంగా పడి ఉన్నప్పటికీ సంబంధిత వ్యక్తులు స్పందించకపోవడంతో స్థానికులు ఆరోపిస్తున్నారు. ● ఎర్రముక్కపల్లె, గోకుల్ కూడలి, బీకేఎం వీధి, వైవీ స్ట్రీట్, కోటిరెడ్డి కూడలి, రైల్వేస్టేషన్ రోడ్డు, అప్సర రోడ్డు, చిన్నచౌకు, ఎన్జీవో కాలనీ, కో-ఆపరేటివ్ కాలనీ, రాజారెడ్డివీధి, గుంతబజార్, ట్రంక్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ కేబుల్ తీగలు రోడ్లపై వేలాడుతున్నాయి. కొన్నిచోట్ల విద్యుత్తు స్తంభాలకు కేబుల్ తీగలను చుట్టేశారు. వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

కొన్ని ఘటనలు.. : ఆగస్టు 21న కడప ఆగాడి వీధిలో ఇద్దరు చిన్నారులు మధ్యాహ్నం పాఠశాలకు వెళ్తుండగా కేబుల్ తీగ కాలికి తగిలింది. ముందుకు వెళ్లడంతో దానికి విద్యుత్తు తీగ తగిలి ఉండటంతో ఒకరు మృతి చెందారు. మరొక విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. రెండోది కడప రైల్వే స్టేషన్ రోడ్డుపై వేలాడుతున్న కేబుల్ తీగలు తగిలి వాహనదారుడు కింద పడి మృతి చెందారు.

మారుతీనగర్ నడిరోడ్డుపై వేలాడుతున్న కేబుల్ తీగలు

పీఏసీఎస్ అభివృద్ధికి కృషి

వేముల, న్యూస్‌టుడే: నల్లచెరువుపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అభివృద్ధికి (ప్యాక్స్) కృషి చేస్తామని త్రిసభ్యకమిటీ ఛైర్మన్ ఎస్.అంకిరెడ్డి తెలిపారు. సోమవారం పరపతి సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం ద్వారా అర్హులైన రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో సబ్‌డివిజనల్ అధికారి కమల, సీఈవో నాగరాజారావు, డైరెక్టర్లు, భైరవేశ్వరాలయ కమిటీ ఛైర్మన్ ఓబీ రమణారెడ్డి పాల్గొన్నారు.

రోడ్లన్నీ గుంతలు.. వాహనాలకు గంతులు

కడప నగరంలో రద్దీగా ఉండే కూడళ్లలో కోటిరెడ్డి కూడలి ఒకటి. సమీపంలోని రహదారిపై కొంత కాలం కిందట చిన్నపాటి గుంత ఏర్పడింది. ఆ గుంత చాలా ప్రమాదకరంగా మారి వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారిపై గుంతను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కడప(చిన్నచౌకు)**

అటో ఇటో అయితే ప్రమాదమే

ప్రమాదాల నివారించడానికి రూపొందించిన నిబంధనలను కొందరు తుంగలో తొక్కేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఈ ఆటోనే అందుకు నిదర్శనం. ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చాల్సిన ఈ వాహనానికి రెండు వైపులా ఫ్లెక్సీలు అతికించే ఇనుప ఫ్రేమ్‌లు, కుసాలను పైన వేసుకుని ప్రమాదకరంగా ఓ చోదకుడు తీసుకెళ్లారు. ఏమాత్రం అటూ ఇటైనా ప్రమాదం జరిగే వీలుంది. పాతబస్టాండువంతెనపై ఆటో వెళ్తుండగా 'న్యూస్‌టుడే' క్లిక్ మనిపించింది. **- న్యూస్‌టుడే, కడప గ్రామీణ**

సీసీ రోడ్లు నిర్మించండి సారూ!

కడప విద్య, న్యూస్‌టుడే: కడప నగరంలోని వివేకానందనగర్, ఓం శాంతి నగర్ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు సక్రమంగా లేక మట్టి రోడ్లలోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. పలు చోట్ల గుంతలు తేలి వర్షం కురిసిన సమయంలో వాననీరు నిలుస్తుండటంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి వర్షపు నీరు నిల్వ ఉండటంతో వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం స్పందించి అంతర్గత రహదారులు నిర్మించాలని వారు కోరుతున్నారు.

చిన్నపాటి వర్షానికే ఓంశాంతి నగర్‌లో దుస్థితి

ఓట్ల చోరీకి నిరసనగా సంతకాల సేకరణ

సంతకాల సేకరణలో కాంగ్రెస్ నాయకులు

కడప భాగ్యనగర్ కాలనీ, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు ఓట్ల దొంగతనం అంశంపై సోమవారం ఏడు రోడ్ల కూడలిలో సంతకాల సేకరణ చేపట్టారు. ఓట్ల అక్రమాలపై చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు సంతకాలు చేశారు. పార్టీ నాయకులు సత్తార్, లక్ష్మయ్య, అన్వర్, నాసిర్‌హుస్సేన్, కులాయప్ప, నాసిర్‌ఖాన్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక నాయకుడు నారాయణరెడ్డి, హేతువాద సంఘం నాయకుడు ప్రసాద్ పాల్గొన్నారు.

పులివెందుల: కేంద్ర ఎన్నికల కమిషన్ ఓట్ల చోరీని అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ బాధ్యుడు మూలం ధ్రువకుమార్‌రెడ్డి కోరారు. పులివెందుల ఎస్సీ కాలనీలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

భాషా పండితులకు ఉద్యోగోన్నతులు కల్పించాలి

కడప విద్య, న్యూస్‌టుడే: భాషా పండితులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని కోరుతూ సోమవారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి ఆర్‌యూపీపీ నాయకులు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పండిట్ పరిషత్తు నాయకులు మాట్లాడారు. ఆర్థిక నుంచి ఉద్యోగోన్నతులు, పదవీవిరమణ పోస్టుల లేక డీఈవో పూల్‌లో ఉన్న భాషాపండితులకు సత్వరం ఉద్యోగోన్నతులు కల్పించి న్యాయం చేయాలని ఆయనను విన్నవించారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో నాయకులు నరసింహారెడ్డి, రమణయ్య, కృష్ణారెడ్డి, గంగాధర్‌రెడ్డి, నాగరవీంద్రరెడ్డి, రామగంగిరెడ్డి, శ్రీరాములు, వెంకటేశ్వర్‌రెడ్డి, రామాంజనేయులు తదితరులున్నారు.

నేడు విద్యుత్తు బిల్లుల చెల్లింపునకు అవకాశం

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యుత్తు బిల్లు వసూలు కేంద్రాలు మంగళవారం (నేడు) పని చేస్తాయని ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్ఈ రమణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 30న సెలవు అయినా విద్యుత్తు సదరు కేంద్రాల్లో బిల్లులు చెల్లించుకోవచ్చన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

డిజిటల్ బుక్ పోస్టర్ల ఆవిష్కరణ

కమలాపురం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి కంటే వైకాపా నాయకుల అక్రమ అరెస్టు చేయడంలోనే శ్రద్ధ ఎక్కువ చూపుతుందని వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి నరేన్ రామాంజులరెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో కలిసి డిజిటల్ బుక్ పోస్టర్లను ఆవిష్కరించారు.

పాఠశాలకు స్థలం కేటాయించేలా చర్యలు

పెన్నపేరూరు(ఒంటిమిట్ట), న్యూస్‌టుడే: మండలంలో పెన్నపేరూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నూతన భవనాల నిర్మాణం, ఆట స్థలం కోసం అయిదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని తహసీల్దారు డి.దామోదర్‌రెడ్డి అన్నారు. ఎంఈవో-2 వి.బ్రహ్మయ్యతో కలిసి సోమవారం స్థలాన్ని పరిశీలించారు. సర్వే సంఖ్య 296లో ప్రస్తుతం 97.84 ఎకరాలు ఖాళీగా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అయిదు ఎకరాలు ఎంతవరకు వస్తుందో సరిహద్దులు ఏర్పాటు చేయాలని సర్వేయర్లను తహసీల్దారు ఆదేశించారు. సర్పంచి లక్ష్మీనరసయ్య, ఆర్.ఐ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్థల సేకరణకు రేఖాపటాన్ని పరిశీలిస్తున్న తహసీల్దారు, ఎంఈవో

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

సిద్దవటం: సరస్వతీదేవిగా విజయదుర్గామాత

ఒంటిమిట్ట: సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

నబీకోటలో: చౌడమ్మ ఆలయంలో మహిషాసురమర్దినిగా..

కడప: నాగరాజుపేట: రాజరాజేశ్వరీదేవి ఆలయలంలో సరస్వతీదేవిగా..

సరస్వతీ నమోస్తుతే

శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లోని ఆలయాల్లో అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. **- న్యూస్‌టుడే, బృందం**

పెండ్లిమర్రి: శ్రీమల్లేశ్వరస్వామి ఆలయంలో పార్వతీదేవిగా

కడప: రాజారెడ్డి వీధిలోని సరస్వతీమాత ఆలయంలో..

వల్లూరు: బిందెసేవ గ్రామోత్సవంలో భక్తులు

సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యం

వీరపునాయునిపల్లె, పెండ్లిమర్రి, వల్లూరు, న్యూస్‌టుడే: ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అన్నారు. వీరపునాయునిపల్లె మండలం గంగిరెడ్డిపల్లెలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. అనంతరం పెండ్లిమర్రి మండలం చీమలపెంటలో ఆయన పర్యటించి రేషన్‌కార్డుదారులకు స్మార్ట్ కార్డులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో వీఎన్ పల్లి తహసీల్దారు లక్ష్మీదేవి, తెదేపా నాయకులు పాల్గొన్నారు. వల్లూరు మూడో వార్డులో తహసీల్దారు శ్రీవాణి స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు.

గంగిరెడ్డిపల్లెలో వృద్ధురాలికి స్మార్ట్ రేషన్ కార్డు అందజేస్తున్న ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి

పోస్టుల భర్తీలో అక్రమాలపై విచారణకు డిమాండ్

కడప విద్య : జిల్లాలో ఆర్‌సీఎం ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సర్టిఫికెట్ల ఆధారంగా ఎంపికలు జరిగాయని.. వీటన్నింటిపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. జేఏసీ ఛైర్మన్ రాజా, వైస్‌ఛైర్మన్ అంకన్న, నాయకులు పాల్గొన్నారు.

నాయీబ్రాహ్మణ సేవా సంఘం ప్రమాణ స్వీకారోత్సవం

వేంపల్లె, న్యూస్‌టుడే: వేంపల్లెలో మండల నాయీబ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడిగా వెంకటయ్యగారి వెంకటరత్నం ప్రమాణం చేశారు. గౌరవాధ్యక్షుడిగా డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులుగా గుడిపాడు పీరయ్య, ఆది, నాగేంద్ర, ప్రధాన కార్యదర్శిగా గండికోట వెంకటశివ, యువజన సంఘం అధ్యక్షుడిగా ప్రదీప్, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

సంఘ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న రత్నం, తదితరులు

అవీ.. ఇవీ..

కాలనీ ఏర్పాటుకు చర్యలు

వేముల, న్యూస్‌టుడే: వేములలో క్రిస్టియన్ కాలనీ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి బీటెక్ రవి అన్నారు. వేములలోని రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షులు పార్థసారథిరెడ్డిని సోమవారం ఆయన కలిశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఆయన్ను కలిసి తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. కార్యక్రమంలో నాయకులు రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహిళకు చరవాణి అప్పగింత

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: కడప చిన్నచౌకు ఠాణా పరిధిలోని శ్రీనగర్‌కు చెందిన కిరణ్ కుమారి ఈ నెల 28వ తేదీ ఇంటి నుంచి షాపింగ్‌మాల్‌కు వెళ్తుండగా మార్గ మధ్యలో రూ.80 వేలు విలువ చేసే ఫోన్ పోగొట్టుకున్నారు. వెంటనే చిన్నచౌకు పోలీసులకు సమాచారం అందించగా.. ఆర్టీసీ కాలనీకి చెందిన శ్రీరాములు అనే వ్యక్తికి బ్రహ్మయ్య షెడ్ వద్ద అదే ఫోన్ దొరకడంతో పోలీసులకు అప్పగించారు. దీంతో ఆమెకు సీఐ ఓబులేసు ఫోన్‌ను అందజేశారు.

అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టాలి

కడప విద్య, న్యూస్‌టుడే: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్తు (ఆర్‌జేయూపీ) రాష్ట్ర అధ్యక్షుడు గునిశెట్టి శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక ఆర్జేయూపీ భుజంగరావు స్మారక టీచర్స్ భవన్‌లో సోమవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నాయకులు ముత్తోజు వీరబ్రహ్మం, షరీఫ్, ప్రసాదరావు, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

విద్యుదీకరణ వోల్టేజీ పెంపునకు భూసేకరణ

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: గుంతకల్లు-కడప సెక్షన్ పరిధిలోని కడప, ముద్దనూరులో విద్యుద్దీకరణ వోల్టేజీ పెంపునకు భూసేకరణ చేపట్టాలని సికింద్రాబాద్ ప్లానింగ్-సర్వే చీఫ్ ఇంజినీర్ అమిత్ అగర్వాల్ ఓ ప్రకటనలో అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాల్లో 3000 మెట్రిక్ టన్నుల లోడింగ్ సామర్థ్యంతో గూడ్స్ రైళ్లను నడిపేందుకు ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు వివరించారు.

ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

సిద్దవటం : లంకమలలోని శ్రీనిత్యపూజస్వామి కోవెలలో సోమవారం హుండీ ఆదాయం లెక్కించారు. ఈ ఏడాది ఆగస్టు 13వ తేదీ నుంచి సోమవారం వరకు వచ్చిన ఆదాయాన్ని దేవదాయ శాఖ రాజంపేట ఇన్‌స్పెక్టర్ జనార్దన్ ఆధ్వర్యంలో లెక్కించగా రూ.60,785 వచ్చినట్లు ఆలయ ఇన్‌ఛార్జి ఈవో శ్రీధర్ తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగినికి పదోన్నతి

బిల్టప్, కడప : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆరోగ్య విద్య విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న భారతికి ఉద్యోగోన్నతి లభించింది. ఆమెను డిస్ట్రిక్ట్ మాస్ ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించండి

కడప విద్య, న్యూస్‌టుడే: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని కేజీబీవీ డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు, జిల్లా సమగ్రశిక్ష అదనపు పథక సమన్వయకర్త (ఏపీసీ) నిత్యానందరాజులు ఆదేశించారు. స్థానిక యూటీఎఫ్ భవన్‌లో కేజీబీవీలలో పని చేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

మట్టిలో కలుస్తున్న మట్లి రాజుల కోట

సిద్దవటం, న్యూస్‌టుడే: సిద్దవటంలోని చారిత్రాత్మకమైన మట్లిరాజుల కోటలో అడవి పందులు సంచరిస్తున్నాయి. కొన్ని రోజులుగా అవి రాత్రి వేళల్లో సమూహంగా కోట తూర్పు భాగంలో దెబ్బతిన్న ప్రహరీ నుంచి కోటలోకి ప్రవేశిస్తున్నాయి. రాణిమహల్, కామాక్షి గుడి, నంది విగ్రహం, ఢంకానగర్ సమీపంలో ఉన్న ఉద్యాన వనంలో సంచరించి విచ్చలవిడిగా నేలను దున్నేశాయి. పరిసరాల్లో ఇష్టానుసారంగా సంచరిస్తూ భూమిలో ఉండే తుంగ గడ్డలు తినేందుకు నేలను దున్నేస్తున్నాయి. ఏడాది కిందటి వరకు పురావస్తు శాఖ సిబ్బంది కోటలో రాత్రివేళ కూడా విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం రాత్రి వేళ సిబ్బంది లేకపోవడంతో అడవి పందులు కోటలోకి చొరబడి పచ్చని ప్రదేశాలను దున్నేస్తున్నాయి. కోటలోకి అడవి పందులు చొరబడకుండా ఇటీవల మొదటి ముఖద్వారానికి (శిలా శాసనం పక్కన) ముళ్లకంప, కర్రలతో కంచె ఏర్పాటు చేసి మూతవేశారు. అయినప్పటికీ మరో ప్రదేశం నుంచి ప్రవేశిస్తున్నాయి. శాశ్వతంగా నివారణ చర్యలు చేపట్టాలని సందర్శకులు కోరుతున్నారు.

మొదటి ముఖద్వారంలో దెబ్బతిన్న కంచె

కోటలోని ఢంకానగర్ వద్ద పార్కులో అడవి పందుల బీభత్సం

21వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
సుజన స్కిన్ & హెయిర్ కేర్ క్లినిక్
పాత మునిసిపల్ ఆఫీసు ఎదురుగా, కడప.
గత 21 సం॥రాలుగా కడప జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ నేడు 21వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా డా॥ కె.నరోత్తమ్‌రెడ్డి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు.

డా॥ కె.నరోత్తమ్‌రెడ్డి
M.B.B.S., M.D., (Skin & VD)
D.Vijaya Kumar Reddy, Madhu Vikram, Sreenivasulu
DZ DERMAZEM PHARMA Pvt. Ltd.,
Derma, Gynic and Peadiatric Division

21వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
సుజన స్కిన్ & హెయిర్ కేర్ క్లినిక్
పాత మునిసిపల్ ఆఫీసు ఎదురుగా, కడప.
గత 21 సం॥రాలుగా కడప జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ నేడు 21వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభసందర్భంగా డా॥ కె. నరోత్తమ్‌రెడ్డి గారికి 'KLM LABORATORIES Pvt. Ltd.,' తరఫున శుభాకాంక్షలు.

డా॥ కె.నరోత్తమ్‌రెడ్డి
M.B.B.S., M.D., (Skin & VD)
KLM LABORATORIES PVT. LTD.
An ISO 9001 : 2008 Certified Company, Kadapa.
(Cosmo and Pedia Division)

(c) eenadu